బాల సాహిత్య భేరీలో భళా

ఎటపాక, న్యూస్‌టుడే

తానా (ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో బాల సాహిత్య భేరీ పేరుతో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనంలో చింతూరు మండలం గూడూరుకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని **మడివి గురుత్వ సమందా సింగ్** ప్రతిభ కనబరిచింది. అంతర్జాలంలో 13 గంటలపాటు నిర్వహించిన ఈ పోటీల్లో కోయ సంప్రదాయ వేషధారణలో పాల్గొని పేన్ పండగ (ఇలవేల్పులు/ పితృదేవతలు)ను వివరించింది. గిరిజనుల మూలాలు, ఆచార సంప్రదాయాలను వివరించింది. వచన, కవిత్వం, గేయం, పద్యం విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా 101 మంది తెలుగు బాలబాలికలు పాల్గొన్నట్లు సమందా సింగ్ పేర్కొంది.

ప్రతిభకు గుర్తింపుగా..

విశాఖపట్నం, న్యూస్‌టుడే: భారత అంధ మహిళల టీ-20 క్రికెట్ ప్రపంచకప్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన పాంగి కరుణకుమారికి అభినందనలు తెలుపుతూ సాగర్‌నగర్ సమీప ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో హోర్డింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక్కడి పదో తరగతి చదువుతున్న కరుణకుమారి.. నేపాల్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 27 బంతుల్లో 42 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథాన నడిపించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ప్రతిభను చాటి చెప్పేలా హోర్డింగ్‌లు ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ డి.విజయ పేర్కొన్నారు.

వెదురు కర్రలతో బల్లలు

పర్యావరణ హితం.. ప్రకృతితో మమేకం

కాలం మారుతున్నా మన్యంలో గిరిపుత్రులు ఇప్పటికీ చాలాచోట్ల పాత సంప్రదాయ విధానాలు కొనసాగిస్తున్నారు. ఈ విధానాలు పర్యావరణహితంగా ఉంటూ.. ప్రకృతితో మమేకమయ్యేలా ఉంటున్నాయి. సాధారణంగా పశువులు నీరు, గంజి, కుడితి వంటివి తాగడం కోసం గతంలో మట్టితో తయారు చేసిన గోళేలు వినియోగించేవారు. ఇవి తరచూ చిదికిపోవడం వల్ల కాలక్రమంలో సిమెంటు గోళేలు వచ్చాయి. వాటి స్థానంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ డ్రమ్ములనే వినియోగిస్తున్నారు. దీనికి భిన్నంగా మారుమూల గ్రామాల్లోని ఆదివాసీ గిరిజనులు ఇప్పటికీ పశువుల కోసం చెట్టు కాండాన్ని నీటి తొట్టె ఆకారంలో చెక్కి వాటిని వినియోగిస్తున్నారు.

పశువులు తాగేందుకు వీలుగా చెట్టు కాండంతో తయారు చేసిన నీటితొట్టె

గ్రామాల్లో సాయంత్రం వేళల్లో కాసేపు సరదాగా కూర్చుని కాలక్షేపం చేయడానికి వెదురుకర్రల సాయంతోనే కర్రబెంచీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికీ చాలా గ్రామాల్లో గిరిజనులు కర్రల పొయ్యిలపైనే ఆధారపడుతున్నారు. తక్కువ కట్టెల సాయంతో వంట పూర్తయ్యేలా మట్టితో ప్రత్యేకంగా పొయ్యిలు తయారు చేసి వినియోగిస్తున్నారు. ఇళ్లు, వాకిళ్లు శుభ్రం చేసేందుకు గిరిపుత్రులు ఇప్పటికీ గన్నెల చీపుర్లు వినియోగిస్తున్నారు. వాటిని సేకరించి ఇళ్లపై ఎండబెట్టి భద్రపరుస్తారు. ఏడాదిపాటు ఇవి పాడవ్వకుండా ఉపయోగపడుతుంటాయి. ఇలా గిరిపుత్రులు ప్రకృతి, తమతోపాటు ఉన్న వనరులనే చక్కగా సద్వినియోగం చేసుకుంటూ పర్యావరణహితానికి పాటుపడుతున్నారు.

– న్యూస్‌టుడే, చింతపల్లి

బాలల వణుకు.. అధికారుల కునుకు!

- తీవ్ర చలిలో వసతిగృహాల్లో అవస్థలు
- మూలకు చేరిన సౌర హీటర్లు
- 'ఈనాడు' పరిశీలనలో వెల్లడి

పాడేరు, అరకులోయ, న్యూస్‌టుడే బృందం

వీరంతా పాడేరు సమీపంలోని లోచలిపుట్టు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు. సౌరశక్తితో పనిచేసే హీటర్ లేకపోవడంతో సుమారు 400 మంది విద్యార్థులు కుళాయిల నుంచి వచ్చే చల్లని నీటితో స్నానాలు చేయాల్సి వస్తోంది.

మన్యంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలిగాలులు కలవరపెడుతున్నాయి. గిరిజనులంతా చలికి గజగజ వణుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో వసతిగృహ విద్యార్థులకు చన్నీటి స్నానాలే గతవుతున్నాయి. వేడి నీటిని అందించడానికి రూ.కోట్లు వెచ్చించి ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేసిన సోలార్ హీటర్లు వృథాగా మారాయి. విద్యార్థులకు పూర్తిస్థాయిలో దుప్పట్లను నేటికీ సరఫరా చేయలేదు. గదులకు తలుపులు, కిటికీలు సరిగా లేకపోవడంతో చలిలో విద్యార్థులు వణుకుతున్నారు.

జిల్లాలోని మూడు ఐటీడీఏల్లో 178 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిలో 45 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. గతంలో తెదేపా ప్రభుత్వం 105 పాఠశాలల్లో రూ.1.5 కోట్లు వెచ్చించి సౌర ఆధారిత వేడి నీటి యంత్రాలను ఏర్పాటు చేసింది. ఇవి కొన్నేళ్లు బాగానే పనిచేసినా.. తర్వాత సగానికిపైగా మరమ్మతుకు గురయ్యాయి. వైకాపా ప్రభుత్వం వీటి నిర్వహణను పట్టించుకోలేదు. ప్రస్తుతం 85 శాతానికిపైగా హీటర్లు పనిచేయడం లేదు. కొన్నిచోట్ల చోరీకి గురయ్యాయి. ఇంకొన్ని తుప్పుపట్టి మూలకు చేరాయి. పదేళ్లలోపు వయసున్న పిల్లలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

పరిశీలన

జి.మాడుగుల గురుకుల పాఠశాలలో కుళాయిల వద్ద చన్నీటి స్నానాలు చేస్తున్న విద్యార్థులు

● పాడేరు ఐటీడీఏ పరిధిలోని 117 గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతిగృహాలు, జూనియర్ కళాశాలలు, గురుకులం, ఏకలవ్య, కేజీబీవీ వసతిగృహాలు, డిగ్రీ కళాశాలల వసతిగృహాల్లో పూర్తిస్థాయి సదుపాయాలు లేక విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. పెదబయలులో గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల వసతిగృహాలు రెండున్నాయి. వీటిలో సుమారు 800 మంది విద్యార్థులున్నారు. మరుగుదొడ్లు సరిపడా లేవు. చన్నీళ్లతో స్నానం చేయాల్సి వస్తోంది. అన్నిచోట్లా సౌరవిద్యుత్తు పలకలు పోవడం, యూనిట్లు మరమ్మతుకు గురయ్యాయి.

మరమ్మతు చేయిస్తాం... గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహాల్లో సోలార్ వేడి నీటి ప్లాంట్లు మరమ్మతుకు గురయ్యాయి. త్వరలో బాగుచేయిస్తాం. విద్యార్థులకు పూర్తిస్థాయిలో దుప్పట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపాం.

– పరిమళ, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు, పాడేరు ఐటీడీఏ

కలెక్టర్ గారూ.. కనికరం చూపరూ!

జిల్లా కేంద్రం పాడేరులోని తలారిసింగి ఆశ్రమ పాఠశాల మీదుగానే కలెక్టర్ రోజూ కలెక్టరేట్‌కు వెళ్తుంటారు. ఈ వసతి గృహంలో 497 మంది బాలురు ఉంటున్నారు. మరుగుదొడ్లు మూడే అందుబాటులో ఉన్నాయి. కొన్ని మరమ్మతులకు గురయ్యాయి. విద్యార్థులు కాలకృత్యాల కోసం పాఠశాల సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది.

- విద్యార్థులు నిద్రిస్తున్న గదులకు కిటికీలు, తలుపులు లేక మొండి గోడలు కనిపిస్తున్నాయి.
- గదుల ఇనుప కడ్డీలు విరిగాయి.
- రెండు నెలల కిందట పంపిణీ చేసిన దుప్పట్లు పల్చగా ఉండటంతో చాలామంది విద్యార్థులు ఇంటినుంచి తెచ్చుకున్న వాటిని వినియోగిస్తున్నారు.

గుట్టలు ఎక్కి.. ప'రేషన్'

రేషన్ సరకులు పొందాలంటే లబ్ధిదారులు విధిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. దీనికి ఆదివారంతో గడువు ముగుస్తుంది. దీంతో ఏజెన్సీలోని డీలర్లకు పాట్లు తప్పలేదు. ఎటపాక మండలం కామన్‌తోగు ఆదివాసీ వలస గ్రామంలో లబ్ధిదారులకు ఈ-కేవైసీ చేసేందుకు డీలర్ వెంకటేష్ పడరాని పాట్లు పడ్డారు. గ్రామంలో సంకేతాలు అందకపోవడంతో గుట్టలు ఎక్కి పెండింగ్ ఉన్న వారందరికీ పూర్తి చేశారు. – ఎటపాక, న్యూస్‌టుడే

ఇంటి వద్దకే పాస్‌పోర్టు!

అందుబాటులోకి తపాలా సేవలు

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే

ఉన్నత విద్య, ఉపాధి, పర్యాటక ప్రాంతాల సందర్శనకు విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్టు తప్పనిసరి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాస్‌పోర్టు సేవలను తపాలాశాఖ సులభతరం చేసింది. జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఈ సౌకర్యం కల్పించింది.

దరఖాస్తు ఇలా.. పాస్‌పోర్టు ఇండియా. జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో మెయిల్ ఐడీ లేదా ఫోన్ నంబరుతో రిజిస్టర్ చేసుకుని.. పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అందులో లాగిన్ అయ్యి దరఖాస్తు నింపాలి. వ్యక్తిగత సమాచారం, చిరునామా ఇతర వివరాలను నమోదు చేసి ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఊరు, కేంద్రాన్ని సెలెక్టు చేసుకుంటే.. ఏ తేదీ.. ఎన్ని గంటలకు హాజరు కావాలో సూచిస్తారు. స్లాట్‌లో బుక్ చేసుకున్న తపాలా కార్యాలయానికి కేటాయించిన తేదీలో వెళ్లాలి. చిరునామా, పుట్టినరోజు ధ్రువపత్రాల ఒరిజినల్, ప్రభుత్వం సూచించిన గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి తీసుకెళ్లాలి. కొత్త పాస్‌పోర్టుకు పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.1000 ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.

మీకోసం



- ఒరిజినల్ పత్రాలు చూసి ఒక సీరియల్ నంబరు కేటాయిస్తారు. ఫొటో, వేలిముద్రలు సేకరిస్తారు. దరఖాస్తు పరిశీలించిన అనంతరం ధ్రువపత్రం ఇస్తారు. చరవాణికి రహస్య నంబరు పంపుతారు. దాంతో పాస్‌పోర్ట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
- చివరగా పోలీసుల విచారణ ఉంటుంది. కేసులు ఏమైనా ఉన్నాయేమోనని విచారిస్తారు. పోలీసు నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే ఎలక్ట్రానిక్ చిప్‌తో కూడిన పాస్‌పోర్టు తపాలా శాఖ ద్వారా మన ఇంటి వద్దకే వస్తుంది.

గాల్లో తేలినట్టుందే.. గుండె జారినట్టుందే!

మన్యంలో పర్యాటక సందడి కొనసాగుతోంది. చింతపల్లి మండలంలోని లంబసింగి, తాజంగి, చెరువులవెనం ప్రాంతాలకు తరలి వస్తున్నారు. ఇక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించి వెళతున్నారు. తాజంగి జలాశయం జిప్ లైనర్‌పై గగన తలంలో విహరిస్తూ పర్యాటకులు సందడి చేస్తున్నారు. – న్యూస్‌టుడే, చింతపల్లి

హరిత గిరి.. జల సిరి!

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రకృతి అందాలకు నెలవు. మాచ్‌ఖండ్ జల విద్యుత్కేంద్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రస్తుతం చుట్టూ.. పచ్చని కొండల నడుమ వడివడిగా ప్రయాణిస్తున్న మత్స్యగెడ్డ అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ అందాలను వీక్షించేందుకు దూరప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. – న్యూస్‌టుడే, ముంచంగిపుట్టు గ్రామీణం

చలిగాలులు.. జలధారలు

జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు ఆదివారం సందర్శకులతో కళకళలాడాయి. జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతంలో పర్యాటకులు కేరింతలు కొట్టారు. చలిగాలులు, జలధారలకు మంత్రముగ్ధులయ్యారు. సహజ సిద్ధ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ సందడి చేశారు. – న్యూస్‌టుడే, జి.మాడుగుల

సొగసు 'గూ'డుతరమా!



మన్యంలో చలి తీవ్రతతోపాటు పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. ఆదివారం తెల్లవారుజామున జాతీయ రహదారిలో పొగమంచు దట్టంగా కురవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హుకుంపేట సమీపంలో సాలె గూడు చుట్టూ మంచు బిందువులు అల్లుకుని ముత్యాల ముగ్గులా కనిపించి ఆకట్టుకుంది. – హుకుంపేట, న్యూస్‌టుడే

మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే

పాడేరు, న్యూస్‌టుడే

ప్రపంచంలో ఎన్ని రకాల వ్యాధులున్నా హెచ్‌ఐవీ ఎయిడ్స్ పేరు చెబితే అందరికీ వణుకే. ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏటా డిసెంబరు 1న ఎయిడ్స్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వ్యాధి నియంత్రణకు వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తే సత్ఫలితాలు వస్తాయి.

దేశవ్యాప్తంగా ఈ వ్యాధిని నియంత్రించడంలో మన రాష్ట్రం ద్వితీయ స్థానంలో ఉంది. ప్రభుత్వం చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో ఏటికేడు కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. అయినప్పటికీ పరీక్షలు చేయించుకోని అనేక మంది బాధితులు ఇప్పటికీ సమాజంలో ఉన్నారని వైద్యఆరోగ్య శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బాధితుల్లో అధికులు యువతే ఉంటున్నారు. చదువుతో ఉన్నతంగా ఎదగాల్సిన వారు దారితప్పి ఎయిడ్స్ బారిన పడుతున్నారు. వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం ఈ ఏడాది 'హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకో.. సమాచారం తెలియజేయండి.. సురక్షితంగా ఉండండి' నినాదంతో ముందుకువెళ్తోంది.

ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు ఇటీవల సంచార వాహనం ప్రారంభించిన కలెక్టర్ దినేష్‌కుమార్

● అల్లూరి సీతారామరాజు జిల్లాలో 43 మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఆర్‌టీ, ఐసీటీసీ, పీపీటీసీటీ, డీఎస్‌ఆర్‌సీ కేంద్రాల ద్వారా వారికి ఉచితంగా మందులు అందిస్తున్నారు. ప్రభుత్వం పింఛను అందజేస్తోంది. హెచ్‌ఐవీ సోకిన మహిళకు పుట్టబోయే బిడ్డకు వ్యాధి సోకకుండా నియంత్రించేందుకు అనేక రకాల ఔషధాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి కిరణ్‌కుమార్ తెలిపారు. జిల్లాలో ఎయిడ్స్/ హెచ్‌ఐవీపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

అందరి సహకారంతో.. జిల్లాలో హెచ్‌ఐవీ నివారణపై అందరి సహకారంతో ముమ్మర ప్రచారం చేస్తున్నాం. యువతకు అవగాహన కల్పిస్తున్నాం. హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోండి అన్న నినాదంతో ఈ ఏడాది ప్రచారం చేయనున్నాం. ఏఆర్‌టీ కేంద్రాల్లో మందుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి సోకి మూడు నెలలు మందులు వాడిన వారికి ప్రభుత్వం నెలకు రూ.4 వేల చొప్పున పింఛను చెల్లిస్తోంది. ప్రతి నెలా ఉచితంగా మందులు అందిస్తున్నాం. – స్వప్న, జిల్లా ఎయిడ్స్ నివారణ అధికారిణి

జిల్లాలో.. (జనవరి 1 నుంచి నేటివరకు)

హెచ్‌ఐవీ/ఎయిడ్స్ స్క్రీనింగ్ పరీక్షలు: 8419

గర్భిణుల స్క్రీనింగ్ పరీక్షలు : 4743

హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు: ఇద్దరు గర్భిణులు

మొత్తం బాధితులు: 43

పోటీ పరీక్షలకు సన్నద్ధం

మన్యం నుంచి 55 మంది ఎంపిక

జి.మాడుగుల, న్యూస్‌టుడే

మన్యంలో పచ్చని గిరుల నడుమ పెరిగిన గిరిజన విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక కోర్సులైన జేఈఈ మెయిన్స్, ఐఐటీ, నీట్, లాసెట్ వంటి పోటీ పరీక్షలు రాసేందుకు ఇచ్చే శిక్షణకు ఎంపికయ్యారు. పాడేరు కేంద్రంగా ఇటీవల నిర్వహించిన ఎంపిక పరీక్షల్లో 55 మంది గురుకుల కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. వీరంతా ఇటీవలే శిక్షణ శిబిరాలకు బయలుదేరారు. వీరిలో జి.మాడుగుల మండలం గురుకుల కళాశాల విద్యార్థులు అధికంగా ఉండటం గమనార్హం.

ఎంపికైన వారిలో వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులే ఉన్నారు. గిరిజన ప్రాంతంలో విద్యా సదుపాయాల కొరత, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. అన్నింటినీ అధిగమించి పోటీ పరీక్షలకు సమాయత్తమయ్యారు. గురుకులంలో ప్రత్యేక బోధన, మెంటార్‌షిప్, ప్రశ్నపత్రాల సాధన తదితర పద్ధతుల్లో విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ఎంపికైన విద్యార్థులను శ్రీకాకుళంలోని వైటీసీ, మారికవలసలోని శిక్షణ కేంద్రం, పార్వతీపురం (జోగంపేట)లోని శిక్షణ కేంద్రాలకు తరలించారు.

శిక్షణకు ఎంపికైన జి.మాడుగుల గురుకుల కళాశాల విద్యార్థులతో ప్రిన్సిపల్ పారయ్య, అధ్యాపకులు

ఎంపికైన విద్యార్థులు

మండలం	సంఖ్య
జి.మాడుగుల	16
పెదబయలు	12
అరకులోయ	9
చింతపల్లి	6
కొయ్యూరు	8
పాడేరు	4

16 మంది ఎంపిక

గురుకుల విద్యార్థుల్లో ప్రతిభావంతులను గుర్తించి శిక్షణకు ఎంపిక చేస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో పోటీ పరీక్షలకు సమాయత్తం చేస్తాం. ఈ ఏడాది జి.మాడుగుల కళాశాల నుంచి 16 మంది విద్యార్థులు ఎంపిక కావడం గర్వంగా ఉంది.

– పారయ్య, ప్రిన్సిపల్, గురుకుల కళాశాల

ఆన్‌లైన్‌లో అప్పన్న ఆలయ సేవలు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాచలం క్షేత్రానికి వచ్చే భక్తులకు ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈవో సుజాత తెలిపారు. వసతి గదులు, దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రసాదాల టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి ఉంచినట్లు చెప్పారు. వివిధ సేవలకు సంబంధించిన రుసుములు, అన్నప్రసాదం, శాశ్వత పూజలు, గోసంరక్షణ విరాళాలను క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, గూగుల్, ఫోన్‌పే, పేటీఎం, బీహెచ్‌ఐఎం యూపీఐ ద్వారా చెల్లించవచ్చన్నారు. www.aptemples.ap.gov.in / మనమిత్ర వాట్సాప్ నంబరు 95523 00009 ద్వారా బుక్ చేసుకోవచ్చని చెప్పారు.

ఏపీ జెన్‌కో ఇండోర్ స్టేడియం

పరమేశ్వరి థియేటర్ మాదిరిగా..

సీలేరులో సినిమా థియేటర్!

మొన్నటి వరకూ అది ఏపీ జెన్‌కో ఇండోర్ స్టేడియం.. ఒక్కసారిగా సినిమా థియేటర్‌గా మారిపోయింది. పరమేశ్వరి ఏసీ థియేటర్‌గా మారి.. బలగం చిత్రం ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు కటౌట్లు కనిపించడంతో సీలేరు వాసులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తీరా ఆరా తీస్తే.. రవితేజ హీరోగా రూపొందిస్తున్న సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఈ సెట్ వేసిందని తెలుసుకుని నివ్వెరపోయారు. – సీలేరు, న్యూస్‌టుడే

ఆ మేఘం... అమోఘం

దట్టమైన అడవి మధ్యలో.. పాలసముద్రం ఉన్నట్లు కనిపిస్తున్న ఈ సుందర దృశ్యం చింతపల్లి మండలంలోని లంబసింగి సమీపాన చెరువులవెనంలోనిది. ఏటా చలికాలంలో ఇక్కడకు దూరప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఇక్కడకు క్యూకడుతున్నారు. వారాంతపు సెలవులతోపాటు, ప్రత్యేక దినాలు, పండగల సమయాల్లో ఈ ప్రాంతం రద్దీగా మారుతోంది. ఆదివారం వేలాది మంది తరలివచ్చారు.

– చింతపల్లి, న్యూస్‌టుడే

చెరువులవెనం వ్యూపాయింట్ వద్ద ప్రకృతి అందాలను తిలకిస్తున్న పర్యాటకులు

2nd MEMORIAL ANNIVERSARY

Smt. G.M. Henrietta
(Henrietta Teacher, Schade Girls High School)
W/o. K.V. Ratnam
On Monday December 1st, 2025 @ 6.30 pm
at our Residence, # 55-7-75 Suviseshapuram,
behind Manjeera Hotel, Rajahmundry.
Dr. K. Neil kishore | Dr. P. Shanila
Dr. P. Saritha | Mrs. Indira John
Mr. K.Sanjay Ratna Kumar | Dr. B. John Ratnam
K. Neol Snehith | K. Emely | Dr. B. Rebecca
K. Ashley | Dr. B. Lenora | B. Ratnam

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి
EENADU CLASSIFIEDS
వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక
లీగల్ ప్రకటనలు
అంత్యక్రియలు
జయంతి, వర్ధంతి
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80087 09638

(c) eenadu

మావోయిస్టుల బంద్ ప్రశాంతం

సీలేరులో పోలీసుల తనిఖీలు

సీలేరు, పెదబయలు, న్యూస్‌టుడే: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయ విచారణ చేపట్టాలంటూ ఆదివారం మావోయిస్టులు చేపట్టిన భారత్ బంద్ సీలేరు పరిసర ప్రాంతాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఆర్టీసీ అధికారులు శనివారం నుంచే బస్సు సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. సీలేరు పరిసర ప్రాంతాల్లో పోలీసు బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. సీలేరు ఎస్సై యాసీన్ ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్, సాయుధ బలగాలు ముఖ్య కూడళ్లలో జల్లెడపట్టాయి. అనుమానితులను ప్రశ్నించి వారి నుంచి వివరాలు సరిచూసాకా విడిచిపెట్టారు. వాహనాల రికార్డులను పరిశీలించారు. పెదబయలులో మావోయిస్టుల బంద్ కానరాలేదు. ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరిగాయి. దుకాణాలు తెరుచుకున్నాయి.

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: ఆర్వీనగర్, జీకేవీధి, రింతాడ, పెదవలస, ఏబులం, జర్రెల గ్రామాల్లో దుకాణాలు తెరుచుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ సుధాకర్, ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.

మారేడుమిల్లి: మారేడుమిల్లిలో బంద్ పాక్షికంగా జరిగింది. సీఆర్పీఎఫ్ దళాలు గస్తీ నిర్వహించాయి. మారేడుమిల్లితోపాటు, లోతట్టు గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కొత్తపల్లిలో పునరావాసం కల్పించండి

వినతిపత్రం అందిస్తున్న వడ్డిగూడెం పంచాయతీ ప్రజలు

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: కొత్తపల్లిలో తమకు పునరావాసం కల్పించాలని వడ్డిగూడెం పంచాయతీలోని మూడు గ్రామాల ప్రజలు కోరారు. ఆదివారం ఐటీడీఏ అధికారులకు వినతిపత్రం అందించారు. అక్కడ ఇళ్ల నిర్మాణానికి అనువుగా ఉందన్నారు. ఈ గ్రామం నుంచి గోకవరం, రాజమహేంద్రవరం దగ్గరగా ఉండడంతో.. మెరుగైన వైద్యం, విద్య, కూలీలకు ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు.

మన్యంలో మారిన వాతావరణం

చింతపల్లి, న్యూస్‌టుడే: మన్యంలో ఉష్ణోగ్రతల్లో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. దిత్వా తుపాను నేపథ్యంలో చలి తీవ్రతతోపాటు మంచు ప్రభావం తగ్గుముఖం పట్టింది. జి.మాడుగులలో ఆదివారం ఉదయం 11.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. చింతపల్లిలో 12.5, డుంబ్రిగుడ 12.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం • ఈఎస్ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

EENADU SPORTS LEAGUE 2025

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ NECC (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
District Sponsor: TIRUMALA విద్యాసంస్థలు
Digital Partner: ఈనాడు.నెట్ TV Partner: ETV ETV ఆంధ్రప్రదేశ్ Organised by ఈనాడు

ఈనాడు - హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్లు ఈఎస్ఎల్లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

• బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). • సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). • అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

రిజిస్ట్రేషన్ కోసం

☛ రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.

☛ మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా
ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్, ఈనాడు ఆఫీస్, రత్నమాల రెసిడెన్సీ, డోర్ నెం.45-40-42, 3వ అంతస్తు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర, మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా, అక్కయ్యపాలెం మెయిన్‌రోడ్, విశాఖపట్నం-530016.
వివరాలకు: 9618775577
(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబరులో సంప్రదించొచ్చు.

ఈఎస్ఎల్లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

అంతర్జాతీయ కంపెనీలతో మెగా జాబ్‌మేళా

ఎలమంచిలి, న్యూస్‌టుడే: యువతకు ఉపాధి కల్పించేందుకు అంతర్జాతీయ కంపెనీలతో మెగా జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్ హామీ ఇచ్చారు. ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం పలు కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగంలో చేరి కెరీర్‌ను ప్రారంభించాలన్నారు. అనుభవం ఉంటే మంచి ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు. వచ్చే తరమంతా ఏఐ, రోబోటిక్స్‌తో పనిచేయాల్సి ఉంటుందన్నారు. సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. మేళాకు 18 కంపెనీల ప్రతినిధులు హాజరు కాగా 400 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 151 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కూటమి నాయకులు శ్రీనివాస రావు, శ్రీను, శేఖర్, సోమినాయుడు, రవికుమార్, బాబ్జీ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే విజయకుమార్

బాలికలకు ప్రత్యేకంగా వసతి గృహాలు

దేవరాపల్లి, న్యూస్‌టుడే

బాలికా విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. బడిఈడు బాలికలంతా బడిలోనే ఉండేలా వారికి అన్ని సౌకర్యాల కల్పనపై దృష్టిసారిస్తోంది. చదువుతోపాటు భద్రతకు చర్యలు చేపడుతోంది. ఉచితంగా వసతితో పాఠశాల విద్యను అందించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.

★ జిల్లాలో పది నూతన భవనాల నిర్మాణానికి సమగ్ర శిక్షా ద్వారా రూ.22.50 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే కొన్నిచోట్ల భవనాలు పూర్తవడంతో ప్రారంభించారు. దేవరాపల్లిలో నూతన భవన సముదాయం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. నక్కపల్లిలో భవనం దాదాపు పూర్తయింది. నాతవరంలో నిర్మించిన భవనాన్ని హోం మంత్రి అనిత సోమవారం ప్రారంభించనున్నారు.

దేవరాపల్లిలో పిల్లర్ల దశలో వసతి గృహం

★ రాంబిల్లి, మాకవరపాలెం, రోలుగుంట, ఎస్.రాయవరం, సబ్బవరం, వడ్డాది, కె.కోటపాడు, డి.ఎర్రవరంలలో బాలికల కోసం నూతన వసతిగృహాలను ప్రభుత్వం నిర్మించింది. రెండు అంతస్తుల భవనంలో వంద మంది బాలికలు ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. దేవరాపల్లిలో భవనాన్ని మార్చిలోగా పూర్తి చేస్తామని సమగ్ర శిక్షా డీఈఈ కె.గణేష్ చెప్పారు.

వ్యాన్ బోల్తా.. ఒకరి మృతి

దేవీపట్నం, పోలవరం, న్యూస్‌టుడే: వారంతా కలిసి గోదావరి ఒడ్డున ఉన్న గండిపోశమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతా కలిసి మధ్యాహ్నం వరకూ ఆనందంగా గడిపారు. భోజనాల అనంతరం తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండం అబ్బిరాజుపాలెం ప్రాంతానికి చెందిన 14 మంది ఆదివారం ఓ వ్యాన్‌లో గండిపోశమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో కొత్త అంగుళూరు క్వారీ కొండవద్ద ప్రమాదకర మలుపులో పైకి ఎక్కే సమయంలో వాహనం ఒక్కసారిగా దిగువకు దూసుకొచ్చి గోదావరి వైపు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కాండ్రేకుల నరసింహమూర్తి (40) మృతి చెందారు. మిగిలినవారు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో అంబులెన్సులో రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. వాహనం బోల్తాకొట్టిన ప్రదేశంలో ముళ్లపొదలు ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. వాహనం దిగువకు వస్తున్న సమయంలో అంతా కిందకు దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. దేవీపట్నం ఎస్సై షరీఫ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

గోదావరి వైపునకు బోల్తాపడిన వాహనం

ఘటనాస్థలంలో క్షతగాత్రులు

మంత్రి ఆరా..: ఈ ప్రమాదంపై జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరా తీశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు.

ఖాళీ స్థలాలపై సగమే పన్ను

చెల్లింపుదారులకు భారీ ఊరట

అనకాపల్లి, న్యూస్‌టుడే

పుర, నగరపాలక సంస్థల పరిధిలో ఖాళీ స్థలాలపై 50 శాతం పన్ను మినహాయింపు ఇస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో ఎంతో మందికి ఆర్థికంగా ఊరట లభించనుంది. అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం పరిధిలో సుమారు రెండు వేలకుపైగా ఖాళీ స్థలాలున్నాయి. మార్కెట్ విలువలో 0.5 శాతం పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఏడాదికి రెండుసార్లు వసూలు చేస్తారు.

★ బకాయిలు ఎంతున్నా మూడేళ్ల పన్ను మాత్రమే వసూలు చేయనున్నారు. ఈ మొత్తం ఆరు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నంలో ఏటా 700 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. వీరంతా ఖాళీ స్థలాలపై పన్ను (వీఎల్‌టీ) చెల్లిస్తుంటారు. ఇటీవల కాలంలో అన్ని ప్రాంతాల్లోనూ స్థలాల విలువ భారీగా పెరిగింది. ఖాళీ స్థలాలపై పన్నుల రూపేణా ఆరు వాయిదాల్లో ఒక్కొక్కరు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లించాల్సి ఉంటుందని అధికారుల అంచనా. ప్రభుత్వం నిర్ణయం వల్ల పన్ను చెల్లింపుదారులకు 50 శాతం రాయితీ వర్తించనుంది. వీరు చెల్లించాల్సిన మొత్తంతో సగం చెల్లిస్తే సరిపోతుంది. ఇళ్ల నిర్మాణం చేయకపోయినా ఖాళీ స్థలాలను విక్రయించాలంటే వీఎల్‌టీ చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుందని అధికారులు పేర్కొన్నారు.

> అనకాపల్లి, విలీన గ్రామాల్లోనూ లెక్కకు మించి అనధికార లేఅవుట్లు ఉన్నాయి. వీఎంఆర్డీఏ అనుమతి ఉన్న వాటిలో స్థలాలు తీసుకున్న వారూ పన్ను చెల్లించడం లేదు. ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్న ఆలోచన ఉన్న వారే సక్రమంగా పన్ను చెల్లిస్తున్నారు.

నడవ.. మరింత విస్తరణ

నక్కపల్లి, న్యూస్‌టుడే

పరిశ్రమల ఏర్పాటులో భాగంగా నక్కపల్లి మండలంలో కాగిత నుంచి నిర్మిస్తున్న పారిశ్రామిక నడవ (కారిడార్)ను మరింత విస్తరించనున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్సెలాల్ మిత్తల్ స్టీల్‌ప్లాంటు యాజమాన్యం సూచనలతో ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు అందజేశారు.

నిర్మాణంలోనున్న రహదారి

బల్క్‌డ్రగ్ పార్కు, ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంటు ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భూసేకరణ ప్రాంత గ్రామాల పరిధిలో మౌలిక సదుపాయాల కింద రహదారులు, కాలువలు, పరిపాలన భవనాల నిర్మాణాలు చేస్తున్నారు. పరిశ్రమలు ఏర్పాటయ్యే ప్రాంతానికి చేరుకునేందుకు వీలుగా జాతీయ రహదారి నుంచి కాగిత సమీపంలో 4.4 కి.మీ. దూరం రోడ్డు వేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ భూమితోపాటు రైతుల నుంచీ కొంత సేకరించారు.

★ ఈ ఏడాది మార్చిలో పనులు ప్రారంభించారు. ఈ పనులను రహదారుల భవనాల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పది మీటర్ల వెడల్పుతో తారు రోడ్డు వేయాలని ముందుగా నిర్ణయించారు. ఇప్పటికే మట్టిని పొరలుగా పోసి రోలింగ్ చేశారు. ప్రస్తుతం 2.5 అడుగుల ఎత్తున మట్టి పనులు పూర్తి చేశారు. ఈ క్రమంలోనే 21 కల్వర్టులు నిర్మించారు. రహదారి నిర్మాణం నిమిత్తం రూ.26 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

17 మీటర్ల వెడల్పుకు ప్రతిపాదన

★ తాజా ప్రతిపాదనలో రహదారి వెడల్పును 10 నుంచి 17 మీటర్లకు జాతీయ రహదారి తరహాలో అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుత రహదారిని ఆనుకుని పలు చోట్ల విద్యుత్తు హైవోల్టేజ్ టవర్లున్నాయి. వీటిని షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు భారీగా ఖర్చవుతుందని అధికారుల అంచనా. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే విస్తరణ పనులు చేపట్టనున్నారు.

★ ఒకవైపు పనులు శరవేగంగా సాగుతుండగా, రోడ్డును మరింత విస్తరించేందుకు తాజాగా కార్యాచరణ చేపట్టారు. ఈ మార్గాన్నే ప్రస్తుతం బల్క్‌డ్రగ్ పార్కు, మిత్తల్ స్టీల్‌ప్లాంటుకు వాహనాల రాకపోకలు సాగించడానికి వినియోగించనున్నారు. ఈ క్రమంలో భారీ వాహనాలతో రద్దీగా మారనుంది. భారీ సామగ్రితో వాహనాల రాకపోకలు, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రహదారి విస్తరణ తప్పనిసరని స్టీల్‌ప్లాంటు ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ సూచనలతో రహదారి భవనాల శాఖ అధికారులు సుమారు రూ.30 కోట్లతో అంచనాలు రూపొందించి నివేదించారు.

అయ్యో పాపం..! నడిరోడ్డుపై పసికందు మృతదేహం

విశాఖపట్నం, న్యూస్‌టుడే: నెలలు నిండని పసికందు.. అవయవాలు కూడా సరిగా ఏర్పడలేదు. తల్లి గర్భంలో ఉండాల్సిన వేళ విగతజీవిగా నడిరోడ్డుపైకి చేరింది. 22వ వార్డు శివాజీపాలెం చినపోలమాంబ ఆలయ సమీప వీధిలో ఆదివారం మధ్యాహ్నం ఓ ప్లాస్టిక్ కవర్‌తో పసికందు మృతదేహాన్ని చుట్టేసి ఎవరో పడేశారు. కుక్కలు ఆ సంచిని లాగడంతో బయట పడిన మృత శిశువును చూసిన స్థానికులు అయ్యో పాపం.. ఏ కన్నతల్లి ఇలా చేసిందో అంటూ వాపోయారు. ఎంవీపీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ చర్యకు పాల్పడిందెవరో తెలుసుకునేందుకు సమీప సీసీ కెమెరాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. పసికందు మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రసాద్ పేర్కొన్నారు.

JOBS
నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజీలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/Female) కావలెను. Contact Phone: 8465005959.

తాగునీటి పథకం ప్రారంభం

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: గసభ పంచాయతీ గరిడెలలో 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రావిటీ పథకాన్ని నిర్మించినట్లు సర్పంచి సునీత తెలిపారు. ఆదివారం ఈ పథకాన్ని ప్రారంభించారు. మాజీ సర్పంచి సురేష్, వార్డు సభ్యులు సత్యనారాయణ, గోపాల్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం-విశాఖపట్నం జిల్లా
ఆంధ్రప్రదేశ్: ఫోన్ నెం. 0891-2764949
Website: www.simhachalamdevasthanam.net
Email: endow-eosvlnsd@gov.in, jc_eo_simhachalam@yahoo.co.in
ఆర్.సి.నెం. ఇ1/486/2024 ఇ-ప్రొక్యూర్‌మెంట్ మరియు సీల్డ్ కొటేషన్ ప్రకటన తేది. 29.11.2025
శ్రీస్వామివారి కొండ పైన, కొండ దిగువ భక్తుల సౌకర్యార్థము అభివృద్ధి పనులు సివిల్ పనులు (2 Nos) గాను ఇ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండరు పిలుచుటకు మరియు సివిల్ పనులు (3 Nos) గాను సీల్డ్ కొటేషన్స్ కోరడమైనది. (3 రోజులు)
షెడ్యూల్ జారీ చేయు తేది : 01.12.2025 నుండి తేది. 07.12.2025 వరకు
షెడ్యూల్ దాఖలు చేయు ఆఖరి తేది : 08.12.2025 సాయంత్రం 04.00 వరకు
సీల్డ్ కొటేషన్లు తెరుచు తేది : 08.12.2025 సాయంత్రం 04.30 గం॥లకు
Note:- Cost of Tender Schedule for Rs. 500/- in favour of Executive Officer, Simhachalam Devasthanam
పై పనులకు www.apeprocurement.gov.in & https://tender.apeprocurement.gov.in ద్వారా టెండర్లు పిలువడమైనది. Website : www.simhachalamdevasthanam.net
Contact No. +919618072527, +918519807173, +91 7659990664
సం/- ఎన్.సుజాత, కార్యనిర్వాహణాధికారి

సచివాలయాల పర్యవేక్షణ ఇక పక్కా!

అచ్యుతాపురం, న్యూస్‌టుడే

సచివాలయ వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకొచ్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని 24 మండలాల పరిధిలో 17.27 లక్షల జనాభా ఉండగా, 730 రెవెన్యూ గ్రామాలు, 646 గ్రామ పంచాయతీలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 522 సచివాలయాల్లో 3600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని పర్యవేక్షించే అధికారితోపాటు జాబ్ ఛార్ట్ సైతం లేకపోవడంతో కొందరు బాధ్యతల నుంచి తప్పించుకుంటుండగా, చాలా మంది పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా మండలాలకు 24 మందిని, మూడు మున్సిపాలిటీల పరిధిలో ముగ్గురు పర్యవేక్షకులను ప్రభుత్వం నియమించింది. ఈ చర్యలతో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి అనుకున్న స్థాయిలో చేరడంతోపాటు పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.

■ కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తూనే మరోవైపు జవాబుదారీతనం తీసుకువచ్చే చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్‌లో గ్రేడ్-1 కార్యదర్శులు, సీనియర్ సహాయకులు, ఈఓలుగా పనిచేసే వారికి పదోన్నతులు కల్పించి మండల స్థాయిలో డిప్యూటీ ఎంపీడీఓలుగా నియమించారు. గతంలో జూనియర్ సహాయకుడిగా విధుల్లో చేరిన వ్యక్తి సీనియర్ సహాయకుడిగా పదవీ విరమణ చేసేవారు.

■ కూటమి ప్రభుత్వం చర్యలతో పదోన్నతి ఛానెల్ మొత్తం కదిలింది. మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీడీఓతోపాటు సాధారణ పరిపాలన కార్యక్రమాలు నిర్వహించడానికి గతంలో ఈవోఆర్డీగా పిలిచే స్థానాన్ని కూటమి ప్రభుత్వం డిప్యూటీ ఎంపీడీఓగా మార్చింది. వీరికి అదనంగా మరో డిప్యూటీ ఎంపీడీఓను నియమించి వారికి సచివాలయాల పర్యవేక్షణ అప్పగించనుంది.

■ మండల స్థాయిలో డిప్యూటీ ఎంపీడీఓలను ప్రత్యేకంగా పర్యవేక్షణాధికారులు నియమించగా, జిల్లా స్థాయిలో ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణకు అధికారి ఉన్నారు. నగర/మున్సిపాలిటీ పరిధిలోనూ అధికారులను నియమించి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించనుంది.

■ సచివాలయ సిబ్బంది విధుల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాబ్ ఛార్ట్ ప్రకటించడంతో ఒకేసారి రెండు, మూడు పనులు అప్పగిస్తే ప్రాధాన్యతలు నిర్ణయించాలని ఆదేశాలు జారీచేసింది. జాబ్ ఛార్ట్ ప్రకారం గ్రామ, వార్డు స్థాయి అభివృద్ధి ప్రణాళిక పనుల్లో పాల్గొనాలి. ప్రభుత్వ పథకాల అమలు, వాటి విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పౌరుల సమాచారం సేకరించాలి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి. సచివాలయాల ద్వారా అందిన ఫిర్యాదులను పరిష్కరించాలి. విపత్తుల సమయంలో అత్యవసర సేవలు అందించాలి. సమయపాలన పాటిస్తూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది.

ఇంటి వద్దకే సేవలు : ప్రజలకు వేగవంతమైన, నమ్మకమైన సేవలను ఇంటి వద్దకే అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. మండల, మున్సిపాలిటీల పరిధిలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను పర్యవేక్షించడానికి జిల్లాలో 27 మందిని నియమించాం. - మంజుల వాణి, గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణ అధికారిణి

గంజాయి పట్టివేత

టేకులపల్లి, న్యూస్‌టుడే: ఏపీ - ఒడిశా సరిహద్దు నుంచి రాజస్థాన్‌కు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని టేకులపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలను ఇల్లెందు డీఎస్పీ ఎన్.చంద్రభాను టేకులపల్లి ఠాణాలో ఆదివారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. కారులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో టేకులపల్లి ఎస్సై రాజేందర్ సిబ్బందితో కలిసి శనివారం సాయన్నపేట క్రాస్‌రోడ్ వద్ద తనిఖీలు చేపట్టారు. భద్రాచలం వైపు నుంచి వస్తున్న కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. డ్రైవర్ పోలీసులను చూసి కారును ఆపకుండా తప్పించుకునేందుకు యత్నించి సమీపంలోని చెట్టును ఢీకొట్టాడు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకుని కారులో సోదా చేయగా డిక్కీలో 100 గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. మొత్తం 199.673 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాజస్థాన్‌కి చెందిన లాల్‌సింగ్ చౌహాన్ అని ఇతను అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వీట్ దుకాణం నిర్వహిస్తుంటాడని డీఎస్పీ తెలిపారు. గతంలో ఇతనిపై ఏపీలోని కశింకోట, రామవరం, కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌లో గంజాయి కేసులు నమోదైనట్లు తెలిపారు.

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, స్కిల్ ఇండియా మిషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నైస్ మ్యాన్ పవర్ సొల్యూషన్ సంస్థ సీఈఓ పిల్లా రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి.. ఆపై చదువుకొని 18-35 ఏళ్ల మధ్య వయసు ఉన్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, వసతి, ఏకరూప దుస్తులు అందిస్తామన్నారు. ఆసక్తిగలవారు www.skillindia.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, మరిన్ని వివరాలకు 93463 53738 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ పూర్తిచేసిన వారికి వివిధ ప్రైవేటు సంస్థలు, కంపెనీల్లో ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు.

చేపల్లేవ్.. ఉత్త చెత్తే..!

గుడ్లవానిపాలెం అమ్మవార్ల ఆలయాల సమీప తీరంలో ఆదివారం మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. ఒడ్డుకు చేరుకుని వలను చూడగా అందులో ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించడంతో నివ్వెరపోయారు. వ్యర్థాల్లో అక్కడక్కడ చిన్న చేపలు మాత్రమే చిక్కడంతో నిరుత్సాహానికి గురయ్యారు. నగర పరిధిలోని వివిధ గెడ్డల ద్వారా వచ్చే మురుగు, ప్లాస్టిక్ వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలుస్తుండటంతో తీరంలో మత్స్య రాశులు తగ్గిపోతున్నాయని జాలర్లు వాపోతున్నారు. -న్యూస్‌టుడే, విశాఖపట్నం

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	112	108
లైవ్	139	128
డ్రెస్డ్	202	226
స్కిన్‌లెస్	229	236

(c) eenadu

మేమున్నాం.. మీకు తోడుగా

పాడేరు 89853 66570 | అరకులోయ: 63034 86346 | రంపచోడవరం: 94908 77172

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లిలోని సీఎస్ఐ చర్చి వీధిలో డ్రైనేజీలు శిథిలస్థితికి చేరాయి. – పల్లాల లక్ష్మణ్‌రెడ్డి, మారేడుమిల్లి,

✓: డ్రైనేజీల నిర్మాణానికి చర్యలు చేపడతాం. – వెంకటరమణ, డీఈఈ, పంచాయతీరాజ్‌శాఖ

రంపచోడవరం, న్యూస్‌టుడే: స్థానిక రెడ్డిపేటలో డ్రైనేజీ చెత్తాచెదారాలతో నిండిపోయింది. దోమలు, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. – చిన్నారెడ్డి, రంపచోడవరం, ✓: డ్రైనేజీలో పూడిక తొలగిస్తాం. – కామరాజు, పంచాయతీ కార్యదర్శి, రంపచోడవరం

కొయ్యూరు, న్యూస్‌టుడే: మంప పంచాయతీ పి.గంగవరంలో విద్యుత్తు దీపాలు కొద్దిరోజులుగా వెలగడం లేదు. – స్థానికులు, ✓: విద్యుత్తు దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటాం.– రవికుమార్, పంచాయతీ కార్యదర్శి, మంప

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయ సంఘం జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కారం రంగారావు, సంయుక్త కార్యదర్శి పల్లాల బాలురెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కారుకోడి గాంధీ ఆధ్వర్యంలో ఆదివారం రంపచోడవరంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా కడబాల రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా పొడియం సురేష్‌దొర, గౌరవ అధ్యక్షుడిగా బుడమల మంగిరెడ్డి ఎన్నికయ్యారు. సంయుక్త అధ్యక్షులుగా మద్దికొండ కరుణవిలాస్, ఉపాధ్యక్షులుగా కారం వెంకటేశ్వర్లుదొర, కోదండం నాగేశ్వరరావు, పల్లాల విశ్వనాథ్ రెడ్డి, ఆకూరి లచ్చన్నదొర, సంయుక్త కార్యదర్శులుగా చిరంజీవి, శ్రీనివాసుదొర, ధనేశ్వర రెడ్డి, గోపీనాథ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ప్రసాద్‌రెడ్డి, రామకృష్ణదొర, శ్రీరామప్రసాద్, సుదర్శనరావు తదితరులు నియమితులయ్యారు. నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

రాంబాబు (అధ్యక్షుడు)

సురేష్‌దొర (ప్రధాన కార్యదర్శి)

చలి వేళ.. చిన్నారుల విలవిల!

జి.మాడుగుల, పెదబయలు, న్యూస్‌టుడే: చలి తీవ్రతకు మన్యం గజగజ వణుకుతోంది. ఉదయం, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం 10 గంటలు దాటినా సూర్యుడు కానరాని పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో వసతి గృహాల్లో చదువుతున్న ఎములు కొరికే చలిలో చిన్నారులు చల్లని నీటితో స్నానాలు చేయాల్సి వస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శీతాకాలానికి ముందే వేడినీటి పరికరాలను బాగుచేయించాల్సిన విద్యాశాఖ అలసత్వంతో పిల్లల ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతోంది. విద్యార్థులు జ్వరం, జలుబు, దగ్గు, న్యుమోనియా, సైనస్, చర్మంపై పొడి పగుళ్ల వంటి సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులపాలవుతున్నారు.

కొత్తూరు బాలురు-1 పాఠశాలలో చన్నీటితో స్నానాలు చేస్తున్న విద్యార్థులు

★ జి.మాడుగుల మండలంలోని 10 ఆశ్రమ, గురుకులం, మినీ గురుకులం, కేజీబీవీ, గురుకుల కళాశాల, పోస్టు మెట్రిక్ వసతిగృహాలు 2 ఉన్నాయి. ఎక్కడా వేడి నీటి యంత్రాలు వినియోగంలో లేవు. కొన్ని చోట్ల కిటికీలు పాడయ్యాయి. మరుగుదొడ్లు సరిపోకపోవడంతో బాలురు కాలకృత్యాలకు బయటకు వెళ్లాల్సి వస్తోంది.

★ పెదబయలులో గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల వసతిగృహాలు రెండున్నాయి. వీటిలో సుమారు తొమ్మిది వందల మంది విద్యార్థులున్నారు. మరుగుదొడ్లు సరిపడా లేవు. సౌరవిద్యుత్తు పలకలు పోవడం, మరమ్మతులకు గురవ్వడంతో బాలలు చన్నీళ్లతో స్నానం చేస్తున్నారు.

డుంబ్రిగుడ ఆశ్రమ పాఠశాలలో..

ఐదేళ్లయినా పట్టదా?

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: ముంచంగిపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల-1 వసతిగృహంలో విద్యార్థులకు వేడినీరు అందించేందుకు ఏర్పాటు చేసిన సౌరవిద్యుత్తు నీటి పథకం మూలకు చేరింది. ఐదేళ్లు గడుస్తున్నా దీన్ని పట్టించుకునే నాథుడు కరవయ్యాడు. పాఠశాలలోని 250 మంది విద్యార్థులు వణికిస్తున్న చలిలో.. చల్లని నీటితో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ముంచంగిపుట్టు బాలుర ఆశ్రమం-2లో మూలకు చేరిన సోలార్ పరికరాలు

రవ్వలగుడ వసతిగృహంలో..

రెండు రోజులకోసారి స్నానం

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: అరకులోయ మండలం రవ్వలగుడ గిరిజన సంక్షేమ బాలుర వసతిగృహంలో 640 మంది విద్యార్థులున్నారు. వీరంతా రోజూ స్నానం చేయడానికి బోరు, తాగునీటి ట్యాంకుల్లోని చల్లటి నీటిపై ఆధారపడుతున్నారు. పాఠశాలలో సోలార్ హీటర్ పాడై ఏడాది గడిచినప్పటికీ మరమ్మతులకు నోచని పరిస్థితి. కొంతమంది విద్యార్థులు చల్లని నీటితో స్నానం చేయలేక రెండు రోజులకోసారి స్నానాలు చేస్తున్నారు.

★ డుంబ్రిగుడ మండలంలో తొమ్మిది గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతిగృహాలున్నాయి. 3400 మంది విద్యార్థులు చదువుతున్నారు. వసతిగృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సందుల్లో స్తంభాలు

పెదబయలులో ప్రధాన రహదారిని ఆనుకొని దుకాణాలున్నాయి. పలుచోట్ల దుకాణాల మధ్యలోనే విద్యుత్తు స్తంభాలుండడంతో ఏదైనా అపాయం జరిగినా, సాంకేతిక సమస్యలు తలెత్తినా పరిష్కరించడం ఎలా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నాలుగైదు చోట్ల ఈ పరిస్థితి ఉంది. సంబంధిత అధికారులు స్పందించి స్తంభాలను మార్చి.. ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. – పెదబయలు, న్యూస్‌టుడే

కుమ్మరిపుట్టుకు కష్టాల ప్రయాణం

ముంచంగిపుట్టు మండలంలోని సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు గ్రామానికి వెళ్లే రహదారులు దయనీయంగా మారాయి. ఈ గ్రామానికి రెండు వైపులా రోడ్లు, ఒక వైపు మత్స్యగెడ్డ ఉన్నాయి. [illegible] తోట కూడలి నుంచి ఉన్న రోడ్డుపై కంకర రాళ్లు పోసి పనులు నిలిపివేశారు. ఐదేళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తిచేయక రాళ్లు తేలిన రోడ్డుపై రాకపోకలు సాగించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సుజనపేట నుంచి ఉన్న మరో రహదారి ఇరవై ఏళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోలేదు. మట్టిరోడ్డుపై వెళ్లలేక ప్రజలు మత్స్యగెడ్డపై పడవ ప్రయాణాలు సాగిస్తున్నారు. రహదారి పనులు పూర్తిచేసి.. రవాణా సేవలు విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు. – ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

చిత్తడిగా కుమ్మరిపుట్టు రోడ్డు

బోధన.. సాఫీగా సాగేనా?

ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతి గదులు సరిపోకపోవడంతో విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలీచాలని, ఇరుకైన తరగతి గదుల్లో అవస్థలు పడుతున్నారు. అదనపు భవన నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తిగా దర్శనమిస్తోంది. పునాదులు, పిల్లరు వేసి వదిలేశారు. ఇందులో తుప్పలు పెరిగి నిరుపయోగంగా దర్శనమిస్తోంది. ఇక్కడ నాలుగు గ్రూపుల్లో 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎనిమిది గదులు అవసరం కాగా.. నాలుగే ఉన్నాయి. అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. – ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

పిల్లర్ల దశలో కళాశాల భవన నిర్మాణం

నిధులు వృథా.. తప్పని వ్యధ!

నిరుపయోగంగా నీటితొట్టెలు

మారేడుమిల్లి మండలంలో గతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నీటి తొట్టెలు నిర్మించారు. రూ.30 వేల చొప్పున ఖర్చుతో 30 తొట్టెల నిర్మాణం చేపట్టారు. గత వేసవిలోనే వీటి నిర్మాణాలను పూర్తి చేశారు. ప్రస్తుతం వాటిలో నీరు నిల్వ ఉండడం లేదు. నీరు ఇంకిపోతుండడంతో పశువులకు ఉపయోగపడటం లేదు. మూగజీవాలు నీటికోసం అల్లాడుతున్నాయి. నిధులు మాత్రం వృథా అయ్యాయి. అధికారులు స్పందించి.. తగు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. – మారేడుమిల్లి, న్యూస్‌టుడే

క్వారీపై ఫిర్యాదుతో గ్రామ బహిష్కరణ

రంపచోడవరం, న్యూస్‌టుడే: నరసాపురంలో నల్లరాయి క్వారీ వల్ల తమ ఇళ్లన్నీ ధ్వంసమవుతున్నాయని ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేసినందుకు క్వారీ నిర్వాహకులు కొంతమంది స్థానికులతో కుమ్మక్కై తమను గ్రామం నుంచి వెలివేశారని దిరిసినపల్లి గ్రామానికి చెందిన బల్లెం గంగాభవానీ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. దీనిపై రంపచోడవరం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం చేయలేదన్నారు.

4 వరకు ఆర్జిత సేవలు రద్దు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఆదివారం తిరుమంగై ఆళ్వార్ తిరు నక్షత్రం పూజలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. ఆలయ స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్ నేతృత్వంలో అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని దేవేరులు, ఆళ్వారాచార్యులు సహితంగా ఆలయ ఆస్థాన మండపంలోని వేదికపై ఆశీనులను చేశారు. ఈ నెల 4వ తేదీ వరకు తిరునక్షత్రం పూజలు జరగనున్న నేపథ్యంలో ఆలయంలో జరిగే నిత్య కల్యాణం, స్వర్ణ తులసీదళార్చన, స్వర్ణ పుష్పార్చన, గరుడ వాహన సేవ, తదితర ఆర్జిత సేవలు అయిదు రోజుల పాటు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

కామేశ్వరరావుకు నివాళి

మోతుగూడెం, న్యూస్‌టుడే: విద్యుత్తు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆత్మ బలిదానం చేసుకున్న ఆదిభట్ల సూర్య కామేశ్వరరావు వర్ధంతిని మోతుగూడెంలోని ఆయన విగ్రహం వద్ద ఏపీ జెన్‌కో 327 యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. స్టోర్స్ ఏడీఈ సత్యనారాయణ, సీలేరు విద్యుత్తు కాంప్లెక్స్ రీజియన్ కార్యదర్శి ఆనందబాబు, ఎంఆర్‌వీ రమణ, బ్రాంచ్ కార్యదర్శి దుర్గాప్రసాద్ తదితరులు కామేశ్వరరావు విగ్రహానికి నివాళి అర్పించారు. ఆనందబాబు మాట్లాడుతూ.. విద్యుత్తు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆయన చొరవచూపారన్నారు. సీహెచ్ రాము, నరసింహమూర్తి, రాంప్రసాద్, ఎర్రయ్య, సత్తిబాబు, అప్పారావు, రాగూర్, మంగ తదితరులు పాల్గొన్నారు.

నివాళులర్పిస్తున్న యూనియన్ నాయకులు, సభ్యులు

సందడే సందడి

గోస్తనీ నదిలో స్నానాలు చేస్తున్న పర్యాటకులు

అరకులోయ, అనంతగిరి గ్రామీణం, డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: ఆంధ్రాఊటీ అరకులోయలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానం, వ్యూపాయింట్, కాఫీ తోటలు పర్యాటకులతో కళకళలాడాయి. అనంతగిరి మండలంలోని తాడిగుడ, కటికి జలపాతాలు, బొర్రా గుహలు, కాశీపట్నం టెంపుల్ ట్రీ, అనంతగిరి కాఫీతోటలు, వైకుంఠగిరి వేంకటేశ్వర స్వామి దేవాలయం తదితర ప్రాంతాలు కళకళలాడాయి. బొర్రాగుహలను ఉదయం నుంచి సాయంత్రం వరకు 4,500 మంది సందర్శించారు. రూ.3.5 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. చాపరాయి జలవిహారి కిక్కిరిసింది. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరు సమీపంలోని వంజంగి మేఘాలకొండకు పర్యాటకులు పోటెత్తారు. సందర్శకుల ద్వారా రూ.1,54,280 ఆదాయం వచ్చిందని ఎకో టూరిజం నిర్వాహకులు తెలిపారు.

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో కొద్ది రోజులుగా వెలవెలబోయిన మారేడుమిల్లి ప్రాంతం సందడిగా మారింది. గుడిస కొండపైకి సందర్శకులు క్యూ కట్టారు. చావడికోట వ్యూపాయింటుతోపాటు, వలస, దుంపవలస, జలతరంగిణి జలపాతాల వద్ద సందడి చేశారు.

చాపరాయిలో..

పాపికొండలకు పోటెత్తారు

వరరామచంద్రాపురం, దేవీపట్నం, న్యూస్‌టుడే: ప్రకృతి రమణీయ పాపికొండలకు పర్యాటకులు పోటెత్తారు. పోచవరం రేవు నుంచి 12 బోట్లలో 850 మంది పర్యాటకులు విహారయాత్రకు వెళ్లారని కంట్రోల్‌రూమ్ మేనేజర్ రాజేశ్ తెలిపారు. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి నాలుగు బోట్లలో 247 మంది పర్యాటకులు పాపికొండల అందాలను తిలకించడానికి వెళ్లారని కంట్రోల్ రూం అధికారులు తెలిపారు.

మోతుగూడెం, న్యూస్‌టుడే: పొల్లూరు ఎగువ, దిగువ జలపాతాలు, ఫోర్‌బే, డొంకరాయి, పికప్ జలాశయాల వద్ద పర్యాటకులు ఆనందంగా గడిపారు. రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం పొల్లూరు దిగువ జలపాతంపై సెట్టింగులు వేస్తున్నారు. హీరో రవితేజ ఆదివారం మధ్యాహ్నం మోతుగూడెం చేరుకున్నారు.

సుంకరమెట్ట కాఫీతోటల వద్ద బారులుతీరిన వాహనాలు

ఘాట్‌రోడ్డులో రద్దీ

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: వందలాది వాహనాలతో పర్యాటకులు రావడంతో అరకులోయ ఘాట్‌రోడ్డు కిక్కిరిసింది. కాఫీ, సంప్రదాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు కిటకిటలాడాయి. సుంకరమెట్ట ఉడెన్ బ్రిడ్జిని చూసేందుకు భారీగా పర్యాటకులు వచ్చి.. ఘాట్‌రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపి ఉంచడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ ప్రాంతం నుంచి వాహనం బయటపడాలంటే దాదాపు గంట సమయం పట్టింది.

అరకులోయ గిరిజన మ్యూజియం వద్ద..

గుడిస కొండపై..

పాపికొండల విహారయాత్రకు వెళ్తున్న పర్యాటకులు

రహదారి పనులు ప్రారంభం

స్పందనకు వందనం

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: అనంతగిరి మండలంలోని గుమ్మకోట నుంచి మెట్టవలస గ్రామానికి వెళ్లే రహదారి ఇటీవల వర్షాలకు పూర్తిగా ఛిద్రమైంది. దీనిపై గత నెల 28వ తేదీన 'ఈనాడు'లో గుమ్మకోట దారి.. గండాల మారి శీర్షికన చిత్ర కథనం ప్రచురితమైంది. దీనికి అధికారులు స్పందించారు. త్వరితగతిన రహదారి పనులు పూర్తి చేసి రహదారి అందుబాటులోకి తీసుకురావాలని పంచాయతీరాజ్‌శాఖ డీఈ రవికుమార్ గుత్తేదారును ఆదేశించారు. ఈక్రమంలో గుత్తేదారు పనులు ప్రారంభించారు. జనవరి నెలాఖరునాటికి రోడ్డును అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.

రోడ్డు చదును చేస్తున్న పొక్లెయిన్

అయ్యప్ప ఆలయ అభివృద్ధికి చర్యలు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: పాడేరులోని అయ్యప్ప ఆలయాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ధర్మకర్త కొట్టగుల్లి సుబ్బారావు పేర్కొన్నారు. ఈనెల రెండో తేదీన ఆలయ 33వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం సమావేశమయ్యారు. ధర్మకర్త మాట్లాడుతూ.. రెండో తేదీన భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కమిటీ కార్యదర్శి రొబ్బి రాము, ప్రతినిధులు ఇమిడిశెట్టి అనీల్, ఆదిత్య, దాములు, వర్మ సత్తిబాబు, కొణతాల ప్రశాంత్, సత్తిబాబు, శ్రీనివాస్, ప్రకాశ్ పాల్గొన్నారు.

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: దోనెలపాలెంలోని రామాలయం ప్రాంగణంలో డిసెంబరు 5న భవాని, శివ దీక్షలు చేపట్టిన మాలధారుల అగ్నిగుండం కార్యక్రమాన్ని గురుభవాని తోట సూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు శివభవానీ బృందం ప్రతినిధి కాటంరాజు తెలిపారు.

పాడేరులో సమావేశమైన అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు

అన్నదాతల ఆందోళన

హుకుంపేట, పెదబయలు, న్యూస్‌టుడే: దిత్వా తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించడం.. మరోపక్కన కారుమబ్బులు, గాలులతో రైతన్నల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆదివారం హుకుంపేట మండలంలో ఆకాశం మేఘావృతమైంది. రైతులు వరికోతలు, నూర్పులు ముమ్మరం చేశారు. పంట చేతి కందే సమయంలో వర్షం పడితే తీవ్రంగా నష్టపోతామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. తుపానుతో రైతులు అప్రమత్తంగా ఉండాలని.. వరి కోసినవారు పైరును కుప్పలుగా వేసి టార్పాలిన్లు కప్పాలని హుకుంపేట ఏవో సుధాకర్ సూచించారు. వరి పంట కోయని రైతులు వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు.

పెదబయలు మండలంలో ఆదివారం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పంటను భద్రపరుస్తున్నారు.

పంట పొలాల్లో కోసిన వరి పనలు

ఆరోగ్యంపై అప్రమత్తం

రంపచోడవరం, న్యూస్‌టుడే: రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల (రాజమహేంద్రవరం) ఆధ్వర్యంలో ఆదివారం సిరిగిందలపాడులో నిర్వహించిన వైద్య శిబిరంలో 130 మందికి వైద్యసేవలు అందజేసినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనంద మహరాజ్ తెలిపారు. శిబిరంలో డాక్టర్లు దాసరి ఉమామహేష్, తలారి వెంకటసుబ్బారావు, పోతుల రామారావు సేవలందించారు. రక్తపరీక్షలు, థైరాయిడ్, ఈసీజీలు, ఎక్స్‌రేలు, ఫిజియోథెరపీ తదితర పరీక్షలు చేశారు. ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోగులకు, వెంట వచ్చిన వారికి ఉచిత భోజన సదుపాయం కల్పించారు. రామకృష్ణమిషన్ క్యాంపు ఇన్‌ఛార్జి స్వామి లోకమయనందమహరాజ్, సమన్వయకర్త కానుమోను శ్రీనివాస్, సిబ్బంది పెదఅప్పారావు తదితరులు పాల్గొన్నారు.

వృద్ధురాలిని పరీక్షిస్తున్న వైద్యుడు

పింఛన్ల పంపిణీ నేడు

అనంతగిరి, న్యూస్‌టుడే: కొండిబ పంచాయతీ డముకు గ్రామంలో సోమవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ దొన్నుదొర హాజరవుతున్నట్లు తెదేపా మండల అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బారావు, నరేంద్ర తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు విధిగా హాజరుకావాలని కోరారు.

ఇంటి సామగ్రి వితరణ

చింతూరు, న్యూస్‌టుడే: వరదలో ఇల్లు కూలిపోయి.. నిలువ నీడ లేకుండా ఉన్న వృద్ధ దంపతులకు జమాల్‌ఖాన్ ట్రస్టు అండగా నిలిచింది. చింతూరులో ఒడ బజారుకు చెందిన నారాయణ ఇల్లు వరదలో కూలిపోయింది. కొత్త ఇంటి నిర్మాణానికి కావాల్సిన సిమెంటు రేకులు, ఇనుప పైపులను ట్రస్టు అందించింది. సభ్యులు వహీద్, జాన్ సుందరం, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

రేకులు, పైపులు అందజేస్తున్న ట్రస్టు సభ్యులు

వాహనదారులకు లైసెన్స్ తప్పనిసరి

ద్విచక్ర వాహనదారులతో మాట్లాడుతున్న సీఐ శ్రీనివాసరావు

కొయ్యూరు, న్యూస్‌టుడే: లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. మావోయిస్టుల బంద్ సందర్భంగా సీఐ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. వాహన చట్టంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. చిన్న పిల్లలకు బైక్‌లు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆదివారం మంప, రేవళ్లు, బూదరాళ్ల వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు మండల కేంద్రం నుంచి వెనుతిరిగాయి. మిగిలిన వాహనాలన్నీ యథావిధిగా తిరిగాయి.

విధి నిర్వహణలో అంకితభావంతో గుర్తింపు

సీలేరు, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో అంకితభావం, నిజాయతీతో అందించిన సేవలు గుర్తింపు తీసుకొస్తాయని ఏపీ జెన్‌కో ముఖ్య ఇంజినీర్(సివిల్) రవీంద్రరెడ్డి అన్నారు. రెండేళ్లపాటు ఎస్ఈగా పనిచేసి ఆదివారం పదవీ విరమణ పొందిన చంద్రశేఖర్‌రెడ్డికి ఆదివారం ఏపీ జెన్‌కో ఈఈ కార్యాలయం వద్ద వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీఈ మాట్లాడుతూ.. 35 సంవత్సరాలపాటు ఎటువంటి రిమార్క్ లేకుండా చంద్రశేఖర్ రెడ్డి పనిచేశారని అభినందించారు. ఏఈ నుంచి ఎస్ఈ వరకూ ఎదిగారన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి దంపతులను సత్కరించారు. ఎస్ఈలు కృష్ణారావు, ఉమామహేశ్వరరావు, అరుణ్ కుమార్, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరెడ్డి, చిన కామేశ్వరరావు, ఈఈలు భాస్కరరావు, నాగ శ్రీనివాసరావు, విజయ్‌కుమార్, విశ్రాంత ఎస్ఈ రమణమూర్తి, విశ్రాంత ఈఈ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్ఈ చంద్రశేఖర్‌రెడ్డి దంపతులను సత్కరిస్తున్న సీఈ రవీంద్రరెడ్డి, అధికారులు

సీఐటీయూ మహాసభలు 31 నుంచి

మోతుగూడెం, న్యూస్‌టుడే: సీఐటీయూ అఖిలభారత 18వ మహాసభలు డిసెంబర్ 31 నుంచి జనవరి 4వ వరకు విశాఖపట్నంలో జరుగుతున్నాయని.. వీటిని ప్రతి కార్మికుడు జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు పల్లపు వెంకట్, చింతరాంబాబు పిలుపునిచ్చారు. డొంకరాయిలో ఆదివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు తీవ్ర నష్టం చేసే విధానాలు తీసుకొచ్చిందన్నారు. కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు పెద్దపీట వేస్తూ కార్మికుల శ్రమదోపిడీ చేస్తోందని మండిపడ్డారు. అనంతరం అఖిలభారత మహాసభల గోడప్రతులు ఆవిష్కరించారు. నూకరత్నం, ముక్త, నాగమణి, డేవిడ్, సరస్వతి, మాధవ, సన్మతి, లైకాన్, సుబ్బలక్ష్మి, సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు.

గోడప్రతులు ఆవిష్కరిస్తున్న సీఐటీయూ నాయకులు, సభ్యులు

సీలేరులో సాయికుమార్ సందడి

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరులో సినీ నటుడు సాయికుమార్ ఆదివారం సందడి చేశారు. షూటింగ్ షెడ్యూల్ ముగియడంతో సాయికుమార్ బసచేసిన గది వద్దకు అభిమానులు తరలివచ్చారు. వారితో ఆయన ఫొటోలు దిగారు. బాలాజీ హోటల్ వద్ద నిర్వాహకులతో కలిసి సాంబార్ వండారు. అనంతరం అక్కడినుంచి పొల్లూరు బయలుదేరి వెళ్లారు.

సాంబార్ వండుతున్న సినీ నటుడు సాయికుమార్

హత్యా రాజకీయాలు తగవు

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: హత్యా రాజకీయాలు సరికాదని, దేనిపైనైనా ధైర్యంగా పోరాడాలని సీపీఎం మండల కార్యదర్శి పులి సంతోశ్ అన్నారు. రేఖపల్లిలో ఆదివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నెల్లూరులో ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచలయ్య హత్యను ఆయన ఖండించారు. ఎంపీటీసీ సభ్యుడు ప్రదీప్, చిన్నబాబు, సత్తిబాబు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

ఈనాడు
అమరావతి
గుంటూరు
సోమవారం డిసెంబరు 1, 2025

తీరంలో పర్యాటకులకు అనుమతి లేదు

బాపట్ల, న్యూస్‌టుడే: దిత్వా తుపాను ప్రభావంతో సముద్రంలో అలల తీవ్రత పెరిగినందున జిల్లాలోని బీచ్‌లలో ఎవరికీ ప్రవేశం లేదని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. ఆదివారం డీఎస్పీ నుంచి పోలీసు అధికారులతో ఆయన మాట్లాడుతూ రేపల్లె, నిజాంపట్నం, నగరం, చినగంజాం, అద్దంకి మండలాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపిందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

ఆలోచనలు విరియాలి... ఆవిష్కరణలు మెరవాలి..! ఈనాడు

ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. పాఠశాల స్థాయిలోనే సృజనాత్మకత వెలికితీసేందుకు 'ఈనాడు వైజ్ఞానిక ప్రదర్శన' నిర్వహిస్తోంది. విద్యార్థుల ఆలోచనలతో ప్రయోగాలు చేసేలా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీ పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల, లక్ష్మీపురం, గుంటూరులో డిసెంబరు 11వ తేదీన మెగా సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తోంది.

నిబంధనలు.. ● 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే ● ప్రాజెక్టును ముందుగా నమోదు చేసుకోవాలి ● ఒక ప్రాజెక్టుకి ఇద్దరు విద్యార్థులకు అనుమతి ● పాఠశాల/ బ్రాంచ్‌కి ఒక ప్రాజెక్టుకు మాత్రమే అనుమతి ● మొదటి ముగ్గురు విజేతలకు బహుమతులు ఉంటాయి. ● పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రదానం ● రిజిస్ట్రేషన్ చివరి తేదీ : డిసెంబరు 7

నమోదు కొరకు: 91549 91113 సమయం : ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గం॥ల వరకు..

నేడు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

కలెక్టరేట్: ప్రజలు.. వారి సమస్యలపై అర్జీలను మీకోసం వెబ్‌సైట్‌లోనూ నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదివారం తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అదేవిధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రజల నుంచి అర్జీలు సోమవారం స్వీకరిస్తారన్నారు. అర్జీల నమోదు, వాటి స్థితి తెలుసుకోవడానికి 1100కి నేరుగా ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.

లాఠీకి ఎదురొడ్డి.. ఠీవీగా నిలబడి..

స్వాతంత్ర్య పోరాటంలో పోలీసులకు ఎదురొడ్డి పోరాడిన త్యాగమూర్తులకు గుర్తుగా గుంటూరు నగరంలో గాంధీ పార్కులో ఏర్పాటు చేసిన 'త్యాగ ధ్వజం' నేటికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. సత్యాగ్రహ ఉద్యమం జరిగే కాలంలో గుంటూరు హిందూ కళాశాల కూడలిలో పెద్దఎత్తున నగరవాసులు, యువకులు, విద్యార్థులు చేరుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు వందల సంఖ్యలో పోలీసులు విచక్షణా రహితంగా లాఠీచార్జి చేయగా.. వేలాది మంది గాయపడ్డారు. నాటి ఉద్యమ స్ఫూర్తిని నగరవాసుల్లో నింపేందుకు 1939లో ఇక్కడ స్తూపాన్ని ఏర్పాటు చేశారు.

- ఈనాడు గుంటూరు

జిల్లా వాసుల్లో దిత్వా కలవరం..!

★ రైతుల్లో గుబులు ★ వెంటాడుతున్న వరుస తుపానులు, వరదలు

ఈనాడు, అమరావతి

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొంథా తుపాను మిగిల్చిన నష్టాలు మరువక ముందే మరో తుపాను మాటేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిత్వా తుపానుగా మారడం.. దక్షిణకోస్తాపై ప్రభావం చూపుతుండడంతో ఆదివారం సాయంత్రం నుంచి బాపట్ల, గుంటూరు జిల్లాల్లోనూ చిరు జల్లులు మొదలయ్యాయి. సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు..తీరం వెంబడి గంటకు 50 కి.మీ. నుంచి 70 కి.మీ. మేర బలమైన ఈదురు గాలులు వీస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో మూడు జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గత మూడు నెలలుగా ఎడతెరిపి లేని వర్షాలు, వరదల ధాటికి గుంటూరు ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజా హెచ్చరికలతో మరోసారి అలజడి మొదలైంది.

పొన్నూరు: ములుకుదురులో ధాన్యంపై పట్టా కప్పుతున్న రైతులు

ముందుకు సాగని పనులు

గత ఆరు నెలలుగా గుంటూరు నగరపాలక సంస్థలో విరివిగా అభివృద్ధి పనులు మంజూరు అవుతున్నాయి. ఇప్పటివరకు రూ.600 కోట్ల పనులకు పచ్చజెండా ఊపగా.. కొన్ని ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. అయితే, ఇవి పూర్తికావడంపై వర్షాలు ప్రభావం చూపుతుండడం గమనార్హం. ఎక్కువగా డ్రెయిన్లు, సీసీరోడ్లకే నిధులు వెచ్చించడంతో వరదనీటి ధాటికి ముందుకు సాగని దుస్థితి. ఓ దశలో కృష్ణానదిలో రెండుసార్లు వరద పోటెత్తడంతో ఇసుక కొరత ఏర్పడి జీఎంసీలో నిర్మాణాలు రోజుల తరబడి ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్నాయనుకున్న తరుణంలో తాజా వాతావరణ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.

వ్యవసాయంపైనా ప్రభావం

ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన రంగంపైనా తుపానులు ప్రభావం చూపుతున్నాయి. మొంథా తుపాను ధాటికి బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటిల్లగా, రైతులు తీవ్రంగా నష్టపోయారు. అసలే తేమశాతం కారణంగా కొనుగోళ్ల వేళ ఇబ్బంది పడుతున్న రైతులకు..తాజా వర్ష హెచ్చరికలు శరాఘాతంగా మారాయి. పంట నీటిపాలవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. రైతులు టార్పాలిన్ పట్టాలను అందుబాటులో ఉంచుకోవడంతో పాటు, వరికోతలను వర్షాలు పూర్తయ్యే వరకు విరమించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా మొంథా తుపాను నష్టాల నుంచి ఇంకా కోలుకోని ఉమ్మడి గుంటూరు వాసులను దిత్వా తుపాను కలవరపెడుతుండడం గమనార్హం..!!

కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు

గోరంట్ల, న్యూస్‌టుడే: దిత్వా తుపాను నేపథ్యంలో జిల్లాలోని యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. తుపాను పరిస్థితుల నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం: 0863 2234014 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే కంట్రోల్ రూంను సంప్రదించాలన్నారు.

పది రెట్లు దోపిడీ..!

↗ పదో తరగతి పరీక్ష ఫీజు రూ.125

↗ ప్రైవేటు బడుల్లో రూ.వెయ్యికి పైనే వసూలు

ఈనాడు, అమరావతి

పదో తరగతి పరీక్షల ఫీజు పేరుతో అడ్డగోలు దోపిడీ జరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అన్న తేడా లేకుండా అనేక చోట్ల పది రెట్లు బాదేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా పాఠశాలల్లో ఈ పరిస్థితి నెలకొనగా, పట్టించుకోవాల్సిన విద్యాశాఖ ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 4 వేలకు పైగా పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటుండగా.. ఈసారి పదో తరగతి పరీక్షల కోసం సుమారు 1.50 లక్షల మంది విద్యార్థులు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది మార్చిలో పరీక్షల నిర్వహణకు షెడ్యూలు విడుదలైంది. రెగ్యులర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రుసుము కింద రూ.125గా నిర్ణయించారు. అదే, సప్లిమెంటరీ కింద మూడు సబ్జెక్టుల లోపు ఉంటే రూ.110గా పేర్కొన్నారు. డిసెంబర్ 6వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా రివైజ్డు ఆదేశాలు ఇవ్వగా..ఆ గడువు దాటితే అపరాధ రుసుము చెల్లించాలి. ఇక్కడే అసలు కథ మొదలైంది.

ఇదీ పరిస్థితి.. ప్రభుత్వం నిర్ణయించిన పరీక్ష రుసుము రూ.125కు బదులు ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తుండడం గమనార్హం. పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. కొందరు తాము డీఈవో కార్యాలయంలో సిబ్బందికి ఇవ్వాల్సి ఉంటుందని చెబుతుండగా.. మరికొందరు పరీక్షల వేళ 'మెయింటెనెన్స్' కోసం నిధులు సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. ఇంకొందరైతే ఏకంగా మీ పిల్లలకు అనువైన పరీక్ష కేంద్రాన్ని కేటాయించేందుకు ఈ సొమ్ముతో ప్రయత్నం చేస్తామంటూ చెబుతుండడం గమనార్హం. కూటమి ప్రభుత్వం గతానికి భిన్నంగా పారదర్శకంగా ఫీజు చెల్లించేందుకు ఈసారి నేరుగా హెచ్‌ఎంలకు అవకాశం కల్పించింది. అయితే, కొన్ని పాఠశాలల్లో మాత్రం పాత ఆనవాయితీ కొనసాగిస్తూ డబ్బుల వసూళ్లకు దిగుతున్నారు.

ప్రైవేటులో మరీ దారుణం

కొన్ని ప్రైవేటు బడుల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గుంటూరు జిల్లాలో పరీక్ష ఫీజు పేరుతో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తుండడం గమనార్హం. ఇక్కడ కనీస ఫీజు రూ.వెయ్యికి తక్కువ ఉండడం లేదు. దీనిపై గట్టిగా మాట్లాడితే పరీక్షల వేళ పిల్లలను ఇబ్బంది పెడతారేమోననే భయంతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మౌనం వహిస్తున్నారు. నిర్ణీత రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ కమిషనర్ ఇప్పటికే సమావేశాల్లో హెచ్చరించారు. ఉల్లంఘించే ప్రైవేటు పాఠశాలలపై భారీ జరిమానాలు విధిస్తామనీ స్పష్టం చేశారు. అయినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా కథ నడుస్తుండడం గమనార్హం..!!

చేయి కదిపితే కళాఖండం

◆ గొంతు సవరిస్తే మధుర గానం
◆ బహుముఖ ప్రజ్ఞాశాలి రాజశేఖర్

తెనాలి టౌన్, న్యూస్‌టుడే

ఆయన గొంతు సవరించుకుని పాట అందుకుంటే ఘంటసాలను గుర్తుకు తెస్తారు..చేయి కదిపితే చూడముచ్చటైన చిత్రం రూపొందుతుంది. కలం పట్టుకుంటే మంచి రచన జాలువారుతుంది. ఇలా బహుముఖ ప్రజ్ఞతో అభినందనలు, పురస్కారాలు అందుకుంటున్నారు గేరా రాజశేఖర్.

తెనాలికి చెందిన రాజశేఖర్ ఎంఏ(పాలిటిక్స్), ఎంఏ (ఎడ్యుకేషన్-బంగారు పతకంతో) పూర్తి చేసి 1984వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అధ్యాపకునిగా చేరారు. అనంతరం ప్రిన్సిపల్‌గా ఉద్యోగోన్నతి పొంది 2009లో ఉద్యోగ విరమణ చేశారు. ఆరో తరగతి చదువుతున్న సమయంలో మైకులో ఘంటసాల వారి పాటలు విని..మక్కువ పెంచుకొని పాడడం ప్రారంభించి..నేటికీ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రోజూ ఆన్‌లైన్ ట్రాక్ సహాయంతో ఒక పాట పాడి సామాజిక మాధ్యమాల్లో వేలాది మందికి చేరుస్తున్నారు. అలా 300లకు పైగా పాటలు ఇప్పుడు ఆయన గ్యాలరీలో ఉన్నాయి. 1977లో



తాను గీసిన చిత్రాలతో రాజశేఖర్

ఆయన ఆంధ్రా విశ్వవిద్యాలయంలో రెండో పీజీ చేస్తున్న సమయంలో దానవీరశూరకర్ణ చిత్రంలో ఎన్టీఆర్ వేషధారణను పత్రికలో చూసి గీశారు. ఆ చిత్రంలో ఎన్టీఆర్ నటించకుంటే తనకు చిత్రం గీయాలన్న ఆలోచన వచ్చేది కాదు.. ఈరోజు ఇలా గుర్తింపు దక్కేది కాదంటారు మాస్టారు..అనంతరం అనేక మంది సినీతారలు, సామాజిక వేత్తలు, స్ఫూర్తిప్రదాతల చిత్రాలను ఆవిష్కరించారు. వాటిల్లో అత్యధికం ఫ్రేములు కట్టించి తన ఇంట్లోనే అలంకరించుకున్నారు. నేటికీ చిత్రాలు గీస్తున్నారు. పోటీ పరీక్షలు, ఇంగ్లిషు గ్రామర్ పుస్తకాలను కూడా రాశారు. ఇప్పుడు ప్రపంచంలోని దేశాలు, వాటి చరిత్రపై ప్రపంచదర్శిని పేరుతో పుస్తకం రాస్తున్నారు. ఇలా విభిన్న రంగాల్లో రాణిస్తున్న మాస్టారు.. వీటన్నింటినీ స్వయంగానే సాధన చేశారు.

ఉత్సాహంగా.. 75 సంవత్సరాల వయస్సులోనూ సంపూర్ణ ఆరోగ్యంతో ఎంతో ఉత్సాహంగా ఉండడానికి రోజూ రెండు గంటలు యోగాసనాలు, 45 నిమిషాల నడక, అందరి గురించి సానుకూలంగా ఆలోచించడం(పాజిటివ్ థింకింగ్) కారణమంటున్న రాజశేఖర్ మాస్టారుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

ఆన్‌లైన్‌లో మల్లేశ్వరస్వామి దేవస్థానం సేవలు

పెదకాకాని, న్యూస్‌టుడే: పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలోని వివిధ పూజ సేవల టికెట్లు ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకునేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ భక్తులకు సౌకర్యం కల్పించినట్లు ఈవో గోగినేని లీలాకుమార్ ఆదివారం తెలిపారు. అభిషేకం, రాహుకేతు, దర్శనం వంటివి సేవల్లో పాల్గొనే భక్తులు ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చని చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు తీసుకున్న భక్తులు త్వరగా అభిషేకం, దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు.

మాకూ రైతుబజార్ కావాలి

భారమవుతున్న కూరగాయల ధరలతో వినియోగదారుల విన్నపం

పొన్నూరు, న్యూస్‌టుడే

వైకాపా పాలనలో చేబ్రోలు మండల కేంద్రంలో రైతుబజార్ ఏర్పాటు చేస్తామని అప్పటి పాలకులు, అధికారులు ప్రకటించారు. రూ.50 లక్షలతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. తీరా ఈ ప్రాంతంలోని రైతుల వద్ద కూరగాయలను వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి కేజీకి రూ.15 నుంచి రూ.20 వరకు ఎక్కువకు అమ్ముతున్నారు.

జిల్లాలో చేబ్రోలు, పెదకాకాని, కాకుమాను, ప్రత్తిపాడు, కొల్లిపర, పెదనందిపాడు తదితర ప్రధాన మండల కేంద్రాల్లో ఇప్పటివరకు రైతుబజార్లు లేవు. గత వైకాపా పాలనలో నేతలు చెప్పిన మాటలు ఉత్తిత్తిగానే మిగిలిపోయాయి. ఆయా ప్రాంతాల్లో వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకుని కూరగాయలు విక్రయిస్తున్నారు. వ్యాపారి చెప్పిన ధరకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. రూ.100 ఖర్చు పెట్టినా సంచి సగానికి కూడా కూరగాయలు రావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. నాణ్యమైన సరకు అందుబాటులో ఉండడం లేదని చెబుతున్నారు. తూకంలోనూ కొంత మంది వ్యాపారులు మోసం చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ధరతోపాటు తూకంలో వ్యత్యాసం ఉండడంతో వినియోగదారులు రెండు విధాలుగా నష్టపోతున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మండల కేంద్రాల్లో రైతుబజార్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆదేశాలు వస్తే ఏర్పాటు చేస్తాం..

దీనిపై మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా ప్రతి నియోజకవర్గంలో రైతుబజారు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయమని నిర్దిష్ట ఆదేశాలు వస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తెనాలి జిల్లా వైద్యశాలలో క్యాన్సర్ పరీక్షలు

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు తెనాలి జిల్లా ఆసుపత్రిలో ఉచితంగా చేస్తున్నారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార, రొమ్ము, మగవారిలో నోటి క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు క్యాన్సర్ పరీక్షల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. వీటిని సద్వినియోగం చేసుకోవాలని విస్తృత ప్రచారం చేయిస్తుంది. క్యాన్సర్ నిర్ధారణ అయిన వారిని గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

30 ఏళ్లు పైబడిన వారికి.. మూడొందల పడకల జిల్లా వైద్యశాల పాత భవనంలోని మహిళల ఓపీ గదిలో సోమ, బుధ, శుక్ర వారాల్లో ఉదయం 9 గంటల నుంచి క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నారు. 30 ఏళ్లు పైబడిన వారికి పరీక్షలు చేస్తున్నారు. నోటి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు ప్రత్యేకంగా దంత వైద్యులు ఉన్నారు. క్యాన్సర్ వచ్చి చివరి దశలో ఉన్న వారికి ఉపశమన, సంరక్షణ వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వార్డు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులు చికిత్స అందించి మందులు ఇస్తున్నారు.

నిర్వహణ లోపాలు.. అక్రమాల శాపాలు..!

ఏఎన్‌యూలోని రెగ్యులర్, దూరవిద్య పరీక్షల్లో ప్రహసనం

ఈనాడు, అమరావతి

పరీక్షల నిర్వహణలో లోపాలు ప్రహసనంగా మారాయి..ప్రశ్నపత్రాల తయారీ, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు ఏఎన్‌యూకు శాపంగా పరిణమిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. రెగ్యులర్ పరంగానే కాదు..దూరవిద్య పరీక్షల నిర్వహణ విషయంలోనూ ఇదే పరిస్థితి.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గత రెండు నెలల వ్యవధిలో రెండు దఫాల్లో ప్రశ్నపత్రాల పరంగా సమస్యలు ఉత్పన్నం కావడం గమనార్హం. గత నెల 18న ఏఎన్‌యూ పీజీ మూడో సెమిస్టర్ పరీక్షల్లో ఎమ్మెస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, అనలిటికల్ కెమిస్ట్రీ విభాగాల విద్యార్థులకు చేతిరాతతో తయారు చేసిన ప్రశ్నపత్రం ఇచ్చారు. పది ప్రశ్నలు ఇచ్చి అందులో ఎన్ని రాయాలో కూడా సూచించ లేదు. బోధనేతర సిబ్బందిని పరీక్షల పరిశీలకులుగా నియమించారన్న వాదన ఉండగా..తుపాను ప్రభావంతో ప్రశ్నపత్రం తయారీ ఆలస్యమైందని..పరీక్షలు కొన్ని రోజులు వాయిదా వేయాలని అధికారులను అడిగినా పట్టించుకోకపోవడంతో తప్పనిసరై చేతిరాత ప్రశ్నపత్రాన్నే ప్రింట్ తీసి ఇవ్వాల్సి వచ్చిందన్నది సంబంధిత అధికారుల మాటల సారాంశం. మరో సందర్భంలో ఒకే ప్రశ్నపత్రంలో మూడు ప్రశ్నలు పునరావృతంకావడం సమస్యకు అద్దం పడుతోంది.

ప్రయోగ పరీక్షల్లోనూ.. ప్రయోగ పరీక్షల్లోనూ పరిస్థితి ఇష్టారాజ్యంగా మారింది. గతేడాది ఏఎన్‌యూ పరిధిలో జరిగిన బీఎడ్ ప్రయోగ పరీక్షల నిర్వహణ అందుకు నిదర్శనం. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జరిగిన ఈ పరీక్షలో విద్యార్థులు హాజరు కాకపోయినా..తాయిలాల మాటున చక్కబెట్టడం గమనార్హం. ఇక, దూరవిద్య పరీక్షల సంగతి సరేసరి. స్టడీ సెంటర్ల నిర్వాహకులు ఆడిందే ఆటగా సాగగా.. నిత్య విమర్శలతో కాలం గడిచిపోయింది.

బిల్లుల్లోనూ చిల్లులే.. ప్రశ్నపత్రాల తయారీకి సంబంధించిన బిల్లుల పరంగానూ అక్రమాలకు ఆలవాలంగా మారింది. 2022-24 మధ్య కాలంలో పీజీ కోర్సుల సమన్వయకర్తగా ఉన్న అధికారి పరీక్షలకు పేపర్ సెట్టింగ్, పరీక్షలు నిర్వహించడం, వాల్యుయేషన్, రీవాల్యుయేషన్..ఇలా అనేక కీలక విధుల మాటున అంకెల గారడీలో రూ.2 కోట్లు హాంఫట్ అనిపించడం గమనార్హం. పరీక్ష పత్రాన్ని సెట్ చేసినందుకు సదరు ప్రొఫెసర్లకు విశ్వవిద్యాలయం నుంచి నిర్ణీత మొత్తాన్ని 'ఆన్‌లైన్' చెల్లింపులు చేయాల్సి ఉన్నా.. సదరు అధికారి అందుకు భిన్నంగా నగదు చెల్లింపులు చేయడం గమనార్హం. స్టేషనరీ తరహా కొనుగోళ్ల కోసం ఇచ్చే రీకూప్‌మెంట్ మొత్తంలోనూ భారీగా బాదేయడం ప్రస్తావనార్హం. ప్రశ్నపత్రాల కూర్పు, సమాధాన పత్రాల మూల్యాంకనంలో అడ్డగోలుగా కథ సాగింది.

తొమ్మిదేళ్లుగా అదనంగా.. దూరవిద్య విభాగంలో పరీక్షలు నిర్వహించే కళాశాలలకు చెల్లించే ఎన్‌టైటిల్‌మెంట్ సొమ్ముల పరంగా గత తొమ్మిదేళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో విద్యార్థిపై రూ.20 చొప్పున రూ.కోట్లలో ఇచ్చేయడం గమనార్హం. రెగ్యులర్ కోర్సుల్లో కేవలం రూ.7.50గానే ఉంది. అయితే, దూరవిద్యలో మాత్రం మూడింతలు ఎక్కువ ఇచ్చారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టాల్సి ఉంది..!

వారు తీసుకెళ్లరు.. వీరు అందించరు..

రెండు నెలలుగా పంపిణీ కాని 44,923 స్మార్ట్‌కార్డులు

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే

పౌర సరఫరాల వ్యవస్థను గాడిలో పెడుతూ లబ్ధిదారులకు గతంలో ఉన్న బియ్యం కార్డులను స్మార్ట్ రూపంలో ముద్రించి ఏటీఎం కార్డు సైజులో వినియోగదారులకు అందించేందుకు ప్రభుత్వం సెప్టెంబరులోనే చర్యలు చేపట్టింది. అప్పటి నుంచి పంపిణీ ప్రక్రియ ప్రారంభించినా నూరుశాతం పూర్తికాలేదు. ప్రభుత్వం పలుమార్లు గడువు విధించి స్మార్ట్ కార్డులు తీసుకోవాలని సూచించినా కార్డుదారులు ఆసక్తి చూపడం లేదు. తొలుత సచివాలయ ఉద్యోగులు, రేషన్ డీలర్లు స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టారు. తర్వాత వినియోగదారులు సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలని సూచించినా ఈ ప్రక్రియ వేగవంతం కాలేదు. నవంబరు 30వ తేదీతో స్మార్ట్ కార్డులు పొందేందుకు చివరి తేదీ అని ప్రకటించినా జిల్లాలో ఇంకా 40 వేలకు పైగా స్మార్ట్ కార్డులు సచివాలయాల్లోనే ఉన్నాయి. సోమవారం నుంచి పంపిణీ కానున్న రేషన్ సరకుల సరఫరాలో డీలర్లు కొత్తగా వచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులను పొందారా.. లేదా అనే విషయాలను కార్డుదారులతో మాట్లాడి కనుక్కోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు డీలర్లకు సూచించారు. ఇంకా ఎవరైనా వీటిని పొందకపోతే వారు సమీప సచివాలయానికి వెళ్లి కార్డు వివరాలు అందిస్తే.. ఏ సచివాలయంలో ఉందో చూసి చెప్తారని కార్డుదారులకు తెలియజేయాలన్నారు.

జిల్లాలో నియోజకవర్గాల వారీగా స్మార్ట్ కార్డుల పంపిణీ వివరాలిలా...

నియోజకవర్గం	పంపిణీ చేసినవి	చేయాల్సినవి
తాడికొండ	77,107	4294
ప్రత్తిపాడు	54460	2391
పొన్నూరు	76041	4627
తెనాలి	79048	4818
మంగళగిరి	92250	7844
గుంటూరు పశ్చిమ	74126	9548
గుంటూరు తూర్పు	87660	11401
మొత్తం	540692	44923

ఆందోళన వద్దు.. అండగా ఉంటాం..

మంగళగిరి (ఏఎన్‌యూ): 'దిత్వా' తుపాను నేపథ్యంలో రైతులకు అండగా ఉంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆదివారం రాత్రి చిర్రావూరులోని రైతు సేవా కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. కేంద్రంలో పంట కొనుగోళ్లను మంత్రి మనోహర్ తనిఖీ చేశారు. రైతుల ధాన్యం తడవకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు కావాల్సిన టార్పాలిన్ పట్టాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు. పలువురికి పట్టాలు అందించారు.

చిర్రావూరులో రైతులకు పట్టాలు అందజేస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తుపాను నేపథ్యంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రి మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆయన ఆదివారం ఖాజీపేటలో పర్యటించి క్షేత్ర పరిస్థితులు పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ, అధికారులు పాల్గొన్నారు.

సాఫీగా సాగిపో..

వెస్ట్ బైపాస్ మీద జోరుగా రాకపోకలు సాగుతున్నాయి. ఆ మార్గంలో కృష్ణానదిపై నిర్మించిన వంతెనపై వాహనాలు ఎవీ ఆగకూడదు అని సూచిస్తూ డిజిటల్ బోర్డు ఏర్పాటు చేశారిలా..

-ఈనాడు అమరావతి

భార్యను హతమార్చి.. ప్రమాదంగా చిత్రీకరించి..

మృతురాలి బంధువుల ఫిర్యాదుతో వెలుగులోకి..

ఏఎన్‌యూ (మంగళగిరి), న్యూస్‌టుడే: భార్యను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన ఇది. మంగళగిరి గ్రామీణం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తుళ్లూరు మండలం ఐనవోలుకు చెందిన నాగమల్లేశ్వరరావు గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తుంటారు. ఆయనకు సుమారు ఎనిమిదేళ్ల కిందట సుజాత(45)తో వివాహమైంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 29వ తేదీన భార్యను నాగమల్లేశ్వరరావు బైక్‌పై కాజ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను సమీపంలోని బస్ షెల్టర్ వద్దకు తీసుకొచ్చి రహదారి ప్రమాదంలో గాయపడిందని స్థానికులను నమ్మించి ఆటోలో మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో మరుసటి రోజు హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించాడు. విజయవాడ నుంచి కొప్పురావూరుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా చినకాకాని సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్దకు రాగానే బండిపై నుంచి సుజాత కిందపడిందని...ఆ వెనుక వస్తున్న ఆటో తలపై వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయిందని ఆమె బంధువులు, కుటుంబ సభ్యులను నమ్మించాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడం, నాగమల్లేశ్వరరావు ప్రవర్తనలో మార్పులను గమనించిన మృతురాలి కుటుంబ సభ్యులు.. అనుమానం వచ్చి ఘటన జరిగిన ప్రాంతంలోని ఆటోడ్రైవర్లు, స్థానికులను ఆరా తీశారు. పది రోజుల కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున క్లూస్ టీం సహాయంతో సీన్ రీక్రియేషన్ చేశారు. హత్యకు సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

రాయితీ సరకుల్లో జొన్నలు

గోరంట్ల: రేషన్ కార్డుదారులకు డిసెంబరులో అందించనున్న రాయితీ సరకుల్లో జొన్నలను చేర్చారు. ఇప్పటికే డీలర్లకు జొన్నలు సరఫరా చేశారు. కార్డుదారులు వారు పొందే బియ్యంలో 1 నుంచి 3 కిలోలు తగ్గించుకుని జొన్నలు తీసుకోవచ్చు. గరిష్ఠంగా కార్డుకు 3 కిలోల వరకు పొందవచ్చు. ప్రభుత్వం కల్పించిన సదుపాయాన్ని కార్డుదారులు వినియోగించుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పి.కోమలి పద్మ తెలిపారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 80085 10541

(c) eenadu

13న అన్నమయ్య సంకీర్తనల సహస్ర గళార్చన

గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న పెమ్మసాని తదితరులు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: జైకిసాన్ ట్రస్టు ఆధ్వర్యంలో గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డిసెంబరు 13న ద్వితీయ అన్నమయ్య సంకీర్తనల సహస్ర గళార్చన కార్యక్రమం నిర్వహించనుండడం ఆనందదాయకమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు బృందావన గార్డెన్స్‌లోని కార్యాలయంలో సహస్ర గళార్చన గోడపత్రికలు, ఆహ్వాన పత్రికలను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అన్నమయ్య సహస్ర గళార్చన కార్యక్రమ నిర్వాహకుడు బండ్లమూరి స్వామి మాట్లాడుతూ జైకిసాన్ సంస్థ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి సేవలో భాగంగా రాష్ట్ర స్థాయిలో వివిధ జిల్లాల నుంచి వచ్చే గాయనీగాయకులతో ద్వితీయ అన్నమయ్య సహస్ర గళార్చన కార్యక్రమాన్ని 13వ తేదీ సాయంత్రం ఐదు నుంచి మూడు గంటల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు పాల్గొంటున్నారని, అన్నమయ్య సంకీర్తన అభిమానులు, స్వామి భక్తులు, ఆసక్తి ఉన్నవారందరూ పాల్గొనవచ్చన్నారు. వివరాలకు 77998 00900 నంబరులో సంప్రదించవచ్చన్నారు.

యూపీహెచ్‌సీ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

ఎన్నికైన సభ్యులతో నాగేశ్వరరావు, ముత్యాలరావు

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్(యూపీహెచ్‌సీ) ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా బి.ముత్యాలరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎ.రామకృష్ణ, పి.విజయ్, కార్యదర్శిగా కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులుగా కమలాకర్‌గుప్తా, అబ్దుల్ రహీమ్, శ్రీనివాసరావు, రాజేష్, సుధీర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన ఆవిర్భావ సభకు రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ ఏవీ నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యూపీహెచ్‌సీ ఉద్యోగులకు పీహెచ్‌సీ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నేతాజీ పాల్గొన్నారు.

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని విద్యార్థి ఆత్మహత్య

కుత్బుల్లాపూర్: ప్రేమించిన అమ్మాయి దక్కలేదని తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూరారం ఠాణా పరిధిలో జరిగింది. సీఐ సుధీర్‌కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొత్తూరుకు చెందిన ప్రసాద్ దంపతులు ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి శివాలయనగర్‌లో నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు అభిలాష్(19) జీడిమెట్లలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే యువకుడు ప్రేమించిన అమ్మాయికి ఆరు నెలల క్రితం మరొకరితో వివాహం జరిగింది. దీంతో అప్పటి నుంచి కుంగుబాటుకు గురై శనివారం రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానము
గుడిపూడి (గ్రా), బాపట్ల (మం), బాపట్ల జిల్లా
ఇ-ప్రొక్యూర్‌మెంట్ టెండరు ప్రకటన
గుడిపూడి (గ్రా), బాపట్ల (మం), బాపట్ల జిల్లా శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానము పునఃనిర్మాణము కొరకు టెండరు ప్రకటన చేయడమైనది. మిగిలిన వివరముల కొరకు https://tender.apeprocurement.gov.in లో చూడవలెను.
సం/- కార్యనిర్వహణాధికారి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానము, గుడిపూడి గ్రా, బాపట్ల (మం), బాపట్ల జిల్లా

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం ● ఈఎస్ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ NECC (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Regional Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
District Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Digital Partner: ఈనాడు.నెట్ ETV Bharat
TV Partner: ETV ఆంధ్రప్రదేశ్
Organised by: ఈనాడు

ఈనాడు - హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలల జట్లు ఈఎస్ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయి మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్‌లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్లు ఈఎస్ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జట్లను ఎంపిక చేస్తారు. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

● బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

రిజిస్ట్రేషన్ కోసం

☛ రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.

☛ మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు
డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా
ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్, ఈనాడు ఆఫీసు, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు-522 005
వివరాలకు: 7799102585, 8328360034
(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

ఈఎస్ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

వైభవంగా నిశ్చయ తాంబూలాలు

పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ద్వితీయ కుమార్తె ధూళిపాళ్ల నాగసాయి వైదీప్తి, కెవిన్ రామ్ నిశ్చయ తాంబూలాలు ఆదివారం జీబీసీ రహదారిలోని ఓ కన్వెన్షన్‌లో వైభవంగా నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, బి.సి. జనార్దన్‌రెడ్డి, కొల్లు రవీంద్ర, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎస్పీ వంకుల్ జిందాల్, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.



\- న్యూస్‌టుడే, పొన్నూరు

భారతీయ కళలకు విశేష ఆదరణ

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: ప్రపంచ దేశాలు భారతీయ కళలను విశేషంగా ఆదరిస్తున్నాయని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆదివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 'స్వరలయ తెనాలి ఉత్సవ్' ముగింపు సభలో ఆయన మాట్లాడారు. తెనాలి వాసులు కళలను ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగు మాట్లాడాల్సిన ఆవశ్యకత తను తెలియజేసేందుకు జిల్లా కేంద్రంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వీటికి అందరూ రావాలని ఆహ్వానించారు. మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, సీపీడీసీఎల్ డైరెక్టర్ మురళీకృష్ణ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, రేవతి శంకర్ పాల్గొన్నారు. స్వరలయ వేదిక వ్యవస్థాపకుడు సాయి లక్కరాజు సభకు అధ్యక్షత వహించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, పక్కన రాజకుమారి, మురళీకృష్ణ, సుబ్రహ్మణ్యం

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును (స్పాట్‌క్యాష్) ✆ 87907 41166.

PEOPLE CARE

OLD AGE HOME

రామకృష్ణ గ్రూప్, GNT.వృద్ధులకు, పేషెంట్ల సేవకు, ఇంటి/వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆91540 85588, 91549 35588

JOBS

Wanted Night Duty iccu Doctor Trained with Ventilator and iccu Staff Nurses Contact & fwd ur resume 62815 06491 or dr.srk66@gmail.com

Wanted Site Engineers Min. 5 Years Experience to work in Gatted Community Villas Project, Mangalagiri. ✆: 91000 22273, 97036 64251, WhatsApp Resume: 91000 22273.

EXCELLENT opportunity for FRESHERS B.Tech-ECE, EEE, MECH, Walk-in-interview 01,02,03 DEC SunandaProjects P.LTD, Hyd. 9640970707.

అదనపు ఆదాయం కొరకు హెల్త్ & వెల్త్ ప్రొడక్ట్స్ మార్కెట్ చేయుటకు నిరుద్యోగ యువతీ/ యువకులు, ఉద్యోగస్థులు/ రిటైర్డ్ అయినవారు కావలెను. ✆: 91214 35995.

గుంటూరులో ప్రముఖ కంపెనీలో పనిచేయుటకు మేనేజర్, అకౌంటెంట్, ఫీల్డ్ సూపర్వైజర్ & అసిస్టెంట్స్ కావలెను. 91779 99199, 90639 99499.

మంగళగిరి DGP ఆఫీస్ సమీపంలో సెక్యూరిటిగార్డ్స్ కావలెను. గార్డ్స్. 18వేలు, SUP. 21వేలు, PF & ESI కటింగ్ పోను, 10th, Age: 45లోపు. ✆ 9642313999

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజ నందు హాస్టల్ ఇన్‌చార్జ్‌స్, వార్డెన్స్‌గా పనిచేయుటకు స్త్రీలు, పురుషులు కావలెను. జీతం : 10000/- నుండి14000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యార్హతలు : ఇంటర్ మరియు డిగ్రీ, వయస్సు: 22 సంవత్సరముల పైన ఉండవలెను. వివరముల కొరకు సంప్ర ఫోన్ 8978480435.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందుక్యాంపస్ ఇన్‌చార్జ్‌స్, క్లాసు ఇన్‌చార్జ్‌స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము:14000/- నుండి 21000/- వరకు ఇవ్వబడును. విద్యార్హతలు : ఇంటర్ నుండి పి.జి వరకు. వయస్సు 22 సంవత్సరాలు నుండి 45సంవత్సరాలు వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయ్యిఉండాలి. సంప్ర. ఫోన్ నెంబర్ : 8978480429.

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు Computer Operatorగా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/-నుండి 15000/- వరకు ఇవ్వబడును. విద్యార్హతలు : any Degree, 55wpm Typing Speed, M.S Office Skils, వయస్సు: 22 సంవత్సరములపైన ఉండవలెను. వివరముల కొరకు సంప్ర ఫోన్: 89784 80429.

Book your 5 lines Classified Colour Rs.770/-
3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/-
3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5 % జి.ఎస్.టి. అదనం

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజిలో ఆడ్మిషన్స్ కొరకు PRO's (Male/Female) కావలెను. సంప్ర: ✆: 8465005959.

వంట మాస్టర్లు భార్యభర్తలు కావలెను వసతి కలదు, వరంగల్ సిటీలోని ప్రైవేటు మెడికల్ కాలేజిలో వంటచేయుటకు. ✆ 93908 09999, 98492 35255.

గుంటూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ ఆఫీసునందు Door to Doorవర్క్ చేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. జీతం + ఇన్‌సెంటివ్. 63005 40963.

FACULTY/ TEACHERS

Wanted Primary Lady Principal, Vice Principal, ao, Incharge, English, Maths, Science and mother Teachers. Apple Techno School, Krishna Babu Nagar, Gujjanagundla, Guntur. 63010 36083.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

బీసీలకు తీవ్రద్రోహం చేసిన వైకాపా

● కురబల జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి సవిత

మాట్లాడుతున్న మంత్రి సవిత

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: తెదేపాతోనే రాష్ట్రంలోని కురబలకు న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. గుంటూరు నగరంలోని పొన్నూరు బైపాస్ కూడలిలోని కన్వెన్షన్ సెంటర్‌లో జిల్లా కురబ సామాజిక నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని బీసీలకు వైకాపా తీవ్రద్రోహం చేసిందని.. ఆ పార్టీ పాలనలో బీసీలను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారని విమర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయి తప్పించుకునేందుకు బీసీ కార్డు వాడుతున్నారన్నారు. విద్యతోనే కురబలు రాజకీయ, ఆర్థిక, సామాజిక గుర్తింపు సాధించవచ్చన్నారు. కురబలు తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. తెదేపా స్థాపించిన తొలినాళ్లలో ఎన్టీఆర్ కురబలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించారన్నారు. తన తండ్రి మాజీ మంత్రి రామచంద్రారెడ్డిని రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారన్నారు. అప్పటి నుంచి కురబలకు తెదేపా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. తొలుత జిన్నా టవర్ నుంచి ఫంక్షన్‌హాల్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కురబ సామాజిక వర్గీయులు మంత్రిని గజమాలతో సత్కరించారు. జిల్లా కురబ సామాజిక నూతన కమిటీ అధ్యక్షుడిగా మర్రి సత్యనారాయణ, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కురబ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేంద్రప్ప, సామాజికవర్గ ప్రతినిధులు అర్జునరావు, సూర్యనారాయణ, కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయండి

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరం న్యాయం జరగాలంటే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చిన్ని తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మంగళగిరి సీపీఐ కార్యాలయంలో చిన్ని తిరుపతయ్య విలేకరులతో మాట్లాడారు. 12 ఏళ్లుగా ప్రభుత్వాలు మారుతున్నా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కారం కావడంలేదన్నారు. డిసెంబరు 3న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ధర్నా చౌక్ వరకు ఆవేదన యాత్ర దీక్ష చేస్తున్నట్లు వెల్లడించారు. బాధితులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆ అసోసియేషన్ నాయకులు గౌరీ శంకర్, చక్రధర్, భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కురగల్లు పీఏసీ కేసు విచారణ వేగవంతం

మంగళగిరి (ఏఎన్‌యూ), న్యూస్‌టుడే: మంగళగిరి మండలం కురుగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సొసైటీలో జరిగిన కుంభకోణంపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాయల రమేష్‌బాబుపై ఇప్పటికే మంగళగిరి పీఏసీ ఛైర్మన్ గాదె పిచ్చిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసులో పలువురు సిబ్బంది పాత్ర ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి జీడీసీసీ బ్యాంకులోని ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వీరిచ్చిన సమాచారం ఆధారంగా గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన బ్యాంకు అధికారులు, అప్పటి ఛైర్మన్‌ల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. రమేష్ అక్రమంగా డిపాజిట్ చేయించుకున్న కొంత సొమ్ములో నుంచి అధికారులకు, అప్పటి ఛైర్మన్‌లకు వాటాలిచ్చినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కురగల్లు వాసుల నుంచి సొమ్ములు స్వీకరించిన అనంతరం వారికి ఇచ్చిన బాండ్‌లు రెండు రంగులలో ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. పైగా రమేష్‌ను రెండు నెలల క్రితం సస్పెండ్ చేస్తే నవంబరు 21 వరకు ఎందుకు బహిర్గతం చేయలేదని అదుపులో ఉన్న సిబ్బందిని పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. త్వరలోనే అసలు నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

91.9 FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

పోలీసుల అదుపులో దొంగ

మంగళగిరి(ఏఎన్‌యూ), న్యూస్‌టుడే: మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఇటీవల ఇళ్లలో జరిగిన దొంగతనాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. విశాఖకు చెందిన శివ భవాని ప్రమేయం ఉన్నట్లు గుర్తించి.. ప్రత్యేక బృందాన్ని పంపించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై వివిధ ప్రాంతాల్లో 100కి పైగా దొంగతనాల కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

సినీ పరిశ్రమ అమరావతికి తరలివచ్చేలా చూడాలి

సినీ నటుడు సుమన్‌కు గోల్డెన్ ఐకాన్ అవార్డు అందించి సత్కరిస్తున్న ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు, పురస్కారం అందుకుంటున్న నరేష్

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: అమరావతికి చలన చిత్ర పరిశ్రమ తరలివచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రముఖ సినీనటుడు సుమన్ అన్నారు. గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం రాత్రి కళాదర్బార్ సంస్థ స్వర్ణోత్సవాలు నిర్వహించారు. గోల్డెన్ ఐకాన్ పురస్కారం అందుకున్న సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ చలన చిత్ర పరిశ్రమ అమరావతికి తరలివచ్చేలా చూడాల్సిన అంశాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తదితరులు ప్రభుత్వానికి తెలియజెప్పాలన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న కాట్రగడ్డ ప్రసాద్‌కు దీనికి సంబంధించిన పథక రచన, నంది అవార్డుల కమిటీ బాధ్యతలు అప్పగించేందుకు ముఖ్యమంత్రికి సిఫార్సు చెయ్యాలన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్‌లు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయాక చలనచిత్ర పరిశ్రమను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. గోల్డెన్ ఐకాన్ అవార్డు అందుకున్న నరేష్ మాట్లాడుతూ తన ఎదుగుదలకు రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, కాట్రగడ్డ ప్రసాద్ ఎంతగానో సహకరించారన్నారు. రూ.51 వేల చెక్కును సంస్థ అధ్యక్షుడు పొత్తూరి రంగారావుకు అందించారు. సినీ నటులు రఘుబాబు, సమీర్‌లు మాట్లాడుతూ కళాసంస్థల రుణం తీర్చుకోలేనిదన్నారు. కార్యక్రమంలో ఎం.రత్నగిరిబాబు, చలనచిత్ర నటి గీతాసింగ్ తదితరులు ప్రసంగించారు. పలువురు చలనచిత్ర, సంగీత రంగ ప్రముఖులకు గోల్డెన్ ఐకాన్, ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర అవార్డులిచ్చి సత్కరించారు. జేజే సోదరుల వాయులీన కచేరి, స్వర్ణోత్సవ సంగీత విభావరి కార్యక్రమాలు జరిగాయి. కళాదర్బార్ సంస్థను 50 ఏళ్లుగా నడుపుతున్న పొత్తూరి రంగారావును వక్తలు అభినందించి సత్కరించారు. తెదేపా నేత జీవీ ప్రసాద్, కాట్రగడ్డ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కుట్టు శిక్షణ పొందిన మహిళలకు ధ్రువపత్రాలు అందజేసిన ప్రసాద్‌బాబు, తదితరులు

రూ. 70 లక్షలతో సామాజిక భవన నిర్మాణం

కాకుమాను న్యూస్‌టుడే: కాకుమాను ఎస్టీ కాలనీలో గ్రామ సమగ్ర అభివృద్ధి కమిటీ ఛైర్మన్, పారిశ్రామికవేత్త కారుమంచి ప్రసాద్‌బాబు సొంత నిధులు రూ.70 లక్షలతో నిర్మించిన సామాజిక భవనాన్ని ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసాద్‌బాబు ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి, సుదర్శన, నవగ్రహ శాంతి హోమాలు నిర్వహించారు. గతంలో ఈ ప్రాంత ప్రజలకు ప్రసాద్‌బాబు ఇచ్చిన హామీ మేరకు ఆయన తల్లిదండ్రులు కారుమంచి కోటయ్య, నాగరత్నమ్మ పేరు మీద ఈ సామాజిక భవనాన్ని నిర్మించారు. అనంతరం కాకుమాను ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ట్రస్టు, ప్రగతి మహిళా మండలి ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సత్యవతి, జవహర్‌రాణి పాల్గొన్నారు.

బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 118, రిటైల్ ధర - 145, చికెన్ విత్‌స్కిన్ - 210, చికెన్ స్కిన్‌లెస్ - 239.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -113 రిటైల్ ధర 140 చికెన్ విత్ స్కిన్ - 203, చికెన్ స్కిన్‌లెస్ - 231.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 126, 135, 146 చికెన్ విత్ స్కిన్ - 236 చికెన్ స్కిన్‌లెస్ - 246.

తెలుగు మహాసభలకు ఒడిశా గవర్నర్‌కు ఆహ్వానం

ఒడిశా గవర్నర్ హరిబాబును ఆహ్వానిస్తున్న గజల్ శ్రీనివాస్

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు జరగనున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు ఒడిశా గవర్నర్ కె.హరిబాబును భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌లో కలిసి ఆహ్వానపత్రం అందించినట్లు పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు. గుంటూరులోని శ్రీసత్యసాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణంలో నందమూరి తారక రామారావు వేదికపై నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభల్లో జనవరి 3న సాయంత్రం నిర్వహించే పూర్ణకుంభ పురస్కార సభకు ముఖ్య అతిథిగా విచ్చేయమని ఆయన్ను ఆహ్వానించినట్లు ఆదివారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

తెనాలి
• తెనాలి • పొన్నూరు

ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించొద్దు

ధాన్యాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించొద్దని.. ప్రభుత్వం మద్దతు ధర అందిస్తుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. తెనాలి మండలంలోని కంచర్లపాలెంలో ఆదివారం ఆయన పర్యటించి ధాన్యాన్ని పరిశీలించారు. కొనుగోళ్ల నేపథ్యంలో రవాణా, ఇతర సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని చెప్పారు.

భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి ఆధ్వర్యంలో లోక కల్యాణం కోసం ఆదివారం నాజర్‌పేట విద్యా శంకర భారతీ నృసింహ సదనంలో లలితా సహస్రనామ పారాయణం.. విశేష కుంకుమార్చన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సమాఖ్య మహిళా విభాగం తరఫున పిరాట్ల రమణి, తాడేపల్లి లక్ష్మీ తులసి, సామవేదం సత్యనారాయణ పర్యవేక్షించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తెనాలి : 80085 73125 పొన్నూరు : 80085 73144

? తెనాలి చెంచుపేటలోని రైతు బజార్లో బోర్డు మీద ఉన్న ధరల కంటె అధిక ధరలకు కూరగాయలు విక్రయిస్తున్నారు. అడిగితే ఇష్టమైతేనే కొనండి అంటున్నారు. **- శ్రీనివాస్, నరసింహారావు - చెంచుపేట.** ✔ సంబంధితులతో మాట్లాడుతాను. పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. **- రామకృష్ణ, రైతుబజార్ల పర్యవేక్షణాధికారి.** ? తెనాలి ముత్తంశెట్టివారిపాలెం కబేళా మార్గంలో రోడ్డు వెంబడి తోపుడు బళ్లపై మాంసం విక్రయిస్తున్నారు. రాకపోకలు సాగించే వారికి, స్థానికులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. **- స్థానికులు, ముత్తంశెట్టివారిపాలెం** ✔ క్షేత్ర పరిశీలన చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. **- శ్రీకాంత్, ఇన్‌ఛార్జ్ మున్సిపల్ కమిషనర్**

- న్యూస్‌టుడే, తెనాలి టౌన్

? పొన్నూరు పరిధిలోని నిడుబ్రోలులో రహదారిపై ఏర్పడిన గోతులు ప్రమాదకరంగా ఉన్నాయి. **- ఎన్.రంగనాథ్, నిడుబ్రోలు** ✔ మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపాం. **- గోగినేని శ్రీనివాసరావు, ఆర్అండ్‌బీ సహాయ ఇంజినీరు.** ? పొన్నూరు పరిధి బాలాజీ నగర్‌లోని మురుగు నీటి కాలువలో వ్యర్థాలు పేరుకున్నాయి. **- రామతులసి, బాలాజీనగర్.** ✔ వ్యర్థాలను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటాం. **- పోతురాజు, ప్రజారోగ్యశాఖాధికారి**

❖ పట్టణ పరిధిలోని 14వ వార్డులో మూడు రోజులుగా చెత్త తొలగించడం లేదని అందిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు. కార్మికులతో శుభ్రం చేయించారు. ❖ పాత పొన్నూరు శివారులో పాడైపోయిన వీధి దీపాన్ని బాగు చేశారు.

- న్యూస్‌టుడే, పొన్నూరు

'దిత్వా'తో అన్నదాతల్లో కలవరం

టార్పాలిన్లు పంపిణీ చేస్తున్న తహసీల్దార్, ఏవో

కొల్లిపర, న్యూస్‌టుడే: దిత్వా తుపాను వరి సాగుచేసే రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆదివారం మండల పరిధిలో విస్తారంగా చిరుజల్లులు పడటంతో రైతులు ఆందోళనలో పడ్డారు. వరి కోతలు కోసి, నూర్పిడి చేసిన ధాన్యం కళ్లాల్లో, రహదారుల వెంట ఆరబోశారు. టార్పాలిన్ పట్టాలతో, అందుబాటులో ఉన్న సంచులతో ధాన్యపు రాశులను కప్పుతున్నారు.

◆ మండల పరిధిలో 14,998 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ఇప్పటి వరకు 7000 ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. ప్రభుత్వం 770 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలుచేసింది. ఎగుమతులు చేసేందుకు వరుస క్రమంలో (ఆన్‌లైన్‌లో) 620 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు. 3320 మెట్రిక్ టన్నుల ధాన్యం ఎగుమతులు చేసేందుకు రైతులకు టోకెన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన టార్పాలిన్ పట్టాలను రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకున్న రైతులకు అందజేస్తున్నారు.

చేబ్రోలు, న్యూస్‌టుడే: శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహ్నం మండలంలో పలు చోట్ల చిరుజల్లులు కురిశాయి. ఇటీవల వచ్చిన మొంథా తుపాను కారణంగా మండలంలో సుమారు 550 హెక్టార్లలో పాలు పోసుకున్న వరి నేలవాలింది. దీంతో దిగుబడి ఎకరాకు 6 నుంచి 8 బస్తాల వరకు తగ్గిందని రైతులు చెబుతున్నారు. వారం రోజుల కిందట ఆరబోసిన ధాన్యం రెండు రోజులుగా వాతావరణం చల్లబడటంతో తేమ శాతం 17 నుంచి 20కి పడిపోయిందని.. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు, ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదని రైతులు వాపోతున్నారు.

పొన్నూరు, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో వీచిన గాలులకు మండల పరిధిలోని ములుకుదురు, మాచవరం, చింతలపూడి, కసుకర్రు, దండమూడి, మన్నవ, దొప్పలపూడి, తదితర గ్రామాల్లో వరి పైరు నేలవాలింది. తుపాను ప్రభావం నేపథ్యంలో కోతలు వాయిదా వేసుకోవాలని ఏవో రాజవరపు వెంకటేశ్వరరావు రైతులకు సూచించారు.

మాచవరంలో నేలవాలిన వరి పైరు

ఒకేసారి 32 మెట్రిక్ టన్నుల చెత్త తరలించే సామర్థ్యం..!

నూతన కంపాక్టర్‌ను అందజేసిన కూటమి ప్రభుత్వం

పొన్నూరు, న్యూస్‌టుడే: గత వైకాపా పాలనలో చెత్తను తరలించేందుకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి 6 ఈ-ఆటోలను కొనుగోలు చేసి పొన్నూరు పురపాలక సంఘానికి అందించారు. ఒక్కో ఆటో రోజు 1200 కిలోల చెత్తను డంపింగ్ యార్డుకు తీసుకెళ్తుందని అధికారులు తెలిపారు. ఆటోలు వచ్చిన కొద్ది రోజులకే మరమ్మతులకు గురై మూలకు చేరాయి. నాటి నుంచి నేటి వరకు పాడైపోయిన ఆటోలకు మరమ్మతులు చేపట్టలేదు.

తగ్గనున్న ఖర్చులు..

పురపాలక సంఘంలో చెత్తను తరలించేందుకు వాహనాలు అందుబాటులో లేవని స్థానిక అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఒకేసారి చెత్తను తరలించే విధంగా ప్రభుత్వం నూతన కంపాక్టర్‌ను కొనుగోలు చేసి పురపాలక సంఘానికి అప్పగించింది. ఒకేసారి ఆ వాహనంలో 32 మెట్రిక్ టన్నుల చెత్త తరలించే అవకాశం ఉందని కమిషనర్ ఎం.రమేషుబాబు న్యూస్‌టుడేకు తెలిపారు. ఈ వాహనం రాకతో కొంత మేర ఖర్చులు తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

తల్లిదండ్రుల ఆశీర్వాదాలే బిడ్డలకు విజయాలు

తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటున్న కుమారులు, కుమార్తెలు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను గౌరవించాలని.. వారికి తోడుగా నిలవాలని, వారి హృదయపూర్వక ఆశీర్వాదాలే తమకు విజయాలని గుర్తించాలని అచ్యుతా దాసాజీ పేర్కొన్నారు. శ్రీపరంజ్యోతి కల్కి సేవాసమితి ఆధ్వర్యంలో బుర్రిపాలెం గ్రామంలోని మానవ సేవ ఆలయంలో ఆదివారం నిర్వహించిన తల్లిదండ్రుల పాద పూజ కార్యక్రమంలో దాసాజీ పాల్గొని మాట్లాడారు. పెద్ద సంఖ్యలో బిడ్డలు తమ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

అలరించిన నాటిక

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం, బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థినులు గ్రామీణ అనుభవ కృషి కార్యక్రమంలో భాగంగా ఆదివారం తెనాలి మండలం కొలకలూరులో పర్యటించారు. అనంతరం కూడలిలో సమగ్ర పోషక యాజమాన్యంపై ప్రదర్శించిన నాటిక ఆకట్టుకుంది.

ముందస్తు జాగ్రత్తలతో అనారోగ్య సమస్యలు దూరం

సమస్యలు తెలుసుకుంటున్న డాక్టర్ శారద

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: జీవన శైలి మార్పు, ముందస్తు జాగ్రత్తలు, పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చని డాక్టర్ శారద తెలిపారు. శారద సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం బుర్రిపాలెం రోడ్డులో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం, అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. శిబిరానికి హాజరైన వారికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.

కలిసి మెలిసి ఉండడమే జీవన సాఫల్యం

లలితానందప్రసాద్‌ను సత్కరిస్తున్న ప్రతినిధులు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: అందరితో కలిసి మెలిసి ఉండడమే వృద్ధాప్య జీవన సాఫల్యమని విశ్రాంత ఆచార్యులు, కవి, రచయిత బి.లలితానంద ప్రసాద్ పేర్కొన్నారు. సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి ఆధ్వర్యంలో పట్టణంలోని సంఘ భవనంలో ఆదివారం 'విశ్రాంత జీవన సాఫల్యం' అనే అంశంపై ఆయన మాట్లాడారు. అధ్యక్ష, కార్యదర్శులు మొవ్వా సత్యనారాయణ, ప్రసాదం పూర్ణచంద్రరావు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో లలితానందప్రసాద్‌ను జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలి

మాట్లాడుతున్న మాల్యాద్రి

పొన్నూరు, న్యూస్‌టుడే: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కోట మాల్యాద్రి పేర్కొన్నారు. ఆదివారం పట్టణ పరిధిలోని సీపీఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 3న విజయవాడలో జరిగే ధర్నాలో బాధితులు భాగస్వాములు కావాలని కోరారు. గతంలో బాధితులకు న్యాయం చేయాలని అనేక పోరాటాలు చేయడం వల్ల కొంత మందికి న్యాయం చేశామని.. మిగిలిన వారికి కూడా న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడిచినా ఇప్పటి వరకు సమస్యపై దృష్టి సారించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాంద్ బాషా, రామకృష్ణ, ఆరేటి రామారావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

వరి కోతలు వాయిదా వేసుకోండి

పెదకాకాని: దిత్వా తుపాను దృష్ట్యా రైతులు వరి కోతలను రెండు రోజుల పాటు వాయిదా వేసుకోవాలని ఏవో రమణకుమార్ తెలిపారు. రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ఎవరైనా పంట కోసి ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

ఓటు హక్కు తప్పనిసరి

చేబ్రోలు: ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండగానే ఓటు హక్కు పొందాలని వడ్లమూడి విజ్ఞాన్ లారా ఇంజినీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం విద్యార్థులు పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా ఆదివారం వడ్లమూడిలో వారు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఓటు హక్కు ద్వారా ఎన్నికల్లో నిజాయతీ గల నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఫణీంద్ర కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.

బియ్యం బస్తాల వితరణ

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: 'ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్' ఆధ్వర్యంలో ఆదివారం పలువురికి బియ్యం బస్తాలను పంపిణీ చేశారు.

16 నుంచి ధనుర్మాస వ్రతం కార్యక్రమాలు

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న నరేంద్ర రామానుజదాసస్వామి, తదితరులు

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే: శరణాగతి గోష్ఠి ఆశ్రమం తెనాలి ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రతం కార్యక్రమాలు ఈ నెల 16 నుంచి వచ్చే నెల 14 వరకు జయప్రకాష్‌నగర్‌లోని యర్రంశెట్టి గంగాధర్, వెంకట రమేష్‌బాబు స్థలంలో నిర్వహించనున్నట్లు నరేంద్ర రామానుజదాస స్వామి పేర్కొన్నారు. ఆయన ఆదివారం ఆశ్రమంలో మాట్లాడారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అనంతరం కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు.

www.kimssikhara.com
KIMS SIKHARA HOSPITALS
కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరుకు చెందిన ప్రముఖ
సీనియర్ కార్డియాలజిస్ట్ (గుండె వైద్యనిపుణులు)
కన్సల్టేషన్ కొరకు తెనాలి లో అందుబాటులో ఉంటారు.

డా॥ నాగ శ్రీ హరిత పర్వతనేని
MD (Osm), DM (SVIMS), FESC, FSCAI, FACC
Ex. Associate Professor Guntur Medical College
Sr. Interventional Cardiologist
Director – Cardiac Sciences
ప్రతి మంగళవారం నాడు
సమయం: ఉ॥ 10 గం॥ నుండి సా॥ 6 గం॥ వరకు
అందుబాటులో ఉంటారు.
ECG, 2D Echo, TMT సదుపాయం కలదు

స్థలం : ఆశ్రిత సూపర్ స్పెషాలిటి కేర్
7-5-31, లెక్చరర్స్ కాలని, ప్రకాశం రోడ్,
బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర, గంగానమ్మపేట, తెనాలి.
అపాయింట్‌మెంట్ కొరకు సంప్రదించండి.
ఫోన్ నెం: 97057 53356 | 99661 90493

వినియోగంలోకి పరికరాలు

బోటు షికారు చేస్తున్న సందర్శకులు

పట్టణ పరిధి చినరావూరులోని సత్యనారాయణ పార్కులో బోటు షికారు, మ్యూజికల్ ఫౌంటెయిన్, పలు క్రీడా, వ్యాయామ పరికరాలకు మరమ్మతులు చేయని వైనంపై నవంబరు 2న 'మంత్రి చెప్పినా మమ అనిపించారు' శీర్షికన 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. దీనిపై మున్సిపల్ కమిషనర్ జె.రామఅప్పలనాయుడు స్పందించారు. వాటిని పునరుద్ధరించడంతో పాటు.. ఆ పరికరాలకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకొచ్చారు.

- తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే

ఇలా నిలిపితే.. లోపలికి వెళ్లేదెలా?

గుంటూరు-బాపట్ల ప్రధాన మార్గంలోని మామిళ్లపల్లి అడ్డరోడ్డు వద్ద దాతలు నిర్మించిన ప్రయాణికుల విశ్రాంతి భవనం చుట్టూ వాహనాలు నిలుపుతున్నారు. దీంతో ప్రయాణికులు భవనం లోపలికి.. బయటకు వచ్చే సమయంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వాహనాలు అక్కడే నిలిపి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లోపలికి వెళ్లే మార్గంలో వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, పొన్నూరు**

తాగునీటి సమస్యకు పరిష్కారమెప్పుడో..?

న్యూస్‌టుడే, తెనాలి(కొత్తపేట)

అష్టలక్ష్మీ గుడి రోడ్డులో ఇలా..

పట్టణ పరిధిలో పైపుల లీకుల నుంచి తాగునీరు వృథా కావడం పరిపాటి అయింది. వీటి మరమ్మతుల్లో డొల్లతనం వల్ల బాగు చేసిన చోటే మళ్లీ లీకులు కావడం గమనార్హం. ఈ ప్రభావం పట్టణంలోని 13,262 కుళాయిలపై పడింది. మంత్రి నాదెండ్ల మనోహర్ గతంలో విజయవాడ నుంచి తెనాలికి కృష్ణా జలాలు తెచ్చేందుకు రూ.వంద కోట్లు ఖర్చు చేశారు. ఈ క్రమంలో 40 వార్డుల్లోని తెల్లకార్డుదారులకు, ఇతరులకు తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు అధికారులు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 వార్డుల్లో బిగించిన కుళాయిలకు తాగునీరు అందడం లేదని.. అయినా తాగునీటి పన్ను ముక్కు పిండి వసూలు చేస్తున్నారని చెబుతున్నారు.

కౌన్సిల్ సమావేశాల్లో కోరుతున్నా...: ఈ సమస్యకి పరిష్కారం చూపాలని దశాబ్దం కిందటి నుంచి అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రతి కౌన్సిల్ సమావేశంలో ఛైర్‌పర్సన్ దృష్టికి తీసుకొచ్చి.. సరఫరాను పునరుద్ధరించి పన్ను వసూలు చేయాలని కోరుతున్నారు. చేద్దాంలే చూద్దాంలే అంటూ అధికారులు తాత్సారం చేస్తున్నారు. మరి కొద్ది నెలల్లో తమ పదవీ కాలం ముగియనుందని.. ఈ సమస్యకి పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటాం...

మున్సిపల్ డీఈ ఒకరు దస్త్రాల్లో నమోదు చేయకుండా అపార్ట్‌మెంట్ వాసుల వద్ద ముడుపులు తీసుకుని అనధికార కుళాయిలు బిగించినట్లు తెలిసింది. బదిలీపై వెళ్లిన కమిషనర్ శేషన్న గతంలో కొన్ని అనధికార కుళాయిలను గుర్తించి తొలగించారు. ఆ తర్వాతా వాటి గురించి పట్టించుకున్న వారు లేరు. మొత్తం రూ.9 కోట్ల తాగునీటి పన్ను బకాయిలు వసూలుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు కమిషనర్ రామ అప్పలనాయుడు పేర్కొన్నారు. తాగునీరు వెళ్లని కుళాయిలకు కూడా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీర్లకు సూచించారు.

పంటల రక్షణకు 'పట్టాలు'

వ్యవసాయశాఖ కార్యాలయానికి చేరుకున్న టార్పాలిన్లు

పొన్నూరు, న్యూస్‌టుడే: గత ఐదు సంవత్సరాల వైకాపా పాలనలో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తామని ఆనాటి పాలకులు గొప్పలు చెప్పారు. పంటను కాపాడుకునే టార్పాలిన్ పట్టాల పంపిణీని కాగితాలకే పరిమితం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కావాల్సిన వాటిని పంపిణీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 61 వేల హెక్టార్లలో వరి పైరు సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

☆ వరి పైరు పాలు పోసుకునే దశలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. వర్షాలు వల్ల దిగుబడులపై ప్రభావం పడిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తుపాను ప్రభావంతో రైతులు హడావుడిగా పంట కోతలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు టార్పాలిన్ పట్టాల అవసరం ఏర్పడింది. టార్పాలిన్ పట్టాలు పంపిణీ చేయాలని కోరుతూ అక్టోబరు 22న 'పట్టాలిస్తే.. పంటలకు రక్ష' శీర్షికన ఈనాడులో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన పౌర సరఫరాశాఖ డీఎం తులసీ జిల్లాలో 800 నుంచి 1000 పట్టాలు పంపిణీ చేస్తామని 'న్యూస్‌టుడే'కు తెలిపారు. ఇప్పటికే కొన్ని పట్టాలు వ్యవసాయశాఖ కార్యాలయాలకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

దుప్పట్ల పంపిణీ

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తెనాలి మండలం కొలకలూరు వంతెన కింద గుడారాల్లో ఉంటూ చలికి ఇబ్బంది పడుతున్న సుమారు 20 కుటుంబాలకు తెనాలి హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి ఇనాయతుల్లా ఆదివారం దుప్పట్లు పంపిణీ చేశారు. వారికి ఆధార్, రేషన్ కార్డులు కూడా లేవని చెప్పారని.. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పారు.

ప్రమాదంలో గాయపడిన వృద్ధుడి మృతి

తెనాలి టౌన్: తెనాలి నాలుగు వరుసల రోడ్డులో శనివారం సాయంత్రం జగ్గడిగుంటపాలెం వద్ద ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన టి.నాగమల్లేశ్వరరావు (62) గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.

రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్

తెనాలి టౌన్: ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను ఆదివారం తెనాలి మండలం పెదరావూరు వద్ద గ్రామీణ పోలీసులు సీజ్ చేశారు.

రేషన్ బియ్యం పట్టివేత

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: పట్టణ పాండురంగపేటలోని అప్పడాల తయారీ కేంద్రంలో ఆదివారం ఏడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు.

చెరువులోకి దూసుకెళ్లిన మినీ వ్యాన్

పెదకాకాని, న్యూస్‌టుడే: మినీ వ్యాన్ అదుపుతప్పి చెరువులో దూసుకెళ్లిన ఘటన ఆదివారం వెనిగండ్లలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వెనిగండ్ల మీదుగా గుంటూరు వైపునకు ఎలక్ట్రానిక్ సామగ్రితో వెళ్తున్న మినీ వ్యాన్ పులగంవారి చెరువు వద్ద మలుపులో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి చెరువులోకి దూసుకెళ్లింది. వాహనంలో ఉన్న డ్రైవర్, మరో బాలుడు అతికష్టం మీద ఒడ్డుకు చేరారు. అనంతరం క్రేన్ సహాయంతో వాహనాన్ని ఒడ్డుకు చేర్చారు.

తుపాను సహాయక చర్యలకు కంట్రోల్‌రూంలు

☆ జిల్లా, సబ్ డివిజన్ల వారీగా ఏర్పాటు ☆ ఎస్పీ వకుల్ జిందాల్

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: దిత్వా తుపాను ప్రభావం దృష్ట్యా జిల్లాలో పోలీసు కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడానికి వారికి సహాయక చర్యలు అందించడానికి జిల్లా కేంద్రంతోపాటు ప్రతి పోలీసు సబ్ డివిజన్ స్థాయిలో కంట్రోలు రూంలను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కంట్రోల్‌రూం నంబరు 0863-2230100, తూర్పు సబ్‌డివిజన్ 0863-2223353, పశ్చిమ సబ్‌డివిజన్ 0863-2241152, 0863-2259301, ఉత్తర సబ్‌డివిజన్ 08645-237099, దక్షిణ సబ్‌డివిజన్ 0863-2320136, తెనాలి సబ్‌డివిజన్ 08644-225829, తుళ్లూరు సబ్‌డివిజన్ 08645-243265 పరిధిలో కంట్రోల్‌రూంలు పనిచేస్తాయన్నారు. వీటికి సీఐలు, ఎస్సైలను నోడల్ అధికారులుగా నియమించామన్నారు. సిబ్బంది షిఫ్టుల వారీగా 24 గంటలు అందుబాటులో ఉంటారని చెప్పారు.

అంతరాయానికి చింతిస్తున్నాం
HEALTH HOSPITALS
హెల్త్ హాస్పిటల్స్, తెనాలి
వైద్య సేవలకు రెండు నెలల విరామం
గత 20 ఏళ్ళుగా
మన ఆరోగ్యనేస్తం
హెల్త్ హాస్పిటల్స్, తెనాలి
ఇపుడు విస్తృత వైద్యసేవలతో
అత్యాధునిక వైద్యప్రమాణాలతో
డా॥ నన్నపనేని ప్రతాప్ గారి సారధ్యంలో
ఫిబ్రవరి 1, 2026 నుంచి
మళ్ళీ మీ సేవలో
INNOVATION
RENOVATION
HEALTH HOSPITALS

మంగళగిరి

• మంగళగిరి • తాడికొండ • ప్రత్తిపాడు

'ఈనాడు' ప్రాపర్టీ షోకు విశేష స్పందన

● సందర్శకులతో స్టాల్స్ కళకళ

స్టాల్స్ వద్ద సందర్శకుల సందడి

లక్కీ డ్రా విజేతకు బహుమతి అందజేస్తున్న స్పాన్సర్లు

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే : ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చుకునేందుకు స్థలం, ప్లాట్లు కొనేవారికి సమస్త సమాచారం అందించేందుకు విజయవాడ బృందావన కాలనీలోని 'ఎ' కన్వెన్షన్ సెంటర్‌లో 'ఈనాడు' ప్రాపర్టీ షోకు రెండోరోజు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. శనివారం ప్రారంభమైన ప్రాపర్టీ షో ఆదివారంతో ముగిసింది. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు తరలివచ్చారు. కొలువుతీరిన పలు ప్రముఖ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్ద తమ కలల గృహాల కొనుగోలుతో పాటు ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన వివరాలను సందర్శకులు అడిగి తెలుసుకున్నారు. ఆయా సంస్థల స్టాళ్ల వద్ద ఉదయం నుంచి పలువురు కుటుంబ సమేతంగా తరలివచ్చి అపార్టుమెంట్లలో ప్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో విల్లాలు, నగర శివారు ప్రాంతాల్లోని ప్లాట్ల గురించి విచారించారు. ఆసక్తికి అనుగుణంగా ఆయా సంస్థల ద్వారా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి విశేషాలను తెలుసుకున్నారు.

☛ వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టు వివరాలను ఒకే వేదికపై తెలుసుకునేలా ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు వివరాలను పూర్తిగా తెలుసుకోవడంతో పాటు ఎంతో సమయం ఆదా అవుతుందని, ఆలోచించి పెట్టుబడి పెట్టేందుకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. స్టాళ్ల నిర్వాహకులు కొనుగోలుదారుల స్పందనపై సంతృప్తి వ్యక్తం చేశారు. రుణ సదుపాయాలు, వడ్డీ రేట్లు, వాయిదాల వివరాలను బ్యాంకుల అధికారులు తెలిపారు. ప్రాపర్టీ షోను సందర్శించిన వారికి లక్కీ డ్రా తీశారు. విజేతలకు గిఫ్ట్ స్పాన్సర్లు బీఎన్ఆర్ గోల్డ్ డైమండ్స్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులు బహుమతులు అందజేశారు.

వరి కోతలు వాయిదా వేయండి

కాకుమాను: దిత్వా తుపాను కారణంగా వర్షం కురిసే అవకాశం ఉందని రైతులు వరి పైరును కోయవద్దని ప్రత్తిపాడు మండల ఎంఏవో సుగుణ బేగం తెలిపారు. మూడు రోజుల తరువాత కోతను ప్రారంభించాలని సూచించారు. ఒకవేళ ఎవరైన కోసి ఉంటే పనలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయాలన్నారు. పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కాయ కుళ్లు తగ్గించేందుకు మూడు గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ కు 0.1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ కలిపి పిచికారీ చేయాలని సూచించారు.

జ్వరాల పడగ.. జనాల పడక

గ్రామాల్లో విజృంభిస్తోన్న కాలానుగుణ వ్యాధులు

● మేడికొండూరు మండలం పేరేచర్లలో ఒకే కుటుంబంలో రోజుల వ్యవధిలో తల్లీకుమార్తెలు 'స్క్రబ్ టైఫస్' జ్వరంతో బాధపడ్డారు. గుంటూరులో ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఇందుకు రూ. లక్షల్లో ఖర్చు అయ్యింది. పలు గ్రామాల్లో జ్వరాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

మేడికొండూరు, తుళ్లూరు, తాడికొండ, న్యూస్‌టుడే

ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉంది. దీంతో చలి తీవ్రత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో పిల్లలు, పెద్దలు జలుబు, దగ్గు, జ్వరాలతో బారినపడుతున్నారు. పలువురికి రోజులు గడిచినా జ్వరం తగ్గకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా భారమైనప్పటికీ పలువురు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తూ ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారు. పరిసరాల అపరిశుభ్రత, మురుగు పారుదల వ్యవస్థ అధ్వానంగా మారడం, ఖాళీ స్థలాల్లో వాన నీరు రోజులు తరబడి నిల్వ ఉండటం, ఫాగింగ్ చేయకపోవడం తదితర కారణాలతో పల్లెల్లో దోమలు దండ యాత్ర చేస్తున్నాయి. సాయంత్రమైతే ఆరుబయట కూర్చోవాలంటేనే జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రోజూ సగటున 2 లేదా ముగ్గురు జ్వర పీడిత కేసులు నమోదవుతున్నాయి.

ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఇలా..	
పీహెచ్‌సీ	జ్వరం కేసులు
మేడికొండూరు	656
తుళ్లూరు	98
ఫిరంగిపురం, నుదురుపాడు	607

తాడికొండలో తిష్ఠ వేసిన మురుగు

పని చేయని ఫాగింగ్ యంత్రం

దోమల నివారణ చర్యలేవీ..?.. కొన్ని గ్రామాల్లో ఫాగింగ్ యంత్రాలే లేవు. కొన్నిచోట్ల ఉన్నా మూలకు చేరాయి. వాటిని బాగుచేయించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. జ్వరం కేసులు బయట పడినప్పుడు మాత్రం ఫాగింగ్, బ్లీచింగ్ చల్లడం వంటి పనులు చేస్తున్నారు. హుటాహుటిన స్పందించి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా అన్ని గ్రామాలకు శుద్ధి చేసిన జలాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారిస్తామని, ఫాగింగ్ యంత్రాలను అందుబాటులోకి తెస్తామని డిప్యూటీ ఎంపీడీవో పూర్ణచంద్రరావు తెలిపారు.

● అబ్బురాజుపాలెం, బోరుపాలెం, గుండ్లపాలెం, బేజాత్పురం, గరికపాడు తదితర చోట్ల ఫాగింగ్ యంత్రాలు లేవు. వరగాని, కంతేరు, బండారుపల్లి, లచ్చనగుడిపూడి, నిడముక్కల, ఫణిదరం, పొన్నెకల్లు, కండ్రిక గ్రామాల్లో పని చేయడం లేదు.

వాకర్ల సమస్యల పరిష్కారానికి కృషి

చిల్లపల్లిని సత్కరిస్తున్న వాకర్స్ కమిటీ సభ్యులు

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మంగళగిరి ఎకోపార్కు నూతన కమిటీ సభ్యులు వన సమారాధన కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఆరోగ్యం, ఆరోగ్యకరమైన జీవనశైలిలో మార్పులు రావాలంటే వాకింగ్ ప్రధానమని అని అన్నారు. వాకర్ల సమస్యలను డిప్యూటీ రేంజ్ అధికారితో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ప్రజలను చైతన్యపరచడమే తప్పా?

దుగ్గిరాల, న్యూస్‌టుడే: మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడమే పెంచలయ్య చేసిన తప్పా అని సీపీఎం మండల కార్యదర్శి జె. బాలరాజు ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాకు చెందిన పెంచలయ్యను ఇటీవల హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీపీఎం, ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం దుగ్గిరాల శివాలయం కూడలి వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ మండల కార్యదర్శి జి. శ్రీనివాసరావు, రైతు సంఘం మండల అధ్యక్షుడు ఎన్. యోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతో పాటు క్రికెట్, ఇతర క్రీడల్లో రాణించాలని జిల్లా ఉప విద్యాధికారి ఏసురత్నం అన్నారు. 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలలో భాగంగా అండర్- 14 క్రికెట్ బాయ్స్ టోర్నమెంట్ దోసపాలెంలో ఆదివారం జరిగింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రికెట్ జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు కరీముల్లారావు చౌదరి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, భాస్కరరావు, దిలీప్, భూపతి రాజా తదితరులు పాల్గొన్నారు.

వ్యసనాలకు బానిసలై చోరీల బాట

కంకిపాడు గ్రామీణం: జల్సాలకు అలవాటు పడి రియల్ ఎస్టేట్ వెంచర్లలో విద్యుత్ తీగలు, అల్యూమినియం సామగ్రిని చోరీ చేస్తున్న ముఠాను కంకిపాడు పోలీసులు పట్టుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రొద్దుటూరులోని ఓ వెంచర్‌లో సామగ్రిని దొంగిలిస్తున్న తాడేపల్లి ప్రాంతానికి చెందిన గరికే చందు, పాలపర్తి నాగరాజు, కుంటగుర్ల నరసింహరాజులను అరెస్ట్ చేసినట్లు సీఐ మురళీకృష్ణ ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. మరో వ్యక్తి గరికే నాగరాజు పరారీలో ఉన్నట్లు చెప్పారు. మద్యం, పేకాట ఇతర వ్యసనాలకు బానిసలై వీరు చోరీల బాటపట్టారన్నారు. వారి నుంచి రూ. 3 లక్షల విలువైన అల్యూమినియం స్వాధీనం చేసుకున్నామని, నిందితులను కోర్టులో హాజరుపరిచామని సీఐ చెప్పారు.

చెరువు.. నిర్వహణ కరవు

గుర్రపుడెక్కతో నిండిన తటాకం

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మంగళగిరి మండలం నీరుకొండ చెరువు గుర్రపుడెక్కతో నిండిపోయింది. ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు, వర్షం నీరు కలిసిపోయి చెరువు పరిస్థితి దయనీయంగా మారింది. తాగునీరు కలుషితమవుతున్నాయని అని ప్రశ్నించినప్పుడు మాత్రమే శుభ్రమైన నీటిని పంపిస్తున్నారు. చెరువుల గట్టు మీద వ్యర్థాలను డంప్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న రెండు ఫిల్టర్‌బెడ్‌లు పాడైపోయాయి. పిచ్చిచెట్లు పెరిగి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. తాగునీటి ట్యాంకును కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం లేదని స్థానికులు చెబుతున్నారు. నీటికోసం గంటలు తరబడి ప్లాంట్‌ల చుట్టూ ఉండాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో చెరువు గట్లు మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. చీకటి పడితే మహిళలు రాకపోకలు సాగించేందుకు భయాందోళనలకు గురవుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెరువు చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

చినుకులు.. రైతుల ఉరుకులు పరుగులు

కంతంరాజుకొండూరులో ధాన్యంపై పట్టా కప్పుతున్న రైతు

దుగ్గిరాల, న్యూస్‌టుడే: దిత్వా తుపాను హెచ్చరికలు అన్నదాతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఆదివారం పలుసార్లు చినుకులు పడడంతో కర్షకులు చేల వైపు ఉరుకులు పరుగులు తీశారు. ఎక్కడికక్కడ చేలల్లో ఉన్న ధాన్యాన్ని డొంకరోడ్లలోకి, కొన్ని గ్రామాల్లో ప్రధాన రహదారుల మీదకు తెచ్చేసుకున్నారు. సాధారణంగా చేలల్లో ధాన్యాన్ని ఆరబెడతారు. ప్రస్తుత పరిస్థితి కారణంగా నూర్చిన ధాన్యాన్ని కల్లాల్లో ఉంచడం లేదు. నేరుగా ట్రాక్టర్లలో తెచ్చి రోడ్ల మీద ఆరబెడుతున్నారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ఉండేలా పట్టాలు కప్పుకొంటున్నారు. ఈమని, పెదపాలెం, పేరకలపూడి, మంచికలపూడి, కంతంరాజుకొండూరు, రేవేంద్రపాడు, శృంగారపురం, పెదకొండూరు, గొడవర్రు, వీర్లపాలెం ఇలా అన్ని గ్రామాల్లోనూ రైతులు, రైతు కుటుంబాలు పూర్తిగా ధాన్యాన్ని తరలించుకునే పనిలో మునిగిపోయారు.

ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తుల వెల్లువ

వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న సిబ్బంది

దుగ్గిరాల, న్యూస్‌టుడే: సొంత స్థలాలు ఉన్న వారికి పీఎంఏవై కింద ఇళ్లు కట్టించేందుకు దరఖాస్తులు కోరడంతో మండలంలో 900కు పైగా దరఖాస్తులు వచ్చాయి. నవంబరు 30వ తేదీ ఆఖరుగా అధికారులు తెలిపారు. దీంతో శని, ఆదివారాల్లో 400కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం స్థలం ఉన్న వాళ్లు, వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వ నిధులతో ఇల్లు కట్టుకోవాలన్నా ఇప్పుడే దరఖాస్తు చేయాలని అధికారులు ప్రకటించారు. అయితే స్థలాలు లేనివాళ్లు కూడా స్థలం కావాలంటూ అర్జీలు ఇస్తున్నారు. ఇటువంటి ఒరవడి దుగ్గిరాల మండలం చిలువూరు, తుమ్మపూడిలలో ఎక్కువగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో చిలువూరు ప్రజలకు దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కంతంరాజు కొండూరులో ఇచ్చారు. అంతదూరంలో తాము ఉండలేమని, తక్కువ ధరకు పొలం కొని ఎక్కువ ధరకు ప్రభుత్వానికి ఇచ్చేందుకే పాలకవర్గంలోని కొందరు ఇలా చేశారని ప్రజలు మొత్తుకున్నా వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో అక్కడ ఎవరూ ఇళ్లు కట్టుకోలేదు. అటువంటి వారందరూ మళ్లీ స్థలం కావాలని అర్జీలు ఇచ్చారు.

ఎన్ఎస్ఎస్ సేవలు అభినందనీయం

మేడికొండూరు: ఎన్ఆర్ఐఐటీ కళాశాల ఆధ్వర్యంలో విశదలలో ఆదివారం జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరానికి భారీ స్పందన వచ్చింది. మండలంలోని ఎన్ఆర్ఐఐటీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గ్రామంలో గత వారం రోజులుగా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. చివరి రోజు గుంటూరుకు చెందిన శ్రీ హాస్పటల్, ఆప్టోకేర్ సిబ్బంది వైద్య పరీక్షలు చేసి మందులు, కళ్లజోళ్లు పంపిణీ చేశారు కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తిలక్‌బాబు, ప్రిన్సిపల్, డాక్టర్ సంజయ్ విద్యార్థులకు ధ్రువపత్రాలు అందించారు. ఎన్ఎస్ఎస్ అధికారి రవికుమార్, గుండ్లపాలెం సర్పంచి వెంకటకృష్ణారావు పాల్గొన్నారు.

మద్యం సీసాల పట్టివేత

చమళ్లమూడి(వట్టిచెరుకూరు): చమళ్లమూడిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. 93 మద్యం సీసాలను ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రామా నాయక్ తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

లారీ ఢీకొని ఒకరికి గాయాలు

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మంగళగిరి మండలం కురగల్లు గ్రామ లైబ్రరీ సెంటర్‌లో ఆదివారం రాత్రి ఇసుక లారీ ఢీకొని ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఇక్కడి మలుపులో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని లారీ డ్రైవర్ గమనించక ఢీకొట్టాడని, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిరీక్షిస్తూ.. నీరసిస్తూ..

ఎండలో నిలుచుని పిల్లల కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు

తాడికొండ గ్రామ శివారు గురుకుల పాఠశాలలో దూర ప్రాంతాల నుంచి వచ్చి పేద విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి ఆదివారం, పండగ సెలవుల్లో తమ పిల్లలకు అవసరమయ్యే వస్తువులను తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి అందిస్తారు. ఆ సమయంలో వారిని లోపలికి అనుమతించరు. రోజంతా గేటు ముందే నిల్చొని వేచి చూడాలి. బయట నుంచే యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలి. కన్నబిడ్డలను చూసేందుకు దూరం నుంచి వస్తే.. కనీసం బయట కూడా కూర్చొనేందుకు వసతి లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రధానోపాధ్యాయుడు హనుమంతరావును వివరణ కోరగా.. 'నెలలో రెండో ఆదివారం, పిల్లల పుట్టిన రోజు నాడు తల్లిదండ్రులు కలిసేందుకు అవకాశం కల్పించాం. కొందరు తమ పిల్లల్ని కలిసేందుకు తరచూ వస్తున్నారు. దీంతో మిగతా పిల్లలు ఇంటిపై బెంగ పెట్టుకుంటున్నారు. అందుకే లోపలికి అనుమతించడం లేదు' అని చెప్పారు.

- న్యూస్‌టుడే, తాడికొండ

ఆదమరిస్తే.. అంతే..!

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: నవులూరు గ్రామానికి వెళ్లే రైల్వే వంతెన సమీపంలో రోడ్డు మధ్యలో ఓ విద్యుత్తు స్తంభం ప్రమాదకరంగా ఉంది. రాత్రి సమయంలో వచ్చే వాహనదారులకు దీని గుర్తించలేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు కూడా గుంతలమయంగా ఉండడం వల్ల ద్విచక్రవాహనాలు అదుపు తప్పి స్తంభానికి తగిలే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి స్తంభాన్ని తొలగించి మరో చోట ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

ప్రధానోపాధ్యాయుడికి సత్కారం

గయాసుద్దీన్ దంపతుల్ని సత్కరిస్తున్న ఉపాధ్యాయులు

దుగ్గిరాల, న్యూస్‌టుడే: ఉపాధ్యాయునిగా షేక్ గయాసుద్దీన్ పరిపూర్ణమైన సేవలు అందించారని పలువురు వక్తలు అన్నారు. స్థానిక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల (జెండాచెట్టు)లో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేస్తున్న ఆయన ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా స్కూలులో గయాసుద్దీన్ దంపతుల్ని టీచర్లు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు.

శంకర కంటి ఆసుపత్రి సేవలు ప్రశంసనీయం

మాట్లాడుతున్న డీఎస్పీ మురళీ కృష్ణ, వేదికపై నాయకులు

తుళ్లూరు, న్యూస్‌టుడే: శంకర కంటి ఆసుపత్రి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని తుళ్లూరు డీఎస్పీ టి.మురళీ కృష్ణ అన్నారు. ఆదివారం తుళ్లూరులో ఆ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. మొత్తం 100 మందికి వైద్య పరీక్షలు చేసి 40 మందికి కంటి శుక్లాలు ఉన్నట్లు గుర్తించారు. సోమవారం ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని తెలిపారు. ఉచిత వైద్య శిబిరాలకు సీపీఐ సహకారం అందించటం అభినందనీయమని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ శంకర కంటి ఆసుపత్రి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సీపీఐ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాల ద్వారా 15 వేల మందికి కంటి ఆపరేషన్‌లు చేయించుకునేలా సహాయం అందించామని తెలిపారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, జొన్నలగడ్డ కిరణ్, సీపీఐ నాయకులు మాల్యాద్రి, ముప్పాళ్ళ శివశంకరరావు, శంకర కంటి ఆసుపత్రి క్యాంప్ ఆర్గనైజర్ రవి కాంత్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.



పంట కాలువలో పడి వృద్ధుడి మృతి

మేడికొండూరు, న్యూస్‌టుడే: మేడికొండూరు మండలం వరగాని రోడ్డు పక్కన పంట కాలువలో ఆదివారం ఉదయం ఓ వృద్ధుడు మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ సుబ్బారావు తమ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసి మృతుడు పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన షేక్ మస్తాన్(73)గా గుర్తించారు. ఆయన ఈ నెల 23వ తేదీ కొంత మందితో కలిసి మంగళగిరి వెళ్లారు. అనంతరం 27వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. మస్తాన్‌కు మతిస్థిమితం సక్రమంగా ఉండదని, ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

పోలీసులకు చిక్కిన ద్విచక్ర వాహనాల దొంగ

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: మంగళగిరిలో ద్విచక్రవాహనాలను దొంగతనం చేస్తున్న వ్యక్తిని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన వెంకటరెడ్డి విజయవాడలో నివాసం ఉంటూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. గత రెండు రోజుల క్రితం మంగళగిరిలో ఓ వాహనాన్ని దొంగతనం చేసి పారిపోతున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటివరకు సుమారు నాలుగు వాహనాలను ఎత్తుకెళ్లినట్లు విచారణలో తేలింది. వాటిని రికవరీ చేసే పనిలో పోలీసులున్నారు.

వైద్య శిబిరాలకు విశేష స్పందన

గుంటూరు రూరల్: లాల్‌పురంలో జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వ్యాపారవేత్త తులసి రామచంద్రప్రభు అన్నారు. ప్రారంభించి మాట్లాడారు. 146 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు.

లేమల్లెపాడు(వట్టిచెరుకూరు): గుంటూరు నగరపాలక సంస్థలోని ప్రతిమ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల వైద్యుల బృందం లేమల్లెపాడు గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 100 మందికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. సర్పంచి పాతూరి శివపార్వతి, సొసైటీ అధ్యక్షుడు పాతూరి కృష్ణారావులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

పేద కుటుంబానికి సాయం

ఏఎన్‌యూ: పెనుమాకలో అనారోగ్యంతో బాధపడుతున్న అద్దంకి నాగభూషణం కుటుంబానికి రూ. 10 వేలు, నెలకు సరిపోయే రేషన్ సరకులను జిల్లా తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు కళ్లం రాజశేఖర్‌రెడ్డి, పెనుమాక పీఏసీ ఛైర్మన్ కళ్లం గోవిందరెడ్డి, కొల్లి సురేష్‌లు ఆదివారం అందజేశారు. మంత్రి లోకేశ్ స్ఫూర్తితో సాయం అందించినట్లు చెప్పారు.

(c) eenadu

గుంటూరు తూర్పు

నేడు ప్రజాఫిర్యాదుల స్వీకరణ

నగరపాలకసంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే: స్థానిక సమస్యలు, ప్రజాఫిర్యాదులు స్వీకరించేందుకు సోమవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఉంటుందని కమిషనర్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్(0863- 2224202) ఉంటుందన్నారు. తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట వరకు కౌన్సిల్‌హాల్‌లో ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించనున్నారు.

రెవెన్యూ సమస్యలు తెలపండి

ఈనాడు మీతోడు

రేపు డయల్ యువర్ తహసీల్దారు కార్యక్రమం

పట్నంబజారు, న్యూస్‌టుడే: అడంగల్‌లో భూముల నమోదులో తేడాలున్నాయా? ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు జారీలో జాప్యం జరుగుతుందా? రేషన్‌కార్డుల్లో సమస్యలున్నాయా? ఇలా వివిధ రెవెన్యూ సమస్యలను సరాసరి తహసీల్దార్ దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా..? ఇందుకు గాను 'ఈనాడు' ఆధ్వర్యంలో డయల్ యువర్ తహసీల్దారు' కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలపై స్పందించేందుకు తహసీల్దార్ మహబూబ్ సుభానీ అంగీకరించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంతోపాటు బుడంపాడు, గోరంట్ల, ఏటుకూరు, జొన్నలగడ్డ, రెడ్డిపాలెం ప్రాంతాల వాసులు చేయాల్సిందల్లా ఈ కింది నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను సూటిగా చెప్పడమే.

79939 55719 | తేదీ: మంగళవారం (2.12.2025) | సమయం: ఉదయం 11 నుంచి 12 వరకు

'ఈనాడు' ప్రాపర్టీ షోకు విశేష స్పందన

● సందర్శకులతో కళకళలాడిన స్టాల్స్

స్టాల్స్ వద్ద సందర్శకుల సందడి

విజయవాడ: ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చుకునేందుకు స్థలం, ప్లాట్లు కొనేవారికి సమస్త సమాచారం అందించేందుకు విజయవాడ బృందావన కాలనీలోని 'ఏ' కన్వెన్షన్ సెంటర్‌లో 'ఈనాడు' ప్రాపర్టీ షోకు రెండోరోజు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. శనివారం ప్రారంభమైన ప్రాపర్టీ షో ఆదివారంతో ముగిసింది. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు తరలివచ్చారు. కొలువుతీరిన

లక్కీ డ్రా విజేతకు బహుమతి అందజేస్తున్న స్పాన్సర్లు

పలు ప్రముఖ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్ద తమ కలల గృహాల కొనుగోలుతో పాటు ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన వివరాలను సందర్శకులు అడిగి తెలుసుకున్నారు. ఆయా సంస్థల స్టాళ్ల వద్ద ఉదయం నుంచి పలువురు కుటుంబ సమేతంగా తరలివచ్చి అపార్టుమెంట్లలో ప్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో విల్లాలు, నగర శివారు ప్రాంతాల్లోని ప్లాట్ల గురించి విచారించారు. ఆసక్తికి అనుగుణంగా ఆయా సంస్థల ద్వారా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి విశేషాలను తెలుసుకున్నారు.

☛ వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టు వివరాలను ఒకే వేదికపై తెలుసుకునేలా ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు వివరాలను పూర్తిగా తెలుసుకోవడంతో పాటు ఎంతో సమయం ఆదా అవుతుందని, ఆలోచించి పెట్టుబడి పెట్టేందుకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. స్టాళ్ల నిర్వాహకులు కొనుగోలుదారుల స్పందనపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాపర్టీ షోను సందర్శించిన వారికి లక్కీ డ్రా తీశారు. విజేతలకు గిఫ్ట్ స్పాన్సర్లు బీఎన్ఆర్ గోల్డ్ డైమండ్స్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులు బహుమతులు అందజేశారు.

వెండింగ్ జోన్.. ఇంకెంత కాలం పెండింగ్

రహదార్లను ఆక్రమించుకునే వ్యాపారాల నిర్వహణ

కంకరగుంట కృష్ణాశ్రమం వద్ద ఏర్పాటు చేసిన వెండింగ్ జోన్ బోర్డులు

నగరంలో డివిజన్లు.. 57
జనాభా.. 10 లక్షలు పైగా
నిత్యం తిరుగుతున్న వాహనాలు.. 45 వేలపైన

నగరపాలకసంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతిలో అంతర్భాగంగా ఉన్న గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. నగరం విస్తరించడంతో జనాభాతో పాటు ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. పనిదినాల్లో రద్దీ రహదారుల్లో ప్రయాణం నిత్యం నరకయాతనవుతోంది. దీనికి తోడు కొంతమంది చిరు వ్యాపారులు, హాకర్లు, వెండర్లు ఆ రోడ్లను ఆక్రమించుకొని వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. నగరపాలక సంస్థ పరిధిలో వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నా అమల్లోకి రాలేదు. ఈ అంశంపై గతంలో పనిచేసిన కమిషనర్లు అనేక ప్రతిపాదనలు చేశారు. రెడ్, గ్రీన్, అంబర్ జోన్లను ఏర్పాటు చేసి ప్రాంతాల వారీగా వాటిని నిర్ణయించి ఉత్తర్వులు ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అమలుకు నోచుకోలేదు. అధికారులు మారడంతో వారి ప్రాధాన్యతలు మారుతూ వస్తున్నాయి. దీంతో ఇప్పటికీ వెండింగ్ జోన్ల అమలు పెండింగ్‌లోనే ఉంది.

వీధివ్యాపారుల లెక్కే లేదు..

నగరంలో వీధివ్యాపారులను గుర్తించి వారికి కార్డులు జారీ చేయాలని మెప్మా సిబ్బందితో సర్వే చేయించారు. ఈ సర్వే సమగ్రంగా జరిగిన దాఖలా లేదు. ఇప్పటికీ అధికారుల వద్ద చిరువ్యాపారుల లెక్కే లేకపోవడం ఆశ్చర్యకరం. నగరంలో మొత్తం 14 చోట్ల రెడ్, గ్రీన్, అంబర్ జోన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో పశ్చిమంలో గుజ్జనగుండ్ల, కృష్ణాశ్రమం ప్రాంతాల్లో జోన్లు నెలకొల్పాలని మార్కింగ్ ఇచ్చి బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లో వ్యాపారులకు అవకాశం ఇవ్వలేదు.

చిత్తశుద్ధి ఉంటే వెంటనే పరిష్కారం

వీధివ్యాపారులకు వెండింగ్ జోన్లలో స్థలాలు కేటాయించి అక్కడ విక్రయాలు చేసేలా చర్యలు తీసుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలను జోన్‌కు తరలించడం ద్వారా ప్రధాన రహదార్లలో మార్జిన్‌లు, మలుపులు, ఫ్రీలెఫ్టులు సురక్షితంగా మారుతాయి. రద్దీ రహదారుల్లో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగుతాయి. మరోవైపు నగరంలో చిరువ్యాపారుల లెక్కను పక్కాగా తేల్చి వారందరికీ గుర్తింపుకార్డులు జారీ చేయాలి. అధికారులు ఈ విధంగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తే వెండింగ్ జోన్ల ఏర్పాటు కార్యరూపం దాల్చి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

ఆరోగ్యం పట్ల చైతన్యంతో ఉండాలి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే నసీర్

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ చైతన్యంతో ఉండాలని, వ్యాధికి గురి కాక ముందే జాగ్రత్తలు తీసుకోవాలని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. ఆదివారం పామ్ స్ప్రింగ్స్‌లో కేర్‌వెల్ ఆసుపత్రిలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సఖీ-సురక్ష కార్యక్రమం ద్వారా మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు. ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ప్రైవేటు వైద్యులు కూడా సహకరించాలన్నారు. కేర్‌వెల్ ఆసుపత్రి వైద్యులు షేక్ నాగూర్‌బాషా, అపార్టుమెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరావు, ఉపాధ్యక్షుడు పెరవలి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

నిర్మాణ వ్యర్థాలను గుత్తేదారులే తరలించాలి

పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులకు ఆదేశాలిస్తున్న కమిషనర్ శ్రీనివాసులు

నగరపాలకసంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే: నగరంలో అభివృద్ధి పనులు పూర్తయ్యాక నిర్మాణ వ్యర్థాలను గుత్తేదారులే తరలించాల్సి ఉంటుందని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. పెదపలకలూరు, రత్నగిరికాలనీ, అరండల్‌పేట ప్రాంతాల్లో ఆదివారం ఆయన పర్యటించి అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలిచ్చారు. కమిషనర్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలన్నారు. పనులు జరుగుతున్న సమయంలో మౌలిక సదుపాయాల కార్యదర్శులు అక్కడే ఉండి పర్యవేక్షించాలన్నారు. పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పరిశీలించి ఇంటింటి చెత్తసేకరణ వందశాతం జరగాలని సూచించారు.

నేటి నుంచి స్వాములకు భిక్ష

పట్టాభిపురం: అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో అరండల్‌పేట నాలుగో లైనులోని గంగా మీనాక్షి సమేత సోమసుందరేశ్వర స్వామి దేవాలయంలో దీక్ష చేపట్టిన స్వాములకు డిసెంబరు 1 నుంచి మధ్యాహ్నం అన్నసమారాధన, రాత్రి భిక్ష నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు శ్రీధర్‌శర్మ తెలిపారు. 41 రోజుల పాటు కొనసాగుతుందన్నారు.

విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించండి

మాట్లాడుతున్న యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కళాధర్, వేదికపై ప్రసన్నకుమార్, కిరణ్, భావనారాయణ, కృష్ణకాంత్

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కళాధర్ కోరారు. బ్రాడీపేటలో భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) జిల్లా 50వ మహాసభ ఆదివారం జరిగింది. అతిథిగా హాజరైన కళాధర్ మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత ఉన్నత విద్యారంగంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. ఉన్నత విద్యారంగం పెద్దఎత్తున ప్రైవేటీకరణ జరిగిందని చెప్పారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేయడం, తగిన మౌలిక వసతులు లేకపోవడంతో అందులో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందన్నారు. పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్, ఉపాధ్యక్షుడు కిరణ్, మాజీ కార్యదర్శి భావనారాయణ, డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ కృష్ణకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమీర్, అధ్యక్షుడు పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు

పట్నంబజారు, న్యూస్‌టుడే: కాకానిరోడ్డులో గంజాయి విక్రయిస్తున్న మణికంఠ, దేవా అనే ఇద్దరు యువకుల్ని పాతగుంటూరు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సోమవారం వీరిద్దరిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

విద్యార్థుల్లో గణిత సామర్థ్యాలు వెలికితీయాలి

ఏపీ గణితఫోరం జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: విద్యార్థుల్లో ఉన్న గణిత సామర్థ్యాలను వెలికితీయాల్సిన బాధ్యత గణిత ఉపాధ్యాయులదేనని ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం(ఏపీఎంఎఫ్) రాష్ట్ర కార్యదర్శి టి.సాంబశివరావు అన్నారు. ప్రభుత్వ ఉర్దూ బాలుర ఉన్నత పాఠశాలలో ఏపీఎంఎఫ్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఎన్.బి.తిలక్, అధ్యక్షుడిగా ఎస్‌వి.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా బి.ప్రసాద్, కోశాధికారిగా ఎ.రెహమాన్, ఉపాధ్యక్షులుగా బి.శ్రీనివాసరావు, కె.కామాక్షి, ఎం.ఎన్.ఎ.సిద్ధిక్, బసవలింగ ప్రసాద్, ఎం.శాయన్న, కార్యదర్శులుగా నాంచారయ్య, సునితరజని, జె.మురళిమోహన్, బాలనాగయ్యనాయక్, చాంద్‌బాషా, జయలక్ష్మి, రాష్ట్ర కౌన్సిలర్లుగా వి.రామ్మోహనరావు, టి.సాంబశివరావులు ఎన్నికయ్యారు.

రౌడీషీటర్లు నేరాలు చేస్తే కఠిన చర్యలు

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ చేస్తున్న డీఎస్పీ అరవింద్, సీఐలు వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, ఆరోగ్యరాజు

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: రౌడీషీటర్లు చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తప్పవని పశ్చిమ డీఎస్పీ అరవింద్ హెచ్చరించారు. నగరంపాలెం, అరండల్‌పేట, పట్టాభిపురం పోలీసుస్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లకు పోలీసు కవాతు మైదానంలో ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ఎవరైనా రౌడీషీటర్లు ప్రజలను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. భూదందాలు, కబ్జాలు, సెటిల్‌మెంట్లు, ఆర్థిక నేరాలు చేస్తే వారిపై పీడీ చట్టం నమోదుకు వెనకాడమన్నారు. వారి నడవడికలో మార్పు ఉంటే రౌడీషీట్ ఎత్తివేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నగరంపాలెం, అరండల్‌పేట, పట్టాభిపురం పోలీసుస్టేషన్ల సీఐలు సత్యనారాయణ, ఆరోగ్యరాజు, గంగా వెంకటేశ్వర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.

ఉమామహేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ప్రత్యేక అలంకరణలో స్వామివారు

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: కొత్తపేటలోని బాలా త్రిపుర సుందరిదేవి సమేత ఉమామహేశ్వరస్వామి దేవస్థానం(శివాలయం)లో స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ధ్వజపటం, వస్త్రాల సమర్పణ, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, ధ్వజారోహణం నిర్వహించారు. గర్భాలయంలో స్వామివారికి విశేష పూజలు చేశారు. డిసెంబరు 1న రుద్రహోమం, అమ్మవారికి కుంకుమ పూజ, 2న బృంగి వాహనంపై గ్రామోత్సవం, 3న బుధవారం రాత్రి బాలాత్రిపుర సుందరిదేవి సమేత ఉమామహేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం జరుగుతుందని ధర్మకర్తల మండలి ఛైర్మన్ శేషతల్ప సాయి, ఆలయ ఈవో వీరారెడ్డి తెలిపారు.

తుపాను సహాయక చర్యలకు కంట్రోల్‌రూంలు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: దిత్వా తుపాను ప్రభావం దృష్ట్యా జిల్లాలో పోలీసు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడానికి వారికి సహాయక చర్యలు అందించడానికి జిల్లా కేంద్రంతోపాటు ప్రతి పోలీసు సబ్ డివిజన్ స్థాయిలో కంట్రోలు రూంలను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కంట్రోల్‌రూం నంబరు 0863-2230100, తూర్పు సబ్‌డివిజన్ 0863-2223353, పశ్చిమ సబ్‌డివిజన్ 0863-2241152, 0863-2259301, ఉత్తర సబ్‌డివిజన్ 08645-237099, దక్షిణ సబ్‌డివిజన్ 0863-2320136, తెనాలి సబ్‌డివిజన్ 08644-225829, తుళ్లూరు సబ్‌డివిజన్ 08645-243265 పరిధిలో కంట్రోల్‌రూంలు పనిచేస్తాయన్నారు. వీటికి సీఐలు, ఎస్సైలను నోడల్ అధికారులుగా నియమించామన్నారు. సిబ్బంది షిఫ్టుల వారీగా 24 గంటలు అందుబాటులో ఉంటారని చెప్పారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

94406 38515, 80085 73097

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: ఆర్టీసీ కాలనీ సాయిబాబాగుడి రోడ్డు సైడుకాల్వల్లో పూడికలు చేరి మురుగు పారుదలకు ఆటంకంగా ఉందని స్థానికులు నర్సిరెడ్డి 'మేమున్నాం.. మీకుతోడుగా'కు తెలిపారు. సమస్యను శానిటరీ సూపర్‌వైజర్ అయూబ్‌ఖాన్ దృష్టికి తీసుకెళ్లడంతో పూడికలు తీయించి తరలించారు.

స్పందనకు వందనం

★ గణేష్‌రావుపేట మూడోలైన్‌లో చెత్తకుప్పలు అలాగే వదిలేయడంతో వీధి అపరిశుభ్రంగా ఉందని స్థానికులు ఇమ్రాన్ 'మేమున్నాం.. మీకుతోడుగా'కు తెలిపారు. సమస్యను ప్రజారోగ్య అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ట్రాక్టర్ పంపి చెత్తకుప్పలు తీయించారు.

బాలాజీనగర్‌లో పారిశుద్ధ్య పనులు

పట్నంబజారు: బాలాజీనగర్ పరిసర ప్రాంతాల్లో మురుగు కాలువల్ని అధికారులు ఆదివారం శుభ్రం చేయించారు. ఈ ప్రాంతంలో కాలువల్ని శుభ్రం చేయడం లేదని స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని 'మేమున్నాం.. మీకుతోడుగా' ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, వారు స్పందించి శుభ్రం చేయించారు.

చిత్రకళతో సృజనాత్మకత మెరుగు

నగరపాలకసంస్థ: చిత్రకళ పిల్లల్లో సృజనాత్మకత పెంచి.. మంచి పౌరులుగా ఎదిగేందుకు దోహదపడుతుందని వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ జేడీ రాజశేఖర్ తెలిపారు. చంద్రమౌళినగర్ వెల్లటూరి ఆర్ట్ అకాడమిలో ఆదివారం నిర్వహించిన నెలవారీ పురస్కార వేడుకలో ఆయన పాల్గొని బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్ట్ అకాడమి డైరెక్టర్ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.

సంక్షేమ బోర్డు ఏర్పాటుకు డిమాండ్

మాట్లాడుతున్న సీపీఐ నగర కార్యదర్శి అరుణ్‌కుమార్. చిత్రంలో శ్రీనివాసరావు, రాంప్రసాద్, బాబర్

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. కొత్తపేటలోని కార్యాలయంలో ఆటో డ్రైవర్స్, వర్కర్స్ యూనియన్ నగర సభ్యుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అరుణ్‌కుమార్ కోరారు. సమావేశంలో నగర ప్రధాన కార్యదర్శి మంగా శ్రీనివాసరావు, నాయకులు రాంప్రసాద్, బాబర్, పాల్గొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

పట్నంబజారు, న్యూస్‌టుడే: స్త్రీశక్తి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. అంకమ్మగుడి సెంటర్‌లోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్త్రీశక్తి పథకం అమలుతో ఉద్యోగులపై పనిఒత్తిడి తీవ్రంగా పెరిగిందన్నారు. చిన్న పొరపాట్లకు ఇటీవల జిల్లాలో తొమ్మిది మంది కండక్టర్లను అక్రమంగా సస్పెండ్ చేశారన్నారు. ఉద్యోగుల సమస్యల్ని తక్షణం పరిష్కరించాలని కోరారు. సమావేశంలో రామకృష్ణ, సుందరయ్య, అయ్యప్పరెడ్డి, యం.హరిప్రసాద్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

నమూనా పరీక్షకు మంచి స్పందన



మాట్లాడుతున్న ఏసురత్నం

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏసీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ గ్రాండ్ మోడల్ టెస్టుకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించిందని డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారి ఏసురత్నం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న వయసులో విద్యార్థులు ఇలాంటి పోటీ పరీక్షలకు హాజరవడం వల్ల నైపుణ్యాలు పెంచుకోవచ్చన్నారు. ఈ పరీక్షకు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 780 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష అనంతరం విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్ అందజేశారు. సంస్థ కార్యదర్శి సతీష్, సభ్యులు శ్రీనివాస్, సాయిరాం, బాలకృష్ణ, లక్ష్మి సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

గుంటూరు పశ్చిమ

'ఈనాడు' ప్రాపర్టీ షోకు విశేష స్పందన

● సందర్శకులతో కళకళలాడిన స్టాల్స్

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే : ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చుకునేందుకు స్థలం, ఫ్లాట్లు కొనేవారికి సమస్త సమాచారం అందించేందుకు విజయవాడ బృందావన కాలనీలోని 'ఎ' కన్వెన్షన్ సెంటర్‌లో 'ఈనాడు' ప్రాపర్టీ షోకు రెండోరోజు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. శనివారం ప్రారంభమైన ప్రాపర్టీ షో ఆదివారంతో ముగిసింది. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు తరలివచ్చారు. కొలువుతీరిన పలు ప్రముఖ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్ద తమ కలల గృహాల కొనుగోలుతో పాటు ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన వివరాలను సందర్శకులు అడిగి తెలుసుకున్నారు. ఆయా సంస్థల స్టాళ్ల వద్ద ఉదయం నుంచి పలువురు కుటుంబ సమేతంగా తరలివచ్చి అపార్టుమెంట్లలో ఫ్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో విల్లాలు, నగర శివారు ప్రాంతాల్లోని ప్లాట్ల గురించి విచారించారు. ఆసక్తికి అనుగుణంగా సంస్థల ద్వారా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి విశేషాలను తెలుసుకున్నారు. ☛ వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టు వివరాలను ఒకే వేదికపై తెలుసుకునేలా ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు వివరాలను పూర్తిగా తెలుసుకోవడంతో పాటు ఎంతో సమయం ఆదా అవుతుందని, ఆలోచించి పెట్టుబడి పెట్టేందుకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. స్టాళ్ల నిర్వాహకులు కొనుగోలుదారుల స్పందనపై సంతృప్తి వ్యక్తం చేశారు. రుణ సదుపాయాలు, వడ్డీరేట్లు, వాయిదాల వివరాలను బ్యాంకుల అధికారులు తెలిపారు. ప్రాపర్టీ షోను సందర్శించిన వారికి లక్కీ డ్రా తీశారు. విజేతలకు గిఫ్ట్ స్పాన్సర్లు బీఎస్‌ఆర్ గోల్డ్ డైమండ్స్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులు బహుమతులు అందజేశారు.

స్టాల్స్ వద్ద సందర్శకుల సందడి

లక్కీ డ్రా విజేతకు బహుమతి అందజేస్తున్న స్పాన్సర్లు

కృష్ణనగర్ రైతుబజార్‌లో నిన్నటి ధరలు(కిలో రూ.ల్లో): టమాట 40, వంగ 42, బెండ 39, పచ్చిమిర్చి 40, కాకర 40, బీర 45, క్యాలీఫ్లవర్ 25, క్యాబేజి 30, క్యారెట్ 56, దొండ 29, బంగాళదుంప 29, ఉల్లిపాయలు 22, గోరుచిక్కుళ్లు 53, దోస 30, సొర 22, పొట్ల 37, అరటికాయ 10, పెద్దచిక్కుళ్లు 120, చామదుంప 26, మునగ 14, బీట్‌రూట్ 42, కీరదోసకాయ 30, బీన్స్ 54, క్యాప్సికమ్ 77, కొత్తిమీర 25, ఆకుకూరలు 15, నిమ్మకాయలు 25, అల్లం 80, వెల్లుల్లి 110. - **న్యూస్‌టుడే, పట్టాభిపురం**

అధికారుల నిర్లక్ష్యం.. గుత్తేదారుల ఇష్టారాజ్యం

గుజ్జనగుండ్లలో అధ్వానంగా కాలువలు, కల్వర్టుల నిర్మాణం

నగరపాలక సంస్థ(గుంటూరు), పట్టాభిపురం, న్యూస్‌టుడే

నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో పలు నిర్మాణాల్లో లోపాలు కనిపిస్తున్నాయి. గుత్తేదారులు ఇష్టానుసారం పనులు చేసి చేతులు దులిపేసుకుని బిల్లులు చేసుకుంటున్నారు. ప్రమాణాలు పాటించకుండా చేసిన పనులతో ఉపయోగం ఎంతనేది ప్రశ్నార్థకంగా మారింది.

గుజ్జనగుండ్లలో ఇటీవల నిర్మించిన సైడు కాలువలు సీసీ రహదారి కంటే ఎత్తుగా ఉండడంతో వర్షాలు కురిసినప్పుడు రహదారి పైకి వచ్చిన నీరు ఎటు వెళ్తుందో అర్థం కావడంలేదు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే పనులు నాసిరకంగా సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ కాలువలపై కల్వర్టులు అడుగు ఎత్తులో నిర్మించడంతో ఇటుగా రాకపోకలు ఎలా సాగించాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రహదారి కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించడం.. అదీ మలుపులు కావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు.

గుజ్జనగుండ్లలో రహదారి కంటే ఎత్తులో నిర్మించిన సైడు కాలువలు

కల్వర్టు ఇలా.. వాహనాలు వెళ్లేదెలా..

లోపాలు సరిచేయకుంటే నిరుపయోగమే..

☛ ఇక్కడ నిర్మించిన సైడు కాలువలను అధికారులు పరిశీలించి వెంటనే సరిచేయాలని, లేకపోతే అభివృద్ధి పనులు పూర్తయినా నిరుపయోగంగా మారతాయని స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాలువల నిర్మాణాలు సరిగా లేకపోవడంతో మురుగు, వర్షం నీరు పారుదలయ్యే అవకాశంలేదు. అధికారులు ఈ పనులపై దృష్టి సారించి రహదారులపై నీరు నిలిచిపోకుండా పనులు చక్కదిద్దాల్సి ఉంది.

☛ కల్వర్టుల ఎత్తు తగ్గించేలా రాకపోకలకు వీలుగా ఉండేలా నిర్మాణాలను సరి చేయించాలని స్థానికులు కోరుతున్నారు. కాలువలు, కల్వర్టుల పనుల నిర్మాణ లోపాలపై అడిగేందుకు స్థానిక ఏఈ విజయ్‌ను ఫోన్‌లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

నేటి నుంచి స్వాములకు భిక్ష

పట్టాభిపురం: అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో అరండల్‌పేట నాలుగో లైనులోని గంగా మీనాక్షి సమేత సోమసుందరేశ్వర స్వామి దేవాలయంలో దీక్ష చేపట్టిన స్వాములకు డిసెంబరు 1 నుంచి మధ్యాహ్నం అన్నసమారాధన, రాత్రి భిక్ష నిర్వహిస్తున్నట్లు సమాఖ్య అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌శర్మ తెలిపారు. 41 రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.

దిత్వా తుపాను.. అంతటా జల్లులు

గోరంట్ల, న్యూస్‌టుడే: దిత్వా తుపాను నేపథ్యంలో జిల్లాలో మోస్తరు జల్లులు కురిశాయి. ఆదివారం ఉదయం నుంచి వాతావరణం తేమగా ఉండడంతో పాటు తేలికపాటి గాలులు వీస్తూనే ఉన్నాయి. తుంపర జల్లులతో మొదలై మోస్తరు జల్లులు కురిశాయి. సాయంత్రం వరకు అదే పరిస్థితి ఉంది. గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో మాత్రమే జల్లులు కురిశాయి. గోరంట్ల పరిసర ప్రాంతాల్లో వర్షం కురవగా.. లాడ్జికూడలి ప్రాంతంలో వర్షం జాడ లేదు. జిల్లాలోని పలు మండలాల్లోనూ ఒకచోట వర్షం కురవడం.. మరోచోట అసలు వర్షం లేకపోవడం వంటి పరిస్థితులు కనిపించాయి.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
80086 22566, 97042 53525, 80085 74897

స్పందనకు వందనం

కాలువలో పూడికతీత: లక్ష్మీనగర్ దగ్గరున్న కాలువలో మురుగు ముందుకు కదలక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. సమస్యను 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా జీఎంసీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరావు దృష్టికి తీసుకెళ్లాం. ఆయన స్పందించి పారిశుద్ధ్య సిబ్బందితో కాలువలో పూడిక తీయించారు. **వ్యర్థాలు తొలగింపు:** ఆకులపాటివారి వీధిలో పీకలవారి దగ్గర చెత్తతో కూడిన వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. సమస్యను 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా జీఎంసీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ అంగడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లాం. ఆయన స్పందించి పారిశుద్ధ్య సిబ్బందిని పంపి వ్యర్థాలు తొలగించేలా చర్యలు తీసుకున్నారు. - **న్యూస్‌టుడే, ఏటీ అగ్రహారం**

నేడు ప్రజాఫిర్యాదుల స్వీకరణ

నగరపాలకసంస్థ: స్థానిక సమస్యలు, ప్రజాఫిర్యాదులు స్వీకరించేందుకు సోమవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఉంటుందని కమిషనర్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్(0863- 2224202) ఉంటుందన్నారు. తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట వరకు కౌన్సిల్‌హాల్‌లో ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించనున్నారు.

ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యం

పట్టాభిపురం, న్యూస్‌టుడే: ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని శ్రీవెంకటేశ్వర బాలకుటీర్ విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు డాక్టర్ నన్నపనేని మంగాదేవి పేర్కొన్నారు. బాలకుటీర్ వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్యామలానగర్, బ్రాడీపేట, చౌడవరంలోని విద్యా సంస్థల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. వైద్యులుగా స్థిరపడ్డ బాలకుటీర్ పూర్వ విద్యార్థులు పలువురు శిబిరంలో సేవలందించారు. బాలకుటీర్ విద్యా సంస్థ వ్యవస్థాపకురాలు ప్రభావతి చిత్రపటానికి నివాళులర్పించి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంగాదేవి మాట్లాడుతూ తమ సంస్థ వజ్రోత్సవాల్లో భాగంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాచేటి సాంబశివరావు, జయశ్రీ, రాము రామ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభావతి చిత్రపటానికి నివాళులర్పించిన నన్నపనేని మంగాదేవి

'విద్యార్థుల్లో గణిత సామర్థ్యాలు వెలికితీయాలి'

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: విద్యార్థుల్లో ఉన్న గణిత సామర్థ్యాలను వెలికితీయాల్సిన బాధ్యత గణిత ఉపాధ్యాయులదేనని ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం(ఏపీఎంఎఫ్) రాష్ట్ర కార్యదర్శి టి.సాంబశివరావు అన్నారు. ప్రభుత్వ ఉర్దూ బాలుర ఉన్నత పాఠశాలలో ఏపీఎంఎఫ్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఎన్.బి.తిలక్, అధ్యక్షుడిగా ఎన్వీ.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా బి.ప్రసాద్, కోశాధికారిగా ఎ.రెహమాన్, ఉపాధ్యక్షులుగా బి.శ్రీనివాసరావు, కె.కామాక్షి, ఎం.ఎస్.ఎ.సిద్దిక్, బసవలింగ ప్రసాద్, ఎం.శాయన్న, కార్యదర్శులుగా నాంచారయ్య, సునీతరాణి, జె.మురళీమోహన్, బాల నాగయ్యనాయక్, చాంద్‌బాషా, జయలక్ష్మి, రాష్ట్ర కౌన్సిలర్లుగా వి.రామ్మోహనరావు, టి.సాంబశివరావులు ఎన్నికయ్యారు.



ఏపీ గణిత ఫోరం జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు

ముక్కు మూసుకుని వెళ్లాల్సిందే..

నగరంలోని బ్రాడీపేటలో మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. గృహాల్లో వాడుక నీరు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. బ్రాడీపేట 6/2లో రోడ్డు పక్కన గుంత పడడంతో మురుగు నీరు కాలువలో చేరి రోజులుగా నిల్వ ఉండడంతో దుర్వాసన భరించలేకపోతున్నారు. అక్కడే మాజీ గురవయ్య ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలు, నివాస గృహాలు ఉండడంతో విద్యార్థులు, స్థానికులు దుర్వాసన తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. గుంతను పూడ్చి డ్రెయిన్‌లో మురుగు పారేలా చూడాలని కోరుతున్నారు. * బ్రాడీపేటలోని బండ్లమూడి హనుమాయమ్మ మహిళా కళాశాల, బాలికోన్నత పాఠశాల ప్రహరీ పక్కనున్న డ్రెయిన్‌లోని మురుగు నీరు ముందుకు పారకపోవడంతో విద్యార్థినులు, ఉపాధ్యాయులు, స్థానికులు ఇక్కట్లు పడుతున్నారు. జీఎంసీ అధికారులు స్పందించి డ్రెయిన్‌ని బాగు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. - **జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే**

బ్రాడీ మహిళా కళాశాల ప్రహరీ పక్కన డ్రెయిన్‌లో నిలిచిన మురుగు

ఇలాగైతే ప్రమాదాలు జరగవా..?

నగరంలోని హిమనీనగర్ నుంచి సరస్వతీకాలనీ, రెడ్డిపాలెం గ్రామానికి వెళ్లడానికి వంతెన నిర్మించిన అధికారులు స్థానికుల ప్రమాదకర పరిస్థితిని పట్టించుకోలేదు. వాగు వైపు అడ్డుగోడ కట్టకపోవడంతో ప్రమాదకరంగా మారింది. అమరావతి రోడ్డు నుంచి ఆటోనగర్, మంగళగిరి, విజయవాడ వైపు వెళ్లే వాహనదారులు ఇటు వైపు వస్తుండడంతో వాహనాలు ఎదురైనప్పుడు వంతెన పక్కకు వెళ్లాల్సి వచ్చినపుడు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు పట్టు తప్పితే నేరుగా వాగులో పడే ప్రమాదముంది. భారీ వర్షాలు కురిసినపుడు, తుపాన్ల సమయంలోనూ వాగు పొంగుతుండడంతో స్థానికులు రాకపోకలు సాగించేటప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లలు వాగులో పడిపోయే ప్రమాదం ఉన్నందున వంతెనపై అడ్డుగోడ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, జిల్లాపరిషత్తు**

ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ప్రదర్శన

నీటి వనరుల సంరక్షణపై అవగాహన

ఏటీ అగ్రహారం, న్యూస్‌టుడే: ప్రభుత్వ మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-1 ప్రత్యేక శిబిరం నాలుగో రోజైన ఆదివారం అడవితక్కెళ్లపాడులో నీటి సంరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి నీటిని పొదుపు చేసుకునే విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం నగరపాలక సంస్థ ప్రాజెక్టు అధికారి సింహాచలం వాలంటీర్లతో నీటి సంరక్షణ, నీటి వనరుల ఆవశ్యకతపై చర్చించారు. పర్యావరణవేత్త డి.తిరుపతిరెడ్డి, ఎన్ఎస్ఎస్ యూనిట్-1 పీవో సంతోష్‌కుమార్ మాట్లాడారు.

శ్రావ్యంగా శాస్త్రీయ సంగీత గాత్ర కచేరి

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: లక్ష్మీపురం శ్రీత్యాగరాజ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన శాస్త్రీయ సంగీత గాత్ర కచేరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. చెన్నై నుంచి వచ్చిన సంగీత విద్వాంసుడు నిరంజన్ దిండోడి ఈ కచేరి చేశారు. త్యాగరాజ స్వామి కృతులతోపాటు పలు వాగ్గేయకారుల కృతులు శ్రావ్యంగా ఆలపించారు. సంస్థ కార్యదర్శి వల్లూరి కృష్ణకిశోర్, ఉపాధ్యక్షుడు ఎస్.గిరిజాశంకర్ కళాకారులను సత్కరించారు.

ఘనంగా అయ్యప్ప పడిపూజ

అరండల్‌పేటలో అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవం నిర్వహించారు. మండపాలను పూలతో అందంగా అలంకరించారు. రవితేజ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలో వేలాది స్వాములు పాల్గొని భజనలు చేశారు. - **న్యూస్‌టుడే, ఏటీ అగ్రహారం**

బహిరంగ ప్రకటన

నా క్లయింటు కొటక్ మహీంద్ర బ్యాంక్, విజయవాడ బ్రాంచి వారి సంజాయిషీ పొంది యావన్మందికి తెలియజేయడ మేమనగా.

ఈ దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తితో పాటు మరి కొంత ఆస్తి ప్రప్రదమముగా యడ్లపల్లి సీతారామయ్య గారు విక్రయదస్తావేజు.నెం.1413/1974 ద్వారా కొనుగోలు చేసి వారి జీవితకాలంలో ది.19.01.2022న ఒక అన్ రిజిస్టరు వీలునామాను వ్రాయించి సదరు వీలునామాను కొడాలి సీతారామయ్యగారి చే నోటరి అటెస్టేషన్ చేయించి సదరు వీలునామాకు ఎట్టిమార్పులు చేర్పులు రద్దులు చేయకుండా ది.20.08.2023న స్వర్గస్తులైనారు. సదరు వీలునామా ద్వారా యడ్లపల్లి ఉదయ్‌కార్తిక్, యడ్లపల్లి షణ్ముక్ మరియు బెజవాడ ఉమాగార్లకు సంక్రమించి అటుపిమ్మట సదరు యడ్లపల్లి ఉదయ్‌కార్తిక్ తరుపున జి.పి.ఎ. ఏజెంట్ జాగర్లమూడి మల్లిఖార్జునరావు గారు, యడ్లపల్లి షణ్ముక్ గారి తరుపున యడ్లపల్లి శాంతి గారు మరియు బెజవాడ ఉమా గార్లు వారికి సంక్రమించిన ఆస్తిని విక్రయించగా సదరు క్రీమలత మరియు వైజయంతి దేవి గార్లు కొనుగోలు చేసి వారి పేరిట విక్రయదస్తా వేజు.నెం.4303/2025గా రిజిష్టరు చేయించుకొని సదరు ఆస్తిపై ఏటువంటి దావా తగాద పేజి వగైరాలు ఏమియు లేవని చెప్పి నమ్మించి సదరు దిగువ షెడ్యూల దాఖల ఆస్తిని విక్రయించ దలచగా అబ్దుల్ షకూర్ గారు కొనుగోలు చేయునిమిత్తము సదరు దిగువ షెడ్యూల ఆస్తిని తనఖా పెట్టి ఋణము పొందుటకు నా క్లయింటును సంప్రదించియున్నారు. కావున యావన్మందికి తెలియజేయడ మేమనగా యా ప్రకటన వెలువడిన 7 రోజులలోపు ఎవరికైన దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిపై ఎటువంటి దావా, తగాదా, తనఖా, పేచీ లేదా ఇతరత్రా క్లయిములు వున్న యెడల సదరు విషయమునకు సంబంధించిన పత్రములతో ఈ క్రింది చిరునామాలో సంప్రదించగలరు. ఒకవేళ ఎవరు సంప్రదించని యెడల సదరు దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తి నిష్కళీభరితమైన ఆస్తిగా పరిగణించి నా క్లయింటు సదరు ఆస్తి ని తనఖా పెట్టుకొని ఋణము ఇచ్చుటకు తగు నిర్ణయం తీసుకొనగలరు. అటుపిమ్మట వచ్చిన క్లయిములేమియు నా క్లయింటును గాని సదరు ఆస్తిని గాని బైండు చేయజాలవు అని ఈ ప్రకటన ద్వారా తెలియపరచడమైనది.

ఆస్తి షెడ్యూలు గుంటూరు డి. కొరిటెపాడు సబ్.డి. యిలాకా గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ ఏరియాలో చేరిన గుంటూరు సి.టి, అమరావతి రోడ్డు, మెయిన్ రోడ్డు లొకాలిటికి చెందిన మునిసిపల్ కొత్త వార్డు.నెం. 2రు, బ్లాకు నెం.8, టి.యస్.నెం.517 రు మింజుమలె చ.గ.654.1/2 లో మా క్రింద నిల్వయున్న చ.గ.321లు ఆస్తిలో దక్షిణపు దరిన చ.గ.162.1/2 లు స్థలము అందలి యమ్.టి.సి. డాబా యిల్లునకు హద్దులు. తూర్పు- అమరావతి రోడ్డు హద్దు. అ.16-0లు దక్షిణం - లోగడ మేము జూహిదీపక్ పేస్వని గారికి విక్రయించిన ఆస్తి హద్దు అ.92-0లు పడమర - పరిమి మునిసూఫ్ గారి ఆస్తి హద్దు అ.16 లు ఉత్తరం - యి రోజున మేము మహమ్మద్ పర్వీజ్ అలి గారికి విక్రయ ఖరారుపడిన స్థలము హద్దు అ.90-9లు.

జి.శాయికృష్ణ శ్రీనివాస్, టి.విజయ్ మోహన్
Date:30.11.2025 అడ్వకేట్స్, డోర్ నెం.5-50-88, 5/13, బ్రాడీపేట, గుంటూరు

ఆకట్టుకున్న హాస్యనాటిక

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని పద్మావతి కల్యాణ వేదికపై ఆదివారం రాత్రి ప్రదర్శితమైన 'విడాకులు కావాలి' హాస్యనాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. నన్నపనేని శేషగిరిరావు, సామ్రాజ్యలక్ష్మి దంపతుల సౌజన్యంతో గుంటూరు గాంధీ వట్టికూటి వెంకటసుబ్బయ్య జయంతి వేడుకల సందర్భంగా నాటిక ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా జరిగిన సభకు అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివారెడ్డి అధ్యక్షత వహించారు. పెద్ది సాంబశివరావు, పీఎస్ మూర్తి, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య, ఆలయ ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు తదితరులు వెంకటసుబ్బయ్య సామాజిక సేవలను వివరించారు. సభానంతరం అరవింద ఆర్ట్స్, తాడేపల్లి ఆధ్వర్యంలో వల్లూరు శివప్రసాద్ రచనకు, గంగోత్రి సాయి దర్శకత్వం వహించిన విడాకులు కావాలి హాస్య నాటిక ప్రదర్శితమైంది. కార్యక్రమాలను దాసరి హనుమంతరావు, వల్లూరు తాండవకృష్ణ పర్యవేక్షించారు.

విడాకులు కావాలి నాటికలో ఓ సన్నివేశం

క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం

ఏటీ అగ్రహారం, న్యూస్‌టుడే: క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందుతుందని ఆర్టీఐ కమిషనర్ శామ్యూల్ జోనాథన్ అన్నారు. మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగే జిల్లా స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించారు. పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. సంఘ కార్యదర్శి కొండయ్య మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి సుమారు 150 మంది పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు కందుకూరి వీరయ్య, ఉపాధ్యక్షులు నారయ్య, చక్రపాణి, కోశాధికారి వై.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో పతకం సాధించిన క్రీడాకారుడు వేసపోగు దివాకర్‌ను సన్మానించారు.

ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో పతకం సాధించిన దివాకర్‌ని సన్మానిస్తున్న మాస్టర్స్ అథ్లెటిక్స్ సభ్యులు

నకిలీ బంగారం అంటగట్టి.. రూ.5 లక్షలకు టోకరా

గుంటూరుకు చెందిన నలుగురి అరెస్టు

నిజామాబాద్ నేరవిభాగం, న్యూస్‌టుడే: నకిలీ బంగారం అంటగట్టి డబ్బులతో పరారైన ముఠాను నిజామాబాద్ ఐదో ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. తన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఏపీలోని గుంటూరుకు చెందిన తురక శివయ్య(46), తన్నీరు అంజమ్మ(48), తన్నీరు అంకమ్మ(60), తన్నీరు గంగరాజు(36) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వారికి నకిలీ బంగారం బిస్కెట్లతో డబ్బు సంపాదించాలనే ఆశ కలిగింది. అంజమ్మ కూలి పనులకు గతంలో నిజామాబాద్ వచ్చింది. తమ ప్రణాళికను ఈ నగరంలోనే అమలు చేయాలని వ్యూహం పన్నారు. అంతా కలిసి కొద్దిరోజుల కిందట శివాజీనగర్‌లో అద్దెకు దిగారు. సీతారాంకాలనీలో పాల దుకాణం నిర్వహించే మోర వనితతో పరిచయం ఏర్పర్చుకున్నారు. తమ వద్ద రూ.30 లక్షల విలువైన బంగారం బిస్కెట్లు ఉన్నాయని.. అత్యవసరం కావడంతో తక్కువకే అమ్ముతామని నమ్మించారు. శనివారం రాత్రి వనిత నుంచి రూ.5 లక్షలు తీసుకుని బంగారం బిస్కెట్లు ఇచ్చారు. నిందితులు పరారైన కొద్దిసేపటికి పరీక్షించగా అవి నకిలీవని తేలింది. బాధితురాలు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించింది. నార్త్ రూరల్ సీఐ బి.శ్రీనివాస్, ఎస్సై గంగాధర్ రెండు బృందాలుగా ఏర్పాటై సీసీకెమెరాల ఆధారంగా గాలింపు చేపట్టారు. ఇదే జిల్లాలోని డిచ్‌పల్లి రైల్వేస్టేషన్‌లో నిందితులున్నట్లు సమాచారం అందడంతో అదే రోజు రాత్రి అక్కడికి వెళ్లి నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.5 లక్షల నగదు, 960 గ్రాముల నకిలీ బంగారం బిస్కెట్లు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంటల వ్యవధిలో కేసును ఛేదించిన బృందాలను ఏసీపీ అభినందించారు.



(c) eenadu

యువతా.. మీ తల్లిదండ్రుల కలల్ని మరువకండి

★ ఈగల్ టీం ఏపీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎ.రవికృష్ణ
★ గుడివాడలో 'డ్రగ్స్ వద్దు బ్రో' అంటూ 3 వేల మందితో సైక్లోథాన్

సైక్లోథాన్‌లో ఎ.రవికృష్ణ, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు

గుడివాడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని యువత, విద్యార్థులపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు, కలల్ని మరువరాదని, డ్రగ్స్ వంటి వాటి జోలికి వెళ్లొద్దని ఈగల్ టీం ఏపీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎ.రవికృష్ణ హితవు పలికారు. గుడివాడలో ఐఎంఏ, ఎన్టీఆర్ స్టేడియం, ది గుడివాడ సైక్లింగ్ క్లబ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో 'డ్రగ్స్ వద్దు బ్రో... సైకిల్ తొక్కు బ్రో' అనే నినాదంతో ఆదివారం 10 కిలోమీటర్ల సైక్లోథాన్ నిర్వహించారు. దీనిలో గుడివాడ పట్టణంలోని పాఠశాలలు, కళాశాలల నుంచి సుమారు 3 వేల మంది వారి సైకిళ్లతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ 'ఇటీవల నేను బీటెక్ కంప్యూటర్ సైన్సు పూర్తి చేసి మెత్ కేసులో 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ యువకునితో విశాఖ కేంద్ర కారాగారంలో మాట్లాడాను. అతడు జరిగిన సంఘటనను చెబుతూ.. డ్రగ్స్ సరఫరాదారుల నుంచి వచ్చిన ఫోనుకు సమాధానం ఇవ్వొద్దని మా అమ్మ ఆరోజు చెప్పినా వినలేదు. ఆరోజు ఆ ఫోన్‌ను పోలీసులు ట్యాప్ చేయడంతో నేను దొరికిపోయాను. తద్వారా ఉద్యోగం పోగొట్టుకుని జైలు జీవితం అనుభవిస్తున్నాను. తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చానని బోరున విలపించాడన్నారు. అటువంటి స్థితి మరో విద్యార్థికి రాకూడదనే ఈ సైక్లోథాన్ ఉద్దేశమన్నారు. డ్రగ్స్ కేసులు చాలా కఠినంగా ఉంటాయన్నారు. గుడివాడలో డ్రగ్స్ మహమ్మారి అంతానికి ఇది ఓ మంచి కార్యక్రమమని, ప్రతీ చోటా ఇలా ప్రజల కోసం పని చేసే సంస్థలు ముందుకు రావాలని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. గుడివాడలో డ్రగ్స్ విక్రయాలు చేసేవారు భయపడేలా ప్రతీ విద్యార్థి డ్రగ్స్ వద్దు బ్రో అని నినదించాలని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. డ్రగ్స్ గురించి తెలిస్తే 1972కు వెంటనే ఫోన్ చేసేలా ఆ నంబరును పలుమార్లు విద్యార్థులతో చెప్పించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టీం జిల్లా ఎస్పీ కే.ఎం.మహేశ్వరరాజు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస్, స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, వైద్యులు డాక్టర్ పొట్లూరి వంశీకృష్ణ, డాక్టర్ మన్నెం భవానీ శంకర్, డాక్టర్ ఉండవల్లి సురేష్ కుమార్, మచిలీపట్నం డీఎస్పీ సీహెచ్.రాజా, వెనిగండ్ల సుఖద తదితరులు పాల్గొన్నారు.

విజేతలైన పిల్లలకు పతకాలు ప్రదానం చేస్తూ...

ఒంపుల దారి.. పచ్చగా మారి..

గొల్లపూడికి వెళ్లే ఇన్నర్ రింగు రోడ్డులోని వంతెన విభాగినిపై వందల సంఖ్యలో కుండీలు ఏర్పాటు చేసి మొక్కలు సంరక్షిస్తున్నారు. కనుచూపు మేరలో ఒంపులు తిరిగిన ఈ పచ్చదనం వాహనదారులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. -ఈనాడు, అమరావతి

రైతన్న ఉరుకులు.. మిణుకు మిణుకు ఆశలు

ఈనాడు, అమరావతి

దిత్వా తుపాను ఉరుముతుండడంతో ఉమ్మడి జిల్లా రైతుల్లో అలజడి అలముకుంది. వరి, పత్తి, అపరాలు, మొక్కజొన్న, ఉద్యాన తదితర పంటలను కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. కోసిన పంటలపై పట్టాలు కప్పి పంటను రక్షించుకుంటున్నారు. ఆదివారం జల్లులు పడడంతో ఉమ్మడి జిల్లాలో రైతన్నల్లో దిత్వా తుపాను భయాందోళనలు కనిపిస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 4.74లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. 12.6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఉంది. ప్రస్తుతం చాలాచోట్ల 50 శాతం కోతలు పూర్తయ్యాయి. గంపలగూడెం, రెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో 40 శాతం వరకు కోతలు పూర్తి చేశారు. కొంత ధాన్యం అమ్ముకున్నా అధిక శాతం కల్లాల్లోనే ఆరబెట్టారు. పామర్రు, మోపిదేవి, మొవ్వ, కంకిపాడు తదితర మండలాల్లో ధాన్యం పచ్చిమీదే కోయడంతో అమ్మే వీలు లేక రోడ్లపైనే గుట్టలుగా పోసి పట్టాలు కప్పారు. దీంతో వర్షం పడితే ఎందుకూ పనికి రాకుండా పోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో రైతులు పట్టాలు తెచ్చుకుని కప్పుకొని కాపాడుకుంటున్నారు. ఇదే అదునుగా పట్టాల వ్యాపారులు అద్దె పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. నందిగామ, కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో పత్తి, మొక్కజొన్న రైతులు మొంథా తుపాను ధాటికే కుదేలు కాగా ప్రస్తుతం మిగిలిన పంటలను కాపాడుకునేందుకు పాట్లు పడుతున్నారు. పొలాల్లో ఉన్న పత్తి జల్లులకు తడిసిపోతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో మొక్కజొన్న కల్లాల్లోనే మిగిలిపోయింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 4వేల వరకు టార్పాలిన్ పట్టాలు రైతులకు పంపిణీ చేశారు.

ఉమ్మడి జిల్లాలో దిత్వా తుపాను అలజడి

తుపాను నేపథ్యంలో రైతులు హడావుడిగా పంటను కోసి మిల్లులకు తరలిస్తున్నారు. గుడివాడలో పలు రైసుమిల్లుల వద్ద ధాన్యం లోడుతో వాహనాలు బారులుదీరాయి.
ఈనాడు, కృష్ణా - న్యూస్‌టుడే, గుడివాడ

పండిన పంట ఆరబెట్టుకోవడానికి ఖాళీ స్థలాలు, రహదారులు సైతం సరిపోకపోవడంతో పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామం బస్టాండు ఆవరణలో ఆరబెట్టారిలా..

ఆటోనగర్ 4వ క్రాస్ రోడ్డులో ఇలా..

నియంత్రికతో చెలగాటం!

ఆసియాలోనే అతిపెద్దది విజయవాడ జవహర్ ఆటోనగర్. వివిధ పనుల నిమిత్తం వచ్చేవారితో పాటు వేల మందికి ఇక్కడ ఉపాధి లభిస్తుంది. కార్మికులకు సంబంధించి భద్రతా చర్యలు మాత్రం ఇసుమంతైనా కనిపించవు. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ లారీల విడిభాగాలు ఎలా పడేశారో. వాటిని బయటకు తీసే క్రమంలో ఏమాత్రం ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలినా జరిగే ప్రమాదాన్ని ఊహించుకోవచ్చు. నియంత్రికల చుట్టూ కంచెలను నిర్మించాలని పలువురు కోరుతున్నారు. -ఈనాడు, అమరావతి

ప్రైవేటు సిబ్బంది.. భద్రత ఇబ్బంది

దుర్గగుడిలో పనిచేసేవారిపై పర్యవేక్షణ కరవు

ఈనాడు, అమరావతి

కనకదుర్గానగర్‌లోని పూజా సామగ్రి విక్రయించే ఓ దుకాణంలో పనిచేసే కుర్రాడు ఇటీవల భక్తులతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడు. వాళ్లు ఫిర్యాదు చేయగా ఆలయ అధికారులు విచారించారు. తీరా చూస్తే ఆ కుర్రాడు.. రెండు రోజుల కిందటే చేరాడని, తనకు అతని గురించి ఏం తెలియదంటూ సదరు దుకాణ యజమాని అధికారులతో చెప్పడం గమనార్హం. భవానీ దీక్షల విరమణలు డిసెంబరు 11 నుంచి 15 వరకు దుర్గగుడిలో జరగనున్నాయి. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ ప్రాంగణంలో విధులు నిర్వహించే, పనులు చేసే ప్రతి ఒక్కరి వివరాలు సేకరించాలి. వారికి విధిగా గుర్తింపు కార్డులను జారీ చేయాలి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఆలయ ప్రధాన సిబ్బంది 400 మంది వరకూ ఉన్నారు. దుకాణాలు, పారిశుద్ధ్యం, ప్రైవేటు సెక్యూరిటీ అంతా కలిపి మరో 500 మంది వరకూ ఉంటారు. ఆలయ సిబ్బందికి గుర్తింపు కార్డులుంటాయి. కానీ ప్రైవేటు సంస్థల ద్వారా సేవలు అందించే సిబ్బందిపై ఎలాంటి పర్యవేక్షణ ఉండడం లేదు. ఇది ఆలయ భద్రతకు అత్యంత ప్రమాదకరం.

కనీస సమాచారం ఇవ్వకుండా.. దుర్గగుడిలో పూజా సామగ్రి దుకాణాలు, చెప్పుల స్టాండ్లు, క్లోక్‌రూం, చీరల సేకరణ, విక్రయ కేంద్రాలు, సెల్‌ఫోన్, ఫొటో కౌంటర్లు, పారిశుద్ధ్యం, సెక్యూరిటీ.. కలిపి కనీసం 500 మంది వరకూ నిత్యం ప్రైవేటు వ్యక్తులు పనిచేస్తుంటారు. టెండర్లలో ఏదో ఒక సంస్థ పనులను దక్కించుకుని తర్వాత సిబ్బందిని నియమించుకుని వాటిని నిర్వహిస్తాయి. ఈ పనుల కోసం ఎవరిని నియమించాలి, అర్హతలేంటి, వారి వివరాలేంటి అనే కనీస సమాచారం సేకరించింది లేదు.

గత ఏడాది భవానీ దీక్ష విరమణ వేడుకల్లో..

భవానీదీక్షల విరమణ వేడుకల సేవల్లో పాల్గొనే గురుభవానీలకు సైతం పక్కాగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకుని దరఖాస్తు చేశాకే. గుర్తింపు కార్డులను జారీ చేస్తే ఎలాంటి వివాదాలకు తావుండదు. ఏటా సేవల్లో పాల్గొనే భవానీల విషయంలో వివాదం జరుగుతోంది. దుర్గగుడి ఆధ్వర్యంలో నిర్వహించే వేడుకల్లో.. సేవ చేస్తామంటూ వచ్చి కొందరు భవానీలు పెత్తనం చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈసారి అలాంటివి జరగకుండా కచ్చితంగా ప్రతి ఒక్కరికీ గుర్తింపుకార్డులు ఇచ్చి సేవలకు అవకాశం ఇస్తే వివాదాలుండవు.

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

దుర్గమ్మ దర్శనానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. సాధారణ భక్తులతోపాటు అయ్యప్ప, భవానీ దీక్షాధారులు దుర్గాఘాట్‌లో స్నానం చేసి ఇంద్రకీలాద్రి బాటపట్టారు. అమ్మవారి సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. - ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే

ఎన్నాళ్లీ నిరీక్షణ..!

☛ రీసర్వే చేపట్టిన గ్రామాల్లో అందని పాస్ పుస్తకాలు
☛ బ్యాంకులు, సొసైటీల్లో అప్పు పుట్టక రైతుల అవస్థలు

★ వీరులపాడులో రైతు నాగసుబ్బారావు రెండేళ్ల కిందట అల్లూరులో ఎకరం పొలం కొన్నారు. అక్కడ రీసర్వే జరగడంతో ఇప్పటి వరకు పాస్ పుస్తకం రాలేదు. రుణం కోసం బ్యాంకుకు వెళితే పాస్‌పుస్తకం తప్పనిసరి అంటున్నారు. రూ.2 వడ్డీకి రూ.5లక్షలు అప్పుతెచ్చి వ్యవసాయం చేస్తున్నారు. పాస్ పుస్తకం ఉంటే 60 పైసల వడ్డీకే బ్యాంకులో, సొసైటీలో రుణం వచ్చేదని వాపోయారు.

★ కంకిపాడు మండలం కుంతేరు, కొణతనపాడు, దావులూరు, మారేడుమాకలో రీసర్వే జరిగింది. దాదాపు 500 మంది రైతులున్నారు. వీరెవరికీ పాస్‌పుస్తకాలు రాలేదు. అప్పులు రాక, వ్యవసాయం, పిల్లల చదువులకు బయట ఎక్కువ మొత్తం వడ్డీలకి తీసుకొస్తున్నారు. కొందరు భూములు అమ్ముకోవాలనుకున్నా పాస్ పుస్తకాలు లేక కొనేందుకు ముందుకు రావడం లేదు.

ఈనాడు, అమరావతి

వైకాపా, కూటమి ప్రభుత్వాలు రీసర్వే చేసిన ప్రాంతాల్లో పాస్ పుస్తకాలు రాక అవస్థలు పడుతున్నారు. సాగు పెట్టుబడికి, కుటుంబ అవసరాలకు బ్యాంకుల్లో, సొసైటీల్లో అప్పు కూడా పుట్టని దైన్యం కళ్లకు కడుతోంది. క్రయ విక్రమాలకు ప్రతిబంధకంగా మారింది. రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేని పరిస్థితి.

సర్వే చేసిన గ్రామాలు..

వైకాపా పాలన..	365
కూటమి పాలనలో..	
మొదటి దశ	38
రెండో	35
మూడో	31
మొత్తం	469

రీసర్వే చేస్తున్న అధికారులు, సిబ్బంది

ఎదురుచూపులే మిగిలాయి..

వైకాపా పాలనలో లోపభూయిష్టంగా చేపట్టిన సర్వే వల్ల రైతుకు పాస్ పుస్తకాలు దూరమయ్యాయి. కూటమి సర్కారు వచ్చాక సర్వే చేసిన గ్రామాల్లో రైతులకు సైతం ఇప్పటికీ పాస్ పుస్తకాలు అందలేదు. దీంతో వేల మంది రైతుల అవస్థలు పడుతున్నారు. రైతుల్లో ఎక్కువ మంది సాగు, పిల్లల చదువులు, పెళ్లిళ్లకు బ్యాంకుల్లో, సొసైటీల్లో రుణాలు తీసుకుంటారు. పాస్ పుస్తకాలు లేక రుణాలు రావడం లేదు. దీంతో బయట అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక చితికిపోతున్నారు. గతంలో రీసర్వే జరిగిన గ్రామాల పాస్ పుస్తకాలు వచ్చినా పంపిణీలో ప్రభుత్వ జాప్యంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్టీఆర్ డీఆర్వో, కృష్ణా ఏడీ సర్వే మాట్లాడుతూ త్వరలో పాస్ పుస్తకాలు మంజూరు చేస్తామని తెలిపారు.

నాడు తోచినట్టు కట్టారు.. నేడు తప్పక కూలగొట్టారు..

2023లో వైకాపా ప్రభుత్వ హయాంలో విజయవాడ కార్పొరేషన్, గ్రీన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రామవరప్పాడు-ప్రసాదంపాడు మధ్య ఫుట్‌పాతల నిర్మాణం, గ్రానైట్ ఏర్పాటు పనులు చేశారు. ఫుట్‌పాత్‌ల కింద ఉన్న మురుగు కాలువల్లో చెత్త తీసేందుకు వీలు లేకుండా ప్రణాళిక లోపంతో వీటిని నిర్మించారు. దీంతో గత నెలలో కురిసిన వర్షాలకు జాతీయ రహదారిపై మోకాలి లోతులో నీరు నిలిచిపోయింది. ఫలితంగా ఆ ఫుట్‌పాత్‌లను పగులగొట్టి మళ్లీ కొత్తగా నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వ నిర్వాకంతో రూ.కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది. -ఈనాడు, కృష్ణా

నిర్మించిన ఫుట్‌పాత్ (పాత చిత్రం)

పూడిక తీసే వీలు లేక పగులగొట్టిన పాదబాట

సర్వమత సమానత్వానికి ప్రతీక.. ఫరీద్‌బాబా దర్గా

మతాలకతీతంగా ఫరీద్‌బాబా దర్గా మూడు రాష్ట్రాల భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. విజయనగరం జిల్లా దిబ్బడిపాలెంకు చెందిన నడిపల్లి అప్పలస్వామి.. తన గురువు ఖాదర్ వలీబాబా ఆదేశానుసారం కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని కరఅగ్రహారం చేరుకుని ఫరీద్‌బాబాగా మారారు. 1947లో ప్రార్థనా మందిరం నిర్మించారు. 1968లో బాబా చనిపోవడంతో భక్తులు సమాధిని ఏర్పాటు చేసి పూజించడం ప్రారంభించారు. ఏటా రంజాన్ మాసంలో కరఅగ్రహారంలో జరిగే ఉరుసు ఉత్సవంలో 20వేల మంది భక్తులు పాల్గొంటారు. హైదరాబాద్, చెన్నైతో పాటు రాష్ట్రంలోని నలుమూలల నుంచి తరలివస్తారు. వీరిలో హిందువులు భారీగా ఉంటారు. అలా.. సర్వమత సమానత్వానికి ఫరీద్‌బాబా దర్గా ప్రతీకగా నిలుస్తోంది. మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత మర్రి చెన్నారెడ్డి అప్పట్లో దర్గాను దర్శించుకున్నారు. – కరఅగ్రహారం(మచిలీపట్నంరూరల్), న్యూస్‌టుడే

ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. దిత్వా తుపాను కారణంగా అధికారులు, ఇతర సిబ్బంది ముందస్తు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లా అధికారులు అంతా తప్పనిసరిగా కలెక్టరేట్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ రద్దు విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

కేఎల్‌రావునగర్ పేరొచ్చిందిలా..!

న్యూస్‌టుడే, చిట్టినగర్

విజయవాడ నగరంలో కేఎల్ రావు నగర్‌కు ఒక ప్రత్యేకత ఉంది. అసలు ఆ ప్రాంతానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం... కానూరి లక్ష్మణరావు ప్రముఖ ఇంజినీర్‌గా భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. 1902 జులై 15న కంకిపాడులో జన్మించారు. చిట్టినగర్ సొరంగం నిర్మాణం చేయడంతో కృతజ్ఞతగా అక్కడి ప్రజల అభ్యర్థన మేరకు అప్పటి మున్సిపాల్టీ ఛైర్మన్ సహకారంతో ఆ ప్రాంతానికి కేఎల్ రావునగర్‌గా నామకరణం చేశారు. ఆయన హయాంలో నాగార్జునసాగర్ డ్యామ్, ఒడిశాలో హీరాకుడ్ డ్యామ్, కొండపల్లిలో థర్మల్ విద్యుత్తు కేంద్రం, శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు, దుర్గగుడి ఘాట్ రోడ్డు నిర్మాణం, గాంధీ కొండ నిర్మించారు. రాజకీయాల్లో ప్రవేశించి 1962 నుంచి 1977 వరకు విజయవాడ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా సేవలందించారు. 1969లో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ బస్‌స్టేషన్ నిర్మాణం కోసం అక్కడి ప్రజానీకాన్ని తరలించేందుకు అయ్యదేవర కాళేశ్వరరావు సహకారంతో కేఎల్ రావు ఒప్పించారు. సుమారు 150 కుటుంబాలకు చిట్టినగర్ సమీపంలో పునరావాసం కల్పించారు. ప్రతి ఇంటికి 83 గజాల చొప్పున స్థలం కేటాయించారు. 2010లో అప్పటి ఎంపీ లగడపాటి రాజగోపాల్ సౌజన్యంతో కాంగ్రెస్ నాయకులు వరకాల ఆదాం, సుబ్బలక్ష్మి దంపతుల నేతృత్వంలో కేఎల్ రావునగర్‌లో ఆయన విగ్రహావిష్కరణ చేశారు.

సాఫీగా సాగిపో..

వెస్ట్ బైపాస్ మీద జోరుగా రాకపోకలు సాగుతున్నాయి. ఆ మార్గంలో కృష్ణానదిపై నిర్మించిన వంతెనపై వాహనాలు ఏవీ ఆగకూడదు అని సూచిస్తూ డిజిటల్ బోర్డు ఏర్పాటు చేశారిలా.. -ఈనాడు అమరావతి

ఆప్తమాలజీ ఎంఎస్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ

విజయవాడ పటమట ప్రాంతానికి చెందిన డా.రెడ్డి హర్షిత సాయి ఎన్టీఆర్ విశ్వ విద్యాలయం ఇటీవల విడుదల చేసిన ఆప్తమాలజీ ఎంఎస్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించారు. ఆమె 800 మార్కులకు 585 సాధించారు. 2015లో ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. గుంటూరు జీఎంసీ వైద్య కళాశాల నుంచి 2022-23లో ఎంఎస్‌లో చేరారు. ఆమె తండ్రి విశ్రాంత అసిస్టెంట్ పోలీసు కమిషనర్ రెడ్డి రామచంద్రరావు. తల్లి విజయలక్ష్మి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ర్యాంకు సాధించానని ఆమె తెలిపారు. – విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే

వెళ్తేనే రేషన్.. లేకుంటే పరేషాన్!

వృద్ధులను దుకాణాలకు రప్పిస్తున్న డీలర్లు

ఈనాడు, అమరావతి

డీలర్ల నిర్లక్ష్యం..అధికారుల పర్యవేక్షణ లోపంతో 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటికే రేషన్ అందించాలన్న ప్రభుత్వ ఆశయం మసకబారుతోంది. ఫలితంగా పండుటాకులు అవస్థలపాలవుతున్నారు. నవంబరు ముగిసినా వీరికి రేషన్ పంపిణీ సగమే అయింది. నేటి నుంచి సాధారణ రేషన్ సరఫరా మొదలవుతున్న నేపథ్యంలో తమని పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమయం ముగిసినా సగమే: ఉమ్మడి జిల్లాలో 65 ఏళ్లు దాటిన లబ్ధిదారుల కార్డులు 1,30,245 ఉన్నాయి. వీరంతా రేషన్ దుకాణాలకు వెళ్లి అక్కడ నుంచి బియ్యం తీసుకెళ్లాలంటే ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో వీరందరికీ ఇంటికే రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెలా 25న మొదలుపెట్టి నెలాఖరుకి సరఫరా పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. క్షేత్రస్థాయిలో మాత్రం సవ్యంగా అమలు కావడం లేదు. నవంబరు 30 లోగా పంపిణీ ముగించాల్సి ఉండగా ఆదివారం మధ్యాహ్నం నాటికి కృష్ణా జిల్లాలో 54, ఎన్టీఆర్‌లో 52 శాతమే పూర్తి చేశారు. సోమవారం నుంచి సాధారణ రేషన్ పంపిణీ మొదలవుతున్న నేపథ్యంలో డీలర్లు వృద్ధులకు రేషన్ పంపిణీ చేయడం అనుమానమే. వృద్ధుల్లో చాలా మంది రేషన్ బియ్యమే తింటున్నారు. వీరికి సకాలంలో రేషన్ అందకపోతే బియ్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి.

జిల్లా	వృద్ధుల కార్డులు	రేషన్ ఇచ్చింది
ఎన్టీఆర్	60,556	31,528
కృష్ణా	69,689	37,457
మొత్తం	1,30,245	68,985

ఇంటికి రాకుంటే ఎలా..?

చాలా మంది డీలర్లు రేషన్ ఇంటికి సరఫరా చేయడం లేదు. సకాలంలో సరఫరా చేయకుండా జాప్యం చేసి వృద్ధులను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో వృద్ధులే ఏదో తంటాలు పడి దుకాణానికి వచ్చి తీసుకెళ్తున్నారు. వృద్ధులు డీలర్లను అడుగుతున్నా మాకు ఇదే పనా ఇస్తాంలే అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. అవనిగడ్డలో ఓ డీలర్ గత రెండు నెలల నుంచి పట్టుమని పది మంది వృద్ధులకు కూడా బియ్యం సరఫరా చేయకుండా కాలం గడిపేస్తున్నారు. నందిగామ పరిధిలో ఇద్దరు డీలర్లు వృద్ధులనే దుకాణానికి రావాలని ఆంక్షలు పెడుతున్నారు.

✦ 'ఇంటికి వెళ్లి రేషన్ ఇవ్వని డీలర్లపై చర్యలు తీసుకుంటాం' అని ఎన్టీఆర్, కృష్ణా డీఎస్వోలు పాపారావు, మోహన్‌రావు తెలిపారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 98496 97616

(c) eenadu

'ఈనాడు' ప్రాపర్టీ షోకు విశేష స్పందన

● సందర్శకులతో కళకళలాడిన స్టాల్స్

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే : ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చుకునేందుకు స్థలం, ప్లాట్లు కొనేవారికి సమస్త సమాచారం అందించేందుకు విజయవాడ బృందావన కాలనీలోని 'ఏ' కన్వెన్షన్ సెంటర్‌లో 'ఈనాడు' ప్రాపర్టీ షోకు రెండోరోజు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. శనివారం ప్రారంభమైన ప్రాపర్టీ షో ఆదివారంతో ముగిసింది. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు తరలివచ్చారు. కొలువుతీరిన పలు ప్రముఖ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్ద తమ కలల గృహాల కొనుగోలుతో పాటు ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన వివరాలను సందర్శకులు అడిగి తెలుసుకున్నారు. ఆయా సంస్థల స్టాళ్ల వద్ద ఉదయం నుంచి పలువురు కుటుంబ సమేతంగా తరలివచ్చి అపార్టుమెంట్లలో ప్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో విల్లాలు, నగర శివారు ప్రాంతాల్లోని ప్లాట్ల గురించి విచారించారు. ఆసక్తికి అనుగుణంగా ఆయా సంస్థల ద్వారా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి విశేషాలను తెలుసుకున్నారు.

స్టాల్స్ వద్ద సందర్శకుల సందడి

లక్కీ డ్రా విజేతకు బహుమతి అందజేస్తున్న స్పాన్సర్లు

☛ వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టు వివరాలను ఒకే వేదికపై తెలుసుకునేలా ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు వివరాలను పూర్తిగా తెలుసుకోవడంతో పాటు ఎంతో సమయం ఆదా అవుతుందని, ఆలోచించి పెట్టుబడి పెట్టేందుకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. స్టాళ్ల నిర్వాహకులు కొనుగోలుదారుల స్పందనపై సంతృప్తి వ్యక్తం చేశారు. రుణ సదుపాయాలు, వడ్డీరేట్లు, వాయిదాల వివరాలను బ్యాంకుల అధికారులు తెలిపారు. ప్రాపర్టీ షోను సందర్శించిన వారికి లక్కీ డ్రా తీశారు. విజేతలకు గిఫ్ట్ స్పాన్సర్లు బీఎస్ఆర్ గోల్డ్ డైమండ్స్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులు బహుమతులు అందజేశారు.

హైస్కూల్స్ నుంచి ప్రాథమిక పాఠశాలలను వేరుచేయాలి

మచిలీపట్నం (కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: ఒకటి నుంచి పదో తరగతి వరకు నిర్వహిస్తున్న ఉన్నత పాఠశాలల నుంచి ప్రాథమిక పాఠశాలలను వేరుచేయాలని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్(ఆప్టా) రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించింది. నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆప్టా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా కాకి ప్రకాష్‌రావు, ఎంజే మెహదీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వివిధ సమస్యలపై చర్చించారు. గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల్లో నాయకులుగా ఉద్యోగ విరమణ చేసిన వారు పనిచేయకూడదన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇప్పటి వరకు ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన ఏజీఎస్ గణపతిరావు ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయనను నూతన అధ్యక్ష, కార్యదర్శులతో పాటు పలువురు సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు. సమావేశంలో ఆప్టా ప్రతినిధులు రాజాసాగర్, నారాయణరావు, తెలంగాణ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్‌శర్మ, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

EENADU SPORTS LEAGUE 2025

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

యువ ప్లేయర్లకు అవకాశం ● ఈఎస్ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ NECC (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Regional Sponsor: CITY Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
District Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
Digital Partner: ఈనాడు.నెట్, ETV BHARAT
FM Partner: ఈ FM Mee FM
TV Partner: ETV ఆంధ్రప్రదేశ్
Organised by: ఈనాడు

ఈనాడు – హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరపున మహిళల జట్టు ఈఎస్ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

● బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

రిజిస్ట్రేషన్ కోసం

☛ రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.

☛ మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు.

దరఖాస్తులకు తుది గడువు డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా
ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్, ఈనాడు ఆఫీసు, గూడవల్లి విలేజ్, విజయవాడ రూరల్ మండలం, ఎన్టీఆర్ జిల్లా-521104
వివరాలకు: 9121170928, 91549 91113
(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

ఈఎస్ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

పురుషులు

డాక్యుమెంట్–1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్–2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్–3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్–1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్–2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్–3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్–4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

వివిధ రంగాల్లో రాణిస్తున్న కాపులు

ఎమ్మెల్యే బొండా ఉమాను సత్కరిస్తున్న నిర్వాహకులు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : కాపులు రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉండాలని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. హనుమాన్‌జంక్షన్ వేదికగా ఆదివారం కాపు వనసమారాధన నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, ప్రముఖ వైద్యుడు దుట్టా రామచంద్రరావు అతిథులుగా హాజరయ్యారు. మానవత కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో బొండా ఉమా మాట్లాడుతూ.. కాపు సామాజిక వర్గానికి చెందిన అనేక మంది దేశ, విదేశాల్లో వివిధ రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అంబటి మాట్లాడుతూ.. చలనచిత్ర రంగంలో అనుకున్న దాని కంటే ఉన్నత స్థాయికి ఎదిగామని ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ తదితరులు తమదైన ముద్ర వేస్తే, చిరంజీవి చరిత్ర తిరగరాశారన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ.. పోరాటతత్వం ఉన్న కాపులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. రామచంద్రరావు, ఉదయభాను తదితరులు ప్రసంగించారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందిస్తున్న జన్యావుల సత్యనారాయణ, తాడి రంగారావు, నరహరిశెట్టి రామకృష్ణ, చోడే లక్ష్మణరావు, జక్కా చంద్రశేఖరరావులను సన్మానించారు. పలువురు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించారు. నటుడు శ్రీతేజ, ఆర్టీసీ డైరెక్టర్ గరికపాటి శివశంకర్, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి చలమలశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

గిరిజన హక్కుల కోసం సంఘటిత పోరాటం

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: గిరిజనుల హక్కుల కోసం సంఘటిత పోరాటానికి సిద్ధం కావాలని ఆ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. నగరంలోని ఓ సమావేశ మందిరంలో ఆదివారం గిరిజన ప్రజా సమాఖ్య(జీపీఎస్) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో వివిధ గిరిజన సంఘాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జీపీఎస్ జాతీయ అధ్యక్షుడు పడిత్యా శంకర్‌నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ తదితరులు మాట్లాడుతూ.. సమాజంలో నేటికీ గిరిజన వర్గాలకు చెందిన వివిధ జాతుల వారు తీవ్ర దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారన్నారు. తినడానికి తిండి, కట్టుకునేందుకు దుస్తులు, ఉండటానికి నీడ కరవై వేలాది కుటుంబాలు జనజీవన స్రవంతికి దూరంగా ఉంటున్నా పట్టించుకునే నాథుడే లేరన్నారు. గిరిజన వర్గాలను రాజకీయంగా మన్యం ప్రాంతాలకే పరిమితం చేయడం దారుణమన్నారు. 1967 నుంచి పాలనా విధానాల్లో వచ్చిన మార్పులతో గిరిజన రిజర్వేషన్లను కేవలం ఏజెన్సీ ప్రాంతాలకే పరిమితం కావడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ఇతర కులాలను ఎస్టీలో చేర్చాలనే ప్రతిపాదనలు చేయడం విరమించుకోవాలన్నారు. కార్పొరేటర్ యాకసిరి వెంకటేశ్వరరావు, గిరిజన నాయకులు పద్మరాజు, రవినాయక్, సుగాలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌నాయక్, నాగరాజు, యువజన అధ్యక్షులు హనుమంతునాయక్, తదితరులు గిరిజనవర్గాల ప్రతినిధులు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంఘీభావం ప్రకటించారు.

సమావేశంలో సంఘీభావం ప్రకటిస్తున్న గిరిజన సంఘాల నాయకులు

ముగిసిన రాష్ట్ర స్థాయి అధ్యాపకుల బ్యాడ్మింటన్ టోర్నీ

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల్లో భాగంగా స్థానిక పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన 50వ రాష్ట్ర స్థాయి అధ్యాపకుల బ్యాడ్మింటన్ టోర్నీలో ఆదివారం ముగిసింది. టోర్నీలో పురుషుల విభాగంలో ఎన్. వంశీ నరసింహారావు (బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల, రాజమహేంద్రవరం), మహిళల విభాగంలో వైవీ నందిని (సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్), వెటరన్ విభాగంలో వి. జగదీష్ (పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల, కానూరు), సూపర్ వెటరన్ విభాగంలో జె. రమేష్ (చేబ్రోలు ఫార్మసీ కళాశాల, గుంటూరు) 'ఉత్తమ క్రీడాకారుల' రోలింగ్ ట్రోఫీలను కైవసం చేసుకున్నారు.

*రెండో రోజైన ఆదివారం మధ్యాహ్నం నుంచి జరిగిన సెమీ ఫైనల్స్, ఫైనల్స్ పోటీలు ఆద్యంతం ఉత్కంఠగా సాగాయి. పురుషుల డబుల్స్‌లో వి. ప్రవీణ్‌కుమార్/అనిల్‌కుమార్ (వీవీఐటీ), వి. నాగ సతీష్/ ఎన్. వాసుదేవరావు (బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల), మహిళల డబుల్స్‌లో బి. కృష్ణదీపిక/ రమాదేవి (ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల, గన్నవరం), కె. కీర్తి/వైవీ నందిని సాహె (వీఆర్ఎస్ఈ), మిక్స్‌డ్ డబుల్స్‌లో నాగ సతీష్/కృష్ణదీపిక (బీవీసీ), ఏఎస్ భాస్కర్/బి. రమాదేవి (ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల, గన్నవరం), వెటరన్ డబుల్స్‌లో వి. జగదీష్/అబ్దుల్ కలాం (పీవీపీ), వి. శేష శ్రీనివాస్/ఎం. శివరామకృష్ణ (ఆర్వీఆర్, జేసీ, గుంటూరు), సూపర్ వెటరన్‌లో జి. సాంబశివరావు/జె. రమేష్ (కిట్స్ అక్షర), డి. బాల కృష్ణ/శ్రీనివాస్ (టీఎస్ఆర్ అండ్ ఈఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పామర్రు) వరుసగా ఒక్కో కేటగిరిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. ముగింపు కార్యక్రమానికి సిద్ధార్థ అకాడమీ కోశాధికారి సూరెడ్డి వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి ఎన్. లలితప్రసాద్ అతిథులుగా హాజరై విజేతలకు రోలింగ్ ట్రోఫీలు, ట్రోఫీలు బహూకరించారు. కార్యక్రమంలో ఏపీ టీచర్స్ బ్యాడ్మింటన్ సంఘ అధ్యక్షుడు ఎం. వీరభద్రరావు, కార్యదర్శి పి. అంకమ్మ చౌదరి, కళాశాల డైరెక్టర్ వి. బాబూరావు, ప్రిన్సిపల్ (డిగ్రీ కళాశాల) ఎం. రమేష్ ప్రిన్సిపల్ (జూనియర్ కళాశాల) చుండి వెంకటేశ్వర్లు, కార్య నిర్వాహక కార్యదర్శి టీవీబీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

అతిథుల నుంచి మహిళల డబుల్స్ ట్రోఫీ అందుకున్న క్రీడాకారిణులు

మంగినపూడి బీచ్ మూసివేత

మచిలీపట్నంరూరల్, న్యూస్‌టుడే: దిత్వా తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మంగినపూడి బీచ్‌ను రెండ్రోజుల పాటు మూసివేస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ప్రకటించారు. ఆది, సోమ వారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి మంగినపూడి బీచ్‌కు రావద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

భూవివాదాలతోనే ప్రసాద్‌నాయుడు హత్య: కావలి డీఎస్పీ

ఆరుగురు నిందితుల అరెస్టు

కావలి, న్యూస్‌టుడే: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో తెదేపా నాయకుడు గట్టుపల్లి ప్రసాద్‌నాయుడు హత్యకు భూవివాదాలే కారణమని కావలి డీఎస్పీ పి. శ్రీధర్ వెల్లడించారు. ఆదివారం ఈ కేసులో ఆరుగురు నిందితులను మద్దూరుపాడు వద్ద అరెస్టు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలలుగా నిందితులు రెక్కీ నిర్వహించడంతో పాటు పలుమార్లు హత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పారు. మండలంలోని గట్టుపల్లి పంచాయతీ పరిధిలోని చింతలపాలెంలో నవంబరు 26వ తేదీ ఒంటరిగా ఉన్న సమయంలో హతమార్చినట్లు తెలిపారు. నిందితుల్లో కృష్ణా జిల్లాకు చెందిన నాగాయలంకవాసి తలశిల వెంకటనరసింహారావు, అవనిగడ్డకు చెందిన కొక్కిలగడ్డ వెంకటరావు, చల్లపల్లి గ్రామస్థుడు లంకే నరసింహరాజు, బాపట్ల జిల్లా లంకెవానిదిబ్బకు చెందిన తిరుమలశెట్టి డానియల్, పీట ప్రవీణ్‌కుమార్, గండిపాలేనికి చెందిన సైకం నరేంద్ర ఉన్నారని వివరించారు.

ఇదీ కారణం.. కేసులో ఏ-1గా ఉన్న తలశిల వెంకట నరసింహారావుకు గట్టుపల్లి చింతలపాలేనికి చెందిన గారపాటి సదాశివరావుతో కొన్నాళ్లుగా భూవివాదం ఉందని డీఎస్పీ వెల్లడించారు. ఇందులో సదాశివరావుకు ప్రసాద్‌నాయుడు అండగా నిలిచారన్నారు. ఆయన లేకుంటే వివాదం పరిష్కారమవుతుందని నిందితుడు భావించాడన్నారు. దీంతో కృష్ణా, బాపట్ల జిల్లాల వారితో హత్యకు పథకం వేశారని తెలిపారు. అయిదుగురు నిందితులకు నేర చరిత్ర ఉందని, రౌడీషీట్లు కూడా ఉన్నాయన్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన కలిగిరి సీఐ వెంకటరమణ, నెల్లూరు సీసీఎస్ సీఐ సీతారామయ్యను అభినందించారు.

దేశాన్ని ప్రేమిస్తే డ్రగ్స్ ముట్టుకోవద్దు

ఏపీ ఈగల్ టీం ఐజీ రవికృష్ణ

గుడివాడ, న్యూస్‌టుడే: దేశంలో డ్రగ్స్ వినియోగం వలన వచ్చే ఆదాయంలో కొంత మేరకు టెర్రరిస్టులకు చేరుతున్నట్లు జాతీయ క్రైమ్ బ్యూరో గుర్తించిందని, అందుకే దేశాన్ని ప్రేమించే వారు డ్రగ్స్‌ను ముట్టుకోవద్దని ఏపీ ఈగల్ టీం ఐజీ ఏ. రవికృష్ణ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సమావేశ మందిరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మన దేశంలోని యువతను బలహీనం చేసేందుకు బయటి దేశాలైన ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్‌ల నుంచి మెత్, కొకైన్, హెరాయిన్, ఓపీఎం లాంటివి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారన్నారు. డ్రగ్స్ ద్వారా వచ్చే ఆదాయం లష్కరే తోయిబాకు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 1400 కేసులు నమోదు చేసి 34 వేల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. 18336 ప్రాంతాలలో డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాలలో గంజాయి సాగు చేయకుండా వివిధ ఆహార పంటలకు సంబంధించి 21 రకాల విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో స్మగ్లర్లకు చెందిన రూ. 12 కోట్ల ఆస్తులను జప్తు చేశామని తెలిపారు. క్విట్ ఎన్‌డీపీఎస్ చట్టం ద్వారా మరో 200 మంది స్మగ్లర్లను గుర్తించామని, వారిని అవసరం మేరకు ఏడాది నుంచి రెండేళ్ల వరకూ జైలులో ఉంచవచ్చునన్నారు. ఆపరేషన్ గరుడ ద్వారా మందుల దుకాణాలలో తనిఖీలు చేస్తున్నామని, వాటిలో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల అవనిగడ్డలో కూడా కేసు నమోదు చేశామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిందని రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ క్లబ్స్ పేరుతో 40 వేల క్లబ్‌లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 375 గ్రామాలలో గిరిజనులను మభ్యపెట్టి తమిళనాడు, రాజస్థాన్‌ల స్మగ్లర్లు గతంలో గంజాయిని పండించారన్నారు. దీనివలన సీతారామరాజు లాంటి మహోన్నత వ్యక్తి పేరు అపవిత్రం అవుతుందని అక్కడి వారికి అవగాహన కల్పించి వారు గంజాయి పండించకుండా ఆపరేషన్ చైతన్య ద్వారా మారుస్తున్నామన్నారు. విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు విక్రయాలు చేయకూడదని హెచ్చరించారు. మనకు ఒడిశాలోని మల్కనగిరి, కోరాపూర్ లాంటి ప్రాంతాల నుంచి రైలు, బస్సుల్లో కొరియర్ల ద్వారా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి నిఘా పెంచామన్నారు. ప్రజలు కూడా సహకరించి 1972 నెంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఆయన సతీమణి సుఖద, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, జనసేన గుడివాడ బాధ్యుడు బూరగడ్డ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు

'నవోదయ'లో బిర్యానీ రగడ

తరచుగా వసతి గృహంలోకి పార్శిళ్లు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : బిర్యానీ వ్యవహారం తీవ్ర దుమారానికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో కొందరు విద్యార్థులు సమీపంలోని హోటళ్ల నిర్వాహకులతో పరిచయం పెంచుకుని తరచుగా వసతిగృహంలోకి రహస్యంగా బిర్యానీ, ఇతర ఆహార పదార్థాలు తెచ్చుకుంటున్నారు. రాత్రి వేళల్లో పాఠశాల రక్షణ గోడ దూకి మరీ పొలాల గుండా బయటకెళ్లి వీటిని తెచ్చుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో నాలుగు రోజుల కిందట పాఠశాల వర్గాలు నిఘా పెట్టి ఓ హోటల్ నిర్వాహకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి విద్యార్థులకు బిర్యానీ పొట్లాలు ఇస్తుండగా పట్టుకున్నారు. ఇకపై ఇలా చేయవద్దని, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అతడిని హెచ్చరించారు. దీనిపై విచారణ చేసి 15 మంది విద్యార్థులను గుర్తించి, మందలించి గత నెల 28న వారి తల్లిదండ్రులను పిలిపించి జరిగిన విషయం చెప్పారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వారితో పాటు ఇళ్లకు పంపించి తిరిగి ఈ నెల ఒకటో తేదీన తీసుకురావాలన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని ప్రిన్సిపల్, ఇతర ఉపాధ్యాయులు దారుణంగా కొట్టారంటూ అతని తండ్రి ఆరోపించారు. విద్యార్థి కాళ్లపై ఉన్న దెబ్బలు కన్పించేలా సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశారు. మొత్తం విద్యార్థులను ఇదే విధంగా కొట్టారంటూ పేర్కొన్నారు. దీనిపై ఇన్‌ఛార్జి వైస్ ప్రిన్సిపల్ ఆదినారాయణను 'న్యూస్‌టుడే' సంప్రదించగా తాము ఏ విద్యార్థిని విచక్షణ రహితంగా దండించలేదన్నారు. తరచుగా బయట నుంచి ఆహారం తెచ్చుకుంటున్న విషయాన్ని ఆధారాలతో సహా నిర్ధారించుకున్న తర్వాత వారిని మందలించామన్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులను పిలిపించి జరిగిన విషయం వివరించామన్నారు.

ఉపాధ్యాయులు కొట్టడంతోనే దెబ్బలు తగిలాయని చూపుతున్న విద్యార్థి

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -113 రిటైల్ ధర 140 చికెన్ విత్ స్కిన్ - 203, చికెన్ స్కిన్‌లెస్ - 231.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 132, 141, 152 చికెన్ విత్ స్కిన్ - 250 చికెన్ స్కిన్‌లెస్ - 260.

91.9FM Vijayawada Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 – ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 – ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 – మ. 2
సత్యభామ	మ. 2 – సా. 5
లైట్ తీస్కో	సా. 5 – రా. 9
సరదాగా కాసేపు	రా. 9 – రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 – తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 8008003297

EENADU Classifieds

BUSINESS SERVICES
బంగారం కొనబడును. బ్యాంకులలో ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీబంగారం విడిపించి ఈ రోజు మార్కెట్ ధరకు కొనబడును. స్పాట్ క్యాష్. ✆ 81422 92071
బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును (స్పాట్ క్యాష్) ✆ 87907 41166.

BUSINESS OFFER
ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయం కోసం చూస్తున్నారా? నిరుద్యోగులు, మహిళలు పార్ట్‌టైం or ఫుల్ టైం ఖాళీ సమయాల్లో పనిచేస్తూ డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా? సంప్ర: 85003 53577.

PEOPLE CARE
OLD AGE HOME
స్వామి వివేకానంద గ్రూప్, VJA, వృద్ధులకు పేషెంట్ల సేవకు, ఇంటి/ వంట, బేబీకేర్‌కు పర్మర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 96767 01122, 97047 41122

REAL ESTATE
PLOT FOR SALE
కేవలం 23 లక్షలకే 132 గజాలు E/F ప్లాట్ @ 200 గజాలు లేఅవుట్ ప్లాట్ @ 50 లక్షలు ★ బందరు రోడ్డు పోరంకి బ్లూమింగ్‌డేల్ స్కూల్ రోడ్డులో ఈ ప్లాట్లు కలవు. ✆ 77320 51576.

VJA కంచికచర్ల, ఔటర్ రింగ్ రోడ్డు DTCP & APCRDA ఇళ్ళ మధ్య ప్లాట్స్ చ|| గ|| 3,900/- నుండి 7,900/- ✆ 93906 65999

JOBS
Wanted Real Estate Door to Door Field Marketing Executives in Nandigama & Vijayawada and Telecallers. ✆ 94324 54545.
On-Roll Jobs In APC Channel Life Insurance 2Yrs Exp Q: Degree A: 28-40. Sal+Inc+ 77806 95356 Email: bond68127@gmail.com.
శ్రీ సాయి అంజనా చిట్‌ఫండ్స్, గాంధీనగర్ నందు పని చేయుటకు అకౌంట్ స్టాఫ్ (F), రికవరీ స్టాఫ్ (M) కావలెను. ✆ 76600 08326, 63034 19997.
Wanted Site Engineers Min. 5 Years Experience to work in Gatted Community Villas Project, Mangalagiri. ✆: 91000 22273, 97036 64251, WhatsApp Resume: 91000 22273.
EXCELLENT opportunity for FRESHERS B.Tech ECE, EEE, MECH, Walk-in-interview 01,02,03 DEC SunandaProjects P.LTD, Hyd. 96409 70707.
స్వగృహఫుడ్స్‌లో పనిచేయుటకు సేల్స్‌బాయస్/ గరల్స్ కావలెను. 18to 30 సం||లోపు. అనుభవం ఉన్నవారికి మంచిజీతం. అర్హత: 10th, MGరోడ్. ✆ 81425 45000
SS సోలార్ సిస్టమ్స్ నందు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. యూనియన్ బ్యాంక్ ప్రక్కన, పోరంకి, విజయవాడ. 81216 63834.

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజీలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/ Female) కావలెను. సంప్ర: ✆: 84650 05959.
వంట మాస్టార్లు భార్యభర్తలు కావలెను వసతి కలదు. వరంగల్ సిటీలోని ప్రైవేటు మెడికల్ కాలేజీలో వంటచేయుటకు. ✆ 93908 09999, 98492 35255.

కమర్షియల్ ప్రాజెక్ట్, VJAలో, సీనియర్ అకౌంటెంట్ కావలెను. కనీసం 10 సం|| అనుభవంతో TALLY నాలెడ్జ్ తప్పనిసరి మరియు సూపర్‌వైజర్ కావలెను. RV PROJECTS ✆ 93943 44444

ACCOUNTING
అనుభవం గల అకౌంటెంట్ కావలెను. విజయం పబ్లికేషన్స్ హనుమాన్‌పేట, విజయవాడ. ✆ 98854 79105

BOOK YOUR COLOUR CLASSIFIED ₹1200/- (5 Lines) PH: 98496 97616 ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారులు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారుల సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు. ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

మచిలీపట్నం

•మచిలీపట్నం •పెడన

ఉచిత వైద్య సేవలు

రోగిని పరీక్షిస్తున్న వైద్యురాలు

చిట్టిపాలెం(మచిలీపట్నంరూరల్) శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం చిట్టిపాలెంలో నిర్వహించిన వైద్య శిబిరంలో 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు నెలకు సరిపడా మందులు ఉచితంగా పంపిణీ చేశారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. 25 మందికి కళ్లజోళ్లు అందజేశారు. సమితి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరంలో వైద్యులు శివప్రసాద్, సుధారాణి, ఆదిత్యమూర్తి, వెంకటేశ్వరరావు, నిఖి, శ్రీదుర్గ, గోవర్ధన్‌రాజు సేవలందించారు.

ధర వరలు

టమాట 39, వంగ 24, బెండ 38, పచ్చిమిర్చి 40, కాకర 36, క్యాబేజీ 24, క్యారెట్ 62, దొండ 26, బంగాళదుంప 31, ఉల్లిపాయలు 24, గోరుచిక్కుడు 48, దోస 28, సొర 20, అరటికాయ 7,6, చిక్కుళ్లు 95,బీర 30, చామదుంప 28,మునగ 20/18, కంద 40, బీట్‌రూట్ 44, కీరదోస 30, బీన్స్ 65, క్యాప్సికం 78, అలసందలు 50, చిలకడదుంప 40, కొత్తిమీర 22/11, పుదీనా 20/15 **సోమవారం ఉదయం 7 గంటల వరకు ఈ ధరలు వర్తిస్తాయి. ఫిర్యాదులుంటే ఎస్టేట్ అధికారి బలిచక్రవర్తి, ఫోన్ 9182361295లో సంప్రదించవచ్చు.**

సినిమాలు

రేవతి: రివాల్వర్ రీటా **మినీరేవతి:** ప్రేమంటే **సిరికృష్ణ:** రాజు వెడ్స్ రాంబాయి **సిరివెంకట్:** ఆంధ్రాకింగ్ తాలూకా - **మచిలీపట్నం** (గొడుగుపేట), న్యూస్‌టుడే

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మచిలీపట్నం : 80089 02911, పెడన : 63099 94687

స్పందనకు వందనం

★ నగరంలోని ఇంగ్లీషుపాలెం నుంచి బచ్చుపేటకు వెళ్లే ప్రాంతంలో రహదారి పక్కన పేరుకుపోయిన చెత్త తొలగించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆ ప్రాంత వాసులు 'మేమున్నాం.. మీకుతోడుగా' దృష్టికి తేగా.. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించారు.

★ నగరంలోని చిలకలపూడిలో రహదారి పక్కన డ్రెయిన్‌లో పూడిక తొలగించపోవడంతో మురుగు పారుదలకు ఆటంకంగా మారిందని ఆ ప్రాంత వాసులు 'మేమున్నాం.. మీకుతోడుగా' దృష్టికి తేగా.. అధికారులు స్పందించి పూడిక తీయించారు.

– మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే

శిక్షణ పొందుతూ.. తీర్చిదిద్దుతూ..!

గైడ్ కెప్టెన్ తర్ఫీదులో ఉపాధ్యాయినులు

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగంలోనూ అనేక మంది శిక్షణ పొందడంతో పాటు తాము పనిచేసే పాఠశాలల్లో విద్యార్థులకు క్రమశిక్షణ.. సేవాభావం, దేశభక్తి తదితర అంశాలపై తర్ఫీదు ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులకు అవసరమైన నిధులు కేటాయించి శిక్షణ అందించేలా ఏర్పాట్లు చేసింది. మచిలీపట్నం స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంతీయ కేంద్రంలో పలువురు ఉపాధ్యాయినులు శిక్షణ పొందుతున్నారు. వారి ప్రస్థానాన్ని ఇలా వివరించారు.

రెండోసారి తీసుకుంటున్నా..

కొన్నేళ్లుగా వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నా. దీంతో వారిలో క్రమశిక్షణ, ఉత్తమ వ్యక్తిత్వం, ధైర్యం అలవడుతున్నాయి. అనేక మంది రాజ్య పురస్కారానికి అర్హత సాధించారు. జాతీయస్థాయిలో నిర్వహించే జంబోరీలకు విద్యార్థులను తీసుకెళ్లే అవకాశం వచ్చింది. 2020లో ఒకసారి శిక్షణ తీసుకోగా, ప్రస్తుతం రెండోసారి పొందుతున్నా.

- ఓలేటి ఉమాసరస్వతి, పురిటిగడ్డ జడ్పీహెచ్ఎస్, చల్లపల్లి మండలం

బాలికలకు ఉపయుక్తం

గైడ్స్ శిక్షణ బాలికలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందడంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చదువుల నిమిత్తం ఇతర ప్రాంతాలు వెళ్లినా ధైర్యంగా ఉండగలరు. అసిస్టెంట్ లీడర్ ట్రైనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నా. నేను నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు చెప్పడం ఎంతో సంతృప్తినిస్తోంది. **- దమయంతి, తపసిపూడి జడ్పీహెచ్ఎస్, బందరు మండలం**

సదా సమాజ సేవలో..

బాలురను స్కౌట్స్‌గా, బాలికలను గైడ్స్‌గా పిలుస్తారు. నేను గైడ్ కెప్టెన్ శిక్షణ తీసుకున్న నాటి నుంచి విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నా. సదా సమాజ సేవలో ఉంటాం అనేది నినాదం. దానికి తగ్గట్టుగానే స్వీయరక్షణ ఎలా పొందాలి, ప్రమాదాల సమయంలో ప్రథమ చికిత్స, నిజం మాట్లాడటం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం, అత్యవసర సమయాల్లో సాయం చేయడం ఇలా.. అన్ని అంశాల్లో శిక్షణ ఇస్తున్నాం.

- ఎ.రాజేశ్వరి, రాంజీహైస్కూల్, మచిలీపట్నం

అనేక రాయితీలు

స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ పొందిన విద్యార్థులకు అందించే ధ్రువపత్రాలు ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందడానికి దోహదపడతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక కేటగిరిగా పరిగణిస్తారు. బాలికల భవితకు ఎంతగానో ఉపయోగపడుతుంది. **- ఎం.పద్మజ, కప్పలదొడ్డి జడ్పీహెచ్ఎస్, గూడూరు మండలం**

విద్య, నైపుణ్యాలతో లక్ష్యాల సాధన

అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రశాంతి

పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని మానవ హక్కుల కార్యదర్శి గోవాడ ప్రశాంతి తెలిపారు. మండల బల్లిపర్రు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో ఆదివారం చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చదువు, నైపుణ్యాల సాధన ద్వారా జీవిత లక్ష్యాలను సాధిస్తామని పేర్కొన్నారు. బాల్య వివాహాల అనర్థాలను తల్లితండ్రులకు వివరించాలని సూచించారు. బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు బొడ్డపాటి దేవదాసు, సైకాలజిస్టు అనంత్, ప్రిన్సిపల్ రూతమ్మ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

భవితకు దిక్సూచి భగవద్గీత

బహుమతులు అందుకున్న వారితో సంస్థ ప్రతినిధులు, అతిథులు

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: భగవద్గీత భవితకు దిక్సూచి లాంటిదని పలువురు వక్తలు పేర్కొన్నారు. నగరంలోని బచ్చుపేట వేంకటేశ్వరస్వామి ఆలయ కల్యాణ మండపంలో తితిదే, హిందూధర్మ ప్రచారపరిషత్తు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భగవద్గీత శ్లోకాల పోటీలు ఆదివారం ముగిశాయి. చివరిరోజు నిర్వహించిన పోటీలో వివిధ తరగతుల విద్యార్థులు పాల్గొని ప్రతిభచాటారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ముత్తేవి రవికాంత్‌తోపాటు పలువురు మాట్లాడుతూ భగవద్గీత మత గ్రంథం మాత్రమే కాదని అందరూ చదవాల్సిన వ్యక్తిత్వ వికాస పుస్తకమన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ధర్మప్రచార పరిషత్తు కన్వీనర్ తురగా ప్రసాదు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రతినిధులు మడమల రాంబాబు, గురజాడ రాజేశ్వరి, బృందావన్ దాస్, మాజేటి లక్ష్మీకాంతం, జొన్నలగడ్డ మాధవి, గరికపాటి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

శ్లోకాలపై పోటీలు

పోటీల్లో పాల్గొన్న విద్యార్థులతో ఆలయపాలకవర్గ ప్రతినిధులు, భక్తులు

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: గీతా జయంతిని పురస్కరించుకుని ఆదివారం నగరంలోని గీతా మందిరంలో భగవద్గీతలోని 5వ అధ్యాయంపై విభాగాల వారీగా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ తరగతుల విద్యార్థులు నిర్దేశించిన అధ్యాయంలోని శ్లోకాలు ఆలపించి ఆకట్టుకున్నారు. గీతామందిర పాలకవర్గ ప్రతినిధులు, భక్తులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

వెంటాడుతున్న తుపాను.. ఆందోళనలో రైతులు

బంటుమిల్లి : నారాయణపురంలో ధాన్యం తడవకుండా పరదాలు కప్పి..

అరిశేపల్లిలో టార్పాలిన్లు పంపిణీ చేస్తున్న ఏవో రామ్‌కుమార్

పెడన, పెడన గ్రామీణం, బంటుమిల్లి, న్యూస్‌టుడే: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరికలతో పెడన ప్రాంతంలో రైతులు అప్రమత్తమయ్యారు. సముద్ర తీరానికి సమీపంలో ఉన్న పెడన నియోజకవర్గంలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన మండలాల్లో వరి కోతలు 60 శాతం పూర్తయ్యాయి. ఆదివారం కురిసిన వర్షానికి రైతులు కలవరం చెందుతున్నారు. పలు చోట్ల ప్రాంతాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు యంత్రాలకు డిమాండ్ పెరగడంతో ఎకరానికి రూ.5 వేల వరకు పెంచారు. ధాన్యం సేకరణకు మరింత వేగవంతం చేస్తామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల ఏవో సజ్జా జెన్నీ, తహసీల్దార్ అనిల్ తెలిపారు. ఇప్పటి వరకు 12 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. ◆ బంటుమిల్లి మండల వ్యాప్తంగా సుమారు 5 వేల ఎకరాల్లో ధాన్యం సేకరణ పూర్తి అయిందని, మరో 9 వేల ఎకరాల్లో పంట వివిధ దశలలో ఉందని ఏవో అజయ్ తెలిపారు. ధాన్యం అమ్మకాల్లో రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవాలని రైతు సంఘ నాయకుడు గౌరి శెట్టి నాగేశ్వరరావు కోరారు. మల్లేశ్వరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ వక్కలగడ్డ కరుణ్‌కుమార్ ప్రభుత్వం అందిస్తున్న పట్టాలను ఆదివారం సాతులూరులో రైతులకు అందించారు.

మచిలీపట్నంరూరల్, న్యూస్‌టుడే: అరిశేపల్లిలో మచిలీపట్నం దక్షిణ మండల తహశీల్దార్ మధుసూదనరావు, పొట్లపాలెంలో మచిలీపట్నం ఉత్తర మండల తహశీల్దార్ నాగభూషణం ఆదివారం పర్యటించారు. సోమ, మంగళవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరి కోతలు వాయిదా వేయాలని రైతులకు సూచించారు. పనల మీద ఉన్న పంటను కుప్పచేసి, పరదాలు కప్పాలన్నారు. ఆరబెట్టిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి సురక్షిత ప్రదేశాలకు తరలించుకోవాలని చెప్పారు. మండల ఏవో ఎం.రామ్‌కుమార్ అరిశేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేశారు.

అధికారులతో ఏఎంసీ ఛైర్మన్ సమీక్ష

భాస్కరపురం(మచిలీపట్నం), న్యూస్‌టుడే: మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కుంచె నాని ఆదివారం వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దిత్వా తుపాను నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాలకు 450 టార్పాలిన్లు పంపారు. మరికొన్ని సోమవారం అందుబాటులోకి వస్తాయని మండల ఏవో రామ్‌కుమార్ తెలిపారు. విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లను అందుబాటులో ఉంచాలని నాని సూచించారు. రైతులకు అవసరమైన గోనె సంచులు సమకూర్చాలన్నారు.

కవితా పితామహుడు గురజాడ

సదస్సులో మాట్లాడుతున్న పెద్దిరాజు, వేదికపై వివిధ సంస్థల ప్రతినిధులు

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: అభ్యుదయ కవితా పితామహుడు, సాంఘిక పరివర్తనకు కృషి చేసిన మహాకవి గురజాడ అప్పారావు అని మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజరు టి. పెద్దిరాజు అన్నారు. గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం నగరంలోని జ్యోతిబాపులే విజ్ఞాన కేంద్రంలో గురజాడ రచనలు.. విశిష్టత అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దిరాజు మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారుల్లో గురజాడ ఒకరని అన్నారు. సమాజంలోని అసమానతలను తొలగించేలా ప్రజలను జాగృతం చేశారన్నారు. సాహితీ స్రవంతి కన్వీనర్ పి. రామ్‌దేవ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో పట్టణ పౌర సంక్షేమ సంఘ నాయకులు కొడాలి శర్మ, వివిధ సంస్థల ప్రతినిధులు పి.నాగయ్య, చిరువోలు జయరావు తదితరులు ప్రసంగించారు.

విద్యార్థినికి ఎమ్మెల్యే అభినందన

సఫా మహేజబ్బిన్‌ను సత్కరిస్తున్న ఎమ్మెల్యే కాగిత

బంటుమిల్లి, న్యూస్‌టుడే : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో పెడన నియోజకవర్గం నుంచి కృత్తివెన్ను మండలం, చిన్నపాండ్రాక జడ్పీ హెచ్ఎస్ విద్యార్థిని ఎండీ సఫా మహేజబ్బిన్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌ను నాగేశ్వరరావు పేటలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యేను కలిసి తన అనుభవాలను పంచుకొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థిని సన్మానించారు. బంటుమిల్లి డీసీ ఛైర్మన్ బొర్రా కాశీ, మల్లేశ్వరం మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ భూపతి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఉన్నా.. ఉపయోగం లేక!

నగరంలోని చిలకలపూడి రైల్వేస్టేషన్‌లో కుళాయిలు నిరుపయోగంగా మారాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్ ప్రాంగణంలో ఉన్న కుళాయిలన్నీ అలాగే ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్నింటికి ట్యాప్‌లు విరిగిపోవడంతో కర్రపుల్లలు అడ్డుపెట్టారు. నెలల తరబడి ఇలాగే ఉంటున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేసి కుళాయిలను వినియోగంలోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. - **మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే**

ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడో..!

బందరు మండలంలోని తాళ్లపాలెం నుంచి జొన్నలవారి మోడి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో స్థానికులతో పాటు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ రోడ్డు వెంబడి రాకపోకలు సాగిస్తారు. వర్షం పడితే గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని పూడ్చించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. **మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే:**

శిథిల భవనాలు.. భయం భయంగా రాకపోకలు!

నగరంలోని అర్బన్ బ్యాంకు ఎదురు బజారులో ఓ భవనం శిథిలావస్థకు చేరింది. అంతేకాకుండా దాని చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయి పరిసరాలు అధ్వానంగా మారాయి. ఇటీవల దుర్గా మహల్ సెంటర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఇలాంటి భవనాల గోడలు కూలి.. రోడ్డుపై పడిన సంఘటనలను గుర్తు చేసుకుని, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. శిథిల భవనం రహదారి పక్కనే ఉండటంతో ఆ ప్రాంత వాసులతో పాటు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఏక్షణాన ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. నగరంలో బలరామునిపేట, గొడుగుపేట తదితర ప్రాంతాల్లో ఇలాంటి భవనాలు ఉన్నాయి. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే

పార్టీ బలోపేతానికి సలహాల సేకరణ

మాట్లాడుతున్న సంజయ్ దత్

బంటుమిల్లి, న్యూస్‌టుడే : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రజలు, విద్యావంతులు, వివిధ సంఘాల నుంచి సలహాలు, సూచనలు సేకరిస్తున్నామని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రం బంటుమిల్లిలో నిర్వహించిన సమావేశానికి ఏఐసీసీ సెక్రటరీ, మహారాష్ట్ర కో ఇన్‌ఛార్జి సంజయ్ దత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

నేత్ర దానంతో మరో ఇద్దరికి చూపు!

నాగాయలంక, న్యూస్‌టుడే: స్థానిక 4వ వార్డుకు చెందిన మత్తి నాగభూషణం(65) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. మృతుని కళ్లు మరో ఇద్దరికి చూపునిస్తాయని మృతుని భార్య లక్ష్మి, కుమారుడు శివరామకృష్ణ, కుమార్తెలు పద్మజ, రాజరాజేశ్వరి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సుదర్శి మానవత సేవ సంస్థ నిర్వాహకులు తలశిల రఘుశేఖర్, కనగంటి నారాయణల ఆధ్వర్యంలో విజయవాడ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి నేత్రాలను దానం చేశారు. టెక్నీషియన్ సాయి, సిబ్బంది ఆదివారం మృతుని కళ్ల నుంచి కార్నియాలు సేకరించారు.

ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు

ప్రత్యేక అలంకరణలో అయ్యప్పస్వామి

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: నగరంలోని చెమ్మనగిరిపేట అయ్యప్పస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న మండల పూజా మహోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి వేదపండితుల ఆధ్వర్యంలో అభిషేకాలు, అర్చనతో పాటు ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా అయ్యప్ప దీక్షాధారులు భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు దైవ నామస్మరణతో మారుమోగాయి.

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

కృత్తివెన్ను, న్యూస్‌టుడే : మండలంలోని చిన్నపాండ్రాకలో ప్రధాన కాలువ గట్టు సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో షష్ఠి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదివారం స్వామి వారి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిన్నపాండ్రాకలో అన్నసమారాధనలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తదితరులు

అలంకారప్రాయంగా జలవనరుల శాఖ నివాసాలు

కమలాపురం ఇరిగేషన్ క్వార్టర్లు

పెడన, న్యూస్‌టుడే: పెడన మండలం కమలాపురంలో బంటుమిల్లి కాలువ లాకుల సిబ్బంది నిమిత్తం నిర్మించిన నివాసాలు(క్వార్టర్లు) నిరుపయోగంగా ఉన్నాయి. దాదాపు 15 ఏళ్ల కిందట డెల్టా ఆధునికీకరణలో భాగంగా నాలుగు క్వార్టర్లను నిర్మించారు. ఇందులో లాక్ సూపరింటెండెంట్‌కు ఒకటి మిగిలిన మూడు లస్కర్ల కోసం నిర్మించారు. అయితే దీర్ఘకాలంగా ఈ క్వార్టర్లు నిరుపయోగంగా మారడంతో సమీప ప్రజలు వినియోగిస్తున్నారు. లాకులకు లాక్ సూపరింటెండెంట్ ఉన్నా ఒకరు మచిలీపట్నంలో.. లస్కర్ గుడ్లవల్లేరు నుంచి విధులకు వస్తారు. ✦ బంటుమిల్లి ప్రధాన కాలువ పరిధిలో పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను గుడ్లవల్లేరు మండలాల్లో దాదాపు లక్ష ఎకరాలు సాగులో ఉన్నాయి. ఈ కాలువ లాకుల వద్ద నిరంతర పర్యవేక్షణ లక్ష్యంగా ఉద్యోగుల కోసం క్వార్టర్లను నిర్మించి అందుబాటులోకి తెచ్చారు. అయితే సిబ్బంది ఇక్కడ నివాసం ఉండకపోవడంతో క్వార్టర్లకు నిర్వహణ లేక దుస్థితికి చేరుకుంటున్నాయి. ఇటీవల కాలువలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగి బంటుమిల్లి మండలంలో పొలాలు ముంపునకు గురయ్యాయి. ఆ సమయంలో కమలాపురం లాకుల వద్ద సిబ్బంది అందుబాటులో లేక నియంత్రణ కష్టమైంది. ఉద్యోగులు స్థానికంగా నివాసం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కంట్రోల్ రూం ఏర్పాటు

అవనిగడ్డ గ్రామీణం: రాగల రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ కె.నాగమల్లేశ్వరరావు సూచించారు. అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోలు రూమ్ ఏర్పాటు చేశామన్నారు. చరవాణి నెం. 9032491234కు సంప్రదించాలని పేర్కొన్నారు.

కొండలమ్మకు పాలపొంగళ్ల నైవేద్యం

వేమవరం(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: మండలంలోని వేమవరం శ్రీకొండలమ్మ ఆలయానికి ఆదివారం జిల్లా నలుమూలల నుంచి 10 వేల మంది భక్తులు తరలివచ్చి పూజాదికాలు నిర్వహించారు. సామూహిక పాలపొంగళ్లు వండి నైవేద్యంగా సమర్పించారు.

కొత్తగా 307 జీవిత భాగస్వామి పింఛన్లు

మోపిదేవి, న్యూస్‌టుడే: జిల్లాలో కొత్తగా 307 జీవిత భాగస్వామి పింఛన్లు మంజూరు అయ్యాయి. సోమవారం వాటిని పంపిణీ చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం చర్యలు చేపట్టారు

మాదిగ మిలాప్ విజయవంతానికి పిలుపు

మాదిగ మిలాప్ కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న ఎంఆర్‌పీఎస్ నేతలు

గుడివాడ, న్యూస్‌టుడే: గుడివాడ పట్టణంలో మాదిగ ఉద్యోగులు, బంధువులు, ఉపకులాల వారి ఐక్య క్రిస్మస్ ఉత్సవ మిలాప్ 2025 డిసెంబరు 9వ తేదీన పురపాలక సంఘ నూతన కార్యాలయం వద్ద సాయంత్రం 3 గంటలకు నిర్వహిస్తున్నామని ఎంఆర్‌పీఎస్ నాయకుడు ఉప్పలపాటి ఆశీర్వాదం పేర్కొన్నారు. స్థానిక గుడ్‌మెన్ పేటలో ఆదివారం ఉత్సవ కరపత్రాల్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ నాయకులు కొదమల గంగాధర్, మామిళ్ల ఎలీషా, గందం సైమన్, పసలాది శేఖర్, కాటూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఎలా చదువుతున్నారు.. సామర్థ్యం ఎంత?

ప్రాథమిక పాఠశాలల విద్యార్థులపై సర్వే

చిట్టిగూడూరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినుల సామర్థ్యాలు నమోదు చేస్తున్న డైట్ విద్యార్థిని

న్యూస్‌టుడే, పెడన గ్రామీణం: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) ఆన్‌లైన్ సర్వే మరో నాలుగు రోజుల్లో పూర్తి కానుంది. అంగలూరు డైట్ అధ్యాపకుల పర్యవేక్షణలో పలు కళాశాలల డైట్ విద్యార్థులు, సీఆర్పీలు సర్వే చేపట్టారు. అంగలూరు డైట్ విద్యార్థులు 116 మంది మచిలీపట్నం ఏజేకే డీఈడీ కళాశాల విద్యార్థులు 30 మంది, విస్సన్నపేట డైట్ విద్యార్థులు 44 మంది ఆయా మండలాల సీఆర్పీలు సర్వే చేస్తున్నారు. జడ్పీ, మండల పరిషత్తు, పురపాలక, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాల్ని అంచనా వేయటానికి విద్యాశాఖ సర్వేకు రూపకల్పన చేసింది.

✦ జిల్లాలో 200 క్లస్టర్ సముదాయాల్లో విద్యార్థులను తెలుగు, ఆంగ్లం, గణితంలో మౌఖికంగా ప్రశ్నలు అడిగి వారి వివరాలు నమోదు చేస్తున్నారు. సంబంధిత పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు కాకుండా బయటి నుంచి డైట్ విద్యార్థులు, సీఆర్పీలు అయితే నివేదిక పారదర్శకంగా వస్తుందన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అంగలూరులో పని చేస్తున్న 15 మంది అధ్యాపకులకు ఒక్కొక్కరికి మూడు, నాలుగు మండలాల చొప్పున పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. వీరికి ఆయా మండలాల్లో సర్వే సక్రమంగా జరిగేలా చూసే బాధ్యతను అప్పగించారు. సర్వే తర్వాత విద్యాశాఖ ఉన్నతాధికారులు సామర్థ్యాల్ని అంచనా వేసి 100 రోజుల విద్యా ప్రణాళిక అమలు చేయనున్నారు. అనంతరం పరీక్ష నిర్వహించి మెరుగైన సామర్థ్యాల్ని అంచనా వేయనున్నారు.

పక్కాగా చేస్తున్నారు

సర్వే పక్కాగా చేస్తున్నారు. రెండు రోజుల నుంచి సర్వర్ కాస్త నెమ్మదిగా ఉండటంతో కొంత ఇబ్బంది అయింది. శుక్రవారం నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు ఉదయం 9 గంటలకు పాఠశాలలకు వెళ్లి లీప్ యాప్‌లో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజు సర్వే తీరును అంచనా వేస్తున్నాం.

- లక్ష్మీనారాయణ, సర్వే సమన్వయ కర్త, డైట్ ప్రిన్సిపల్, అంగలూరు

శతాబ్ది వేడుకలకు హాజరుకండి

సమావేశంలో మాట్లాడుతున్న నిమ్మగడ్డ శివశంకర్

పెదపారుపూడి, న్యూస్‌టుడే: వానపాముల జడ్పీ హైస్కూల్ శతాబ్ది వేడుకలను విజయవంతం చేయాలని పూర్వ విద్యార్థి నిమ్మగడ్డ శివశంకర్ అన్నారు. ఆదివారం పూర్వ విద్యార్థులు విలేకరుల సమావేశం నిర్వహించారు. 1925లో నూజివీడు జమీందారు, వేములపల్లి చిన రామయ్యలు స్కూల్‌ను నిర్మించారన్నారు. ఎంతో ఘన చరిత్ర ఉందని, ఎంతో మంది చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించారన్నారు. డిసెంబర్ 16వ తేదీన జరిగే 100 సంవత్సరాల వేడుకకు పూర్వ విద్యార్థులు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కొల్లి చంద్రశేఖరరావు, పునుకొల్లు గురుప్రసాద్, కె.ఎస్.రామచంద్రరావు, నూతక్కి విశ్వేశ్వరరావు, జాస్తి రామచంద్రరావు, సుంకర దామోదరరావు, పునుకొల్లు శివరాం ప్రసాద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

బాలుడికి చికిత్స చేయించిన తెదేపా నేత

బాలుడిని ఆసుపత్రిలోకి తీసుకువెళుతున్న కనపర్తి

అవనిగడ్డ, న్యూస్‌టుడే: రేపల్లె సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాలుడిని ఎత్తుకుని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తన కారులో తీసుకువెళ్లి చికిత్స చేయించారు తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు. ఆదివారం ఆయన అవనిగడ్డ నుంచి గుంటూరు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఆగి పరిస్థితిని గుర్తించి బాలుడిని ఎత్తుకుని ఆసుపత్రిలో చేర్పించి, వైద్యులతో మాట్లాడారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

(c) eenadu

పెనమలూరు

• పెనమలూరు • గన్నవరం

శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి విరాళం

దాతకు పత్రం అందజేస్తున్న ఏఈవో నటరాజారావు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సమకూరింది. కృష్ణాజిల్లా కంకిపాడుకు చెందిన కె.నాగరాజు విరాళాన్ని ఆలయ కార్యాలయంలో ఆదివారం జమ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈవో నటరాజారావు దాతకు అందించి స్వామివారి ప్రసాదాలు, నిత్యాన్నదాన పత్రాన్ని అందజేశారు.

వసతి గృహ నిర్వహణకు విరాళం

పునాదిపాడు (కంకిపాడు), న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పునాదిపాడులో కాకతీయ విద్యా ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న బాలుర వసతి గృహ నిర్వహణకు అదే గ్రామానికి చెందిన అనుమోలు శ్రీహరి రావు(దివంగత) ఆదివారం రూ.40వేలను చెక్కు రూపంలో కమిటీ ప్రతినిధి పిడికిటి సుగుణమూర్తికి అందజేశారు. తన తల్లి వెంకటపోలమ్మ జ్ఞాపకార్థం ఏటా ఈ మొత్తాన్ని విరాళం ఇస్తానని శ్రీహరిరావు ప్రకటించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

కాల్ చేయండి: 80085 74647 హనుమాన్‌జంక్షన్, 98486 27585

స్పందనకు వందనం

★ పోరంకి రామపురంకాలనీ వెళ్లే రోడ్డులో కొన్ని రోజులుగా చెత్త కుప్పలు పేరుకుపోయాయని స్థానికులు 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తేగా.. కమిషనర్ స్పందించారు. సమస్య పరిష్కరించారు.

★ తాడిగడప బాలాజీనగర్‌లో కొన్ని రోజులుగా మురుగు కాలువల్లో పూడికతీత పనులు జరగక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తేగా.. అసిస్టెంట్ కమిషనర్ కిరణ్‌మయి స్పందించారు. సమస్య పరిష్కరించారు.

– పోరంకి, తాడిగడప, న్యూస్‌టుడే

వెల్లివిరిసిన మత సామరస్యం

జగన్నాథపురం (కంకిపాడు), న్యూస్‌టుడే: మండలంలోని జగన్నాథపురంలో మతసామరస్యం వెల్లివిరిసింది. ఈ గ్రామానికి చెందిన షేక్ జానీబాషా, అహ్మద్, అజీమ్, పెదబుచ్చెయ్య తదితరుల ఆధ్వర్యంలో ఆదివారం అయ్యప్ప, శివ, గోవింద, భవానీ, ఆంజనేయస్వామి తదితర సుమారు వంద మంది దీక్షాధారులకు భిక్ష ఏర్పాటు చేశారు. దీక్ష నియమాలను నిష్ఠగా పాటిస్తూ ముస్లిం సోదరులు అన్నప్రసాదాన్ని స్వయంగా స్వాములకు వడ్డించారు. గురుస్వాములు మేకల శ్రీనివాసరావు, కె.రామమోహనరావు, మేకల నాగేశ్వరరావు, చెన్నా శ్రీనివాసరావు, నరేంద్ర తదితరులు దాతలను అభినందించారు.

దిత్వా భయం.. రైతుకేదీ అభయం!

కంకిపాడు, ఉయ్యూరు (గ్రామీణం, న్యూస్‌టుడే

వరి కోతలు ఒకేసారి చేపట్టడం, ఇదే సమయంలో దిత్వా తుపాను ప్రభావంతో నూర్పిడి యంత్రాలు, కూలీలు, హమాలీలు, గోనె సంచులు, లారీలు, పరదాల కొరతతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆదివారం మధ్యాహ్నం నుంచి జల్లులు మొదలయ్యాయి. కల్లాలు, రహదారులపై ఆరబోసిన ధాన్యం రాశులు, బస్తాలు తడవకుండా పరదాలు కప్పే పనుల్లో నిమగ్నమయ్యారు. ఆరబెట్టిన ధాన్యాన్ని మిల్లుల వారు తీసుకోకపోతే నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.

డ్రయ్యరు సౌకర్యం ఒక మిల్లుకే.. పచ్చి(ఆరబెట్టని) ధాన్యం సేకరణకు అవసరమైన డ్రయ్యరు యంత్రం పెనమలూరు నియోజకవర్గంలోని దావులూరు మిల్లులో మాత్రమే ఉంది. దీంతో ఒత్తిడి అధికంగా ఉంది. మిగతా మిల్లుల వారు మాత్రం ఆరబెట్టిన (తేమశాతం 17-20) ఉన్న ధాన్యాన్ని మాత్రమే దిగుమతి చేసుకుంటున్నారు. వర్షంతో ఆరబోసే అవకాశం లేకపోవడంతో పరదాలు కప్పితే పచ్చిగా ఉన్న వడ్లు రంగుమారతాయని సంబంధిత రైతులు వాపోతున్నారు.

కంకిపాడు: ధాన్యం బస్తాల వద్ద కర్షకుల పడిగాపులు

ప్రొద్దుటూరులో వరి పనలు

40 శాతం తరలింపు: ఇప్పటికే 40 శాతం ధాన్యం మిల్లులకు చేరిందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నియోజకవర్గంలో ఇంకా 24వేల ఎకరాల్లోని పంట సేకరించాల్సి ఉంది. తుపాను హెచ్చరికతో అధిక శాతం మంది కోత, నూర్పిడి పనులు ఆపేశారు.

నిరంతర పర్యవేక్షణ: కల్లాలు, రహదారులపై నిల్వ ఉంచిన ధాన్యాన్ని మిల్లులకు చేరవేసేలా వ్యవసాయ, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒకేసారి ధాన్యం పెద్ద ఎత్తున బయటకు రావడంతో తాత్కాలిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.

మూడు రోజులుగా ఎదురుచూపు

ఏడు వందల బస్తాలు(40 కిలోల టిక్కీలు) రహదారిపై మూడు రోజులుగా నిల్వ ఉంచి లారీల కోసం ఎదురు చూస్తున్నా. హమాలీల కొరత కూడా అధికంగా ఉంది. రవాణాపై అధికారులు దృష్టి పెట్టాలి.

-ఆవటి కోటేశ్వరరావు, కంకిపాడు, రైతు

అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం: బోడే

పోరంకి, న్యూస్‌టుడే: తాడిగడప పురపాలక సంఘ పరిధిలోని అన్ని సర్కిళ్ల అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ఆదివారం పోరంకిలోని నేతాజీ రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగు సర్కిళ్లలో ఇప్పటి వరకు రూ.100 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు అనుమోలు ప్రభాకరరావు, వెలగపూడి శంకరబాబు తదితరులు పాల్గొన్నారు.

పోరంకిలో రోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ప్రసాద్, పాల్గొన్న ప్రభాకరరావు, శంకరబాబు తదితరులు

పాదయాత్రకు స్వాగతం

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: దేశం కోసం- ధర్మం కోసం నినాదంతో ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోరా జిల్లాలోని డోల్ ఆశ్రమం నుంచి కన్యాకుమారికి పాదయాత్ర చేపట్టిన శ్రీరామానందాచారికి ఆదివారం హనుమాన్‌జంక్షన్ వద్ద ఘన స్వాగతం లభించింది. ఏలూరు నుంచి జిల్లాలోకి ప్రవేశించిన ఆయనకు అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద పలువురు హిందూ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామానందాచారి స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ధర్మ ప్రచారక్ ఎదురవాడ శ్రీనివాసరావు నివాసంలో బస చేశారు.

రామానందాచారితో హిందూ ప్రతినిధులు

దాసరి మరణం తెదేపాకు తీరని లోటు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ఉంగుటూరు మండలం ఆముదాలపల్లికి చెందిన దాసరి జయప్రసాద్ మరణం తెదేపాకు తీరని లోటని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. జయప్రసాద్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రసాద్ స్ఫూర్తితో నాయకులు, కార్యకర్తలు ముందుకు నడవాలని సూచించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండల నీటి పారుదల సంఘ అధ్యక్షుడు దాసరి శ్రీకృష్ణ తండ్రి వెంకటేశ్వరరావు మృతి చెందగా ఎమ్మెల్యే నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు తదితరులు పాల్గొన్నారు.

జయప్రసాద్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

జమలాపురం బస్సుకు స్త్రీశక్తి వర్తింపు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ఆర్టీసీ విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు గన్నవరం డిపో నుంచి రాకపోకలు సాగించే గన్నవరం- జమలాపురం సర్వీసుకు కూడా స్త్రీశక్తి పథకం వర్తింపజేస్తున్నట్లు గన్నవరం ఆర్టీసీ డిపో మేనేజర్ శివాజీ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరే సర్వీసు మైలవరం, జమలాపురం మీదుగా కంచికచర్ల వెళ్లి. . తిరిగి అదే మార్గంలో 12.45 గంటలకు గన్నవరం చేరుకుంటుందని చెప్పారు.

పంచాయతీల అభివృద్ధికి పెద్దపీట

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: పంచాయతీల్లో మౌలిక వసతులు కల్పించి పల్లెల అభివృద్ధికి పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీడీవో సత్యకుమార్ తెలిపారు. ఆదివారం ఉంగుటూరు మండలం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మండల పరిషత్తు సమావేశం నిర్వహించారు. ఎంపీపీ వడ్లమూడి సరోజిని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలు అభివృద్ధి అంశాలపై సమాలోచనలు చేశారు. తాగునీరు, రోడ్లు, ఇతర అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు.

సామూహిక వ్రతాలు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: హనుమాన్ జంక్షన్ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సామూహిక వెంకటేశ్వర స్వామి వ్రతాలు నిర్వహించారు. పలువురు దంపతులు ఇందులో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త కాకాని బాబు, అరుణ దంపతులు భక్తులకు అవసరమైన పూజా సామగ్రిని ఉచితంగా అందించారు. అర్చకులు చక్రావధానుల సీతారామాచార్యుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.

ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఎన్నిక

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ గన్నవరం తాలూకా నూతన కార్యవర్గ ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల అధికారి ఏ.నగేష్ బాబు ఆదివారం విడుదల చేశారు. ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తాలూకా అధ్యక్షుడు వి.సాంబశివరావు తెలిపారు.

అసలే డొంక రోడ్డు.. ఆపై చెత్తకుప్పలు!

యనమలకుదురు, న్యూస్‌టుడే: యనమలకుదురు-తాడిగడప డొంక రోడ్డులో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. వీటిని కొన్ని రోజులుగా పురపాలిక సిబ్బంది తొలగించడం లేదని స్థానికులు చెబుతున్నారు. చెత్త కుప్పలు పెరిగిపోయి పక్కనే ఉన్న పొలాల్లో కూడా పడిపోతున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది ఈ ప్రాంతంపై దృష్టి సారించడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

ప్రధాన రహదారి.. అధ్వానంగా మారి!

ఉయ్యూరు, న్యూస్‌టుడే: ఉయ్యూరు పట్టణంలో కేసీపీ ఆడిటోరియం, సాయిపురం, బస్టాండ్‌ల వద్ద రోడ్లు, భవనాల శాఖ ప్రధాన రహదారి అత్యంత అధ్వానంగా తయారైంది. ఈ మార్గంపై ప్రయాణించాలంటేనే ప్రయాణికులు వణికిపోతున్నారు. రాత్రి సమయంలో వాహనాలు గుంతల్లో పడి పాడైపోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. అటుగా వెళ్లే పమిడిముక్కల మండల ప్రజలు, కేసీపీ కర్మాగారానికి వెళ్లే వారు, సాయిమహల్ సమీప నివాసితులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే కనీస మరమ్మతులైనా చేయించాలని సంబంధిత శాఖ అధికారులను ప్రజలు కోరుతున్నారు.

కేసీపీ ఆడిటోరియం వద్ద ఇలా..

అస్తవ్యస్తంగా డ్రెయిన్ల నిర్మాణం!

కంకిపాడు, న్యూస్‌టుడే: మండల కేంద్రం కంకిపాడులో డ్రెయిన్ల నిర్మాణం అస్తవ్యస్తంగా తయారైంది. ప్రధాన రహదారి(బందరు రోడ్డు)కి సమాంతరంగా రెండువైపులా మురుగు కాలువలు పూడిపోయాయి. ప్రణాళికాబద్ధ నిర్మాణంపై దృష్టి పెట్టకుండా నిధులు వెచ్చిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వీధులు, బజార్లలోని నివాసాల నుంచి విడుదలయ్యే మురుగు ప్రధాన డ్రెయిన్‌లో చేరకుండా ఎక్కడికక్కడ నిలుస్తోంది. ఫలితంగా దుర్వాసన, దోమలు, ఈగలు, క్రిమికీటకాల బెడదతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని మురుగు సాఫీగా బయటకు పోయేలా ఆయా కాలువలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

కంకిపాడు బస్టాండ్ కూడలిలో మురుగు

ఘనంగా దివ్యాంగుల దినోత్సవం

గన్నవరం గ్రామీణం:ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని దివ్యాంగుల సాధికారిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తెంపల్లిలో నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు, కార్యదర్శి కె.రాజశేఖర్, కోశాధికారి సీహెచ్ కరుణాకర్.. వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన శ్రీనివాసరావు, మస్తాన్‌ను సత్కరించారు.

శ్రీనివాసరావు, మస్తాన్‌ను సత్కరిస్తున్న సంఘ నాయకులు

ప్లాస్టిక్‌తో క్యాన్సర్ ముప్పు

వ్యాసరచనలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న కృష్ణప్రసాద్, రాజారామ్

పునాదిపాడు (కంకిపాడు), న్యూస్‌టుడే: ప్లాస్టిక్ వాడకంతో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయని 'ఎకో ఫ్రెండ్లీ కాటన్ ప్రొడక్ట్స్' అధినేత కాసరనేని కృష్ణ ప్రసాద్ చెప్పారు. పునాదిపాడులో కాకతీయ విద్యా ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న బాలుర వసతి గృహంలో 'పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్‌తో కలిగే నష్టాలు, పరిష్కారాలు' అనే అంశాలపై ఆదివారం అవగాహన సదస్సు, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. తెనాలి, గుంటూరు, విజయవాడ, ఏలూరుకు చెందిన ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులు, అధ్యాపకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఇప్పటికే క్యాన్సర్ బాధితుల సంఖ్య ఆందోళన కలిగించే స్థాయికి చేరిందన్నారు. ముందుగా మేల్కొని రాబోయే విపత్తు నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందన్నారు. వ్యాస రచనలో ప్రతిభ చూపిన సూరపనేని హరన్‌కార్తికేయ, లింగాల ఉదయ్‌లక్ష్మణ్, నర్రా సుమనప్రవీణ్‌కుమార్, చింతగుంపల కేతన్, రాయల నిఖిల్‌చౌదరి, నర్రా మోహన్‌ప్రవీణ్‌కుమార్‌లకు పర్యావరణ హిత పరికరాలను బహూకరించారు. విద్యార్థులకు కాటన్ సంచులు పంపిణీ చేశారు. సదస్సులో విద్యా ట్రస్టు ప్రతినిధులు యార్లగడ్డ రాజారామ్, అనుమోలు వెంకటరత్నం, విద్యావేత్తలు కామినేని రామకృష్ణ, కోనేరు సురేష్‌బాబు తదితరులు ప్రసంగించారు.

వైకాపా పాపం.. నిర్మాణాలకు శాపం!

పెనమలూరు: న్యూస్‌టుడే: నియోజకవర్గ కేంద్రం పెనమలూరు మండలంలోని పలు ప్రభుత్వ భవనాల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వీటిలో రైతు సేవా కేంద్రాలు, షాదీఖానా, ఆరోగ్య కేంద్రాలు, మంచినీటి ట్యాంకు ఉన్నాయి. నిధుల కొరతే ప్రధాన కారణమని తెలుస్తోంది.

గంగూరులో అసంపూర్తిగా షాదీఖానా భవనం

* పెదపులిపాక, చోడవరం, పెనమలూరు, గంగూరుల్లోని పలు ప్రభుత్వ భవనాలకు వైకాపా ప్రభుత్వం హయాంలో శంకుస్థాపనలు చేశారు. అప్పట్లో హడావుడిగా పనులు ప్రారంభించారు. అనంతరం కొన్ని పునాదులు, మరికొన్ని శ్లాబు దశకు వచ్చి నిలిచిపోయాయి. చోడవరంలో రైతు సేవా కేంద్రం నిర్మాణం 80 శాతం పూర్తయ్యింది. పెదపులిపాక శ్రీనగర్ కాలనీలోని మంచినీటి ట్యాంకు పనులు పిల్లర్ల దశ దాటాయి. ఇదే గ్రామంలోని రైతుసేవా కేంద్రం, ఆరోగ్య కేంద్రం భవనాల నిర్మాణాలు సగంలోనే ఆగిపోయాయి. పెనమలూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవన నిర్మాణ పనులకు కూడా గ్రహణం పట్టింది. ఈ గ్రామంలో రైతుసేవా కేంద్రం నిర్మించాలని రైతులు కోరుతున్నారు. గంగూరులో షాదీఖానా పనులు 70 శాతం పూర్తవగా నిధుల కొరతతో ఆగిపోయింది. చేసేది లేక అద్దె భవనాల్లో ఆయా విభాగాల సిబ్బంది కాలం నెట్టుకొస్తున్నారు.

కొద్దిపాటి నిధులు కేటాయిస్తే..

కొన్ని భవనాల పనులకు రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల లోపు, మరికొన్నింటికి రూ.10లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వ్యయం చేస్తే పూర్తవుతాయి. ఈ విషయమై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. పెనమలూరు మండలానికి పాలకవర్గం లేకపోవడంతో నిధుల కేటాయింపులో అధికారులే శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

తరలివస్తోన్న వరికోత యంత్రాలు

దావులూరు టోల్‌ప్లాజా వద్ద వాహనాల బారులు

కంకిపాడు, న్యూస్‌టుడే: వరికోత, నూర్పిడి యంత్రాలు పరిసర జిల్లాల నుంచి పెనమలూరు నియోజకవర్గానికి తరలివస్తున్నాయి. యంత్రాల కొరతతో ఖరీఫ్ నూర్పిడి పనులు మందకొడిగా సాగుతుండగా డిమాండ్‌ను గుర్తించి ఇక్కడికి తీసుకొస్తున్నామని వాహన యజమానులు 'న్యూస్‌టుడే'కు చెప్పారు. వరి పంట కోత దశకు చేరుకోవడం, దిత్వా తుపాను హెచ్చరిక, ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతుండటంతో నూర్పిడి పనులు త్వరగా పూర్తిచేయాలని రైతులు ఆశిస్తున్నారు. గతేడాది గంటకు రూ.3వేలు తీసుకోగా ఈ ఖరీఫ్‌లో రూ.3,500వరకు పెంచారు. స్థానికంగా యంత్రాలు తగినన్ని అందుబాటులో లేకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా చెబుతున్నారు.

రైతులకు అండగా ప్రభుత్వం

పశ్చిమ బైపాస్ వద్ద ధాన్యం రాశిని పరిశీలిస్తున్న ఆర్డీవో చైతన్య, పక్కన అధికారులు

నున్న, న్యూస్‌టుడే : నున్న గ్రామంలోని పశ్చిమ బైపాస్ వద్ద ఆరబెట్టిన ధాన్యాన్ని విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య ఆదివారం పరిశీలించారు. దిత్వా తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ధాన్యం మిల్లుకు తరలించేందుకు కావాల్సిన వాహనాలు సిద్ధం చేశామని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు కుర్రా రఘురామ్, విజయలక్ష్మి, ఫైజా, రైతులు కొట్టి కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ విద్యార్థి అదృశ్యంపై కేసు

పెనమలూరు, న్యూస్‌టుడే: పోరంకి సాలిపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి అదృశ్యంపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం. . చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన విద్యార్థి.. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 28న రాత్రి 11 గంటల సమయంలో కళాశాల భవనం వెనుక వైపు ఉన్న మెస్ గోడ దూకి బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ తెలియకపోవడంతో కళాశాల ప్రతినిధి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రహదారి ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడి మృతి

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని ఈడుపుగల్లు పరిధిలో గత నెల 28న జరిగిన రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. పెనమలూరు మండలం వణుకూరు గ్రామానికి చెందిన కోటా కుమారవర్ధన్ (28) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి గోసాలవైపునకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఈడుపుగల్లు వద్ద కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి.. చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు సోమవారం కంకిపాడు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జూద శిబిరంపై దాడి

పెనమలూరు, న్యూస్‌టుడే: పోరంకి అలివేలు మంగాపురం కాలనీలో నిర్వహిస్తున్న జూద శిబిరంపై ఆదివారం దాడిచేసినట్లు పెనమలూరు ఎస్సై ఫిరోజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏడుగురిని అదుపులోకి తీసుకొని, రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ముగిసిన ఉపాధ్యాయ క్రీడా పోటీలు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : గన్నవరం మండలం ఉపాధ్యాయ క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. పురుషులకు క్రికెట్, మహిళలకు త్రోబాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని డివిజన్ స్థాయికి ఎంపిక చేసినట్లు క్రీడా సమన్వయకర్త నాగరాజు తెలిపారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో గుడివాడలో జరిగే డివిజన్ స్థాయి పోటీల్లో ఆయా జట్లు పాల్గొంటాయని చెప్పారు.

విద్యుదాఘాతంతో సామగ్రి ధ్వంసం

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : ఉంగుటూరు మండల కేంద్రంలోని ఓ ఇంటిలో విద్యుత్తు మీటరు పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గ్రామానికి చెందిన అంబటి వెంకట రవి కుమార్‌కు చెందిన ఇంట్లో భార్య, భర్తతో పాటు రవికుమార్ తల్లి నివాసం ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం విద్యుత్తు మీటరు నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఎగసిపడిన మంటలకు మంచంతో పాటు టీవీ, ఇతర సామగ్రి ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.

చిరు జల్లు.. అన్నదాత గుండె ఝల్లు!

గంగూరులో జాగ్రత్తలు చెబుతున్న వ్యవసాయశాఖాధికారిణి సుష్మ

దిత్వా తుపాను ప్రభావంతో వాతావరణం మారి.. చిరు జల్లులు పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో అధికారులు ఆదివారం పర్యటించి కర్షకులను అప్రమత్తం చేశారు. పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కోసిన ధాన్యం తడవకుండా పలుచోట్ల పట్టలు పంపిణీ చేశారు. వరి కోతల విషయంలో వేచి చూడాలని చెప్పారు. పొలాల్లోని వరి పనలను గట్లపైకి చేర్చుకొని జాగ్రత్త చేసుకోవాలన్నారు. ధాన్యం రాశులను మిల్లులకు తరలించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. -న్యూస్‌టుడే, బృందం

రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏడీఏ సునీల్

పెద ఓగిరాలలో తహసీల్దార్ సురేశ్‌కుమార్

విద్యుత్తు తీగలు, అల్యూమినియం సామగ్రి దొంగల అరెస్టు

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: కంకిపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఖాళీ స్థలాలు, వెంచర్లలోని విద్యుత్తు తీగలు, అల్యూమినియం సామగ్రిని చోరీ చేస్తున్న ముఠాను కంకిపాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సాయంత్రం కంకిపాడు పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మురళీకృష్ణ వివరాలు వెల్లడించారు. మండలంలోని కొనతనపాడు, ప్రొద్దుటూరు, దావులూరు, జగన్నాథపురం తదితర గ్రామాల్లోని ఖాళీ స్థలాలు, వెంచర్లలోని విద్యుత్తు తీగలు, అల్యూమినియం సామగ్రి చోరీకి గురవుతున్నట్లు కొంతకాలంగా ఫిర్యాదులు రావడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. గత నెల 30న ప్రొద్దుటూరు పరిధిలోని ఖాళీ వెంచర్‌లో నలుగురు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్సై సందీప్, పీఎస్సై సురేష్, సిబ్బంది వెళ్లి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలను అంగీకరించారు. నిందితులు గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన గరికె చందు, కుంటగుర్ల నరసింహరాజులుగా గుర్తించారు. మరో ఇద్దరు గరికె నాగరాజు, పాలపర్తి నాగరాజు పరారీలో ఉన్నట్లు సీఐ చెప్పారు. పట్టుబడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. వారి నుంచి రూ.3 లక్షల విలువైన అల్యూమినియం సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

నిందితుల అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న సీఐ మురళీకృష్ణ, పక్కన ఎస్సై సందీప్, పీఎస్సై సురేష్ సిబ్బంది

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

6వ వర్ధంతి
01-12-2025
క్రమశిక్షణ, ఉన్నత విలువలతో జీవించి, కల్మషమెరుగని మనస్సుతో అందరి హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న మహోన్నత వ్యక్తి, మీ బాటనే ఆచరిస్తూ.. మీ స్మృతిలో 6 సం॥లు గడిచినవి.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ..

శ్రీమతి యార్లగడ్డ సూర్యశ్రీ గారు
జననం 19-5-1961
పునాదిపాడు, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా
మరణం 1-12-2019
భర్త: యార్లగడ్డ రాజారాం
Rtd. Head of the Dept. of History
Sir C.R. Reddy Autonomous College, Eluru.
మామగారు : (లేటు) యార్లగడ్డ మాధవరావు MA., B.Ed., Rtd H.M
అత్తగారు : యార్లగడ్డ స్వరాజ్యలక్ష్మి
తండ్రి : (లేటు) కడియాల కేశవరావు BE
Rtd. Irrigation, SE, బాదంపూడి, ఉంగుటూరు మం॥, ప॥గో॥ జిల్లా
తల్లి : కడియాల సీతారత్నం (లేటు)
కుమార్తెలు / అల్లుళ్ళు
గోగినేని వినీల USA - సతీష్‌కుమార్ USA
సూరపనేని చందన USA - ఫణీందర్ USA
మనుమరాండ్రు
గోగినేని రిషిత, సూరపనేని రూహి
వియ్యంకులు / వియ్యపురాండ్రు
గోగినేని చిట్టిబాబు (లేటు) - జయలక్ష్మి
సూరపనేని వరప్రసాద్ - వినయ భారతి

(c) eenadu

గుడివాడ

•గుడివాడ •పామర్రు •అవనిగడ్డ

కొత్తగా 307 జీవిత భాగస్వామి పించన్లు

మోపిదేవి, న్యూస్‌టుడే: జిల్లాలో కొత్తగా 307 జీవిత భాగస్వామి పించన్లు మంజూరు అయ్యాయి. సోమవారం వాటిని పంపిణీ చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం చర్యలు చేపట్టారు



ధాన్యం కొనుగోలు బాధ్యత నాదే...

డోకిపర్రు(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలు చేయించే బాధ్యత తనదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. ఆదివారం ఆయన మండలంలోని డోకిపర్రు, పెంజెంద్రలలో రైస్‌మిల్లర్లతో కలసి పర్యటించి రైతులకు వివరించారు. కృష్ణా, గోదావరి జిల్లాలకు చెందిన రైస్‌మిల్లర్లతో కలసి ఆయన రహదారుల వెంట ధాన్యం భద్రత, వాహనాలకు ఎక్కిస్తున్న రైతులను కలసి వారి సమస్యలు తెలుసుకున్నారు. జనసేన బాధ్యులు బూరగడ్డ శ్రీకాంత్, తెదేపా నేతలు కొసరాజు బాపయ్యచౌదరి, చేకూరి జగన్మోహన్‌రావు, వీరమాచనేని శివప్రసాద్, పొట్లూరి రవి, పోలవరపు వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.

డోకిపర్రు వద్ద రైతులతో మాట్లాడుతున్న రాము

పాఠశాల భవన నిర్మాణాల పరిశీలన

కొక్కిలిగడ్డ(మోపిదేవి), న్యూస్‌టుడే: కొక్కిలిగడ్డ జడ్పీ పాఠశాల భవనాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఆహ్వానించనున్నట్లు సర్పంచ్ దిడ్ల జానకిరాంబాబు, ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరు వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యుడు మెడబలిమి మల్లికార్జునరావు, బొబ్బా గోవర్ధన్, కో-ఆప్షన్ సభ్యుడు చందన రంగారావులు ఆదివారం పేర్కొన్నారు. రూ.50 లక్షల దాతల సహాయ సహకారాలతో నిర్మిస్తున్న పనుల పురోగతిని వారు పరిశీలించారు.

మాదిగ మిలాప్‌ను విజయవంతం చేయండి

గుడివాడ, న్యూస్‌టుడే: గుడివాడ పట్టణంలో మాదిగ ఉద్యోగులు, బంధువులు, ఉపకులాల వారి ఐక్య క్రిస్మస్ ఉత్సవ మిలాప్ 2025 డిసెంబరు 9వ తేదీన పురపాలక సంఘ నూతన కార్యాలయం వద్ద సాయంత్రం 3 గంటలకు నిర్వహిస్తున్నామని ఎంఆర్‌పీఎస్ నాయకుడు ఉప్పలపాటి ఆశీర్వాదం పేర్కొన్నారు. స్థానిక గుడ్‌మెన్ పేటలో ఆదివారం ఉత్సవ కరపత్రాల్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ నాయకులు కొదమల గంగాధర్, మామిళ్ల ఎలీషా, గందం సైమన్, పసలాది శేఖర్, కాటూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మాదిగ మిలాప్ కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న ఎంఆర్‌పీఎస్ నేతలు

30 మంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

గుడివాడ, న్యూస్‌టుడే: టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని గుడివాడ టూటౌన్ సీఐ జేఆర్‌కే హనీష్ పేర్కొన్నారు. స్థానిక స్టేషన్‌లో ఆదివారం 30 మంది రౌడీ షీటర్లకు ఆయన కౌన్సెలింగ్ ఇచ్చారు. రానున్న కాలంలో పండుగల దృష్ట్యా ఎలాంటి అల్లర్లు చేసినా, గొడవలలో పాల్గొన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు.

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇస్తున్న టూటౌన్ సీఐ జేఆర్‌కే హనీష్

బాలుడికి చికిత్స చేయించిన తెదేపా నేత

అవనిగడ్డ, న్యూస్‌టుడే: రేపల్లె సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాలుడిని ఎత్తుకుని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తన కారులో తీసుకువెళ్లి చికిత్స చేయించారు తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు. ఆదివారం ఆయన అవనిగడ్డ నుంచి గుంటూరు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఆగి పరిస్థితిని గుర్తించి బాలుడిని ఎత్తుకుని ఆసుపత్రిలో చేర్పించి, వైద్యులతో మాట్లాడారు.

బాలుడిని ఆసుపత్రిలోకి తీసుకువెళుతున్న కనపర్తి

పేదలకు దుప్పట్ల పంపిణీ

అవనిగడ్డ, న్యూస్‌టుడే: దివంగత మంత్రి మండలి వెంకటకృష్ణారావు శతజయంతి వేడుకలలో భాగంగా ఆదివారం ఘంటసాల మండలం శ్రీకాకుళం కూటమి నాయకులు తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా) ఆధ్వర్యంలో కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 126 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండలి వెంకట్రామ్, నాయకులు పాల్గొన్నారు.

దుప్పట్లు పంపిణీ చేస్తున్న వెంకట్రామ్, తాడికొండ చిన్నా

కొండలమ్మకు 10 వేల మంది పూజలు

వేమవరం(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: మండలంలోని వేమవరం శ్రీకొండలమ్మ ఆలయానికి ఆదివారం జిల్లా నలుమూలల నుంచి 10 వేల మంది భక్తులు తరలివచ్చి పూజాదికాలు నిర్వహించారు. సామూహిక పాలపొంగళ్లు వండి నైవేద్యంగా సమర్పించారు.

ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు

కోడూరు (అవనిగడ్డ), న్యూస్‌టుడే: కోడూరు మండల తెదేపా అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబును తెదేపా కార్యాలయంలో కలసి, కోడూరు మండలంలోని ప్రధాన సమస్యలైన అవుట్‌ఫాల్ స్లూయిస్ నిర్మాణం, 22ఎ చుక్కల భూముల సమస్యపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు. దీని వలన రైతులు పడుతున్న ఇబ్బందులు వివరించారు.

అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: అవనిగడ్డ నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మేడికొండ విజయ్ సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

గుడివాడ, న్యూస్‌టుడే: గుడివాడ రైల్వే లైన్లపై వంతెన నిర్మాణ పనుల కారణంగా డిసెంబరు 1వ తేదీన ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకూ పలు ప్రాంతాలలో సరఫరాను నిలిపి వేస్తున్నట్లు విద్యుత్ డీఈఈ జీబీ శ్రీనివాసరావు తెలిపారు. ఈసందర్భంగా నైజాంపేట, న్యూగుడ్‌మెన్ పేట, పాత గుడ్‌మెన్ పేట, పంచవటి కాలనీ, పాముల కాలనీ, బాపూజీ నగర్, పెట్రోలు బంకు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారని తెలిపారు.

గురుకుల విద్యార్థినికి సత్కారం

అవనిగడ్డ, న్యూస్‌టుడే: మాక్ అసెంబ్లీలో పాల్గొన్న చల్లపల్లి బీఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థిని డీకొల్లు పల్లవిని జనసేన నాయకుడు మండలి వెంకట్రామ్ ఆదివారం సత్కరించి, నగదు బహుమతి అందించారు. మండలి వెంకట కృష్ణారావు శతజయంతి కమిటీ, గాంధీక్షేత్రం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి

పామర్రు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలను గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు ముదునూరి శివకృష్ణ అన్నారు. ఆదివారం స్థానిక పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. మండల పార్టీ ఉపాధ్యక్షుడు బడే కేశవరావు, నాయకులు పాల్గొన్నారు.

అలరించిన చిన్నారుల నృత్యాలు

గుడివాడ(సత్యనారాయణపురం), న్యూస్‌టుడే: అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గుడివాడ రాజేంద్రనగర్‌లోని మాంటిస్సోరి ఆంగ్ల పాఠశాలలో బాలోత్సవం కమిటీ అధ్యక్షుడు పనకా సుబ్బారావు అధ్యక్షతన ఆదివారం ముగింపు కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ చిన్నారులు విభిన్న అంశాల్లో ప్రతిభ కనబరిచారన్నారు. న్యాయ నిర్ణేతలుగా వి.వి.రాఘవాచారి, వి.కృష్ణకిషోర్, ఎన్.ప్రసాద్, కె.శ్రీధర్, కె.సుధాకర్, నాంచారయ్య, పద్మలత వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ పండిత పరిషత్ అధ్యక్షులు నరసింహారావు, గుడివాడ ఆర్డీవో బాలసుబ్రహ్మణ్యం, యలవర్తి శ్రీనివాసరావు, మాగంటి శ్రీనివాసరావు, ఎంఈఓ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

జ్ఞాపికలు అందజేస్తున్న ఆర్డీవో బాలసుబ్రహ్మణ్యం తదితరులు

నేత్ర దానంతో మరో ఇద్దరికి చూపు!

నాగాయలంక, న్యూస్‌టుడే: స్థానిక 4వ వార్డుకు చెందిన మత్తి నాగభూషణం(65) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. మృతుని కళ్లు మరో ఇద్దరికి చూపునిస్తాయని మృతుని భార్య లక్ష్మి, కుమారుడు శివరామకృష్ణ, కుమార్తెలు పద్మజ, రాజరాజేశ్వరి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సుదర్శి మానవత సేవ సంస్థ నిర్వాహకులు తలశిల రఘుశేఖర్, కనగంటి నారాయణల ఆధ్వర్యంలో విజయవాడ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి నేత్రాలను దానం చేశారు. టెక్నీషియన్ సాయి, సిబ్బంది ఆదివారం మృతుని కళ్ల నుంచి కార్నియాలు సేకరించారు.



అటెండరుకు సన్మానం

చల్లపల్లి, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో మన్ననలు పొందిన వ్యక్తి అటెండర్ పోతుమూడి వెంకటేశ్వరరావు అని పలువురు ప్రముఖులు అభినందించారు. ఉద్యోగ విరమణ చేసిన ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఎంపీపీ కోట విజయరాధిక, ఎంపీడీవో ఎం.ఆనందకుమారి, సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, కార్యదర్శి పి.వి.మాధవేంద్రరావు పాల్గొన్నారు.

అవనిగడ్డ, న్యూస్‌టుడే: జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మోర్ల వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ సందర్భంగా ఆదివారం పాఠశాలలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఎం.నాగమల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

పెదపారుపూడి, న్యూస్‌టుడే: టైపిస్ట్‌గా పెదపారుపూడి మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసి పదవీ విరమణ చేసిన రాష్ట్ర టైపిస్ట్ అండ్ స్టెనోగ్రాఫర్ సహాయ అధ్యక్షుడు కొలుసు ఏసుబాబును ఆదివారం విజయవాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో యూనియన్ నాయకులు ఘనంగా సత్కరించారు

(c) eenadu

గుడివాడ

•గుడివాడ •పామర్రు •అవనిగడ్డ

పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం

బాధితునికి సీఎం సహాయ నిధి మంజూరు పత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే కుమార్‌రాజా

పామర్రు, న్యూస్‌టుడే: పేదవాని ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే కుమార్ రాజా అన్నారు. ఆదివారం పామర్రులోని అర్హులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా పెందుర్తి భువనేశ్వరికి రూ. 24,866, సమ్మంగి శ్రీనివాసరావుకి రూ. 88,729, ఎం. పార్వతికి రూ. 42,205, పరసా లక్ష్మణ రావుకు రూ. 37,710 చెక్కులను వైద్యఖర్చుల నిమిత్తం అందించారు. జనసేన నరేష్, మండపాక శంకరబాబు, పరసా సుబ్రహ్మణ్యం, మంతెన రామాంజనేయులు, చాట్ల రమేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి రెడ్‌క్రాస్ సాయం

చల్లపల్లి, న్యూస్‌టుడే: లక్ష్మీపురం పంచాయతీ రామానగరంలో యర్రారపు వీరాంజనేయులు పూరిల్లు అగ్నిప్రమాదంలో దగ్ధమవడంతో బాధిత కుటుంబానికి రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో సాయం అందించారు. రెడ్‌క్రాస్ సొసైటీ డిస్ట్రిక్ట్ ఛైర్మన్ డాక్టర్ డీఆర్. కె. ప్రసాద్ పరామర్శించి వ్యక్తిగతంగా రూ. 5వేలు ఆర్థిక సాయాన్ని అందించారు. లీలాబ్రహ్మేంద్ర, మధుసూదనరెడ్డి, హరిప్రసాద్ పాల్గొన్నారు.

శతాబ్ది వేడుకలను విజయవంతం చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న నిమ్మగడ్డ శివశంకర్

పెదపారుపూడి, న్యూస్‌టుడే: వానపాముల జడ్పీ హైస్కూల్ శతాబ్ది వేడుకలను విజయవంతం చేయాలని పూర్వ విద్యార్థి నిమ్మగడ్డ శివశంకర్ అన్నారు. ఆదివారం పూర్వ విద్యార్థులు విలేకరుల సమావేశం నిర్వహించారు. 1925లో నూజివీడు జమీందారు, వేములపల్లి చినరామయ్యలు స్కూల్‌ను నిర్మించారన్నారు. ఎంతో ఘన చరిత్ర ఉందని, ఎంతో మంది చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించారన్నారు. డిసెంబర్ 16వ తేదీన జరిగే 100 సంవత్సరాల వేడుకకు పూర్వ విద్యార్థులు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కొల్లి చంద్రశేఖరరావు, పునుకొల్లు గురుప్రసాద్, కె.ఎస్. రామచంద్రరావు, నూతక్కి విశ్వేశ్వరరావు, జాస్తి రామచంద్రరావు, సుంకర దామోదరరావు, పునుకొల్లు శివరాం ప్రసాద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆకాశంలో మబ్బులు.. అన్నదాతకు గుబులు

గుడివాడ, తోట్లవల్లూరు, పామర్రు గ్రామీణం - న్యూస్‌టుడే : తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అధికారుల ప్రకటనలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట చేతికొస్తున్న సమయంలో తుపాను వస్తే పెట్టుబడులు కూడా మిగలవని భయపడుతున్నారు.

జిల్లాలో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయి. చాలాచోట్ల కల్లాలు, పొలాల్లో ధాన్యం ఆరబోసుకున్నారు. ముసురు పట్టడంతో ధాన్యాన్ని కుప్పలు వేసి పట్టాలు కప్పుతున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోసిన వరి పనలను కుప్పలుగా వేయడానికి కూలీలు ఎకరానికి రూ. 8వేలు డిమాండ్ చేస్తున్నారు. కాటా వేసిన ధాన్యాన్ని తరలించడానికి లారీలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

ధాన్యం బస్తాలను ట్రాక్టరుకు లోడింగ్ చేస్తున్న దృశ్యం

హడావుడిగా వరికుప్పలు వేస్తున్న కూలీలు

జాతీయ రహదారిపై ఆరబోసిన ధాన్యంపై పరదాలు కప్పుతున్న రైతన్నలు

పామర్రు- దిగమర్రు జాతీయ రహదారిపై ధాన్యం రాశులపై కప్పిన పరదాలు

సిబ్బందితో మాట్లాడుతున్న తహసీల్దార్ రవికాంత్

కళ్లాల్లోకి వెళ్లి ధాన్యం నమూనాలు తీయాలి

పామర్రు, న్యూస్‌టుడే: అధికారులు రైతుల ధాన్యం కళ్లాల్లోకి వెళ్లి శాంపిల్స్ తీయాలని తహసీల్దార్ రవికాంత్ సూచించారు. ఆదివారం స్థానిక మార్కెట్‌యార్డులో ఉన్న రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ధాన్యం అమ్మకాల్లో ఉన్న ఇబ్బందులను రైతులు తెలిపారు.

చల్లపల్లి, న్యూస్‌టుడే: చల్లపల్లి మండలంలో 13,200 ఎకరాల్లో వరిసాగు చేస్తుండగా, ఇప్పటికే 2 వేల ఎకరాలు వరిపంటను కోతలు కోయడంతో పంటంతా పొలాల్లోనే ఉంది. యంత్రాలతో నూర్చిన ధాన్యంలో తేమశాతం ఎక్కువ ఉందని, ధరను తగ్గించి రైతులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కంట్రోల్ రూం ఏర్పాటు

అవనిగడ్డ గ్రామీణం: రాగల రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ కె. నాగమల్లేశ్వరరావు సూచించారు. అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోలు రూమ్ ఏర్పాటు చేశామన్నారు. చరవాణి నెం. 9032491234కు సంప్రదించాలని పేర్కొన్నారు.

యు.టి.ఎఫ్ మండల శాఖ కమిటీ ఎన్నిక

రవీంద్రబాబు, రత్నగిరిరావు

మొవ్వ(కూచిపూడి), న్యూస్‌టుడే: మొవ్వ మండల యు. టి. ఎఫ్ నూతన కౌన్సిల్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా మొవ్వ మండల కమిటీ నూతన అధ్యక్షునిగా రవీంద్రబాబు, ప్రధాన కార్యదర్శిగా రత్నగిరిరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా కె. బ్రహ్మం, సహాధ్యక్షులుగా వై. వి. సతీష్, సహాధ్యక్షురాలిగా ఎస్. నీలిమ, కోశాధికారిగా కె. శివనాగరాజు, ఆడిటర్‌గా పి. రమేష్‌బాబు, మండల కార్యదర్శులుగా వి. నాగ శ్రీనివాస్, ఎ. ఎస్. ఎస్. కుమార్, కె. గాయత్రి, బి. సుధీర్, మంజూష, ఎ. రాజేంద్రలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కౌన్సిలర్‌గా యం. రాణి, ఆర్. లంకేశ్వరరావు ఎన్నికయ్యారు.

కార్యకర్తలు మనోధైర్యంతో ముందుకుసాగాలి

మాట్లాడుతున్న సీపీఐ నేత కె.వి.వి.ప్రసాద్

చల్లపల్లి, న్యూస్‌టుడే: కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు మనోధైర్యంతో ముందుకు సాగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. వి. వి. ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం కౌన్సిల్ సమావేశాన్ని చంద్ర రాజేశ్వరరావు వికాసకేంద్రంలో నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రాబల్యం చూపాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెలగపూడి ఆజాద్, అడ్డాడ ప్రసాద్‌బాబు, రత్నకుమారి, రామచంద్ర జోషి, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

సంచులివ్వండి

రావివారిపాలెం రైస్‌మిల్లులో కూటమి నేతలు

మోపిదేవి, న్యూస్‌టుడే: ధాన్యం మిల్లుకు తరలించేందుకు రైతులకు తక్షణం గోతాలు అందించాలని రైతులు అధికారులను కోరారు. సంచులు లేక 216 జాతీయ రహదారిపై దాదాపు 3వేల బస్తాల ధాన్యం పట్టాలు కప్పి ఉంచామన్నారు. గోదాముకు చేర్చాలన్నా సంచులు లేవని ఎపుడు ఇస్తారని అడిగారు. మోపిదేవి వార్పు రైస్‌మిల్లును మండలి వెంకట్రామ్ తనిఖీ చేసి, పరిశీలించారు. కొక్కిలిగడ్డ, అడపావారిపాలెం, మేళ్లమర్తిలంక గోదాములలో నిల్వ చేసుకోవాలని రైతులను కోరారు. కూటమి నేతలు కనపర్తి శ్రీనివాసరావు, ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరు వెంకటేశ్వరావు, జడ్పీటీసీ మల్లికార్జునరావు, తదితరులు ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు.

మిల్లర్లు ధాన్యం కొనేలా చర్యలు తీసుకోవాలి

ఘంటసాల, న్యూస్‌టుడే: మిల్లర్లు పూర్తిస్థాయిలో ధాన్యం కొనేలా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అన్నారు. ఆదివారం దేవరకోటలో ఆరబెట్టిన ధాన్యం రాశులను ఆయన పరిశీలించారు. వేమూరి వెంకట్రావు, రైతులు పాల్గొన్నారు.

తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దు

కోడూరు (అవనిగడ్డ), న్యూస్‌టుడే: మండలంలో రైతులు తుపాను నేపథ్యంలో తొందరపడి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని, మార్కెట్ ప్రాంగణంలోని గోదాములో ధాన్యం నిల్వచేసుకోవచ్చని తహసీల్దార్ సౌజన్య కిరణ్మయి చెప్పారు. ఆదివారం ఆమె నరసింహపురం, కోడూరు, లింగారెడ్డిపాలెం గ్రామాలలో ధాన్యం నూర్పిడులు చేసి ఆరబెట్టుకుంటున్న రైతులను కలసి మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేస్తారని ధైర్యం చెప్పారు.

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: అంగలూరు నుంచి రెడ్డిపాలెం, ఇటు డోకిపర్రు, కూరాడ-విన్నకోట, అంగలూరు-కుచికాయలపూడి, పోలిమెట్ల రహదారుల వెంబడి ఇలా ధాన్యం, బస్తాలపై పరదాలు కప్పుకుంటూ రైతులు ఆందోళన చెందుతూ కనిపించారు.

అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: మిల్లర్ల కొనుగోలు కోసం వేకనూరు వద్ద నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలను వ్యవసాయశాఖ, రెవెన్యూ అధికారులు సురక్షత ప్రాంతానికి తరలించి ఆదివారం టార్పాలిన్ పట్టాలను కప్పించి భద్రపర్చారు.

ధాన్యం గుట్టలు పరిశీలిస్తున్న తహసీల్దార్ కిరణ్మయి

వడ్లమన్నాడు వద్ద ధాన్యం రాశులను దగ్గర చేసుకుంటూ..

చల్లపల్లిలో టార్పాలిన్ పట్టాలను రైతులకు అందచేస్తున్న ఏఎంసీ ఛైర్మన్ కనకదుర్గ, వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, ఏవో మురళీకృష్ణ

ప్రమాదభరితంగా ఫ్లెక్సీలు

నాగాయలంక, న్యూస్‌టుడే: నాగాయలంకలో ఇష్టాను సారంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో అవి ప్రమాదాన్ని సూచిస్తున్నాయని గ్రామస్థులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల వచ్చిన మొంథా తుపాను సమయంలో పంచాయతీ, రెవెన్యూ శాఖలు గ్రామంలోని ఫ్లెక్సీలు తొలగించారు. ఇటీవల మళ్లీ ప్రధాన కూడలిలో, రహదారుల వెంట ఎటువంటి అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు వెలిశాయి. గాలి తీవ్రత ఎక్కువైతే రహదారి వెంట వెళ్లే వారిపైన పడి ప్రాణహాని జరిగే అవకాశం ఉంది. పంచాయతీ అధికారులు వాటి తొలగింపునకు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈదురమద్దాలిలో రైతులను అప్రమత్తం చేస్తున్న తహసీల్దారు శ్రీనునాయక్

అవనిగడ్డ మండలం మోదుమూడి ఆయకట్టు ప్రాంతంలో ఈదురు గాలులకు నేలవారిన వరి పైరు

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం

కోడూరు (అవనిగడ్డ), న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకుడు మండలి వెంకట్రామ్ చెప్పారు. ఆదివారం ఆయన కోడూరు, లింగారెడ్డిపాలెం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, మార్కెట్ ఆవరణలోని గోదామును పరిశీలించారు. కార్యక్రమంలో పీసీ ఛైర్మన్ డి. వెంకటేశ్వరరావు, వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి శ్రీనివాసరావు, తహసీల్దార్ సౌజన్య కిరణ్మయి పాల్గొన్నారు.

మోపిదేవి: మండలంలోని 12 రైతు సేవా కేంద్రాల ద్వారా 130 టార్పాలిన్ పట్టాలను ఆదివారం పంపిణీ చేశారు. ఏవో హెప్సిబారాణి, వీఏఏలు యశ్వంత్ పాల్గొన్నారు.

నాగాయలంక, న్యూస్‌టుడే: నాగాయలంక మండలంలో రైతులు పంటను దక్కించుకోవడం కోసం యంత్రాల సాయంతో వరి కోత పనులు చేపట్టారు. తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ నాగాయలంక తహసీల్దారు కార్యాలయంలో తుపాను కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తహసీల్దారు వీరాంజనేయ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజలు తక్షణ సాయం కోసం చరవాణి నెం. 9908664614లో సంప్రదించాలని తెలిపారు.

కూచిపూడి, న్యూస్‌టుడే: మొవ్వ మండలంలోని 21 గ్రామ పంచాయతీలలో ధాన్యం ఆరబెట్టుకుని నిరీక్షిస్తున్న వారెందరో రైతులున్నారు. పరదాలు, టార్పాలిన్‌ల కోసం తిరిగి వాటిని తీసుకువచ్చి ధాన్యం రాశులపై కప్పుకోవటంతో నిమగ్నమయ్యారు.

(c) eenadu

కరెంట్ అఫైర్స్

మాదిరి ప్రశ్నలు

★ హురున్ ఇండియా రిచ్‌లిస్ట్ 2025 ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా ఎవరు నిలిచారు? (ఈయన సంపద నికర విలువ రూ.9.55 లక్షల కోట్లుగా ఉంది. రూ.8.15 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు.)

జ: ముఖేష్ అంబానీ

★ 'మహాత్మా గాంధీ అండ్ ది ఎన్విరాన్‌మెంట్' అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు? (ప్రఖ్యాత పర్యావరణవేత్తలైన ఈ రచయితలు ప్రకృతి, వనరుల వినియోగంపై మహాత్మా గాంధీ ఆలోచనా సరళి, అభిప్రాయాలను తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని రచించారు.)

జ: త్రిలోక్‌నాథ్ ఖోషూ, జాన్.ఎస్. మూలక్కట్టు

★ ప్రారంభ దశ అల్జీమర్స్ చికిత్సలో వాడే లెకెనెమాబ్ (లెకెంబి) ఔషధాన్ని వాడటానికి ఇటీవల ఏ దేశం ఆమోదం తెలిపింది? (ఈ దేశంలో మరణాలకు ప్రధాన కారణంగా నిలుస్తున్న అల్జీమర్స్ నియంత్రణకుగాను ఈ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.)

జ: ఆస్ట్రేలియా

★ కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) ఛైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?

జ: వివేక్ చతుర్వేది

మరింత సమాచారం

దరఖాస్తు చేశారా ?

☛ ఎయిమ్స్ దిల్లీ లో గ్రూప్-బి, సి పోస్టులు (1,383)

చివరి తేదీ: 2.12.2025

☛ కేరళ రబ్బర్ బోర్డులో సైంటిస్ట్ ఉద్యోగాలు (50)

చివరి తేదీ: 1.12.2025

SENIOR INTER English

Of Studies: Francis Bacon

Annotations (4 Marks)

1. Studies serve for delight, for ornament and for ability.

A: Context: This line is taken from the essay "Of Studies" written by Francis Bacon. He was called the Father of English Essay. This line is about the benefits of studies.

Final Exams - 2026 IMPORTANT Q&A

Explanation: We get delight when we read a book. When we are at leisure, we read and enjoy. Reading enriches our capacity of communication and judgement. Thus it makes us efficient and it is like an ornament. Effective thinking and perfect knowledge are possible by studies.

2. Phenomenen contemn studies, simple men admire them, and wise men use them.

A: Context: This sentence is taken from the essay"Of Studies" written by Francis Bacon. He was called the Father of English Essay. This line is about people who treat studies in their own way.

Explanation : While looking into the practical side of the subject, the writer points out, three kinds of people. Cunning and dishonest people dislike studies. They are proud that they have enough of knowledge. There are people who are interested in studies. The third group of people who are wise, study books well, get knowledge and apply it in their daily life.

General Relevance : Bacon's sentences are aphoristic. They are filled with sensible ideas. The division of the three kinds,'shows the wit of Bacon. Real life situations are shown in the essay.

Short Answer Question (4 Marks)

1. What did Bacon mean in the line "Some books are to be tasted, others to be swallowed and some few to be chewed and digested".

A: Francis Bacon was a great English essayist. In the essay 'Of Studies', he gives the benefits of studies and the importance of reading books. He writes with an aphoristic style. He describes books to be of three types. Some books are there for formal reading, just taste it and leave it. Some books have to be studied completely.

For more IMP Q&A

Writer: J.Shyamala

జనరల్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ

సాగుదారులకు సంస్థాగత సాయం!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే జీవనాడి. ప్రజల్లో అధికశాతానికి వ్యవసాయమే జీవనాధారం. రాష్ట్ర రైతుల్లో కౌలుదారులు, చిన్న రైతులు ఎక్కువగా ఉన్నారు. వీరికి పెట్టుబడి వనరులు పరిమితంగా ఉండటంతో పాటు ఆదాయ స్థిరత్వం లేకపోవడంతో క్రమంగా రుణాల ఊబిలో చిక్కుకున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం సంస్థాగతంగా పెట్టుబడి సాయాన్ని, రుణాలను అందిస్తోంది. రైతు సంక్షేమ కార్యక్రమాల ద్వారా సాగును లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తోంది. ఈ అంశంపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర పరిజ్ఞానం ఉండాలి. రైతులకు అందే వివిధ రకాల రుణాలు, ప్రభుత్వం సమకూరుస్తున్న ప్రయోజనాలు, పథకాలు సహా రైతు ఆత్మహత్యల నివారణకు చేపట్టిన చర్యల గురించి తెలుసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ విత్తవనరులు

రాష్ట్ర వ్యవసాయ రంగం అనేక ప్రకృతిపరమైన పరిస్థితులతో ప్రభావితమవుతూ చిన్న, సన్నకారు రైతులకు స్థిరమైన ఆదాయం లేని ఉపాధిగా మారింది. పెట్టుబడుల కోసం అప్పులు చేసి, గిట్టుబాటు ధరలు లభించక అప్పులపై వడ్డీలు చెల్లించలేక లక్షలాది వ్యవసాయ కుటుంబాలు రుణాల్లో చిక్కుకున్నాయి. రాష్ట్ర గ్రామీణ వ్యవస్థలో రుణ బాధ అధికంగా ఉంది.

గ్రామీణ రుణగ్రస్తతకు ముఖ్య కారణాలు: 1) పేదరికం 2) రుణ భారం 3) లాభాలు అందించలేని వ్యవసాయం 4) అధిక కౌలు 5) వడ్డీ వ్యాపారులపై ఆధారపడటం 6) కుటుంబ వారసత్వం, పండగలు, ఆచారాల పేరుతో స్తోమతకు మించి చేసే వ్యయం 7) కోర్టు కేసులు 8) అనారోగ్యం 9) చెడు అలవాట్లు.

కాలపరిమితి ఆధారంగా వ్యవసాయ రుణాలు మూడు రకాలు

1) స్వల్పకాలిక రుణాలు- 15 నెలల్లోపు తిరిగి చెల్లించాలి. 2) మధ్యకాలిక రుణాలు- 15 నుంచి 60 నెలల్లోపు తిరిగి చెల్లించాలి. 3) దీర్ఘకాలిక రుణాలు- 60 నెలలకు మించి 20 సంవత్సరాల వరకు తిరిగి చెల్లించాలి.

రుణం ఇచ్చేవారి ఆధారంగా

1) సంస్థాగత మార్గాలు: ఇందులో కేవలం పట్టాదారు పాస్‌బుక్‌లు లేదా కౌలుకార్డులు ఉన్నవారికి మాత్రమే వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ, సహకార బ్యాంకులు వ్యవసాయ రుణాలు ఇస్తాయి.

2) సంస్థాగతం కాని మార్గాలు: వ్యవసాయం కోసం రుణాలను వడ్డీ వ్యాపారులు, వర్తకుల నుంచి పొందడాన్ని సంస్థాగతం కాని మార్గాలు అంటారు.

రుణ వినియోగం ఆధారంగా

1) టర్మ్ లోన్: ఇది దీర్ఘకాలిక, మధ్యకాలిక కాలపరిమితి ఉన్న రుణం. **ఉదా:** ట్రాక్టర్ కొనుగోలుకు, బోరుబావి తవ్వకానికి, అదనపు భూమి కొనుగోలు లాంటి వాటికి బ్యాంకులు టర్మ్‌లోన్ ఇస్తాయి.

2) క్రాప్ లోన్: ఇది స్వల్పకాలిక కాలపరిమితి రుణం. **ఉదా:** విత్తనాలు, యూరియా, పురుగుమందుల కొనుగోలు లాంటి వాటికి బ్యాంకులు పంట రుణం మంజూరు చేస్తాయి.

రైతు ఆత్మహత్యలు:



నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో ప్రకారం ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో అధికశాతం కౌలుదార్లు, సన్నకారు, చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు. రైతు ఆత్మహత్యలు ఎక్కువగా నమోదైన రాష్ట్రాలు 1) మహారాష్ట్ర 2) కర్ణాటక 3) ఆంధ్రప్రదేశ్.

ప్రధాన కారణాలు: రుణ బాధ, పంట వైఫల్యం, కుటుంబ సమస్యలు, అనారోగ్యం, ఆల్కహాల్.

ఆత్మహత్యలను తగ్గించే చర్యలు: కమతాల ఏకీకరణ, సహకార వ్యవసాయం, ఆధునిక సేద్య విధానాలు, ల్యాబ్ టు ల్యాండ్ కార్యక్రమాలు, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, మెరుగైన పరపతి, వ్యవసాయ బీమా, దళారులు, మధ్యవర్తుల ప్రమేయం తగ్గించడం తద్వారా రైతుకు గిట్టుబాటు ధర కల్పన.

2019, జులై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.7 లక్షల పరిహారాన్ని అందిస్తోంది.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన



వ్యవసాయ పెట్టుబడి అందించడం కోసం రైతుకు నేరుగా ఏడాదికి రూ.6 వేల చొప్పున అందించే కేంద్ర ప్రభుత్వ పథకం. 2018, డిసెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చింది. రైతు బ్యాంకు ఖాతాకు మూడు విడతలుగా (ఒక్కో విడతలో రూ.2,000) ఈ మొత్తాన్ని ప్రభుత్వం బదిలీ చేస్తుంది.

అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రైతు కుటుంబానికి వ్యవసాయ అవసరాల కోసం కేంద్రం పీఎం కిసాన్ పథకంలో అందించే రూ.6,000తో కలిపి మొత్తం రూ.20 వేలు వార్షిక పెట్టుబడి సహాయంగా అందించే పథకం. ఇందులో వార్షిక పెట్టుబడి సహాయాన్ని మూడు విడతలుగా (మొదటి విడత రూ.7000 + రెండో విడత రూ.7,000 + మూడో విడత రూ.6,000) రైతు బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం బదిలీ చేస్తుంది. ఈ పథకంలో రైతులకు ఏటా ఇచ్చే సహాయం రూ.20 వేలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.14 వేలు ఇస్తుండగా, పీఎం కిసాన్ ద్వారా రూ.6 వేలు అందుతుంది. భూమి ఉన్న రైతులతో పాటు, భూమి లేని కౌలుదారులకు కూడా రూ.20 వేలు వార్షిక పెట్టుబడి సహాయాన్ని ఏపీ ప్రభుత్వం అందిస్తుంది. ✦ 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' పథకాన్ని 'సూపర్ సిక్స్' హామీ లో భాగంగా 2025, ఆగస్టు 2న ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మొదటి విడతగా 46,85,838 మంది రైతుల ఖాతాల్లో రూ.7,000 చొప్పున జమ చేశారు.

విడత	ఆర్థిక సహాయం (రూపాయల్లో)
మొదటి	ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5,000 + పీఎం కిసాన్ 2,000 = 7000
రెండో	ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5,000 + పీఎం కిసాన్ 2,000 = 7000
మూడో	ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4,000 + పీఎం కిసాన్ 2,000 = 6000

కౌలుదారులకు పంట రుణాలు: ఏపీ ప్రభుత్వం కౌలుదారులకు రుణాలు, పంటల బీమా, రాయితీపై వ్యవసాయ పరికరాలు, పెట్టుబడి రాయితీ, ఆత్మహత్యల పరిహారం అందించేందుకు 2019లో ఆంధ్రప్రదేశ్ క్రాప్ కల్టివేషన్ రైట్స్ యాక్ట్ (సీసీఆర్‌సీ చట్టం) చేసింది. దీని ప్రకారం భూయజమాని, కౌలుదార్ల మధ్య ఒప్పందం జరుగుతుంది. కౌలుదారుడికి 11 నెలలు పంట సంబంధ హక్కులు ఉంటాయి. యజమాని యాజమాన్య హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. 2025-26 సంవత్సరానికి 5.99 లక్షల కౌలుదారులకు సీసీఆర్‌సీ కార్డులు జారీ చేశారు.

రైతుమిత్ర గ్రూపులు: సన్న, చిన్నకారు రైతులు, కౌలుదారులను రైతుమిత్ర గ్రూపులుగా ఏర్పాటుచేసి ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందిస్తారు. ప్రతి 100 హెక్టార్లకు ఒక రైతుమిత్ర గ్రూపు ఏర్పాటవుతుంది. ప్రతి 10 గ్రూపులకు బహుళార్థక విస్తరణ అధికారి పర్యవేక్షకుడిగా పనిచేస్తారు.

వ్యవసాయ రుణాలు - వడ్డీ రేట్లు: 2006-07 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం 'ఇంట్రెస్ట్ సబ్‌వర్షన్ స్కీమ్' ప్రవేశపెట్టింది. పంట రుణాలు రూ.3 లక్షల లోపు ఉంటే వడ్డీ 7%గా నిర్ణయించింది. సకాలంలో తిరిగి చెల్లిస్తే 3% మినహాయింపు ఇస్తారు. అంటే పంటరుణాల నికర వడ్డీ 4% మాత్రమే.

రుణమాఫీ: కేంద్రం 1990లో సన్న, చిన్నకారు రైతులకు రూ.10,000ల వరకు రుణమాఫీ చేసింది. 2008లో కేంద్రం రెండోసారి మాఫీ చేసింది. 2014లో ఏపీ ప్రభుత్వం 'కోటయ్య కమిటీ' సిఫార్సులపై కుటుంబానికి గరిష్ఠంగా రూ.1,50,000ల రుణమాఫీ చేసింది. ఇందులో 54.98 లక్షల మంది ప్రయోజనం పొందారు.

రచయిత: పి.వి.సుబ్బారెడ్డి

పునరుత్పాదక వనరులతోనే ఇంధన భద్రత!

ఆధునిక ఆర్థిక వ్యవస్థలకు శక్తి వినియోగం, దాని లభ్యతే కీలకం. వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, విద్యుత్తు ఉత్పత్తి, వివిధ రకాల సేవలకు మూలవనరు శక్తి. నిత్య జీవిత కార్యకలాపాల నుంచి, దేశ ఆర్థిక ప్రగతి వరకు అన్నింటికీ శక్తివనరులే చోదక శక్తులు. శక్తి అవసరాల కోసం సంప్రదాయ శిలాజ ఇంధనాలతో పాటు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేసిన సౌరశక్తి, పవన శక్తి, బయోమాస్ ఎనర్జీ తదితర పునరుత్పాదక ఇంధన వనరుల వాడకమూ పెరిగింది. వాటి లభ్యత, దేశవ్యాప్తంగా ఏర్పాటైన ఉత్పత్తి కేంద్రాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. సంప్రదాయేతర శక్తి ఉత్పత్తి, వినియోగం తీరుతెన్నులతో పాటు సంబంధిత సాంకేతికతలనూ అర్థం చేసుకోవాలి.

సైన్స్ అండ్ టెక్నాలజీ

దేశ అభివృద్ధికి శక్తివనరులు

1. కిందివాటిలో వేరుగా ఉన్న శక్తి వనరును గుర్తించండి.
ఎ) సౌరశక్తి బి) పెట్రోల్ సి) డీజిల్
డి) బొగ్గు ఇ) సహజ వాయువు
1) ఎ, బి 2) ఎ 3) సి 4) ఇ

2. కిందివాటిలో శిలాజ ఇంధనాలు కానివి ఏవి?
ఎ) బొగ్గు బి) సహజ వాయువు
సి) బయోడీజిల్ డి) హైడ్రోజన్
ఇ) బయోగ్యాస్
1) సి, డి, ఇ 2) బి, సి, డి 3) ఎ, బి, సి 4) ఇ

3. శిలాజ ఇంధనాలు వాడటం వల్ల కలిగే నష్టాలు ఏవి?

ఎ) వాయు కాలుష్యం పెరుగుతుంది.
బి) శిలాజ ఇంధనాలు పరిమితంగా లభ్యమవుతాయి.
సి) వీటిని వెలికితీసే క్రమంలో ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది.
డి) వాడిన తర్వాత తిరిగి ఏర్పడవు.
1) ఎ, బి 2) బి, సి 3) సి, డి 4) ఎ, బి, సి, డి

4. కిందివాటిలో వేటిని నూతన లేదా కొత్తరకం ఇంధన వనరులు అంటారు?
ఎ) బయోహైడ్రోజన్ బి) ఫ్యూయల్ సెల్స్
సి) బయోడీజిల్
డి) బయో సి.ఎన్.జి. (బయో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్)
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, బి, సి, డి 4) సి, డి

5. కిందివాటిలో పునరుద్ధరింపలేని శక్తివనరులకు ఉదాహరణ?
ఎ) భూగర్భ ఉష్ణశక్తి బి) సముద్ర అలల శక్తి
సి) పవన శక్తి డి) పెట్రోలియం
ఇ) సహజవాయువు
1) డి, ఇ 2) సి, డి 3) బి, సి 4) ఎ, బి, సి

6. వివిధ రకాల శక్తివనరులు కింది ఏ విధంగా ఉపయోగపడతాయి?
ఎ) విద్యుత్తు ఉత్పత్తి
బి) పరిశ్రమలు పని చేయడానికి
సి) వాహనాలు నడవడానికి
డి) ఉష్ణాన్ని, నీటిఆవిరిని ఉత్పత్తి చేయడానికి
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి 3) ఎ, డి 4) బి, డి

7. కింది వేటిని సాంప్రదాయేతర ఇంధన వనరులుగా పిలుస్తారు?
ఎ) భూగర్భ ఉష్ణశక్తి బి) అలలశక్తి
సి) బయోమాస్ ఎనర్జీ డి) సౌరశక్తి
ఇ) పవనశక్తి
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి, డి, ఇ 3) సి, డి 4) డి, ఇ

8. కిందివాటిని సరైన క్రమంలో అమర్చండి.
ఎ) బొగ్గు 1) బయోమాస్ ద్వారా ఉత్పత్తి
బి) సౌరశక్తి 2) నూనెల నుంచి ఉత్పత్తి
సి) గోబర్ గ్యాస్ 3) శిలాజ ఇంధనం
డి) బయోడీజిల్ 4) పునరుద్ధరించే ఇంధన వనరు
ఇ) ఫ్యూయల్ సెల్ 5) కొత్తరకం ఇంధన వనరు
1) ఎ-2, బి-3, సి-4, డి-1, ఇ-5
2) ఎ-5, బి-3, సి-2, డి-1, ఇ-4
3) ఎ-3, బి-4, సి-1, డి-2, ఇ-5
4) ఎ-4, బి-3, సి-2, డి-1, ఇ-5

9. కిందివాటిలో ఎన్ని జతలు సరైనవి.

ఎ) సహజవాయువు - మీథేన్
బి) పవనశక్తి - పునరుద్ధరింపజేసే ఇంధన వనరు
సి) ఇథనాల్ - బయోఫ్యూయల్
డి) పెట్రోలియం - పునరుద్ధరించలేని ఇంధన వనరు
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి

10. బొగ్గులో ఉండే కర్బన శాతం ఆధారంగా కింది వాటిని సరైన విధంగా జతపరచండి.
ఎ) ఆంత్రసైట్ 1) 60% కార్బన్
బి) బ్యుటమినస్ 2) 90% కార్బన్
సి) లిగ్నైట్ 3) 80% కార్బన్
డి) పీట్ 4) 70% కార్బన్
1) ఎ-2, బి-3, సి-4, డి-1 2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-1, బి-2, సి-4, డి-3 4) ఎ-4, బి-3, సి-1, డి-2

11. సౌరశక్తి, పవనశక్తి లాంటి పునరుద్ధరించే ఇంధనవనరులు వాడుకోవడం వల్ల కలిగే లాభాలు?
ఎ) వాయుకాలుష్యం ఉండదు
బి) గ్రీన్‌హౌస్ వాయువులు వెలువడవు
సి) ఇంధన భద్రత సాధ్యమవుతుంది
డి) విద్యుత్తు ఉత్పత్తి పెరుగుతుంది
1) ఎ, బి 2) బి, సి 3) సి, డి 4) ఎ, బి, సి, డి

12. కింది సాంకేతికతలను సరైన క్రమంలో అమర్చండి.
ఎ) సూపర్ క్రిటికల్ టెక్నాలజీ 1) ఇథైల్ ఆల్కహాల్
బి) ఫొటోవోల్టాయిక్ టెక్నాలజీ 2) బయోగ్యాస్
సి) బయోమాస్ ఫెర్మెంటేషన్ టెక్నాలజీ 3) బొగ్గును పూర్తిగా మండించడం
డి) ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ 4) సౌరశక్తి నుంచి విద్యుత్తు శక్తి తయారుచేయడం
ఇ) ఆల్కహాల్ ఫెర్మెంటేషన్ సాంకేతికత 5) బయోడీజిల్ తయారీ
1) ఎ-2, బి-3, సి-4, డి-1, ఇ-5
2) ఎ-4, బి-3, సి-2, డి-5, ఇ-1
3) ఎ-3, బి-4, సి-2, డి-5, ఇ-1
4) ఎ-1, బి-3, సి-2, డి-4, ఇ-5

13. థర్మల్ పవర్ ప్లాంట్‌లో నీటి ఆవిరితో కింది ఏ విధంగా విద్యుత్తు ఉత్పత్తిని చేయవచ్చు?

ఎ) బొగ్గును మండించడం
బి) సహజవాయువును మండించడం
సి) అణుఇంధనాలను ఉపయోగించడం
డి) సౌరశక్తితో నీటిని వేడి చేయడం
ఇ) బయోమాస్‌ను మండించడం
1) ఎ, ఇ 2) ఎ, డి 3) సి, డి 4) ఎ, బి, సి, డి, ఇ

14. ఇంటిగ్రేటెడ్ గ్యాసిఫికేషన్ కంబైన్డ్ సైకిల్ అనే ప్రక్రియ కింది దేని కోసం ఉపయోగిస్తారు?
ఎ) సహజవాయువు నుంచి విద్యుత్తు ఉత్పత్తికి
బి) బొగ్గును సింథటిక్ గ్యాస్‌గా మార్చి విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి
సి) బయోగ్యాస్ నుంచి విద్యుత్తు ఉత్పత్తికి
డి) హైడ్రోజన్ వాయువు తయారీ, విద్యుత్తు ఉత్పత్తి
1) ఎ, డి 2) బి 3) సి 4) సి, డి

15. అణురియాక్టర్లను ఉపయోగించి అణువిద్యుత్తును తయారుచేయడానికి కిందివేటిని అణుఇంధనాలుగా వాడతారు?
ఎ) యురేనియం బి) ప్లుటోనియం సి) థోరియం
డి) రేడియో కార్బన్ ఇ) రేడియోకోబాల్ట్
1) బి, సి, డి 2) సి, డి, ఇ 3) ఎ, బి, సి 4) ఎ, డి, ఇ

16. నిత్యజీవితంలో సౌరశక్తిని కింది ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు?
ఎ) సోలార్ ప్యానెల్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తికి
బి) సోలార్ వాటర్ హీటర్ ద్వారా నీటిని వేడి చేసేందుకు
సి) సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా నీటి ఆవిరి నుంచి విద్యుత్తు ఉత్పత్తికి
డి) సౌరశక్తిని కేంద్రీకరించి సోలార్ ఫర్నేస్ ద్వారా లోహాలను కరిగించడానికి
ఇ) సోలార్ కుక్కర్ ద్వారా ఆహార పదార్థాలను వండడానికి
1) ఎ, బి, సి, డి, ఇ 2) సి, డి, ఇ
3) బి, డి, ఇ 4) ఎ, సి, డి

17. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సోలార్ పార్కులను, సోలార్ విద్యుత్తు కేంద్రాలను జతపరచండి.
ఎ) బాడ్ల సోలార్ పార్క్ 1) కర్ణాటక
బి) పావగడ సోలార్ పార్క్ 2) రాజస్థాన్
సి) ఫ్లోటింగ్ సోలార్ పార్క్ 3) గుజరాత్
డి) కావ్‌డా సోలార్ పార్క్ 4) రామగుండం
ఇ) అల్ట్రామెగా సోలార్ పార్క్ 5) కర్నూలు
1) ఎ-1, బి-3, సి-4, డి-5, ఇ-2
2) ఎ-1, బి-2, సి-5, డి-4, సి-3
3) ఎ-2, బి-1, సి-4, డి-3, ఇ-5
4) ఎ-5, బి-3, సి-2, డి-1, ఇ-4

18. పవనశక్తి గురించి కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
ఎ) పవనశక్తిని విద్యుత్తు ఉత్పత్తికి, నీటిని తోడడానికి వాడతారు.
బి) పవన విద్యుత్తు ఉత్పత్తికి ఉండాల్సిన కనీస గాలి వేగం గంటకు 15 కి.మీ.
సి) దేశంలో అన్ని ప్రదేశాల్లో, అన్నివేళలా పవన విద్యుత్తును ఉత్పత్తి చేయలేము.
డి) పవన విద్యుత్తు ఉత్పత్తిలో ఎలాంటి కాలుష్యపదార్థాలు వెలువడవు.
1) ఎ, బి 2) బి, సి 3) సి, డి 4) ఎ, బి, సి, డి

19. భూగర్భ ఉష్ణశక్తి ద్వారా విద్యుత్తు ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన పైలెట్ ప్రాజెక్టులను ఆయా ప్రాంతాలతో జతపరచండి.
ఎ) పుగా లోయ 1) గుజరాత్
బి) కాంబెగ్రాబెన్ 2) లద్దాఖ్
సి) మణికరన్ 3) రాజస్థాన్
డి) బార్మర్ 4) హిమాచల్ ప్రదేశ్
ఇ) తవాంగ్ 5) అరుణాచల్‌ప్రదేశ్
1) ఎ-2, బి-1, సి-4, డి-3, ఇ-5
2) ఎ-4, బి-3, సి-2, డి-1, ఇ-5
2) ఎ-5, బి-4, సి-1, డి-2, ఇ-3
4) ఎ-1, బి-3, సి-2, డి-4, ఇ-5

20. కింది వాక్యాల్లో సరైన వాటిని ఎన్నుకోండి.
ఎ) ప్రస్తుతం అధిక పవన విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం - గుజరాత్
బి) అధిక సౌరవిద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం - రాజస్థాన్
సి) అరుణాచల్ ప్రదేశ్‌ను హైడ్రోపవర్ క్యాపిటల్ అంటారు.
1) ఎ, బి 2) బి 3) ఎ, బి, సి 4) సి

21. సముద్రం నుంచి కింది ఏవిధంగా విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు.



ఎ) ఆటుపోట్లతో టర్బైన్‌ను తిప్పి
బి) అలల శక్తిని ఉపయోగించి టర్బైన్ ద్వారా
సి) సముద్రంలోని నీటికి ఉన్న ఉష్ణోగ్రతల భేదం ఆధారంగా
1) ఎ, బి, సి 2) బి, సి 3) సి, డి 4) బి

22. భారత్‌లో సముద్రం నుంచి విద్యుత్తు తయారీ, వినియోగానికి సంబంధించిన కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ) ఆటు, పోటుల ద్వారా విద్యుత్తు తయారీకి అనువైన ప్రాంతాలు - గుజరాత్, పశ్చిమ బెంగాల్
బి) అలల శక్తి ద్వారా విద్యుత్తు ఉత్పత్తికి ఉపయోగపడే ప్రాంతాలు - మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
సి) సముద్రం నుంచి విద్యుత్తు శక్తిని తయారుచేసి గ్రిడ్‌కు కలిపి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.
1) ఎ 2) బి 3) ఎ, బి 4) బి, సి

సమాధానాలు

1-2; 2-1; 3-4; 4-3; 5-1; 6-1; 7-2; 8-3; 9-4; 10-1; 11-4; 12-3; 13-4; 14-2; 15-3; 16-1; 17-3; 18-4; 19-1; 20-3; 21-1; 22-3.

(c) eenadu

ఈనాడు అమరావతి
ఎన్టీఆర్

సోమవారం డిసెంబరు 1, 2025 7

ఒంపుల దారి.. పచ్చగా మారి..

గొల్లపూడికి వెళ్లే ఇన్నర్ రింగు రోడ్డులోని వంతెన విభాగినిపై వందల సంఖ్యలో కుండీలు ఏర్పాటు చేసి మొక్కలు సంరక్షిస్తున్నారు. కనుచూపు మేరలో ఒంపులు తిరిగిన ఈ పచ్చదనం వాహనదారులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. -ఈనాడు, అమరావతి

తెల్ల పొనికి.. బొమ్మల ఉనికి

★ కొండపల్లి కళాకృతులకు తీవ్రంగా కలప కొరత
★ సీఎం ఆదేశించినా స్పందించని యంత్రాంగం

"కొండపల్లి బొమ్మలు మన సంస్కృతి, సంప్రదాయంలో భాగం. ఈ కళను, కళాకారులను కాపాడుకోవాలి. బొమ్మల తయారీకి అవసరమైన కలపను అటవీశాఖ ఆధ్వర్యంలో అందించే ఏర్పాటు చేయండి. బొమ్మల తయారీకి కలప కొరత ఉండకుండా చూడండి."

-గత సెప్టెంబరులో కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు

"ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసి ఇప్పటికి మూడు నెలలు గడుస్తున్నా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. అటవీశాఖ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. తెల్లపొనికి కర్ర కోసం మొక్కలను పెంచుతామని, నర్సరీ ఏర్పాటు చేస్తామంటూ అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ఇవి పెరిగి పెద్దవ్వడానికి కనీసం పదేళ్లు పడుతుంది. అప్పటివరకూ బొమ్మల తయారీని ఆపేయాలా? అంటూ కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు."

ఈనాడు, అమరావతి

కొండపల్లి బొమ్మల తయారీకి.. తెల్లపొనికి చెట్ల కలప కొరత ఏటేటా తీవ్రమైపోతోంది. ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి ఈ సమస్యను కళాకారులు తీసుకెళ్లారు. గత కలెక్టర్ల సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది. చెక్క కొరత ఏర్పడుతోందని, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చేందుకు అధిక ధర పడుతోందని, కళ మనుగడకే ముప్పు వాటిల్లుతోందంటూ కలెక్టర్ లక్ష్మీశ.. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. తెల్ల పొనికి చెక్కను సరిపడా అందిస్తే.. మరింత ఎక్కువగా బొమ్మలు తయారు చేస్తారన్నారు. ముఖ్యమంత్రి స్పందించి.. చెక్కను అందించాలంటూ అటవీశాఖ అధికారులను ఆదేశించారు.

వెంటనే అందించాలి.. కొండపల్లి అటవీ ప్రాంతంలో తెల్లపొనికి చెట్లు పూర్తిగా అయిపోయాయి. ఎ.కొండూరు ప్రాంతంలో ఉన్నా తెచ్చేందుకు అటవీ అధికారుల నుంచి అనుమతి లేదు. మీరే తీసుకొచ్చి ఇస్తే కొనుగోలు చేసుకుంటామంటూ కళాకారులు చెబుతున్నా.. స్పందించడం లేదు. నల్లమల అడవుల్లోనూ తెల్లపొనికి విస్తారంగా ఉంది. అక్కడి నుంచైనా తీసుకొచ్చి అందించే ఏర్పాటు చేయాలి. మొక్కలు వేస్తాం, పెంచి పెద్ద చేస్తామంటే.. అవి భవిష్యత్తు అవసరాలకు పనికొస్తాయి. ప్రస్తుతానికి పెద్ద వృక్షాల కొమ్మలనైనా కొట్టి తీసుకొచ్చి ఇవ్వాలంటూ కళాకారులు వేడుకుంటున్నారు.

దొంగచాటుగా తెచ్చి.. అధిక ధరకు.. ఈ తెల్ల పొనికి చెక్కను స్మగ్లింగ్ చేసి తీసుకొచ్చి కొందరు భారీ ధరకు అమ్ముతున్నారు. తెల్లపొనికి కలప మెత్తగా, తేలికగా ఉంటుంది. ఆకృతులు చేయడానికి అనువుగా, ఎన్నో ఏళ్లు మన్నికగా ఉంటుంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో కళాకారులు ఈ కలపను కొనుగోలు చేస్తున్నారు.

రైతన్న ఉరుకులు.. మిణుకు మిణుకు ఆశలు

ఉమ్మడి జిల్లాలో దిత్వా అలజడి

ఈనాడు, అమరావతి

దిత్వా తుపాను ఉరుముతుండడంతో ఉమ్మడి జిల్లా రైతుల్లో అలజడి అలముకుంది. వరి, పత్తి, అపరాలు, మొక్కజొన్న, ఉద్యాన తదితర పంటలను కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. కోసిన పంటలపై పట్టాలు కప్పి పంటను రక్షించుకుంటున్నారు. ఆదివారం జల్లులు పడడంతో ఉమ్మడి జిల్లాలో రైతన్నల్లో దిత్వా తుపాను భయాందోళనలు కనిపిస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 4.74 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. 12.6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఉంది. ప్రస్తుతం చాలాచోట్ల 50 శాతం కోతలు పూర్తయ్యాయి. గంపలగూడెం, రెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో 40 శాతం వరకు కోతలు పూర్తి చేశారు. కొంత ధాన్యం అమ్ముకున్నా అధిక శాతం కల్లాల్లోనే ఆరబెట్టారు. పామర్రు, మోపిదేవి, మొవ్వ, కంకిపాడు తదితర మండలాల్లో ధాన్యం పచ్చి మీదే కోయడంతో అమ్మే వీలు లేక రోడ్లపైనే గుట్టలుగా పోసి పట్టాలు కప్పారు. దీంతో వర్షం పడితే ఎందుకూ పనికి రాకుండా పోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో రైతులు పట్టాలు తెచ్చుకుని కప్పుకొని కాపాడుకుంటున్నారు. ఇదే అదునుగా పట్టాల వ్యాపారులు అద్దె పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. నందిగామ, కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో పత్తి, మొక్కజొన్న రైతులు మొంథా తుపాను ధాటికే కుదేలు కాగా ప్రస్తుతం మిగిలిన పంటలను కాపాడుకునేందుకు పాట్లు పడుతున్నారు. పొలాల్లో ఉన్న పత్తి జల్లులకు తడిసిపోతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో మొక్కజొన్న కల్లాల్లోనే మిగిలిపోయింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 4వేల వరకు టార్పాలిన్ పట్టాలు రైతులకు పంపిణీ చేశారు.

మద్దూరు వద్ద రోడ్డుపై ఆరబోసిన ధాన్యాన్ని పట్టాలు కప్పి కాపాడుకుంటున్న రైతులు

పండిన పంట ఆరబెట్టుకోవడానికి ఖాళీ స్థలాలు, రహదారులు సైతం సరిపోకపోవడంతో పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామం బస్టాండు ఆవరణలో ఆరబెట్టారిలా..

వీడియో పాఠం.. చిన్నారులకు ఉత్సాహం

నందిగామ పాత బస్టాండు ఎంపీపీ పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థులకు వీడియో పాఠాలు చెబుతున్నారు. ఎస్జీటీ వాణి రాజ్యలక్ష్మి తరగతి గదిలోని టీవీలో పాఠ్య పుస్తకాల్లోని పాఠాలను వీడియో రూపంలో ఆకట్టుకునేలా బోధిస్తున్నారు. టీవీ తెరపై కనిపించే గేయానికి అనుగుణంగా విద్యార్థులు నృత్యాభినయం చేస్తూ ఆటపాటలతో నేర్చుకుంటున్నారు. నిత్యం విద్యార్థులకు అన్ని సబ్జెక్టులను వీడియోల ద్వారా బోధిస్తున్నారు. ఈ బోధన ఆకట్టుకుంటోంది.

-నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే

ఆటోనగర్ 4వ క్రాస్ రోడ్డులో ఇలా..

నియంత్రికతో చెలగాటం!

ఆసియాలోనే అతిపెద్దది విజయవాడ జవహర్ ఆటోనగర్. వివిధ పనుల నిమిత్తం వచ్చేవారితో పాటు వేల మందికి ఇక్కడ ఉపాధి లభిస్తుంది. కార్మికులకు సంబంధించి భద్రతా చర్యలు మాత్రం ఇసుమంతైనా కనిపించవు. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ లారీల విడిభాగాలు ఎలా పడేశారో. వాటిని బయటకు తీసే క్రమంలో ఏమాత్రం ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలినా జరిగే ప్రమాదాన్ని ఊహించుకోవచ్చు. నియంత్రికల చుట్టూ కంచెలను నిర్మించాలని పలువురు కోరుతున్నారు.

-ఈనాడు, అమరావతి

ప్రైవేటు సిబ్బంది.. భద్రత ఇబ్బంది

దుర్గగుడిలో పనిచేసేవారిపై పర్యవేక్షణ కరవు

ఈనాడు, అమరావతి

కనకదుర్గానగర్‌లోని పూజా సామగ్రి విక్రయించే ఓ దుకాణంలో పనిచేసే కుర్రాడు ఇటీవల భక్తులతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడు. వాళ్లు ఫిర్యాదు చేయగా ఆలయ అధికారులు విచారించారు. తీరా చూస్తే ఆ కుర్రాడు.. రెండు రోజుల కిందటే చేరాడని, తనకు అతని గురించి ఏం తెలియదంటూ సదరు దుకాణ యజమాని అధికారులతో చెప్పడం గమనార్హం. భవానీ దీక్షల విరమణలు డిసెంబరు 11 నుంచి 15 వరకు దుర్గగుడిలో జరగనున్నాయి. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ ప్రాంగణంలో విధులు నిర్వహించే, పనులు చేసే ప్రతి ఒక్కరి వివరాలు సేకరించాలి. వారికి విధిగా గుర్తింపు కార్డులను జారీ చేయాలి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఆలయ ప్రధాన సిబ్బంది 400 మంది వరకూ ఉన్నారు. దుకాణాలు, పారిశుద్ధ్యం, ప్రైవేటు సెక్యూరిటీ అంతా కలిపి మరో 500 మంది వరకూ ఉంటారు. ఆలయ సిబ్బందికి గుర్తింపు కార్డులుంటాయి. కానీ ప్రైవేటు సంస్థల ద్వారా సేవలు అందించే సిబ్బందిపై ఎలాంటి పర్యవేక్షణ ఉండడం లేదు. ఇది ఆలయ భద్రతకు అత్యంత ప్రమాదకరం.

గత ఏడాది భవానీ దీక్ష విరమణ వేడుకల్లో..

కనీస సమాచారం ఇవ్వకుండా.. దుర్గగుడిలో పూజా సామగ్రి దుకాణాలు, చెప్పుల స్టాండ్లు, క్లోక్‌రూం, చీరల సేకరణ, విక్రయ కేంద్రాలు, సెల్‌ఫోన్, ఫొటో కౌంటర్లు, పారిశుద్ధ్యం, సెక్యూరిటీ.. కలిపి కనీసం 500 మంది వరకూ నిత్యం ప్రైవేటు వ్యక్తులు పనిచేస్తుంటారు. టెండర్లలో ఏదో ఒక సంస్థ పనులను దక్కించుకుని తర్వాత సిబ్బందిని నియమించుకుని వాటిని నిర్వహిస్తాయి. ఈ పనుల కోసం ఎవరిని నియమించాలి, అర్హతలేంటి, వారి వివరాలేంటి అనే కనీస సమాచారం సేకరించింది లేదు.

భవానీదీక్షల విరమణ వేడుకల సేవల్లో పాల్గొనే గురు భవానీలకు సైతం పక్కాగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకుని దరఖాస్తు చేశాకే.. గుర్తింపు కార్డులను జారీ చేస్తే ఎలాంటి వివాదాలకు తావుండదు. ఏటా సేవల్లో పాల్గొనే భవానీల విషయంలో వివాదం జరుగుతోంది. దుర్గగుడి ఆధ్వర్యంలో నిర్వహించే వేడుకల్లో.. సేవ చేస్తామంటూ వచ్చి కొందరు భవానీలు పెత్తనం చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈసారి అలాంటివి జరగకుండా కచ్చితంగా ప్రతి ఒక్కరికీ గుర్తింపుకార్డులు ఇచ్చి సేవలకు అవకాశం ఇస్తే వివాదాలుండవు.

ఎన్నాళ్లీ నిరీక్షణ..!

☛ రీసర్వే చేపట్టిన గ్రామాల్లో అందని పాస్ పుస్తకాలు
☛ బ్యాంకులు, సొసైటీల్లో అప్పు పుట్టక రైతుల అవస్థలు

ఈనాడు, అమరావతి

వైకాపా, కూటమి ప్రభుత్వాలు రీసర్వే చేసిన ప్రాంతాల్లో పాస్ పుస్తకాలు రాక అవస్థలు పడుతున్నారు. సాగు పెట్టుబడికి, కుటుంబ అవసరాలకు బ్యాంకుల్లో, సొసైటీల్లో అప్పు కూడా పుట్టని దైన్యం కళ్లకు కడుతోంది. క్రయ విక్రమాలకు ప్రతిబంధకంగా మారింది. రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేని పరిస్థితి.

సర్వే చేసిన గ్రామాలు..	
వైకాపా పాలన..	365
కూటమి పాలనలో..	
మొదటి దశ	38
రెండో	35
మూడో	31
మొత్తం	469

రీసర్వే చేస్తున్న అధికారులు, సిబ్బంది

ఎదురుచూపులే మిగిలాయి.. వైకాపా పాలనలో లోపభూయిష్టంగా చేపట్టిన సర్వే వల్ల రైతుకు పాస్ పుస్తకాలు దూరమయ్యాయి. కూటమి సర్కారు వచ్చాక సర్వే చేసిన గ్రామాల్లో రైతులకు సైతం ఇప్పటికీ పాస్ పుస్తకాలు అందలేదు. దీంతో వేల మంది రైతుల అవస్థలు పడుతున్నారు. రైతుల్లో ఎక్కువ మంది సాగు, పిల్లల చదువులు, పెళ్లిళ్లకు బ్యాంకుల్లో, సొసైటీల్లో రుణాలు తీసుకుంటారు. పాస్ పుస్తకాలు లేక రుణాలు రావడం లేదు. దీంతో బయట అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక చితికిపోతున్నారు. గతంలో రీసర్వే జరిగిన గ్రామాల పాస్ పుస్తకాలు వచ్చినా పంపిణీలో ప్రభుత్వ జాప్యంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్టీఆర్ డీఆర్వో, కృష్ణా ఏడీ సర్వే మాట్లాడుతూ త్వరలో పాస్ పుస్తకాలు మంజూరు చేస్తామని తెలిపారు.

★ వీరులపాడులో రైతు నాగసుబ్బారావు రెండేళ్ల కిందట అల్లూరులో ఎకరం పొలం కొన్నారు. అక్కడ రీసర్వే జరగడంతో ఇప్పటి వరకు పాస్ పుస్తకం రాలేదు. రుణం కోసం బ్యాంకుకు వెళితే పాస్‌పుస్తకం తప్పని సరి అంటున్నారు. రూ.2 వడ్డీకి రూ.5లక్షలు అప్పుతెచ్చి వ్యవసాయం చేస్తున్నారు. పాస్ పుస్తకం ఉంటే 60 పైసల వడ్డీకే బ్యాంకులో, సొసైటీలో రుణం వచ్చేదని వాపోయారు.

★ కంకిపాడు మండలం కుంతేరు, కొణతనపాడు, దావులూరు, మారేడుమాకలో రీసర్వే జరిగింది. దాదాపు 500 మంది రైతులున్నారు. వీరెవరికీ పాస్‌పుస్తకాలు రాలేదు. అప్పులు రాక, వ్యవసాయం, పిల్లల చదువులకు బయట ఎక్కువ మొత్తం వడ్డీలకి తీసుకొస్తున్నారు. కొందరు భూములు అమ్ముకోవాలనుకున్నా పాస్ పుస్తకాలు లేక కొనేందుకు ముందుకు రావడం లేదు.

నాడు తోచినట్టు కట్టారు.. నేడు తప్పక కూలగొట్టారు..

2023లో వైకాపా ప్రభుత్వ హయాంలో విజయవాడ కార్పొరేషన్, గ్రీన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రామవరప్పాడు-ప్రసాదంపాడు మధ్య ఫుట్‌పాతల నిర్మాణం, గ్రానైట్ ఏర్పాటు పనులు చేశారు. ఫుట్‌పాత్‌ల కింద ఉన్న మురుగు కాలువల్లో చెత్త తీసేందుకు వీలు లేకుండా ప్రణాళిక లోపంతో వీటిని నిర్మించారు. దీంతో గత నెలలో కురిసిన వర్షాలకు జాతీయ రహదారిపై మోకాలి లోతులో నీరు నిలిచిపోయింది. ఫలితంగా ఆ ఫుట్‌పాత్‌లను పగులగొట్టి మళ్లీ కొత్తగా నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వ నిర్వాకంతో రూ.కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది.

-ఈనాడు, కృష్ణా

నిర్మించిన ఫుట్‌పాత్ (పాత చిత్రం)

పూడిక తీసే వీలు లేక పగులగొట్టిన పాదబాట

సర్వమత సమానత్వానికి ప్రతీక.. ఫరీద్‌బాబా దర్గా

మతాలకతీతంగా ఫరీద్‌బాబా దర్గా మూడు రాష్ట్రాల భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. విజయనగరం జిల్లా దిబ్బడిపాలెంకు చెందిన నడిపల్లి అప్పలస్వామి.. తన గురువు ఖాదర్ వలీబాబా ఆదేశానుసారం కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని కరఅగ్రహారం చేరుకుని ఫరీద్‌బాబాగా మారారు. 1947లో ప్రార్థనా మందిరం నిర్మించారు. 1968లో బాబా చనిపోవడంతో భక్తులు సమాధిని ఏర్పాటు చేసి పూజించడం ప్రారంభించారు. ఏటా రంజాన్ మాసంలో కరఅగ్రహారంలో జరిగే ఉరుసు ఉత్సవంలో 20వేల మంది భక్తులు పాల్గొంటారు. హైదరాబాద్, చెన్నైతో పాటు రాష్ట్రంలోని నలుమూలల నుంచి తరలివస్తారు. వీరిలో హిందువులు భారీగా ఉంటారు. అలా.. సర్వమత సమానత్వానికి ఫరీద్‌బాబా దర్గా ప్రతీకగా నిలుస్తోంది. మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత మర్రి చెన్నారెడ్డి అప్పట్లో దర్గాను దర్శించుకున్నారు.

– కరఅగ్రహారం(మచిలీపట్నంరూరల్), న్యూస్‌టుడే

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

పాయకాపురం, న్యూస్‌టుడే: నగరంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని కలెక్టర్ జి.లక్ష్మీశ ఆదివారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని డివిజన్ పరిధిలో మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి నుంచి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

కేఎల్‌రావునగర్ పేరొచ్చిందిలా..!

న్యూస్‌టుడే, చిట్టినగర్

విజయవాడ నగరంలో కేఎల్ రావు నగర్‌కు ఒక ప్రత్యేకత ఉంది. అసలు ఆ ప్రాంతానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం... కానూరి లక్ష్మణరావు ప్రముఖ ఇంజినీర్‌గా భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. 1902 జులై 15న కంకిపాడులో జన్మించారు. చిట్టినగర్ సొరంగం నిర్మాణం చేయడంతో కృతజ్ఞతగా అక్కడి ప్రజల అభ్యర్థన మేరకు అప్పటి మున్సిపాల్టీ ఛైర్మన్ సహకారంతో ఆ ప్రాంతానికి కేఎల్ రావునగర్‌గా నామకరణం చేశారు. ఆయన హయాంలో నాగార్జునసాగర్ డ్యామ్, ఒడిశాలో హీరాకుడ్ డ్యామ్, కొండపల్లిలో థర్మల్ విద్యుత్తు కేంద్రం, శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు, దుర్గగుడి ఘాట్ రోడ్డు నిర్మాణం, గాంధీ కొండ నిర్మించారు. రాజకీయాల్లో ప్రవేశించి 1962 నుంచి 1977 వరకు విజయవాడ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా సేవలందించారు. 1969లో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ బస్‌స్టేషన్ నిర్మాణం కోసం అక్కడి ప్రజానీకాన్ని తరలించేందుకు అయ్యదేవర కాళేశ్వరరావు సహకారంతో కేఎల్ రావు ఒప్పించారు. సుమారు 150 కుటుంబాలకు చిట్టినగర్ సమీపంలో పునరావాసం కల్పించారు. ప్రతి ఇంటికి 83 గజాల చొప్పున స్థలం కేటాయించారు. 2010లో అప్పటి ఎంపీ లగడపాటి రాజగోపాల్ సౌజన్యంతో కాంగ్రెస్ నాయకులు వరకాల ఆదాం, సుబ్బలక్ష్మి దంపతుల నేతృత్వంలో కేఎల్ రావునగర్‌లో ఆయన విగ్రహావిష్కరణ చేశారు.

సాఫీగా సాగిపో..

వెస్ట్ బైపాస్ మీద జోరుగా రాకపోకలు సాగుతున్నాయి. ఆ మార్గంలో కృష్ణానదిపై నిర్మించిన వంతెనపై వాహనాలు ఏవీ ఆగకూడదు అని సూచిస్తూ డిజిటల్ బోర్డు ఏర్పాటు చేశారిలా.. -ఈనాడు అమరావతి

ఆప్తమాలజీ ఎంఎస్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ

విజయవాడ పటమట ప్రాంతానికి చెందిన డా.రెడ్డి హర్షిత సాయి ఎన్టీఆర్ విశ్వ విద్యాలయం ఇటీవల విడుదల చేసిన ఆప్తమాలజీ ఎంఎస్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించారు. ఆమె 800 మార్కులకు 585 సాధించారు. 2015లో ఎన్‌ఆర్ఐ మెడికల్ కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. గుంటూరు జీఎంసీ వైద్య కళాశాల నుంచి 2022-23లో ఎంఎస్‌లో చేరారు. ఆమె తండ్రి విశ్రాంత అసిస్టెంట్ పోలీసు కమిషనర్ రెడ్డి రామచంద్రరావు. తల్లి విజయలక్ష్మి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ర్యాంకు సాధించానని ఆమె తెలిపారు. – విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే

వెళ్తేనే రేషన్.. లేకుంటే పరేషాన్!

వృద్ధులను దుకాణాలకు రప్పిస్తున్న డీలర్లు

ఈనాడు, అమరావతి

డీలర్ల నిర్లక్ష్యం..అధికారుల పర్యవేక్షణ లోపంతో 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటికే రేషన్ అందించాలన్న ప్రభుత్వ ఆశయం మసకబారుతోంది. ఫలితంగా పండుటాకులు అవస్థలపాలవుతున్నారు. నవంబరు ముగిసినా వీరికి రేషన్ పంపిణీ సగమే అయింది. నేటి నుంచి సాధారణ రేషన్ సరఫరా మొదలవుతున్న నేపథ్యంలో తమని పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమయం ముగిసినా సగమే: ఉమ్మడి జిల్లాలో 65 ఏళ్లు దాటిన లబ్ధిదారుల కార్డులు 1,30,245 ఉన్నాయి. వీరంతా రేషన్ దుకాణాలకు వెళ్లి అక్కడ నుంచి బియ్యం తీసుకెళ్లాలంటే ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో వీరందరికీ ఇంటికే రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెలా 25న మొదలుపెట్టి నెలాఖరుకి సరఫరా పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. క్షేత్రస్థాయిలో మాత్రం సవ్యంగా అమలు కావడం లేదు. నవంబరు 30 లోగా పంపిణీ ముగించాల్సి ఉండగా ఆదివారం మధ్యాహ్నం నాటికి కృష్ణా జిల్లాలో 54, ఎన్టీఆర్‌లో 52 శాతమే పూర్తి చేశారు. సోమవారం నుంచి సాధారణ రేషన్ పంపిణీ మొదలవుతున్న నేపథ్యంలో డీలర్లు వృద్ధులకు రేషన్ పంపిణీ చేయడం అనుమానమే. వృద్ధుల్లో చాలా మంది రేషన్ బియ్యమే తింటున్నారు. వీరికి సకాలంలో రేషన్ అందకపోతే బియ్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి.

జిల్లా	వృద్ధుల కార్డులు	రేషన్ ఇచ్చింది
ఎన్టీఆర్	60,556	31,528
కృష్ణా	69,689	37,457
మొత్తం	1,30,245	68,985

ఇంటికి రాకుంటే ఎలా..?

చాలా మంది డీలర్లు రేషన్ ఇంటికి సరఫరా చేయడం లేదు. సకాలంలో సరఫరా చేయకుండా జాప్యం చేసి వృద్ధులను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో వృద్ధులే ఏదో తంటాలు పడి దుకాణానికి వచ్చి తీసుకెళ్తున్నారు. వృద్ధులు డీలర్లను అడుగుతున్నా మాకు ఇదే పనా ఇస్తాంలే అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. అవనిగడ్డలో ఓ డీలర్ గత రెండు నెలల నుంచి పట్టుమని పది మంది వృద్ధులకు కూడా బియ్యం సరఫరా చేయకుండా కాలం గడిపేస్తున్నారు. నందిగామ పరిధిలో ఇద్దరు డీలర్లు వృద్ధులనే దుకాణానికి రావాలని ఆంక్షలు పెడుతున్నారు.

✦ 'ఇంటికి వెళ్లి రేషన్ ఇవ్వని డీలర్లపై చర్యలు తీసుకుంటాం' అని ఎన్టీఆర్, కృష్ణా డీఎస్వోలు పాపారావు, మోహన్‌రావు తెలిపారు.

(c) eenadu

'ఈనాడు' ప్రాపర్టీ షోకు విశేష స్పందన

●సందర్శకులతో కళకళలాడిన స్టాల్స్

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చుకునేందుకు స్థలం, ఫ్లాట్లు కొనేవారికి సమస్త సమాచారం అందించేందుకు విజయవాడ బృందావన కాలనీలోని 'ఎ' కన్వెన్షన్ సెంటర్‌లో 'ఈనాడు' ప్రాపర్టీ షో రెండోరోజు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. శనివారం ప్రారంభమైన ప్రాపర్టీ షో ఆదివారంతో ముగిసింది. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు తరలివచ్చారు. కొలువు తీరిన పలు ప్రముఖ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్ద తమ కలల గృహాల కొనుగోళ్లతో పాటు ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన వివరాలను సందర్శకులు అడిగి తెలుసుకున్నారు. ఆయా సంస్థల స్టాళ్ల వద్ద ఉదయం నుంచి పలువురు బిల్డర్లు సమాచారాన్ని అందించారు. అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో విల్లాలు, నగర శివారు ప్రాంతాల్లోని ప్లాట్ల గురించి వివరించారు. ఆసక్తికి అనుగుణంగా ఆయా సంస్థల ద్వారా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి విశేషాలను తెలుసుకున్నారు.

స్టాల్స్ వద్ద సందర్శకుల సందడి

లక్కీ డ్రా విజేతకు బహుమతి అందజేస్తున్న స్పాన్సర్లు

☛ వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టు వివరాలను ఒకే వేదికపై తెలుసుకునేలా ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు వివరాలను పూర్తిగా తెలుసుకోవడంతో పాటు ఎంతో సమయం ఆదా అవుతుందని, ఆలోచించి పెట్టుబడి పెట్టేందుకు మార్గం సుగమమైందని అభిప్రాయపడ్డారు. స్టాళ్ల నిర్వాహకులు కొనుగోలుదారుల స్పందనపై సంతృప్తి వ్యక్తం చేశారు. రుణ సదుపాయాలు, వడ్డీ రేట్లు, వాయిదాల వివరాలను బ్యాంకుల అధికారులు తెలిపారు. ప్రాపర్టీ షోను సందర్శించిన వారికి లక్కీ డ్రా తీశారు. విజేతలకు గిఫ్ట్ స్పాన్సర్లు వీనస్ గోల్డ్ డైమండ్స్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులు బహుమతులు అందజేశారు.

దీక్ష విరమణ భక్తుల భద్రతకు ప్రాధాన్యం

అధికారులకు సూచనలిస్తున్న సీపీ రాజశేఖరబాబు, పక్కన డీసీపీ షిరీన్‌బేగం తదితరులు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లలో భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని సీపీ రాజశేఖరబాబు తెలిపారు. పోలీసు అధికారులతో కలిసి ఆదివారం భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీతమ్మవారి పాదాల సెంటర్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల రాకపోకలను నియంత్రించాల్సిన అంశాన్ని అధికారులతో ప్రస్తావించారు. స్నానఘాట్ల వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. గిరిప్రదక్షిణ మార్గం, క్యూలైన్లు, అమ్మవారి దర్శనం, ఇరుముడి పాయింట్లు హోమ గుండాల ఏర్పాట్లు పరిశీలించాలని చెప్పారు. కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్ పాటిల్, షీరిన్ బేగం, ఏసీపీలు రామచంద్రరావు, పవన్‌కుమార్ పాల్గొన్నారు.

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం ● ఈఎస్ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Regional Sponsor: City Chalapathi Institute of Technology, Autonomous, Mothadaka Campus
District Sponsor: GGU Godavari Global University, Rajamahendravaram, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
Digital Partner: ఈనాడు.నెట్, ETV Bharat
FM Partner: Mee FM | TV Partner: ETV ఆంధ్రప్రదేశ్ | Organised by: ఈనాడు

ఈనాడు – హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్టు ఈఎస్ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

రిజిస్ట్రేషన్ కోసం

☛ రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.

☛ మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు.

వయసు నిబంధన

● బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

దరఖాస్తులకు తుది గడువు డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా
ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్,
ఈనాడు ఆఫీసు, గూడవల్లి విలేజ్,
విజయవాడ రూరల్ మండలం,
ఎన్టీఆర్ జిల్లా-521104
వివరాలకు: 9121170928, 91549 91113
(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

ఈఎస్ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

సమాజంలో కాపులకు ప్రత్యేక స్థానం

విజయవాడ(గాంధీనగర్), న్యూస్‌టుడే: సమాజంలో కాపులకు ప్రత్యేక స్థానం ఉందని, వారు సమాజ హితానికి పాటుపడతారని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం గాంధీనగర్‌లోని జింఖానా మైదానంలో నిర్వహించిన కాపునాడు స్వర్ణోత్సవ సభలో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. స్వర్గీయ వంగవీటి మోహనరంగా స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చి పేదలకు సేవ చేస్తున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లాకు మోహనరంగా పేరు పెట్టాలని గత ప్రభుత్వంలో తాను నిరాహార దీక్షలు చేయడమే కాకుండా అనేక రూపాల్లో ఆందోళనలు చేపట్టినట్లు గుర్తు చేశారు. అరాచక వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడంలో కాపులు కీలక పాత్ర పోషించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. భాజపా నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కాపునాడు స్వర్ణోత్సవాన్ని పండగలా నిర్వహించుకోవడం కాపుల ఐక్యతకు నిదర్శనమన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్థులు ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, శ్రీనివాస్, వాసు, సాంబశివరావు, విజయకృష్ణా సూపర్‌బజార్ ఛైర్మన్ వెలగా సురేష్, దాసాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఛైర్మన్ కృష్ణప్రసాద్, మోహన్, శ్రీను, శ్రీనివాస్, బాశెట్టిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

స్వర్ణోత్సవ బుక్‌లెట్ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమా, సుబ్రహ్మణ్యం, ఉదయభాను, శ్రీనివాస్, కృష్ణప్రసాద్ తదితరులు

జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఈవో శీనానాయక్ వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

జస్టిస్ జ్యోతిర్మయి దంపతులకు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న ఈవో శీనానాయక్

దుర్గమ్మ సన్నిధిలో భక్తజనం

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. సాధారణ భక్తులతోపాటు అయ్యప్ప, భవానీ దీక్షాధారులు దుర్గాఘాట్‌లో స్నానం చేసి ఇంద్రకీలాద్రి బాట పట్టారు. అమ్మవారి సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. దుర్గగుడి ఘాట్ రోడ్డు, మెట్ల మార్గాలు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. ఒకవైపు భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లను పురస్కరించుకొని క్యూలైన్లు ఏర్పాటు చేస్తుండడంతో అధిక శాతం భక్తుల వాహనాలను కెనాల్ రోడ్డులో పార్కింగ్ చేయించారు. ఘాట్ రోడ్డు మార్గంలో వచ్చిన వాహనాలను ఓంకార మలుపు వద్ద నియంత్రించారు. దీంతో వృద్ధులు, వికలాంగులను దేవస్థానం ఏర్పాటు చేసిన బ్యాట్రీ వాహనాల్లో దర్శనానికి తీసుకెళ్లారు. అమ్మవారికి నివేదన సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వీఐపీ టికెట్ల విక్రయాలు నిలిపి వేశారు. భక్తులకు ఉచిత ప్రసాదం, అన్నప్రసాదం అందించేందుకు దేవస్థానం ఈవో శీనానాయక్ చర్యలు తీసుకున్నారు.

కులగణనతోనే సామాజిక న్యాయం

విజయవాడ(గాంధీనగర్), న్యూస్‌టుడే: దేశంలో జనగణనతో పాటు కులగణనతోనే సామాజిక న్యాయం సాధ్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సీపీఐ శత వసంతాల ముగింపు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆదివారం దాసరి భవన్‌లో జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడారు. గతంలో కార్మికులు, శ్రామికులు, కర్షకులకు రాజ్యాధికారం దక్కాలని కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు, ఉద్యమాలు చేపట్టిందని తెలిపారు. రాష్ట్రంలో అవకాశవాద రాజకీయాలతో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ మోదీ భజన చేస్తున్నాయని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ దేశంలో ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, పేదరికం పేట్రేగిపోవడంతో మోదీ వికసిత్ భారత్ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు కోటేశ్వరరావు, కృష్ణయ్య, దుర్గారావు, రమేష్, వెంకట సుబ్బారావు, శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేంద్ర, రాష్ట్ర మహిళా సమాఖ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి దుర్గమ్మ తదితరులతో పాటు జిల్లా నుంచి నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, వేదికపై ఈశ్వరయ్య, శంకర్, దుర్గాంబ తదితరులు

'విత్తన బిల్లుతో రైతులకు నష్టం'

రాఘవయ్యపార్క్ కూడలి(కృష్ణలంక), న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విత్తన చట్టం-2025 ముసాయిదా కార్పొరేట్లకు మేలు చేస్తూ రైతులకు నష్టపరిచే విధంగా ఉందని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి, రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రాల పరిధిలో ఉన్న వ్యవసాయాన్ని తన అధీనంలోకి తెచ్చుకునేందుకే కేంద్రం బిల్లు తెచ్చిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతు సంఘాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముసాయిదాపై కేంద్రానికి తెలియజేయాల్సిందిగా కోరారు. రైతు సంఘం సీనియర్ నాయకుడు వై. కేశవరావు తీర్మానాన్ని ప్రవేశపెడుతూ అమెరికాతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందానికి సిద్ధమయ్యేందుకు కేంద్రం ముసాయిదా బిల్లు తీసుకొస్తున్నట్లు చెప్పారు. నష్టపోయిన రైతులు కోర్టులకెళ్లేందుకు వీలు లేకుండా బిల్లు కట్టడి చేస్తుందన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త బి.శరత్‌బాబు మాట్లాడుతూ విత్తన ఖరీదు ఎంత ఉంటే అంతే నష్టపరిహారం ఇస్తామని బిల్లులో పొందుపరిచారని, ఎరువులు, పురుగుల మందుల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసినప్పటికీ తక్కువ మొత్తంలో రైతులకు నష్టపరిహారం ఇచ్చి విత్తన కంపెనీలు చేతులు దులుపుకొంటాయన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య అధ్యక్షత వహించిన సమావేశంలో వ్యవసాయ శాస్త్రవేత్త వేణుగోపాల్, కొల్లా రాజమోహన్, ఎం.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కేశవరావు, చిత్రంలో శోభనాద్రీశ్వరరావు, కృష్ణయ్య తదితరులు

వ్యాపారి మోసంపై ఫిర్యాదు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: వ్యాపార అవసరాల కోసం తీసుకున్న బంగారం తిరిగి ఇవ్వలేదని రిటైల్ వ్యాపారి ప్రకాష్‌పై హోల్‌సేల్ వ్యాపారి నరేంద్రసింగ్ ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సేకరించిన సమాచారం మేరకు భవానీపురానికి చెందిన నరేంద్ర సింగ్ పాతబస్తీ పులిపాటి వారి వీధిలో హోల్‌సేల్ బంగారం వ్యాపారం చేస్తున్నారు. పాతబస్తీకి చెందిన రిటైల్ వ్యాపారి ప్రకాష్ తన వద్దకు కొనుగోలుదారులు వచ్చినప్పుడు నరేంద్రసింగ్ వద్దకు వచ్చి బంగారపు వస్తువులను తీసుకొని వారికి విక్రయిస్తుంటారు. తిరిగి డబ్బులు ఇస్తుండడంతో నమ్మకంపై ఈ ఏడాది సెప్టెంబరు 12న 59 గ్రాముల బరువు ఉన్న బంగారపు వస్తువులను నరేంద్రసింగ్ రిటైల్ వ్యాపారి ప్రకాష్‌కు ఇచ్చారు. రెండు నెలలు గడిచిన డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో బాధితుడు నరేంద్రసింగ్ ఫిర్యాదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ గురుప్రకాష్ తెలిపారు.

యువకుడి ఆత్మహత్య

పాయకాపురం, న్యూస్‌టుడే: తన తండ్రి మామిడి తోటను విక్రయించి తనకు రావాల్సిన నగదు ఇవ్వట్లేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం నున్న పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పాతపాడు కేవీ కండ్రిక ప్రాంతానికి చెందిన ఎస్.శంకరరావుకు ఇద్దరు కుమారులు కాగా.. కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. చిన్న కుమారుడు స్వర్ణకుమార్(25) పాల వ్యాపారం చేస్తుంటాడు. పది నెలల కిందట తండ్రి శంకరరావు తనకున్న మామిడి తోట విక్రయించారు. ఇందులో తనకు వాటాగా రావాల్సిన నగదు ఇవ్వాలని గత కొద్ది రోజులుగా స్వర్ణకుమార్ తండ్రిని అడుగుతున్నాడు. డబ్బు ఇస్తే పాడుజేస్తావని అవసరమైనప్పుడు ఇస్తానని తండ్రి కుమారుడికి నచ్చచెబుతున్నారు. సొమ్ము ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని స్వర్ణకుమార్ బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో కుమారుడు శనివారం రాత్రి గేదెలు కట్టే తాడును ఇంటి నుంచి తీసుకుని బయటకు వెళ్లాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తన స్నేహితుడు సురేష్‌కు వాట్సప్‌లో సందేశం పంపాడు. ఆదివారం ఉదయం మామిడితోటలో తాడుతో ఉరేసుకుని స్వర్ణకుమార్ కనపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు తోటకు వెళ్లి చూడగా అతడు మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివాహితపై అకృత్యం

ఇద్దరి లైంగిక దాడి

గంపలగూడెం, న్యూస్‌టుడే : మండలంలోని ఒక గ్రామానికి చెందిన వివాహితపై మూకుమ్మడిగా లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఇది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై జి.అనిల్ కేసు నమోదు చేశారు. సంఘటనపై దర్యాప్తు నిర్వహించిన మైలవరం ఏసీపీ వై.ప్రసాదరావు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వివాహితను గంపలగూడెం మండలం సొబ్బాలకు చెందిన చెన్నోజు అశోకాచారి, శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం తలసముద్రం గ్రామానికి చెందిన పోతల రాజేష్ శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఒక కారులో బలవంతంగా ఎక్కించుకున్నారు. గంపలగూడెం శివారు ఎన్టీఆర్ కాలనీ సమీపంలోని పత్తిచేలోకి తీసుకెళ్లారు. ఆదివారం వేకువజాము వరకు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ వేకువజామున 112కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంపలగూడెం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అశోకాచారి, రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు తోటమూల సమీపంలోని మారుతీ సర్వీస్ సెంటర్, ఏ-1 వాటర్ సర్వీసు సెంటర్‌లో పని చేస్తుంటారు. ఈ మేరకు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం తిరువూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితులను తిరువూరు కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. నిందితులను నూజివీడు ఉప కారాగారానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

'నవోదయ'లో బిర్యానీ రగడ

తరచుగా వసతి గృహంలోకి పార్శిళ్లు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : బిర్యానీ వ్యవహారం తీవ్ర దుమారానికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో కొందరు విద్యార్థులు సమీపంలోని హోటళ్ల నిర్వాహకులతో పరిచయం పెంచుకుని తరచుగా వసతిగృహంలోకి రహస్యంగా బిర్యానీ, ఇతర ఆహార పదార్థాలు తెచ్చుకుంటున్నారు. రాత్రి వేళల్లో పాఠశాల రక్షణ గోడ దూకి మరీ పొలాల గుండా బయటకెళ్లి వీటిని తెచ్చుకుంటున్నారనే ఆరోపణలు న్నాయి. దీంతో నాలుగు రోజుల కిందట పాఠశాల వర్గాలు నిఘా పెట్టి ఓ హోటల్ నిర్వాహకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి విద్యార్థులకు బిర్యానీ పొట్లాలు ఇస్తుండగా పట్టుకున్నారు. ఇకపై ఇలా చేయవద్దని, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అతడిని హెచ్చరించారు. దీనిపై విచారణ చేసి 15 మంది విద్యార్థులను గుర్తించి, మందలించి గత నెల 28న వారి తల్లిదండ్రులను పిలిపించి జరిగిన విషయం చెప్పారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వారితో పాటు ఇళ్లకు పంపించి తిరిగి ఈ నెల ఒకటో తేదీన తీసుకురావాలన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని ప్రిన్సిపల్, ఇతర ఉపాధ్యాయులు దారుణంగా కొట్టారంటూ అతని తండ్రి ఆరోపించారు. విద్యార్థి కాళ్లపై ఉన్న దెబ్బలు కన్పించేలా సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశారు. మొత్తం విద్యార్థులను ఇదే విధంగా కొట్టారంటూ పేర్కొన్నారు. దీనిపై ఇన్‌ఛార్జి వైస్ ప్రిన్సిపల్ ఆదినారాయణను 'న్యూస్‌టుడే' సంప్రదించగా తాము ఏ విద్యార్థిని విచక్షణ రహితంగా దండించలేదన్నారు. తరచుగా బయట నుంచి ఆహారం తెచ్చుకుంటున్న విషయాన్ని ఆధారాలతో సహా నిర్ధారించుకున్న తర్వాత వారిని మందలించామన్నారు. తర్వాత తల్లిదండ్రులను పిలిపించి జరిగిన విషయం వివరించామన్నారు.

ఉపాధ్యాయులు కొట్టడంతోనే దెబ్బలు తగిలాయని చూపుతున్న విద్యార్థి

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)
వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -113 రిటైల్ ధర 140 చికెన్ విత్ స్కిన్ - 203, చికెన్ స్కిన్‌లెస్ - 231.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 132, 141, 152 చికెన్ విత్ స్కిన్ - 250 చికెన్ స్కిన్‌లెస్ - 260.

91.9FM Vijayawada Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 8008003297

EENADU eClassifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీబంగారం విడిపించి ఈ రోజు మార్కెట్ ధరకు కొనబడును. స్పాట్ క్యాష్. ✆ 81422 92071

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును (స్పాట్ క్యాష్) ✆ 87907 41166.

BUSINESS OFFER

ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయం కోసం చూస్తున్నారా? నిరుద్యోగులు, మహిళలు పార్ట్‌టైం or ఫుల్ టైం ఖాళీ సమయాల్లో పనిచేస్తూ డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా? సంప్ర: 85003 53577.

PEOPLE CARE

OLD AGE HOME

స్వామి వివేకానంద గ్రూప్, VJA, వృద్ధులకు పేషెంట్ల సేవకు, ఇంటి/ వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 96767 01122, 97047 41122

REAL ESTATE

PLOT FOR SALE

కేవలం 23 లక్షలకే 132 గజాలు E/F ప్లాట్ @ 200 గజాలు లేఅవుట్ ప్లాట్ @ 50 లక్షలు ★ బందరు రోడ్డు పోరంకి బ్లూమింగ్‌డేల్ స్కూల్ రోడ్డులో ఈ ప్లాట్లు కలవు. ✆ 77320 51576.

VJA కంచికచర్ల, ఔటర్ రింగ్ రోడ్డు DTCP & APCRDA ఇళ్ళ మధ్య ప్లాట్స్ చ|| గ|| 3,900/- నుండి 7,900/- ✆ 93906 65999

JOBS

Wanted Real Estate Door to Door Field Marketing Executives in Nandigama & Vijayawada and Telecallers. ✆ 94324 54545.

On-Roll Jobs In APC Channel Life Insurance 2Yrs Exp Q: Degree A: 28-40. Sal+Inc+ 77806 95356 Email: bond68127@gmail.com.

శ్రీ సాయి అంజనా చిట్‌ఫండ్స్, గాంధీనగర్ నందు పని చేయుటకు అకౌంట్ స్టాఫ్ (F), రికవరీ స్టాఫ్ (M) కావలెను. ✆ 76600 08326, 63034 19997.

Wanted Site Engineers Min. 5 Years Experience to work in Gatted Community Villas Project, Mangalagiri. ✆: 91000 22273, 97036 64251, WhatsApp Resume: 91000 22273.

EXCELLENT opportunity for FRESHERS B.Tech-ECE, EEE, MECH, Walk-in-interview 01,02,03 DEC SunandaProjects P.LTD, Hyd. 96409 70707.

స్వగృహఫుడ్స్‌లో పనిచేయుటకు సేల్స్‌బాయిస్/ గరల్స్ కావలెను. 18to 30 సం||లోపు. అనుభవం ఉన్నవారికి మంచిజీతం. అర్హత: 10th, MGరోడ్. ✆ 81425 45000

SS సోలార్ సిస్టమ్స్ నందు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. యూనియన్ బ్యాంక్ ప్రక్కన, పోరంకి, విజయవాడ. 81216 63834.

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజిలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/ Female) కావలెను. సంప్ర: ✆: 84650 05959.

వంట మాస్టార్లు భార్యభర్తలు కావలెను వసతి కలదు, వరంగల్ సిటీలోని ప్రైవేటు మెడికల్ కాలేజిలో వంటచేయుటకు. ✆ 93908 09999, 98492 35255.

కమర్షియల్ ప్రాజెక్ట్, VJAలో, సీనియర్ అకౌంటెంట్ కావలెను. కనీసం 10 సం|| అనుభవంతో TALLY నాలెడ్జ్ తప్పనిసరి మరియు సూపర్‌వైజర్ కావలెను. RV PROJECTS ✆ 93943 44444

ACCOUNTING

అనుభవం గల అకౌంటెంట్ కావలెను. విజయం పబ్లికేషన్స్ హనుమాన్‌పేట, విజయవాడ. ✆ 98854 79105

BOOK YOUR COLOUR CLASSIFIED ₹1200/- (5 Lines) PH: 98496 97616 ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు. ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

తిరువూరు

• తిరువూరు • మైలవరం

జాతీయ స్థాయిలో మెరిసిన జూపూడి బాలిక

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే : జూపూడికి చెందిన కలతోటి దామిని ఇటీవల నిర్వహించిన తైక్వాండో జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటి అయిదు పతకాలను సాధించింది. తైక్వాండో ఫెడరేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శి మలిశెట్టి అంకమ్మరావు వద్ద ఆమె శిక్షణ పొందింది. బాలిక గుణదల డాన్‌బోస్కో పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. ఈ సందర్భంగా ఆమెను పలువురు ప్రముఖులు, నాయకులు ఆమెను ఆదివారం అభినందించారు.

దామినిని పతకాలతో సత్కరిస్తున్న నిర్వాహకులు

వాతావరణ సమతుల్యతను కాపాడుకుందాం

కొండపల్లి, న్యూస్‌టుడే : మొక్కలు నాటి వాతావరణ సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఏఈ పవిత్రారాణి అన్నారు. కొండపల్లి జగనన్న కాలనీ సబ్ స్టేషన్‌లో బదిలీ ఉద్యోగులకు సన్మానం, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వాతావరణంలో పెను విపత్తు రాక ముందే ప్రతి ఒక్కరూ మేల్కొని మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో లైన్‌మెన్లు, సిబ్బంది పాల్గొన్నారు.

సబ్ స్టేషన్‌లో మొక్క నాటుతున్న పవిత్రారాణి

మేమున్నాం.. మీకు తోడుగా..

10 AM to 1 PM

తిరువూరు: 98853 28820 మైలవరం: 80085 74705

? పశ్చిమ ఇబ్రహీంపట్నం గుడి సెంటర్‌లో వారం నుంచి పారిశుద్ధ్య పనులు నిర్వహించడం లేదు. **- శ్యాంసుందర్, స్థానికుడు** ✔ ఆ ప్రాంతమంతా పరిశీలించి పనులు నిర్వహిస్తాం. **- మధు, పారిశుద్ధ్య పర్యవేక్షకుడు** – న్యూస్‌టుడే, కొండపల్లి ? జి.కొండూరు పీహెచ్‌సీ సమీపంలోని కాలువల్లో పూడిక పేరుకుంది. **- సాంబశివరావు గ్రామస్థుడు** ✔ సమస్య మా దృష్టికి వచ్చింది. కార్మికులను పంపించి పూడిక తీయిస్తాం. **- బసవ లింగేశ్వరరావు పంచాయతీ కార్యదర్శి** – న్యూస్‌టుడే, జి.కొండూరు

? నరసాపురం - చిన్నంపేట వెళ్లే రహదారి పక్కన కొందరు చెత్త వేస్తున్నారు. **- స్థానికులు** ✔ పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి శుభ్రం చేయిస్తాం. **- స్వాతి, గ్రామ పంచాయతీ కార్యదర్శి, నరసాపురం** – న్యూస్‌టుడే, విస్సన్నపేట

మండల స్థాయి క్రీడా పోటీలు

కొండపల్లి, న్యూస్‌టుడే : మండల స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలను కొండపల్లి బాలికోన్నత పాఠశాలలో ఆదివారం ప్రారంభించారు. ఈ పోటీలు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు వేర్వేరుగా ఉన్నాయని ఎంఈవో పుష్పలత తెలిపారు. క్రికెట్, త్రోబాల్ పోటీలు ఉన్నాయని చెప్పారు. గెలుపొందిన వారు డివిజన్ స్థాయికి చేరుకుంటారని వివరించారు.

మౌలిక వసతులు కల్పించండి

కొండపల్లి, న్యూస్‌టుడే : షాబుఖారీ దర్గా ఉరుసు మహోత్సవాల సందర్భంగా స్థానిక దర్గా వద్ద మౌలిక వసతులను మెరుగు పరచాలని ముస్లిం మత పెద్దలు అల్తాఫ్ రజా కోరారు. ఆదివారం దర్గా ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 29, 30, 31న షాబుఖారీ ఉరుసు మహోత్సవాలు ఉన్నాయని తెలిపారు. ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా చేయాలని కోరుతున్నారు.

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ నేడు

విద్యాధరపురం, న్యూస్‌టుడే : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్తంగా పాత ప్రభుత్వాసుపత్రి నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ముసురు.. కంటిపై కునుకు కరవు!

ఆందోళన చెందుతున్న రైతులు

న్యూస్‌టుడే, మైలవరం, గంపలగూడెం

అన్నదాతల్లో కలవరింత మొదలైంది. మొంథా తుపాను మెట్ట పంటలను తుడిచి పెట్టగా, దిత్వా తుపాను హెచ్చరికలు కర్షకులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కోతలు ప్రారంభమవుతున్న తరుణంలో ముసురు వాతావరణంతో ఎక్కడికక్కడే నిలిపేయాల్సి రావడంతో నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు.

నాట్లు ఆలస్యం కావడంతో..

మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 22 వేల ఎకరాల వరకు వరి సాగవుతోంది. రెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో ముందస్తుగా సాగు చేపట్టిన రైతులు గత రెండు వారాలుగా కోతలు పూర్తి చేస్తున్నారు. మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో నాట్లు ఆలస్యం కాగా ఇప్పుడిప్పుడే కోతలు మొదలయ్యాయి. సాగు విస్తీర్ణంలో ఇప్పటి వరకు సుమారు 10 నుంచి 15 శాతం పొలాల్లోనే కోతలు ముగిశాయని రైతులు చెబుతున్నారు. మరో అయిదారు శాతం ధాన్యం కళ్లాల్లో ఉంది. కోతకు సిద్ధంగా ఉన్న పొలాలకు ముసురు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది. కంకి బరువుతో పూర్తిగా నేలకొరిగితే మొక్కలొచ్చి ధాన్యం పనికి రాకుండా పోతుందని అన్నదాతలు చెబుతున్నారు. ఒకవేళ పడక పోయినా, తేమతో కోతకు ఇబ్బంది తప్పదంటున్నారు. ఆదివారం సాయంత్రం చిరు జల్లులు మొదలు కావడంతో కోసి ఆరబెట్టిన ధాన్యంపై పట్టాలు కప్పేందుకు పరుగులు తీశారు.

కోతలు సాగుతూనే ఉన్నాయి

తిరువూరు నియోజకవర్గంలో కూడా ఆదివారం సాయంత్రం ఒక మోస్తరు జల్లు పడింది. దీంతో ఖరీఫ్ వరి నూర్పిడి చేసిన, చేయాల్సిన సాగుదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, రెడ్డిగూడెం, విస్సన్నపేట మండలాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 56 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. నవంబరు మొదటి వారం నుంచి యంత్రాలతో నూర్పిడులు చేస్తున్నారు. ఇప్పటి వరకు 25 వేల ఎకరాల్లో నూర్పిడులు పూర్తి అయ్యాయి. డిసెంబరు మొదటి పక్షం వరకు వరి కోతలు సాగుతూనే ఉంటాయి. నియోజకవర్గంలో వరి నూర్పిడులు గత పది రోజుల నుంచి వేగంగానే జరుగుతున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించాలనే రైతులు వడ్లలో తేమ తగ్గేందుకు ఆరబెట్టారు. ఏమైనా దిత్వా తుపాన్ కర్షకులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది.

మైలవరం మండలం చంద్రగూడెంలో ధాన్యపు రాశులపై కప్పిన పట్టాలు

మహిళాభివృద్ధి దేశానికి ముఖ్యం

అవగాహన ప్రదర్శనలో స్త్రీశక్తి సభ్యులు

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే : మహిళాభివృద్ధిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఏపీ దళిత స్త్రీశక్తి నేత జి.ఝాన్సీ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్త్రీశక్తి జండర్ క్యాంపెయిన్ డ్రైవ్‌ను ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో ఆదివారం నిర్వహించారు. అన్ని రంగాల్లో మహిళాభివృద్ధి సాధించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం దీని ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు. మహిళాభివృద్ధి దేశానికి ఎంతో ముఖ్యమని చెప్పారు. ఏపీఎస్ఈబీ సెక్రటరీ కిరణ్, కాంతారావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే : అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం నాగులూరు, పాత నాగులూరు పంచాయతీల్లో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభం, నాగులూరులో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం నాగులూరులో చెందిన తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కేవీపీ.సత్యనారాయణ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎ.రామ్మోహనరావు, కూటమి నాయకులు ఆయన వెంట ఉన్నారు.

సాయన్నపాలెం : శిలాఫలకం వద్ద ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, కూటమి నాయకులు

మైలవరం, న్యూస్‌టుడే : మైలవరం- నూజివీడు రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆదివారం పరిశీలించారు. వెల్లటూరు వద్ద చేస్తున్న తారు పనులను చూసి, అధికారులను, గుత్తేదారులను అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. స్థానిక నాయకులు ఆయన వెంట ఉన్నారు

80 మందికి కంటి వైద్య పరీక్షలు

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే : రంగాపురంలో అభ్యుదయ యువశక్తి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 80 మందికి నేత్ర వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు యువశక్తి సంఘం అధ్యక్షుడు సీహెచ్.వెంకటేశ్వరరావు తెలిపారు. గ్రామ సర్పంచి పి.సునీల్, వైకాపా మండల అధ్యక్షుడు కె.వెంకటరెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. కంటి వైద్య నిపుణులు పి.లక్ష్మీకుమారి వైద్య పరీక్షలు చేశారు.

వేంకటేశ్వర స్వామి కల్యాణ గానామృతం

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే : ఎన్టీటీపీఎస్ ఏ కాలనీ శ్రీహరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీవేంకటేశ్వర స్వామి గానామృత కల్యాణాన్ని నిర్వహించారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నంలకు చెందిన వెంకటేశ్వర స్వామి గానామృత సమాజం సభ్యులు కేవలం పాటలతోనే కల్యాణం చేపట్టారు. దేవస్థాన కమిటీ సభ్యులు కన్యాదాతలుగా వ్యవహరించారు. ఇబ్రహీంపట్నం కొండపల్లి గ్రామాలతో పాటు ఎన్టీటీపీఎస్ కాలనీలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.

వరుడికి గోదానం చేస్తున్న కన్యాదాతలు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సాయంత్రం కళావేదిక కార్యక్రమంలో భాగంగా జి.కొండూరు మండలం కవులూరుకు చెందిన గరిమెళ్ల శేషుకుమారి బృందం ప్రదర్శించిన గాన కార్యక్రమం భక్తులను అలరించింది. దుర్గమ్మను కీర్తిస్తూ బృందం సభ్యులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. వారికి దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఆశీర్వచన మండపంలో వారికి వేద పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.

కార్యక్రమంలో శేషు కుమారి బృందం

సూర్యభగవానునికి పూజలు

స్వామి వారికి హారతి ఇస్తున్న మహిళలు

గంపలగూడెం, న్యూస్‌టుడే : మండల కేంద్రంలోని శ్రీరామ భజన మందిరంలో ఆదివారం నాగేశ్వరరావు సేవా ఫౌండేషన్ భక్త బృందం ఆధ్వర్యంలో సామూహిక సూర్య అష్టోత్తర శతనామావళి, ఆదిత్య హృదయ పారాయణం పఠించారు. సూర్య భగవానునికి విశేష పూజలు చేశారు.

గ్రామోత్సవం

పెనుగొలను(గంపలగూడెం), న్యూస్‌టుడే: మండలంలోని పెనుగొలనులో మూడు రోజుల పాటు నిర్వహించే గీతా జయంతి ఉత్సవాలను భక్తులు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక శివాలయంలో భగవద్గీత గ్రంథానికి, శ్రీకృష్ణపరమాత్మ చిత్రపటానికి పూజలు నిర్వహించి పల్లకిలో గ్రామోత్సవం చేశారు. వివిధ దేవతల దీక్షలు తీసుకున్న భక్తులు పాల్గొన్నారు.

అన్నదాతలకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు

తిరువూరు టౌన్ : తిరువూరు మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆర్డీవో మాధురి ఆదివారం పరిశీలించారు. ధాన్యం తూకం, సంచుల సరఫరా, రవాణా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో? రైతులను అడిగి తెలుసుకున్నారు. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను సూచించారు. తహసీల్దార్ నాగమణి, వ్యవసాయ అధికారి లక్ష్మి, తదితర అధికారులు పాల్గొన్నారు.

రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో మాధురి

రెడ్డిగూడెం : దిత్వా తుపాన్ నేపథ్యంలో రైతులు రెండు రోజుల పాటు వరి కోతలు కోయవద్దని ఏవో డి.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం కూన, పఠాన్‌పల్లి, రంగాపురం, మద్దులపర్వ తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఆరబెట్టిన ధాన్యం రాశులు తడవకుండా పట్టాలు కప్పి రక్షించుకోవాలని సూచించారు.

కర్షకులకు సూచనలు ఇస్తున్న ఏవో శ్రీనివాసరావు

విస్సన్నపేట, న్యూస్‌టుడే : నరసాపురం, తాతకుంట్ల, విస్సన్నపేట గ్రామాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని మండల ఏవో షేక్ జిషాన్ ఆదివారం పరిశీలించారు. తుపాన్ దృష్ట్యా రెండు రోజులు వరి కోతలకు విరామం ప్రకటించాలని రైతులకు సూచించారు.

రక్షణ దిమ్మెలు ఏర్పాటు చేయరూ..

నూజివీడు- గంపలగూడెం ఆర్అండ్‌బీ రహదారిలో రంగాపురం చెరువు కలుగు దగ్గర వాగులపై ఉన్న రెండు చప్టాల రక్షణ దిమ్మెలు విరిగిపోయాయి. చప్టాల వద్ద రహదారి పల్లంగా ఉండటంతో వాహనాలు అదుపు తప్పి వాగులో పడిపోతున్నాయి. గతంలో ఈ చప్టా వద్ద ట్రాక్టర్ బోల్తా కొట్టంగా ఒక వృద్ధురాలు మృతి చెందారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ప్రదేశాల్లో ప్రమాదాలు జరగకుండా చప్టాలపై రక్షణ దిమ్మెల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, రెడ్డిగూడెం**

గుంతల దారి.. అధ్వానంగా మారి

స్థానిక గెయిల్ ఇండియా కంపెనీ నుంచి గడ్డమణుగు గ్రామం మీదుగా చెరువు మాధవరం వెళ్లే ఆర్అండ్‌బీ రహదారిపై గుంతలు పడి అధ్వానంగా మారింది. దీంతో అటు వైపు రాకపోకలు సాగించాలంటేనే ఇబ్బందిగా ఉంటుందని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా గుంతలు ఉండటంతో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నామని ద్విచక్ర వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, జి.కొండూరు**

యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు

కొందరు రెడ్డిగూడెం మండల పరిధిలోని జగ్గవరపు గట్టు(కొండను) యథేచ్ఛగా తవ్వేస్తూ గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని గ్రావెల్ కోసం అనుమతులు తీసుకున్న క్వారీలు లేవు. మండలంలోని గ్రామాల్లోనే కాకుండా వేరే మండలాలకు దీన్ని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొందరు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వగా గ్రావెల్ తరలించే ప్రదేశానికి వెళ్లగా అప్పటికే ట్రాక్టర్లు, పొక్లెయిన్లు వెళ్లిపోయయాని ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని చెప్పడం విశేషం. **- న్యూస్‌టుడే, రెడ్డిగూడెం**

ఖాళీ స్థలాలు.. విష సర్పాలకు నిలయాలు

తిరువూరులోని నివాసాల మధ్య విషసర్పాలు కనిపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇటీవల కాలంలో పలు కాలనీలు, ఇంటి ప్రాంగణాలు, రోడ్లు పక్కన ఇవి దర్శనం ఇవ్వడంతో స్థానికులు ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. సుందరయ్య కాలనీ, తంగేళ్లబీడు, మునుకుళ్ల రోడ్డు, అక్కపాలెం రోడ్డు తదితర ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో చెత్తకుప్పలు, గుంతలు, పాడుబడ్డ కాలువలు, నీటి నిల్వలు ఉండటం వల్లనే తరచూ ఇళ్లలోకి వస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, తిరువూరు టౌన్**

నిరుద్యోగ యువతకు శిక్షణ

విజయవాడ సిటీ : నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు జనశిక్షణ సంస్థాన్‌లో ఉచితంగా వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఛైర్‌పర్సన్ విద్యాకన్నా, డైరెక్టర్ ఎ.పూర్ణిమ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు మొగల్రాజపురం రావిచెట్టు సెంటర్‌లోని కార్యాలయం లేదా 0866- 2470420 నంబరులో సంప్రదించాలని కోరారు.

రౌడీషీటర్లకు సత్ప్రవర్తన అవసరం

ఎ.కొండూరు, న్యూస్‌టుడే : మండలంలోని రౌడీషీటర్లు, క్రైం, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్ షీటర్లకు ఎస్సై జి.మహాలక్ష్మణుడు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కల్గించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కౌన్సెలింగ్ ఇస్తున్న ఎస్సై మహాలక్ష్మణుడు

నిందితులను కఠినంగా శిక్షించాలి

విస్సన్నపేట, న్యూస్‌టుడే : గంజాయి విక్రయాలకు అడ్డుగా ఉన్నాడని ప్రజా కళాకారుడు పెంచలయ్యను నెల్లూరు జిల్లాలో దారుణంగా హత్య చేసిన గంజాయి ముఠాను కఠినంగా శిక్షించాలని సీపీఎం విస్సన్నపేట మండల కమిటీ నాయకులు కోరారు. స్థానికంగా ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎం మండల కార్యదర్శి నాగరాజు, ధనలక్ష్మి, రంగారాణి, శ్రీనివాసరావు, రామకృష్ణ, జ్ఞానరత్నం, నాగేశ్వరరావు, బాషా పాల్గొన్నారు.

విస్సన్నపేటలో నిరసన తెలుపుతున్న సీపీఎం శ్రేణులు

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

సత్సంబంధాలు కలిగి ఉంటేనే ఐక్యత

తిరువూరు, న్యూస్‌టుడే : పట్టణంలో ఆదివారం జమాతే ఇస్లామి హింద్ సభ్యులు ఆధ్వర్యంలో పొరుగు వారి హక్కుల ఉద్యమంపై ప్రదర్శన నిర్వహించారు. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండటం ఐక్యతకు నిదర్శనమని నినాదాలు చేశారు. జేఐహెచ్ ప్రతినిధులు ఎస్‌కే.వలి, అబ్దుల్ హమీద్, రషీద్, కరీ ముల్లా, అబిబ్, ఫాతిమా, అస్మా, షహనాజ్ తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీలో పాల్గొన్న జేఐహెచ్ ప్రతినిధులు

దేశమంటే మట్టి కాదోయ్..

తిరువూరు టౌన్, న్యూస్‌టుడే : మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతిని పట్టణంలోని సుందరయ్య భవన్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురజాడ సమాజ సమస్యలను కలం ద్వారా అలంకరిస్తునే చైతన్యం నింపారన్నారు. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అని చాటి చెప్పారు. గంగాధర్, హరికృష్ణ, రాం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

గురజాడ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

ఫుట్‌బాల్ విజేత పెన్నా ఎఫ్‌సీ జట్టు

మైలవరం, న్యూస్‌టుడే : ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మైలవరంలోని లకిరెడ్డి హనిమిరెడ్డి క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీల తుది పోరులో పెన్నా ఎఫ్‌సీ జట్టు, తుంగభద్ర ఎఫ్‌సీ జట్టుపై విజయం సాధించి ట్రోఫీ గెలుచుకుంది. గత నెల 24న టోర్నీని ప్రారంభించగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఆదివారం పెన్నా, తుంగభద్ర జట్ల మధ్య తుదిపోరు హోరాహోరీగా సాగగా 2- 2 స్కోరుతో డ్రా జరిగింది. దాంతో పెనాల్టీ కార్నర్‌లో తుంగభద్ర జట్టు 2 గోల్స్ కొట్టగా, పెన్నా జట్టు 3 గోల్స్‌తో విజయం సాధించింది. విజేతలకు స్టేడియం నిర్మాణ దాత లకిరెడ్డి హనిమిరెడ్డి, జయప్రకాశరెడ్డి, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ నివృతరావు, విశ్రాంత డీఎస్‌డీవో బి.సుధాకర్, ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు, ఈసీ మెంబరు చక్రవర్తి తదితరులు పాల్గొని విజేతలకు ట్రోఫీ అందజేశారు.

గెలుపొందిన క్రీడాకారులకు ఛాంపియన్ ట్రోఫీ అందిస్తున్న అతిథులు

ముగిసిన ఆటల పోటీలు

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే : కేతనకొండలోని శ్రీస్వామి నారాయణ గురుకుల్ పాఠశాలలో నిర్వహించిన గురుకుల్ ఒలింపిక్స్ ఛాంపియన్ ట్రోఫీని విజయవాడ గాంధీనగర్‌కు చెందిన చిట్టూరి ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం కైవసం చేసుకుంది. గత మూడు రోజులుగా పాఠశాలలో నిర్వహించిన గురుకుల్ ఒలింపిక్స్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఇందులో జిల్లాకు చెందిన 25 పాఠశాలల నుంచి 1200 మంది విద్యార్థులు పలు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ నితీష్, ఫిజిక్స్ ప్రొఫెసర్ యర్రంరెడ్డి గాంధీ, పాఠశాలకు చెందిన నిర్వాహకులు మంత్రస్వరూప్ దాస్ స్వామిజీ, కృష్ణమూర్తి దాస్ స్వామీజీ పాల్గొన్నారు.

ట్రోఫీ గెలుచుకున్న చిట్టూరి ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం

'వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు'

ఎ.కొండూరు, గంపలగూడెం, న్యూస్‌టుడే : వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం పేదలకు ఉచిత ఆరోగ్య సేవలను దూరం చేయడమేనని వైకాపా తిరువూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి నల్లగట్ల స్వామిదాసు అన్నారు. గంపలగూడెం మండలం గోసవీడు, ఎ.కొండూరు మండలం కోడూరులో ఆదివారం జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

మాట్లాడుతున్న స్వామిదాసు

రోడ్డు మూసేసి.. తిప్పలు తెచ్చి..

కొండపల్లి, న్యూస్‌టుడే

ఎన్టీటీపీఎస్ ఐదో దశ విస్తరణలో భాగంగా కొండపల్లి బి.కాలనీ వద్ద ఉన్న రహదారిని ఆ సంస్థ మూసేసింది. దీంతో గతంలో అటుగా రాకపోకలు సాగించేవారంతా జాతీయ రహదారిపై నుంచి వెళాల్సి వస్తోంది. సంస్థ ఏర్పడక ముందు, తర్వాత ఇబ్రహీంపట్నం నుంచి కొండపల్లికి ఇదే ప్రధాన మార్గం. కాలక్రమేణ జాతీయ రహదారి 221 ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే జాతీయ రహదారి నాలుగు వరుసలుగా విస్తరణ జరగడం, ఎన్‌హెచ్‌ఏఐ 221 కాస్త 30గా మారింది. ఇదే సమయంలో ఎన్టీటీపీఎస్ కొత్త గేటు వద్ద యాష్ లారీల కోసం కొంత ప్రాంతంలో సంస్థ ప్రహరీని నిర్మించింది. అయితే యాష్ లారీలతో ఇబ్బందిగా ఉందని కొండపల్లి ప్రజలు జాతీయ రహదారికి వెళ్లి అక్కడి నుంచి ఇబ్రహీంపట్నానికి చేరుకుంటున్నారు. ఆ రహదారి నుంచి ప్రజల రాకపోకలు తగ్గించడంతో ఎన్టీటీపీఎస్ ఐదో దశ విస్తరణ అంటూ బి.కాలనీ దర్గాల వద్ద ఉన్న రోడ్డును సైతం పూర్తిగా మూసేసింది. దీంతో ఎప్పుడైనా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించినప్పుడు కొండపల్లికి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు దీనిపై దృష్టి సారించి గతంలో ఎన్టీటీపీఎస్ పాత గేటు నుంచి కొండపల్లి బి.కాలనీకి ఉన్న రహదారిని పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

కొండపల్లి బి.కాలనీ నుంచి జాతీయ రహదారికి చేరుకొనే మార్గం

చికిత్స పొందుతూ యువకుడి మృతి

గంపలగూడెం, తిరువూరు, న్యూస్‌టుడే : తిరువూరు పట్టణం తోకపల్లికి చెందిన గుంజా మనోజ్ కుమార్(17) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతునికి, నిందితునికి మధ్య చరవాణి విషయమై వివాదం తలెత్తింది. నిందితుడు తన చరవాణిని అపహరించాడనే అనుమానంతో మనోజ్ కుమార్‌పై దాడి చేసేందుకు కుట్రపన్నాడు. దీనిపై నవంబరు 23న వివాదం చెలరేగి నిందితుడు తరచూ అతని ఇంటికెళ్లి చరవాణి చోరీ చేశాడనే ఆరోపణతో దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అదే రోజు రాత్రి ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న మనోజ్ కుమార్ తలపై నిందితుడు బండరాయితో మోది గాయపర్చాడని తండ్రి లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి అతడిని తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. దాడికి పాల్పడిన చిరంజీవిపై ఎస్సై- 1 కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడు ప్రస్తుతం నూజివీడు జైలులో ఉన్నాడు. వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మనోజ్ కుమార్ శనివారం రాత్రి మృతి చెందాడు. దీనిపై పోలీసులకు సమాచారం అందగా నిందితునిపై ఆదివారం హత్య కేసు నమోదు చేసి తిరువూరు సీఐ కె.గిరిబాబు దర్యాప్తు చేపట్టారు.

జూదరులపై కేసు నమోదు

జి.కొండూరు, న్యూస్‌టుడే : మండలంలోని దుగ్గిరాలపాడులో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు జి.కొండూరు ఎస్సై కె.సతీష్ కుమార్‌కు సమాచారం అందింది. వెంటనే ఆయన తన సిబ్బందితో ఆదివారం మధ్యాహ్నం దాడి చేసి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1050 నగదు, ఒక కోడి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ప్రకటన

నా క్లయింటు తిరువూరు మండలం, తిరువూరు కాపురస్తుడు సయ్యద్ కరీమ్ S/o మస్తాన్ అను వారు ది.25-11-2025వ తేదీన జిరాక్స్ కాపీలు తీయించుకొను నిమిత్తము విస్సన్నపేట సబ్ రిజిస్ట్రారు వారి కార్యాలయములో షేక్ హుస్సేన్ సాహెబ్ S/o షుకూర్ సాహెబ్ గారి పేరుతో రిజిష్టరు కాబడిన నెం. 1750 / 2004 గల ఒరిజినల్ దస్తావేజును పోగొట్టుకొనుట జరిగినది. ఎవరికైననూ దొరికిన యెడల ఈ క్రింది చిరునామాదారుకు అందజేయగలరు.

ఇట్లు: **కె.వి.ఆర్.యన్.ముత్యప్రసాద్**
M.Com, B.L
అడ్వకేట్ & నోటరీ
తిరువూరు, యన్.టి.ఆర్ జిల్లా.
Cell: 98855 74113

(c) eenadu

విజయవాడ తూర్పు

ఉపన్యసించి.. విజేతలుగా నిలిచి..

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే : మొగల్రాజపురం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్‌లో 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. 'విద్యార్థుల జీవితాలపై సెల్‌ఫోన్ ప్రభావం' అనే అంశంపై ఉపన్యాస పోటీలు పెట్టారు. పోటీల్లో ప్రథమ బహుమతి ఐశ్వర్య రత్న (9వ తరగతి), ద్వితీయ బహుమతి ఆర్.హిరణ్మయి (9వ తరగతి), తృతీయ బహుమతి పి.శ్రియ (8వ తరగతి) సాధించారు. వీరికి తెలుగు విభాగం హెచ్‌వోడీ రాజరాజేశ్వరి, తెలుగు అధ్యాపకుడు జి.శ్రీనివాసరావు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

గెలుపొందిన వారితో తెలుగు విభాగం హెచ్‌వోడీ రాజ రాజేశ్వరి, తెలుగు అధ్యాపకుడు శ్రీనివాసరావు

పాఠశాల మైదానం అభివృద్ధికి కృషి

కృష్ణలంక, న్యూస్‌టుడే : కృష్ణలంకలోని ఏపీఎస్ఆర్ఎం పాఠశాలతో పాటు ఆవరణలోని క్రీడా మైదానానికి అన్ని సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పాఠశాల ఆవరణలో అభివృద్ధి పనులకు శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ సీఎస్ఆర్ కింద విరాళంగా ఇచ్చిన రూ.35 లక్షలతో చేపట్టనున్న పనులకు సంబంధించి ఆదివారం ఆయన అధికారులు, స్థానికులతో సమీక్ష నిర్వహించారు. రామ్మోహన్ మాట్లాడుతూ ఈప్రాంత ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలని ప్రాథమిక పాఠశాల, హైస్కూల్, జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాఠశాల అభివృద్ధికి నిధులు సమకూర్చాలని తాను ఫైనాన్స్ సంస్థను కోరినట్లు చెప్పారు. వారు స్పందించి సీఎస్ఆర్ నిధుల కింద రూ.35 లక్షల చెక్కును కలెక్టర్‌కు అందించగా ఆయన నిధులను మున్సిపల్ కమిషనర్‌కు అందజేసినట్లు చెప్పారు. కమిషనర్ అంచనాలను సిద్ధం చేసి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. శ్రీరామ్ కంపెనీ ప్రతినిధి నాగేంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యే కోరిన వెంటనే తమ సంస్థ ఎండీ, ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో రూ.35 లక్షలను విరాళంగా ఇచ్చినట్లు చెప్పారు. గొరిపర్తి నామేశ్వరరావు, కొర్ర అప్పన్న, కొవ్వూరి కిరణ్, గుండు శ్రీను, వేములపల్లి రంగారావు, మోటేపల్లి చిన్నా, సంస్థ ప్రతినిధులు, స్థానిక వాకర్స్, కార్పొరేషన్ ఈఈ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామ్మోహన్

ప్రతిక్షణం వర్తమానంలో జీవించాలి

పటమట, న్యూస్‌టుడే : ప్రతి ఒక్కరూ ధ్యాన, శాకాహార జగత్తుకు కృషి చేయాలని విజయవాడ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ అధ్యక్షుడు జక్కా రాఘవరావు పిలుపునిచ్చారు. మహావతార్ బాబాజీ జయంతి సందర్భంగా ఆదివారం పటమటలోని నల్లూరి వారి కల్యాణ మండపంలో మహావతార్ బాబాజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సినీ ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రతిక్షణం వర్తమానంలో జీవించడం, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండటమే అసలైన ఆత్మస్థితి అని సూచించారు. హిమాలయ యోగి సదానందగిరి స్వామి (109) మాట్లాడుతూ జీవాత్మగా వచ్చి పూర్ణాత్మగా స్థిరపడటానికి ఆత్మజ్ఞానం దోహదపడుతుందని చెప్పారు. పీఎస్ఎస్ఎం సభ్యులు జక్కా పద్మ, వెలగపూడి లక్ష్మణరావు, కళ్లం రామిరెడ్డి, గంగాధర గాంధీ, ఆకురాతి శంకరరావు, గరికపాటి సుబ్రహ్మణ్యం, మహావతార్ బాబాజీ ట్రస్ట్ వ్యవస్థాపకుడు అమన్ హనీ అలీ ఖాన్ ప్రసంగించారు. కల్యాణ మండపం ఛైర్మన్ వెంకట సుబ్బారావు, ఈవో బి.గంగాధర సహకారం అందించారు. సాయంత్రం మహా కరుణ శాకాహార ప్రదర్శన నిర్వహించారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో ధ్యానులు, సాధకులు, బాబాజీ ట్రస్ట్ సభ్యులు హాజరయ్యారు.

ప్రసంగిస్తున్న రాఘవరావు, వేదికపై రామ్, లక్ష్మణ్ తదితరులు

1 నుంచి చదరంగ ఉచిత శిక్షణ శిబిరం

విజయవాడ క్రీడలు: మొగల్రాజపురంలోని బిర్లా ఓపెన్ మైండ్స్ ప్రీ ప్లే స్కూల్, రాజీవ్ చెస్ క్లబ్ ఆధ్వర్యంలో 1 నుంచి నాలుగు రోజులు చదరంగ ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తామని స్కూల్ డైరెక్టర్ సుంకర నీలిమ, ఫిడే ఆర్బిటర్ ఎం.రాజీవ్ తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి 5.30 శిక్షణ తరగతులు ఉంటాయని చెప్పారు. ఆసక్తి గల బాల, బాలికలు హాజరై సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు ఫోన్ 92467 76655 నంబరులో సంప్రదించాలని కోరారు.

కళల్లో రాణిస్తూ... బహుమతులు సాధిస్తూ..

వివిధ పోటీల్లో నగర విద్యార్థుల ప్రతిభ

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే

సహజంగా యువత అనగానే పాశ్చాత్య, సినీపాటలకు నృత్యాలు చేస్తారు అనుకుంటాం. కానీ పీబీ సిద్ధార్థ కళాశాలలోని కొంతమంది విద్యార్థులు మాత్రం జానపద నృత్యం, వాయిద్య పరికరాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. వేదికలపై ప్రదర్శనలిస్తూ ఆకట్టుకుంటున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి.. బహుమతులు సాధిస్తూ భళా అనిపిస్తున్నారు.

విద్యార్థుల జానపద నృత్య ప్రదర్శన

మానసిక వికాసం.. ఏకాగ్రత

జానపద నృత్యాలు, పాటలు పాడటం, వాయిద్య పరికరాలు వాయించడం అంటే ఇష్టం. పాఠశాల స్థాయిలోనే ఉన్నా అవకాశం లేదు. డిగ్రీ చదివేటప్పుడు కళాశాలలో ప్రతి రోజూ సాధన ప్రారంభించాను. దీని వల్ల మనసు ఉత్సాహంగా ఉంటుంది. చదువులో ఏకాగ్రత పెరిగింది. ఇటీవల దిల్లీలోని అమిటి విశ్వ విద్యాలయం నిర్వహించిన జానపద వాయిద్య విభాగంలో తృతీయ, గతేడాది పంజాబ్‌లోని వ్యవసాయ విశ్వ విద్యాలయం నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో జానపద నృత్యం, వాయిద్య విభాగంలో తృతీయ స్థానంలో నిలిచాను. ఇలా పలు విశ్వ విద్యాలయాలు, కళాశాలలు, కళాసంస్థలు నిర్వహించిన పోటీల్లో బహుమతులు సాధించాను. వీటి వల్ల ఆత్మవిశ్వాసం పెరిగింది. **-సీహెచ్ ప్రశాంత్‌రాజ్, ఎంఎస్సీ ద్వితీయ సంవత్సరం**

కళలను పరిరక్షించాలి

ఏళ్ల నుంచి వస్తున్న కళలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. నాకు జానపద నృత్యం, వాయిద్య పరికరాలు అంటే ఆసక్తి. డిగ్రీ చదివే సమయంలో నేర్చుకున్నా. మూడేళ్లుగా దిల్లీలోని అమిటి, బెంగళూరులోని జైన్, పంజాబ్‌లోని వ్యవసాయ విద్య విశ్వ విద్యాలయాల్లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో మా బృందం ప్రథమ, తృతీయ స్థానాల్లో స్థానాల్లో నిలిచింది. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. కాలికి దెబ్బ తగిలింది. మళ్లీ నృత్యం చేయలేనన్న ఆందోళన కలిగింది. ప్రతి రోజూ సాధన చేయడంతో పరిస్థితి మెరుగుపడింది. గతంలో కంటే మెరుగ్గా పోటీల్లో రాణిస్తున్నాను. **-జి.శివ, ఎంబీఏ ప్రథమ సంవత్సరం**

800 ప్రదర్శనలు ఇచ్చా

జానపద నృత్యాలు, వాయిద్య పరికరాల విభాగంలో జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు సాధించాను. కూచిపూడి నృత్యం అంటే ఆసక్తి. 800కి పైగా వివిధ ప్రదర్శనలిచ్చి అవార్డులు అందుకున్నా. కళారంగం అంటే ఇష్టం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదగాలనేది లక్ష్యం. అందుకు కృషి చేస్తున్నా. **-బి.కృష్ణ సునంద శ్రియ, బీబీఏ (బీఏ) తృతీయ సంవత్సరం**

కార్పొరేషన్లో నేడు.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక

విజయవాడ నగరపాలక సంస్థ: నగరవాసుల సమస్యలను పరిష్కరించేందుకు అనువుగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు, మూడు సర్కిల్ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. నగరవాసులు తమ సమస్యలను నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి సకాలంలో పరిష్కరించుకోవాలని సూచించారు.

సత్ప్రవర్తనతో మెలగకపోతే కఠిన చర్యలు

షీటర్లకు కౌన్సెలింగ్ ఇస్తున్న డీసీపీ కృష్ణకాంత్ పటేల్

పటమట: రౌడీ, సస్పెక్ట్ షీట్లు ఉన్నవారు సత్ప్రవర్తనతో మెలగాలని డీసీపీ కృష్ణకాంత్ పటేల్ అన్నారు. ఆదివారం సెంట్రల్ జోన్ ఏసీపీ కార్యాలయ ఆవరణలో పటమట, మాచవరం, గుణదల పోలీస్ స్టేషన్లలో షీటర్లకు ఏసీపీ దామోదర్‌తో కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షీట్ ఉన్న వ్యక్తులు దాన్ని హోదాగా భావించి దందాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. షీటర్లపై కొత్తగా కేసు నమోదైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పటమట సీఐ పవన్ కిషోర్, మాచవరం సీఐ ప్రకాష్, ఎస్సైలు పాల్గొన్నారు.

నిరుద్యోగ యువతకు శిక్షణ

మొగల్రాజపురం (విజయవాడ సిటీ): నిరుద్యోగ యువత స్వయంఉపాధి పొందేందుకు జన శిక్షణ సంస్థాన్‌లో ఉచితంగా వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఛైర్‌పర్సన్ విద్యా కన్నా, డైరెక్టర్ ఎ.పూర్ణిమ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు 0866- 2470420 నంబరులో సంప్రదించాలని కోరారు.

ముగిసిన రాష్ట్ర స్థాయి అధ్యాపకుల బ్యాడ్మింటన్ టోర్నీ

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల్లో భాగంగా స్థానిక పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన 50వ రాష్ట్ర స్థాయి అధ్యాపకుల బ్యాడ్మింటన్ టోర్నీలో ఆదివారం ముగిసింది. టోర్నీలో పురుషుల విభాగంలో ఎన్.వంశీ నరసింహారావు (బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల, రాజమహేంద్రవరం), మహిళల విభాగంలో వైవీ నందిని (సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్), వెటరన్ విభాగంలో వి.జగదీష్ (పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల, కానూరు), సూపర్ వెటరన్ విభాగంలో జె.రమేష్ (చేబ్రోలు ఫార్మసీ కళాశాల, గుంటూరు) 'ఉత్తమ క్రీడాకారుల' రోలింగ్ ట్రోఫీలను కైవసం చేసుకున్నారు. *రెండో రోజైన ఆదివారం మధ్యాహ్నం నుంచి జరిగిన సెమీ ఫైనల్స్, ఫైనల్స్ పోటీలు ఆద్యంతం ఉత్కంఠగా సాగాయి. పురుషుల డబుల్స్‌లో వి.ప్రవీణ్‌కుమార్/అనిల్ కుమార్ (వీవీఐటీ), వి.నాగ సతీష్/ఎన్.వాసుదేవరావు (బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల), మహిళల డబుల్స్‌లో బి.కృష్ణదీపిక/రమాదేవి (ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల, గన్నవరం), కె.కీర్తి/వైవీ నందిని సాహె (వీఆర్ఎస్ఈ), మిక్స్‌డ్ డబుల్స్‌లో నాగ సతీష్/ కృష్ణదీపిక (బీవీసీ), ఏఎస్ భాస్కర్/బి.రమాదేవి (ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల, గన్నవరం), వెటరన్ డబుల్స్‌లో వి.జగదీష్/ అబ్దుల్ కలాం (పీవీపీ), వి.శేష శ్రీనివాస్/ఎం.శివరామకృష్ణ (ఆర్వీఆర్, జేసీ, గుంటూరు), సూపర్ వెటరన్‌లో జి.సాంబశివరావు/జె.రమేష్ (కిట్స్ అక్షర), డి.బాలకృష్ణ/శ్రీనివాస్ (టీఎస్ఆర్ అండ్ ఈఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పామర్రు) వరుసగా ఒక్కో కేటగిరిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. ముగింపు కార్యక్రమానికి సిద్ధార్థ అకాడమీ కోశాధికారి సూరెడ్డి వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి ఎన్.లలితప్రసాద్ అతిథులుగా హాజరై విజేతలకు రోలింగ్ ట్రోఫీలు, ట్రోఫీలు బహూకరించారు. కార్యక్రమంలో ఏపీ టీచర్స్ బ్యాడ్మింటన్ సంఘ అధ్యక్షుడు ఎం.వీరభద్రరావు, కార్యదర్శి పి.అంకమ్మ చౌదరి, కళాశాల డైరెక్టర్ వి.బాబూరావు, ప్రిన్సిపల్ (డిగ్రీ కళాశాల) ఎం.రమేష్ ప్రిన్సిపల్ (జూనియర్ కళాశాల) చుండి వెంకటేశ్వర్లు, కార్య నిర్వాహక కార్యదర్శి టీవీబీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

అతిథుల నుంచి మహిళల డబుల్స్ ట్రోఫీ అందుకుంటున్న క్రీడాకారిణులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
NTR సర్కిల్ బ్రాంచ్, పటమట, విజయవాడ-10.
8897859862, 0866-2488914

NTR సర్కిల్ బ్రాంచ్ అడ్రస్ మార్పు
ఖాతాదారులకు విజ్ఞప్తి

SBI, NTR సర్కిల్ బ్రాంచ్ ది.15-12-2025వ తేదీ నుండి ఖాతాదారుల సౌకర్యార్థం విశాలమైన ప్రాంగణం నిమిత్తం SBI, పటమటలంక బ్రాంచ్, కృష్ణవేణి కాంప్లెక్స్, విజయవాడలోనికి మార్చబడుతున్నది. అడ్రస్ మార్పు నిమిత్తం ఖాతాదారులు గమనించగలరు. మీకు కలిగే ఈ అసౌకర్యమునకు మన్నించగలరు.

తేది.30-11-2025 ఇట్లు: బ్రాంచ్ మేనేజర్, SBI, NTR సర్కిల్ బ్రాంచ్, పటమట, విజయవాడ

స్థిరాస్తి బహిరంగ వేలం ప్రకటన

ది కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్
బ్రాంచి: పెడన, పెడన మండలం

స్థిరాస్తి బహిరంగ వేలం ప్రకటన

బహిరంగ వేలం ప్రకటన

కృష్ణా జిల్లా, పెడన మండలం, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లి., పెడన బ్రాంచినకు ఈ దిగువ తెలిపిన బకాయిదారుల నుండి బకాయి పడిన సొమ్ము రాబట్టుకొనుటకు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పెడన బ్రాంచి వద్ద తేదీ: 04-12-2025 గురువారం క్రింది షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని బహిరంగ వేలము వేయబడునని యిందు మూలముగా యావన్మందికీ తెలియపర్చడమైనది.
వేలము వేయబడు మెంబరు పేరు వారి యొక్క స్థిరాస్తుల వివరములు ఆస్తి వివరములు మరియు తేది, సమయములు

వ. నెం.	ఇ.పి. నెంబరు	పేరు తండ్రి/ భర్త పేరు	జామీనుదారు పేరు	స్థిరాస్తి వున్న గ్రామం, డో.నెం.	ఆర్.ఎస్.నెం./	విస్తీర్ణము	తేది మరియు సమయం
1.	68/2022-23	అసిలేటి వరప్రసాద్ S/o. నాగేంద్రరావు		మాచవరం, జమిందారు వారి వీధి, విజయవాడ డోర్ నెం. 32-35-3/1 House Site along with building	39 ఎన్.టి.ఎస్.	262 చ॥గ॥లు	ది. 04-12-2025 మ॥ గం. 12-30 ని॥లకు
2.	69/2022-23	అంద్రాజు లక్ష్మణరావు S/o. రామకిషోర్	అసిలేటి వరప్రసాద్ S/o. నాగేంద్రరావు				
3.	70/2022-23	అంద్రాజు రామకిషోర్ S/o. నవాబ్	అసిలేటి వరప్రసాద్ S/o. నాగేంద్రరావు				
4.	71/2022-23	మట్ల మాలకొండయ్య S/o. గురవయ్య	అసిలేటి వరప్రసాద్ S/o. నాగేంద్రరావు				

గమనిక: 1) వేలం పాటలో పాల్గొనువారు ధరావత్తుగా రూ.1,00,000/-లు (లక్ష రూపాయలు) ముందస్తుగా ధరావత్తుగా చెల్లించవలెను. E.M.D. వేలం పూర్తి అయిన తదుపరి తిరిగి చెల్లించబడును. 2) వేలం నందు పాల్గొనువారు తమ యొక్క ఆధార్ కార్డు, మరియు పాన్‌కార్డు జిరాక్సు కాపీ సమర్పించవలెను. 3) ఆసక్తిగలవారు ఇతర వివరములకు బ్యాంక్ పనిచేయు వేళలయందు ఈ క్రింది వారిని సంప్రదించవలయును.

మేనేజరు, కె.డి.సి.సి. బ్యాంక్, పెడన బ్రాంచ్, సెల్: 99496 88363
అసిస్టెంట్ రిజిస్ట్రారు / సేల్ ఆఫీసర్, కె.డి.సి.సి. బ్యాంక్ లి., నూజివీడు, సెల్: 98480 75576

మేమున్నాం.. మీకు తోడుగా..

10 AM to 1 PM
80085 74652

పూడిక తీస్తున్న సిబ్బంది

★ 4వ డివిజన్ వెటర్నరీ కాలనీ ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ పొంగుతున్నాయని స్థానిక నివాసి జాస్తి కృష్ణారావు 'మేమున్నాం... మీకు తోడుగా' ద్వారా ఏఈ దీక్షిత్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన యంత్ర సాయంతో పూడిక తీయించారు. ★ 3వ డివిజన్ కరెన్సీనగర్, సర్వీస్ రోడ్డు ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని స్థానిక నివాసి మురళీకృష్ణ మలేరియా అధికారి హెచ్.శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిబ్బందితో దోమల మందులు, పొగ పెట్టించారు. ★ 3వ డివిజన్ నాగార్జున నగర్ 3-9/96 విద్యుత్తు స్తంభానికున్న దీపం వెలగడం లేదని స్థానిక నివాసి బాలాజీ ఏఈ ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కొత్త దీపాన్ని ఏర్పాటు చేయించారు. **-న్యూస్‌టుడే, కరెన్సీనగర్**

స్పందనకు వందనం

రక్షణ గోడలు కూలి.. ప్రమాదకరంగా మారి

ఏడో డివిజన్‌లోని విద్యుత్తు ఉప కేంద్రం నుంచి రావిచెట్టు సెంటర్‌కు వెళ్లే అంతర్గత రహదారి పక్కన ఉన్న డ్రెయిన్ రక్షణ గోడ కొంత మేర కూలింది. రాత్రి వేళ ఏ మాత్రం వాహనదారులు పక్కన వచ్చినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మరోవైపు మురుగు పొంగి రహదారి పైకి పారుతోంది. రక్షణ గోడ ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. **-మొగల్రాజపురం (విజయవాడ సిటీ), న్యూస్‌టుడే**

మహిళలపై హింసకు వ్యతిరేకంగా ప్రదర్శన

లబ్బీపేట (విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : మహిళలు, బాలికలపై హింసను వ్యతిరేకించాలని కోరుతూ ఇన్నర్‌వీల్ ఎన్జీవో ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం వాలంటీర్లు, మహిళలు, బాలికలు ఎంజీరోడ్డులో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. పోలీస్ పరేడ్ మైదానం నుంచి లెమన్ ట్రీ హోటల్ వరకు కొనసాగిన ప్రదర్శనలో ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. కార్యక్రమంలో జాతీయ సేవా పథకం జిల్లా సమన్వయకర్త కె.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వాలంటీర్లు

వానైనా... ఎండైనా నిలబడాల్సిందే

అత్యధిక మంది ప్రయాణికులు వేచి ఉండే బెంజిసర్కిల్ బస్టాప్ వద్ద షెల్టర్ ఏర్పాటు చేయడంలో అధికారులు కొన్నేళ్ల నుంచి నిర్లక్ష్యం చేస్తున్నారు. కనీసం కూర్చోవడానికి బల్లలు లేవు. వర్షం కురిసినా.. ఎండ అయినా తమ గమ్యస్థానాలను చేర్చే బస్సులు వచ్చే వరకు నిరీక్షించాల్సిందేనని ప్రయాణికులు చెబుతున్నారు. దీని వల్ల వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. **-బెంజిసర్కిల్ (విజయవాడ సిటీ), న్యూస్‌టుడే**

వేచి ఉన్న ప్రయాణికులు

సేంద్రియ పంటలతో ప్రజలకు ఆరోగ్యం

పటమట, న్యూస్‌టుడే : రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకం వల్ల భూసారం తగ్గడంతో పాటు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని సాహితీవేత్త దేవినేని మధుసూదన్‌రావు అన్నారు. ఆర్గానిక్ విధానాలతో పండించే పంటలు ఆరోగ్యానికే కాకుండా రైతులకు ఆర్థికంగా కూడా లాభాలు అందిస్తాయని తెలిపారు. ఆదివారం పటమట సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నగంటి సాంబశివరావు ఆధ్వర్యంలో ఆదివారం 'ఆనందంగా జీవించడం.. ప్లాస్టిక్ నిషేధం.. ఓటు ఎందుకు' అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం కవి సమ్మేళనం నిర్వహించి పెండ్యాల రామారావు, విజయలక్ష్మి దంపతులను సన్మానించారు. గౌరవాధ్యక్షుడు సూర్యదేవర పాపారావు, కార్యదర్శి కొల్లిపర రామ్మోహన్‌రావు, సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

పెండ్యాల రామారావు దంపతులను సన్మానిస్తున్న అసోసియేషన్ సభ్యులు

జిల్లా వెటరన్ క్యారమ్ ర్యాంకింగ్‌లో ప్రతిభ

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : స్థానిక ఐజీఎంసీ స్టేడియంలోని జిల్లా క్యారమ్ సంఘం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి వెటరన్ తొలి ర్యాంకింగ్ టోర్నీ-2025లో పలువురు క్రీడాకారులు ఉత్సాహంగా తలపడ్డారు. జి.జార్జ్ విజయానంద్, కె.సుజన్‌కుమార్ (రైల్వే ఇనిస్టిట్యూట్, విజయవాడ), టీవీ రమణరావు, వై.దుర్గాప్రసాద్ (కేడీసీఏ), వై.మురళి (రైల్వే ఇనిస్టిట్యూట్, విజయవాడ), ఎస్‌కే ఖాదర్ వలి (రైల్వేస్), డీజే ప్రసాద్ (కేడీసీఏ), ఎ.సత్యనారాయణ (విజయవాడ) వరుసగా తొలి ఎనిమిది ర్యాంకుల్లో నిలిచారు. రాత్రి జరిగిన ముగింపు కార్యక్రమానికి జిల్లా క్యారమ్స్ సంఘ అధ్యక్షుడు వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాంకర్లకు పతకాలు బహూకరించారు. టోర్నీ చీఫ్ రిఫరీ ఎస్‌కే అజ్మతుల్లా, సీనియర్ క్రీడాకారులు ప్రసాద్, చలపతిరావు, సురేష్‌కుమార్, శ్యామ్‌ప్రకాష్, సంపత్‌కుమార్ పాల్గొన్నారు.

రాష్ట్ర స్కూల్ గేమ్స్ హ్యాండ్‌బాల్‌లో జిల్లా బాలికల జట్టు సత్తా

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : అన్నమయ్య జిల్లా కలికిరిలో గత నెల 28 నుంచి 30 వరకు జరిగిన 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్- 14 బాల, బాలికల హ్యాండ్‌బాల్ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా బాలికల జట్టు విన్నర్ ట్రోఫీని కైవసం చేసుకుందని జిల్లా స్కూల్ గేమ్స్ కార్య నిర్వాహక కార్యదర్శి ఎల్.దుర్గారావు తెలిపారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్‌లో ప్రకాశంపై గెలుపొందిందని పేర్కొన్నారు. జట్టులో వి.నిహారిక, బి.జాహ్నవి, వి.అఖిల మెరుగైన ప్రతిభ చూపి.. రాజస్థాన్‌లో జరిగే జాతీయ స్కూల్ గేమ్స్ పోటీలో తలపడే రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన తెలిపారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

సంక్షేమానికి పెద్దపీట

పటమట, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సీఎం చంద్రబాబు నేతృత్వంలో మహిళల సంక్షేమం, భద్రత, సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోందని.. మహిళల జీవితాలను ఆర్థికంగా, సామాజికంగా బలపరచేలా పథకాలు ప్రవేశ పెట్టిందని తెదేపా నాయకుడు గద్దె క్రాంతికుమార్ అన్నారు. ఆదివారం అశోక్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

పెంచలయ్య మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి

కృష్ణలంక, న్యూస్‌టుడే : నెల్లూరులో గంజాయి వ్యతిరేక పోరాటంలో గంజాయి ముఠా చేతిలో హత్యకు గురైన పెంచలయ్య మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాల్సిందిగా డీవైఎఫ్ఐ తూర్పు నగర కమిటీ డిమాండ్ చేసింది. సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాణిగారితోటలో ఆందోళన చేశారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణ మాట్లాడుతూ నెల్లూరు ఆర్డీటీ కాలనీలో గంజాయి వినియోగాన్ని, అమ్మకాన్ని అడ్డుకునేందుకు పెంచలయ్య కృషి చేశారని, మత్తు పదార్థాలపై అనేక అవగాహన కార్యక్రమాలను ఆయన నిర్వహించారన్నారు. గంజాయి విక్రయదారులను అడ్డుకునేందుకు యువతను బృందాలుగా తయారు చేసి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసినట్లు చెప్పారు. గంజాయి మాఫియా తమ అడ్డు తొలగించుకునేందుకు పెంచలయ్యను దారుణంగా హత్య చేసిందని తెలిపారు. దీని వెనుక ఎవరున్నా.. పోలీసులు గుర్తించి... నిందితులను కఠినంగా శిక్షించాల్సిందిగా కోరారు. సంఘ నాయకులు వై.కృష్ణ, బసవయ్య, చంద్రశేఖర్, ఆదాం, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కారు ఢీకొని ఒకరి మృతి

కృష్ణలంక, న్యూస్‌టుడే : కారు ఢీకొట్టడంతో ఒకరు దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి నేతాజీ వంతెన సమీపంలో ఓ వ్యక్తి డివైడర్ దాటి రాణిగారితోట వైపు వస్తుండగా.. బెంజి సర్కిల్ వైపు నుంచి అతి వేగంతో వస్తున్న కారు ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఘటనా స్థలంలో మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియదన్న పోలీసులు అతనికి సుమారు 50 ఏళ్లు ఉండొచ్చని చెప్పారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాదర్బార్ లక్ష్యం

కృష్ణలంక, న్యూస్‌టుడే : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాదర్బార్ లక్ష్యంగా 18వ డివిజన్ తెదేపా మాజీ డివిజన్ అధ్యక్షుడు వేముల దుర్గారావు అన్నారు. ఆదివారం డివిజన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. డివిజన్‌లో పేదలు అధికంగా ఉన్నందున వారికి పథకాలను అందించి, సమస్యలను సత్వరం పరిష్కరించాల్సిందిగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికంగా ఇంటి స్థలాలు, పింఛన్లకు సంబంధించి అర్జీలు వచ్చాయని, వాటిని ఎమ్మెల్యే కార్యాలయంలో అందించి విడతల వారీగా పరిష్కరిస్తామని చెప్పారు. వేముల వెంకట్, రాయి రంగమ్మ, అంబటి కాశి, కొమెర శ్రీను, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

2nd MEMORIAL ANNIVERSARY

Smt. G.M. Henrietta
(Henrietta Teacher, Schade Girls High School)
W/o. K.V. Ratnam
On Monday December 1st, 2025 @ 6.30 pm
at our Residence, # 55-7-75 Suviseshapuram, behind Manjeera Hotel, Rajahmundry.
Dr. K. Neil kishore | Dr. P. Shanila
Dr. P. Saritha | Mrs. Indira John
Mr. K.Sanjay Ratna Kumar | Dr. B. John Ratnam
K. Neol Snehith | K. Emely | Dr. B. Rebecca
K. Ashley | Dr. B. Lenora | B. Ratnam

6వ వర్ధంతి
01-12-2025

క్రమశిక్షణ, ఉన్నత విలువలతో జీవించి, కల్మషమెరుగని మనస్సుతో అందరి హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న మహోన్నత వ్యక్తి, మీ బాటనే ఆచరిస్తూ.. మీ స్మృతిలో 6 సం॥లు గడిచినవి.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ..
శ్రీమతి యార్లగడ్డ సూర్యశ్రీ గారు
జననం 19-5-1961 | పునాదిపాడు, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా | మరణం 1-12-2019
భర్త: యార్లగడ్డ రాజారాం
Rtd. Head of the Dept. of History
Sir C.R. Reddy Autonomous College, Eluru.
మామగారు : (లేటు) యార్లగడ్డ మాధవరావు MA., B.Ed., Rtd H.M
అత్తగారు : యార్లగడ్డ స్వరాజ్యలక్ష్మి
తండ్రి : (లేటు) కడియాల కేశవరావు BE
Rtd. Irrigation, SE, బాదంపూడి, ఉంగుటూరు మం॥, ప॥గో॥ జిల్లా
తల్లి : కడియాల సీతారత్నం (లేటు)
కుమార్తెలు - అల్లుళ్ళు
గోగినేని వినీల USA - సతీష్‌కుమార్ USA
సూరపనేని చందన USA - ఫణీంద్ర USA
మనుమరాండ్రు
గోగినేని లక్షిత, సూరపనేని రూహి
వియ్యంకులు - వియ్యపురాండ్రు
గోగినేని చిట్టిబాబు (లేటు) - జయలక్ష్మి
సూరపనేని వరప్రసాద్ - వినయ భారతి

(c) eenadu

నందిగామ

• నందిగామ • జగ్గయ్యపేట

నిరుద్యోగ యువతకు శిక్షణ

మొగల్రాజపురం (విజయవాడ సిటీ): నిరుద్యోగ యువత స్వయంఉపాధి పొందేందుకు జనశిక్షణ సంస్థాన్‌లో ఉచితంగా వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఛైర్‌పర్సన్ విద్యాకన్నా, డైరెక్టర్ ఎ.పూర్ణిమ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు 0866- 2470420 నంబరులో సంప్రదించాలని కోరారు.

1 నుంచి చదరంగ ఉచిత శిబిరం

విజయవాడ క్రీడలు: మొగల్రాజపురంలోని బిర్లా ఓపెన్ మైండ్స్ ప్రీ ప్లే స్కూల్, రాజీవ్ చెస్ క్లబ్ ఆధ్వర్యంలో 1 నుంచి నాలుగు రోజులు చదరంగ ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తామని స్కూల్ డైరెక్టర్ సుంకర నీలిమ, ఫిడే ఆర్బిటర్ ఎం.రాజీవ్ తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి 5.30 శిక్షణ తరగతులు ఉంటాయని చెప్పారు. ఆసక్తి గలవారు హాజరై సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు ఫోన్ 92467 76655 నంబరులో సంప్రదించాలని కోరారు.

సహకార సంఘంలో పట్టాలు సిద్ధం

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: పెనుగంచిప్రోలు సహకార సంఘంలో రైతు సేవా కేంద్రం ద్వారా పట్టాలు సిద్ధంగా ఉంచినట్లు సంఘ అధ్యక్షుడు కర్ల వెంకటనారాయణ తెలిపారు. తుపాను నేపథ్యంలో ఆరబెట్టిన ధాన్యం వర్షాలకు తడవకుండా కాపాడుకునేందుకు రైతులకు ఉచితంగా పట్టాలు ఇస్తున్నట్లు తెలిపారు. అవసరమైన రైతులు తీసుకెళ్లి.. వినియోగించుకున్నాక తిరిగి అప్పగించాలని కోరారు. సహకార సంఘం, రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ముందుగా నమూనాలు తీసుకొచ్చి తేమ శాతం పరీక్ష చేయించుకోవాలని సూచించారు. విక్రయించిన 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేస్తారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుని మద్దతు ధర పొందాలని కోరారు.

తిరుపతమ్మ ఆలయం వద్ద రథోత్సవం

ఆలయం చుట్టూ అమ్మవారి రథోత్సవంలో పూజారులు

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. సెలవు రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి 30 వేల మందికి పైగా భక్తులు వచ్చారు. ఆలయం వద్ద పాల పొంగళ్లు తయారుచేసుకుని అమ్మవారికి సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. దేవాలయం చుట్టూ అమ్మవారి రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తుల వాహనాలతో పోలీస్ స్టేషన్ సెంటర్, అమ్మవారి ఆలయానికి వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో భక్తులు, గ్రామస్థులు ఇబ్బంది పడ్డారు.

నిత్యాన్నదానానికి విరాళం

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో నిత్యాన్నదానం పథకానికి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామానికి చెందిన సమ్మెట సాయిరాం రూ. 10,116 విరాళం అందించారు. ఈ మొత్తాన్ని ఆలయ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్ తుంగా శశికపూర్‌లకు ఆదివారం ఆయన అందజేశారు. ఈసందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు

నందిగామ డివిజన్‌లో 58 కేంద్రాలు ★ తుపాను హెచ్చరికలతో ఆందోళన

కొన్న ధాన్యం వివరాలు (టన్నుల్లో)	
మండలం	గ్రేడ్-ఏ రకం
చందర్లపాడు	65
జగ్గయ్యపేట	868
కంచికచర్ల	126.320
నందిగామ	487.200
పెనుగంచిప్రోలు	1350.360
వత్సవాయి	256.880
వీరులపాడు	52.560
మొత్తం	3206.880

నందిగామ, పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే

అతివృష్టి ఎదుర్కొని పండించిన ధాన్యం మద్దతు ధరకు కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌లో 53 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. నందిగామ డివిజన్‌లో నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో 50 వేల ఎకరాల్లో పంట సాగు చేశారు. రైతులకు ప్రభుత్వ మద్దతు ధర అందించాలని సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల్లో వీటిని ప్రారంభించారు. తుపాను హెచ్చరిక నేపథ్యంలో వరి కోతలు చేసేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు.

★ వరి కోత యంత్రాలు దొరక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పెనుగంచిప్రోలు, వత్సవాయి, చందర్లపాడు, నందిగామ మండలాల్లో కోతలు చేస్తున్నారు. ఇటీవల మొంథా తుపాను ప్రభావం వల్ల దిగుబడులు తగ్గాయి. మళ్లీ తుపాను వస్తే పంట పూర్తిగా దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. గంటకు యంత్రానికి రూ.3500 అద్దె వసూలు చేస్తున్నారు. ఎకరంలో పంట కోయడానికి గంటన్నర నుంచి రెండు గంటలు పడుతుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో యంత్రాల కోసం రైతులు అన్వేషిస్తున్నారు. కల్లాల్లో ధాన్యం తడవకుండా ప్రతి కేంద్రం వద్ద 15 పరదాలను జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఆదేశాల మేరకు నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉంచారు. రైతులు ఉచితంగా వినియోగించుకుని తిరిగి అప్పగించేలా ఏర్పాట్లు చేశారు.

కల్లంలో రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో బాలకృష్ణ

17 శాతంలోపు తేమ ఉంటేనే..

17 శాతం లోపు తేమ శాతం ఉంటే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర 75 కిలోల బస్తాకు ఏ గ్రేడ్‌కు రూ.1792, బి గ్రేడ్‌కు రూ.1776 అందుతుంది. అంత కంటే ఎక్కువ శాతం ఉంటే ఒక్కొక్క శాతానికి కిలో చొప్పున తరుగు తీస్తున్నారు. ఇలా 24 శాతం వరకు పరిమితి విధించి కొంటున్నారు. బహిరంగ మార్కెట్‌లో 75 కిలోల బస్తా రూ.1500 లోపే కొంటున్నారు. దీనివల్ల అన్నదాతలు ధాన్యం కల్లాల్లో ఆరబెట్టి కేంద్రాల్లో అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు.

సొసైటీ అధ్యక్షుడిగా సాంబశివరావు

సాంబశివరావును సన్మానిస్తున్న వీరాస్వామి, తెదేపా నాయకులు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే : మండలంలోని రాఘవాపురం సొసైటీ అధ్యక్షుడిగా నియమితులైన చెన్నుపాటి సాంబశివరావును ఆదివారం తెదేపా నాయకులు సన్మానించారు. తెదేపా మండల అధ్యక్షుడు వీరంకి వీరాస్వామి, గ్రామ అధ్యక్షుడు పెసరమల్లి సుబ్రహ్మణ్యం, వెంపటి వీరాస్వామి, ఎక్కిరాల పుల్లయ్య, పెసరమల్లి చిన్న, కమ్మవారిపాలెం తెదేపా నాయకులు కిలారు హనుమంతరావు సత్కరించారు.

గంజాయి విక్రేత అరెస్ట్

చందర్లపాడు, న్యూస్‌టుడే : ముప్పాళ్లలో గంజాయి విక్రయిస్తున్న ఎన్.కొండలరావును అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై ధర్మరాజు ఆదివారం తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ పృథ్వీరాజ్, కానిస్టేబుల్ నరేష్, శ్రీను తనిఖీలు చేశారు. ఎన్.కొండలరావు నుంచి 20 ప్యాకెట్లలో ఉన్న 50 గ్రాముల స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్సై మాట్లాడుతూ మండలంలో గంజాయి విక్రయాలు చేసే వారి సమాచారాన్ని ప్రజలు పోలీసులకు తెలపాలని కోరారు.

రహదారులు, మురుగు కాల్వల అభివృద్ధికి కృషి

సిమెంట్ రోడ్డు పరిశీలిస్తున్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ కృష్ణకుమారి, జనసేన నేత రమాదేవి

నందిగామ, న్యూస్‌టుడే : అనాసాగరంలో రహదారులు, మురుగు కాల్వల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఛైర్‌పర్సన్ కృష్ణకుమారి తెలిపారు. నందిగామ శివారు అనాసాగరంలో ఆదివారం రహదారులు, మురుగు కాల్వలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, కాల్వలు అధ్వానంగా ఉన్నాయని స్థానికులు తెలిపారు. ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అనంతరం గ్రామంలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి తంబళ్లపల్లి రమాదేవి, రైతులతో కలిసి పోతురాజు వద్ద పాల పొంగళ్లు సమర్పించే కార్యక్రమంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా రైతులు ఛైర్‌పర్సన్, రమాదేవిని సత్కరించారు. కౌన్సిలర్ తాజీ వెంకట్రావు, తెదేపా పట్టణ అధ్యక్షుడు యేచూరి రామకృష్ణ, పార్టీ నాయకుడు దుగ్గినేని గోపీకృష్ణ పాల్గొన్నారు.

రోడ్డు వేశారు.. చివర్లో వదిలేశారు

రోడ్డు వేయని మార్గం

జుజ్జూరు నుంచి వెల్లంకి వరకు బీటీ రహదారి పనులు ఏడాది దాటినా పూర్తి చేయలేదు. వెల్లంకి శివారు వరకు బీటీ రోడ్డు నిర్మించినప్పటికీ గ్రామంలో మాత్రం 450 మీటర్లు గ్రావెల్ మాత్రమే వేసి తారు వేయకుండా వదిలేశారు. బీటీ రోడ్డు వేయక అవస్థలు పడుతున్నామని, రహదారిపై వాహనాలు వెళ్లినప్పుడు దుమ్ము, ధూళి వస్తోందని, దీంతో తాము రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో ఈ రహదారి పనులు మరమ్మతులు చేయక రహదారి పూర్తిగా దెబ్బతింది. దీంతో జుజ్జూరు, వెల్లంకి గ్రామాల మధ్య రాకపోకలు సాగించడానికి ప్రజలు అవస్థలకు గురవుతున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ యూనిట్ (పీఐయూ) డీఈ శివ నరసింహను వివరణ కోరగా మిగిలి ఉన్న రహదారికి రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించడానికి ప్రతిపాదనలు పంపామని, అనుమతులు రాగానే పనులు చేయిస్తామని తెలిపారు. -వెల్లంకి (వీరులపాడు), న్యూస్‌టుడే

ప్రయాణికులు ఎక్కడ ఉండాలో?

మండలంలో పలు చోట్ల ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్సు షెల్టర్లు అధికారుల పర్యవేక్షణ లోపంతో దుర్వినియోగమవుతున్నాయి. పరిటాలలో జడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా బస్సు షెల్టర్ ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ స్థలంగా మారింది. దీంతో ప్రయాణికులు బస్సు షెల్టర్ సమీపంలో ప్రధాన రహదారిపై బస్సుల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పేరకలపాడు ఆర్టీసీ వద్ద, కంచికచర్ల బైపాస్ వద్ద, జాతీయ రహదారిపై పలు చోట్ల నిర్మించిన బస్సు షెల్టర్లు ఆక్రమణలకు గురవుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. - కంచికచర్ల, న్యూస్‌టుడే

టైలర్ మృతిపై కేసు

నందిగామ, న్యూస్‌టుడే : నందిగామలో అనారోగ్య కారణాలతో ప్రమాదవశాత్తు ఐదంతస్తుల భవనంపై నుంచి పడి టైలర్ మృతి చెందినట్లు ఎస్సై శాతకర్ణి కేసు నమోదు చేశారు. శనివారం టైలర్ దుర్గా వెంకట్రావు (55) భవనంపై నుంచి పడి మృతి చెందారు. దీనిపై కుమారుడు రాజేష్ పోలీసులకు అనారోగ్యంగా ఉండటం వల్ల తూలి భవనంపై నుంచి పడి తండ్రి మృతి చెందారని ఫిర్యాదు చేశారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదాలు జరుగుతున్నా.. పాఠాలు నేర్వరా?

కీసర వద్ద ప్రమాదకరంగా ఆటోలో వెళుతున్న కూలీలు

పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులను ఎక్కించుకోరాదని అధికారులు ఆటోవాలాలకు పదే పదే అవగాహన కల్పిస్తున్నా నిబంధనలు తమకు పట్టవన్నట్లు వ్యవహరిస్తున్నారు. మండలం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు పనులకు వెళ్లే కూలీలు, గ్రామాల నుంచి మండల కేంద్రమైన కంచికచర్లకు వచ్చే సామాన్యులు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ఆటోల పైనే ఆధారపడుతున్నారు. దీన్ని అలుసుగా తీసుకున్న కొంత మంది ఆటోవాలాలు నిబంధనలకు పాతరేస్తూ ఒక్కో ఆటోలో పరిమితికి మించి 15 నుంచి 20 మంది వరకూ ఎక్కిస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం, తర్వాత చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. కీసర వద్ద జాతీయ రహదారిపై ఆటోల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వారిని చూసిన వారు ప్రమాదాలు జరుగుతున్నా పాఠాలు నేర్వరా అంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -కీసర (కంచికచర్ల), న్యూస్‌టుడే

14న జగ్గయ్యపేటలో హిందూ సమ్మేళనం

జగ్గయ్యపేట: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఈనెల 14న జగ్గయ్యపేటలో హిందూ సమ్మేళన సభ నిర్వహిస్తున్నట్లు ఖండ కార్య నిర్వాహకుడు బాలగంగాధర్ తిలక్ తెలిపారు. రాష్ట్ర విభాగం నుంచి వచ్చిన ఆదేశం మేరకు నిర్వహించే ఈ సభకు సంబంధించి రేణుకా పరమేశ్వరి కార్యాలయంలో ముఖ్య బాధ్యులతో కలిసి సన్నాహక సభను ఆదివారం నిర్వహించారు. తిలక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరినీ చైతన్యపర్చి ఈ సభ విజయవంతం చేసి.. సమాజంలో నెలకొన్న అనేక రుగ్మతలకు పరిష్కారం చూపాలన్నదే ఈ సమ్మేళనం ఉద్దేశమన్నారు. ముఖ్యంగా బాలలు, యువతకు అవసరమైన మార్గనిర్దేశం, కుటుంబ స్థాయిలో పాటించాల్సిన సామాజిక దృక్పథం, ధర్మజీవనం, నైతిక విలువలతో పాటు నేడు సమాజంలో ఎదురవుతున్న పెను సవాళ్లపై మేధోమథనం కోసం నిర్వహించే ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేసేలా నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలని కార్యాచరణ రూపొందించామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు చంద్రశేఖర్, న్యాయవాది గండికోట శ్రవణ్‌కుమార్, ముత్యాల శ్రీనివాసరావు, కన్నోజు కేశవ, గోపి తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

జగ్గయ్యపేట: 8008 574714, నందిగామ: 8008 574713

స్పందనకు వందనం

★ స్థానిక తొమ్మిదో వార్డులో వీధి దీపాలు వెలగక రాత్రుళ్లు అంధకారం నెలకొంటోంది. చీకటి పడితే బయటికి రావాలంటే వృద్ధులు, పిల్లలు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ ఛైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె స్పందించి.. సిబ్బందితో 11 చోట్ల వీధి దీపాలను పునరుద్ధరించారు. ★ స్థానిక పది, 14వ వార్డుల్లో డ్రెయిన్లల్లో పూడిక పేరుకుంది. మురుగునీరు దిగువకు వెళ్లక దుర్వాసన వస్తోంది. విషయాన్ని ఛైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లగా డ్రెయిన్‌లను కార్మికులతో శుభ్రం చేయించారు. ★ స్థానిక మార్కెట్ యార్డు వద్ద నుంచి దిగువకు పాత బస్టాండ్ వరకు విజయవాడ రోడ్డు పక్కన పెద్ద డ్రెయిన్ నిర్మిస్తున్నారు. ఈ పనుల వల్ల పాత పైపు లైన్ పూర్తిగా దెబ్బతిని తాగునీటి సరఫరా బంద్ అయింది. దీని వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. విషయాన్ని మున్సిపల్ ఏఈ ఫణి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లగా పాత పైపులైన్ స్థానంలో కొత్తగా పైపులైన్ వేస్తామని చెప్పారు. రెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. - నందిగామ, న్యూస్‌టుడే

పేదలకు కార్పొరేట్ వైద్య సేవలే లక్ష్యం

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే జయప్రద ఫౌండేషన్ లక్ష్యమని సంస్థ ఛైర్మన్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ తెలిపారు. మండలంలోని శనగపాడు, వెంకటాపురం గ్రామాల్లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో గుర్తించిన 240 మందికి ఆయన కళ్లజోళ్లు పంపిణీ చేశారు. శనగపాడులో 115 మందికి, వెంకటాపురంలో 125 మందికి అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 50 శిబిరాలు నిర్వహించి 23 వేల మందికి ఉచిత వైద్య సేవలు అందించామని చెప్పారు. 1,050 మందికి ఉచితంగా కంటి శుక్లాల ఆపరేషన్ చేయించామని, 7,500 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సమన్వయకర్త కట్టా వెంకట నరసింహారావు, మాజీ ఎంపీపీ వేగినేటి గోపాలకృష్ణమూర్తి, సర్పంచి సైదులు, డీసీ ఛైర్మన్ ఏలూరు గోపాలరావు, మాజీ సర్పంచి నరసింహారావు, తెదేపా నాయకులు కమతం బ్రహ్మానందరావు, నలమోలు శివరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కళ్లజోళ్లు పెడుతున్న తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్, గోపాలకృష్ణమూర్తి

పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులు

విద్యార్థితో మాట్లాడుతున్న షఫి

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే : నందిగామ కమ్మ కల్యాణ మండపంలో ఆదివారం ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కెరీర్ కౌన్సిలర్ బ్రదర్ షఫి విద్యార్థులు భయాన్ని వీడి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధత కావడంపై అవగాహన కల్పించారు. విద్యార్థుల సమస్యలు, సవాళ్లను అధిగమించే విధానం వివరించారు. విజయవాడ శరత్‌చంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ తోట శరత్‌చంద్ర పదో తరగతి తర్వాత చదవాల్సిన కోర్సులపై అవగాహన కల్పించారు. నందిగామ డివిజన్ ప్రైవేట్ పాఠశాలల సంఘ అధ్యక్షుడు యనమదల రమేష్‌బాబు, కార్యదర్శి మహ్మద్ మస్తాన్, కోశాధికారి కుర్రా కిరణ్‌కుమార్, ప్రోగ్రాం కమిటీ ఛైర్మన్ ఎస్.వీరేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

150 మందికి కంటి పరీక్షలు

వృద్ధురాలిని పరీక్షిస్తున్న డాక్టర్ శ్రుతి, పక్కన రవిశంకర్

నందిగామ గ్రామీణం : మండలంలోని మాగల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం గుంటూరు జిల్లా పెదకాకాని శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, కేడీసీసీబీ మాజీ డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. డాక్టర్ శ్రుతి 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 38 మందిని కంటి శుక్లాల శస్త్రచికిత్సలకు బస్సులో పెదకాకాని శంకర కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైకాపా నాయకులు తాళ్లూరి శ్రీనివాసరావు, దేవినేని రామారావు, గుంటి చిన్ని పాల్గొన్నారు.

పంట సంరక్షణకు ఉరుకులు.. పరుగులు

మొక్కజొన్న కంకులపై కప్పిన పట్టాలు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే : దిత్వా తుపానుతో అన్నదాతలు కలవరం చెందుతున్నారు. వరి పంట నూర్పిడిల సమయంలో తుపాను వల్ల వర్షం వస్తే పంట చేతికి రాదని దిగులు చెందుతున్నారు. ఇప్పటికే నూర్పిడి చేసిన ధాన్యాన్ని ట్రాక్టర్లతో మిల్లులకు తరలిస్తున్నారు. వ్యవసాయాధికారులు జీపీఎస్‌తో పని లేకుండా ట్రాక్టర్లతో ధాన్యం తరలించుకోవాలని చెప్పడంతో రైతులు ధాన్యం తడవక ముందే తరలిస్తున్నారు. వరి నూర్పిడి పనులను వాయిదా వేసుకున్నారు. మొంథా తుపానుతో నష్టపోయిన రైతులు తాజా తుపానుతో మరింత భయపడుతున్నారు. నూర్పిడి చేయించాల్సిన పంటను కాపాడుకోవడం ఎలాగని కలత చెందుతున్నారు. మాగల్లు, ఐతవరం, కొండూరు, అంబారుపేటలో వరి నూర్పిడిలు చేశారు. కల్లాల్లో ధాన్యం రాశులు తడవకుండా పట్టాలు కప్పారు.

ట్రాక్టరులో ధాన్యం తరలిస్తున్న రైతు

వీరులపాడు: దిత్వా తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న కంకులను కాపాడుకునేందుకు వాటిపై పట్టాలు కప్పుతున్నారు. వరి చేతికొచ్చే దశలో ఉండటంతో పంట చేతికొస్తుందా అనే ఆందోళన రైతుల్లో నెలకుంది.

మళ్లీ ఎన్నాళ్లకు కలిశామో....

పూర్వ అధ్యాపకులతో విద్యార్థులు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే : నందిగామ కేవీఆర్ కళాశాలలో ఆదివారం 1990- 93 బ్యాచ్ బీఏ విద్యార్థుల సమావేశం సందడిగా నిర్వహించారు. 32 ఏళ్ల తర్వాత కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులంతా కలుసుకుని మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమకు పాఠాలు బోధించిన పూర్వ ప్రిన్సిపాళ్లు కె.గంగాధర తిలక్, కె.నాగయ్య, తుర్లపాటి కోటేశ్వరరావు, విశ్రాంత అధ్యాపకులు రఘునాయుడు, జీవకుమార్, చక్రధరరావు, కమలాకరరావు, సీవీ నాగేశ్వరరావు, విశ్రాంత గ్రంథపాలకుడు భానుప్రసాద్ తదితరులను సన్మానించారు. తమ భవిష్యత్తును తీర్చిదిద్దిన కళాశాలకు రుణపడి ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు. వారు చదివిన తరగతి గదులను సందర్శించి విద్యార్థి దశను గుర్తు చేసుకున్నారు. అధ్యాపకులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. పూర్వ విద్యార్థి సంఘ నాయకులు వెంపటి మురళీమోహన్, ఇంటిమాల ఆనంద్, మర్రిపుడగల నాగేశ్వరరావు, దాసు, జాస్తి రామారావు, కిరణ్మయి, రమాదేవి, నిర్మల, వాణి పాల్గొన్నారు.

రాష్ట్ర స్కూల్ గేమ్స్ హ్యాండ్‌బాల్‌లో జిల్లా బాలికల జట్టు సత్తా

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : అన్నమయ్య జిల్లా కలికిరిలో గత నెల 28 నుంచి 30 వరకు జరిగిన 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్- 14 బాల, బాలికల హ్యాండ్‌బాల్ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా బాలికల జట్టు విన్నర్ ట్రోఫీని కైవసం చేసుకుందని జిల్లా స్కూల్ గేమ్స్ కార్య నిర్వాహక కార్యదర్శి ఎల్.దుర్గారావు తెలిపారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్‌లో ప్రకాశంపై గెలుపొందిందని పేర్కొన్నారు. జట్టులో వి.నిహారిక, బి.జాహ్నవి, వి.అఖిల మెరుగైన ప్రతిభ చూపి.. రాజస్థాన్‌లో జరిగే జాతీయ స్కూల్ గేమ్స్ పోటీలో తలపడే రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన తెలిపారు.

మరమ్మతులు చేసి.. రంగులు మరిచారు

అధ్వానంగా పాఠశాల భవనం

నందిగామ పాత బస్టాండు ఎంపీపీ పాఠశాలకు (బోర్డు పాఠశాల) గతంలో నాడు- నేడు నిధులతో మరమ్మతులు చేశారు. ప్రస్తుతం ఒకటి నుంచి అయిదు తరగతుల వరకు 40 మంది విద్యార్థులు ఉన్నారు. అయిదుగురు ఉపాధ్యాయినులు పని చేస్తున్నారు. పాఠశాల శ్లాబ్‌కు మరమ్మతులు చేశారు. తరగతి గదుల్లో సున్నం వేయించలేదు. పాఠశాలకు రంగులు వేయించక వెలవెలబోతోంది. అధికారులు స్పందించి పాఠశాలకు సున్నం, రంగులు వేయించాల్సి ఉంది. -నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే

ఎంవీఆర్ కళాశాలలో బార్ కౌన్సిల్ పరీక్ష

పరీక్ష కేంద్రం వద్ద వేచి ఉన్న అభ్యర్థులు

పరిటాల (కంచికచర్ల), న్యూస్‌టుడే : పరిటాల సమీపంలోని ఎంవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ పరీక్ష ఆదివారం సజావుగా నిర్వహించారు. ఎంవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో 1800 మంది అభ్యర్థులకు కేటాయించగా, 1753 మంది హాజరైనట్లు పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్, కళాశాల ప్రిన్సిపల్ యు.వి.ఏడుకొండలు తెలిపారు. అభ్యర్థులు కార్లలో రావడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. నందిగామ గ్రామీణ సీఐ డి.చవాన్ సిబ్బందితో ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఒకే సారి వందల సంఖ్యలో కార్లు రావడంతో కళాశాల సమీపంలో జాతరను తలపించింది.

పరీక్ష రాసేందుకు వచ్చిన వారి కార్లు

నేడు, రేపు దివ్యాంగులకు ఆటల పోటీలు

జగ్గయ్యపేట: డిసెంబరు 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జగ్గయ్యపేట కమలా థియేటర్ వద్ద ఉన్న భవిత కేంద్రంలో సోమ, మంగళవారాలు ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుందని తెలిపారు. ఈ క్రతువులో దాతలు కూడా ముందుకు రావచ్చని పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు జి.ధనుంజయ సూచించారు.

నేడు గీతా జయంతి కార్యక్రమాలు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: గీతాజయంతిని పలు ఆలయాల్లో సోమవారం నిర్వహించనున్నారు. పట్టణంలోని ఆనందసాయి ఆలయంలో గడిచిన 15 రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోమవారం శాంతి హోమం, పూర్ణాహుతి, సామూహిక గీతాపారాయణం చేపడుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. చెన్నకేశవాలయం, పలు వైష్ణవాలయాలు, కృష్ణ మందిరాల్లో ఉదయం నుంచి అభిషేకాలు చేపట్టనున్నారు. పెనుగంచిప్రోలు మండలం కొళ్లికుళ్ల గ్రామంలో విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధ్యక్షులు ఆకుల స్వాతికుమార్ తెలిపారు.

శ్రీరాంసుబ్బారావుకు సత్కారం

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: ఇటీవల ఏపీ జెమ్ అండ్ జువెలరీ ఫెయిర్ ప్రత్యేక పురస్కారం అందుకున్న మాజీ మున్సిపల్ ఛైర్మన్ శ్రీరాంసుబ్బారావును స్థానిక ముస్లిం సంస్థల ప్రతినిధులు ఆదివారం అభినందించారు. కేవలం వ్యాపార సంస్థగానే కాక సామాజిక అంశాలు, సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించే సుబ్బారావుకు అవార్డు రావడం ఎంతో సంతోషమన్నారు. కార్యక్రమంలో తెదేపా జిల్లా అధికార ప్రతినిధి షేక్ సయ్యద్ అన్వర్, షాదీఖానా ఛైర్మన్ సబ్బు, దర్గా కమిటీ ఛైర్మన్ రఫీ, మైనార్టీ నాయకులు అక్బర్, అస్లాం, ఉమర్, జాఫర్, మత పెద్దలు అబుజాకర్, మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

పీసీసీ ఆదివాసీ విభాగం కార్యదర్శిగా సిమ్మసర్తి

రాజ్యసభ ఎంపీ మీరజ్ నుంచి నియామక పత్రం అందుకుంటున్న సిమ్మసర్తి శ్రీనివాసరావు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: పీసీసీ ఆదివాసి విభాగం కార్యదర్శిగా జగ్గయ్యపేటకు చెందిన సిమ్మసర్తి శ్రీనివాసరావును నియమిస్తూ ఆదివారం విజయవాడ కార్యాలయంలో నియామకపత్రం అందించారు. పీసీసీ ఎస్టీ సెల్ అధ్యక్షులు రీమల నవభారత్ జారీ చేసిన నియామకపత్రాన్ని రాజ్యసభ సభ్యుడు మీరజ్ డాంగీ సిమ్మసర్తికి అందజేశారు. తనపై విశ్వాసంతో బాధ్యతలు అప్పగించిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డికి, సిఫార్సు చేసిన రేపాల మోహనరావు, కర్నాటి అప్పారావు, బొర్రా కిరణ్, దాచేపల్లి వీరభద్రరావులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

(c) eenadu

విజయవాడ పశ్చిమ

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

పటమట: రౌడీ, సస్పెక్ట్ షీట్లు ఉన్నవారు సత్ప్రవర్తనతో మెలగాలని డీసీపీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. ఆదివారం సెంట్రల్ జోన్ ఏసీపీ కార్యాలయ ఆవరణలో పటమట, మాచవరం, గుణదల పోలీస్ స్టేషన్లలో షీటర్లకు ఏసీపీ దామోదర్‌తో కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షీట్ ఉన్న వ్యక్తులు దాన్ని హోదాగా భావించి దందాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. షీటర్లపై కొత్తగా కేసు నమోదైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పటమట సీఐ పవన్ కిషోర్, మాచవరం సీఐ ప్రకాష్, ఎస్సైలు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

విజయవాడ వన్‌టౌన్ : 90320 99986

స్పందనకు వందనం

★ చిట్టినగర్ కర్మల్ చర్చి వద్ద మురుగు కాలువలో పూడిక పేరుకుని తీవ్ర దుర్వాసన వస్తుందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇచ్చారు. దీనికి స్పందించిన పారిశుధ్య అధికారులు కార్మికులతో పూడిక తీయించారు.
– న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

? కేవీఆర్‌రావు నగర్ పార్క్ ఆవరణలో ఆవులు, దూడలు రోడ్డుపై రాకపోకలకు అడ్డుగా ఉంటున్నాయి. ఫలితంగా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. - **లహరి, స్థానికురాలు.**
✔ వాటిని తరలించే ప్రయత్నాలు చేస్తాం. - **సోమశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్** ? పూలబావి వీధిలో కర్పూరం తయారీ కంపెనీ వద్ద రోడ్డుపై చెత్త దర్శనమిస్తుంది. - **రవళి, స్థానికురాలు** ✔ పరిశీలించి చెత్త తరలిస్తాం. - **యోగేంద్ర, స్థానిక శానిటరీ అధికారి**
– న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

కార్పొరేషన్లో నేడు..
ప్రజా సమస్యల పరిష్కార వేదిక

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : నగర వాసుల సమస్యలను పరిష్కరించేందుకు అనువుగా నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు, మూడు సర్కిల్ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. నగరవాసులు తమ సమస్యలను నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి సకాలంలో పరిష్కరించుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రెయిన్లు, వీధి దీపాలు, రహదారులు, ఆక్రమణలు, మౌలిక వసతుల కల్పన వంటి పలు సమస్యలపై వినతుల రూపంలో ఇచ్చి పరిష్కరించుకోవాలని కోరారు.

మురుగు తొలగింపు

కాలువలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు పేరుకుపోయి మురుగు నీరు ప్రవహించక దోమలకు నిలయంగా మారింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నేపథ్యంలో గత నెల 30న 'ఈనాడు' విజయవాడ పశ్చిమలో 'కాలువ నిండా ప్లాస్టిక్ వ్యర్థాలే' చిత్ర కథనం ప్రచురితమైంది. దీనికి నగరపాలక అధికారులు స్పందించారు. కాలువలో వ్యర్థాలు తొలగించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. - **న్యూస్‌టుడే, చిట్టినగర్**

సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకు సాగాలి

చిట్టినగర్, న్యూస్‌టుడే: ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాంకేతికంగా వస్తున్న మార్పులను విద్యార్థులు అందిపుచ్చుకొని భవిష్యత్తు బాటలు వేసుకోవాలని గుడివాడకు చెందిన ఏఎన్ఆర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ ఎస్.శంకరరావు తెలిపారు. లంబాడీపేట రాజగోపాలచారివీధిలోని శారదా ఆంగ్ల మాధ్యమ పాఠశాల 51వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ కూడా ముఖ్యమని పేర్కొన్నారు. విద్యార్థులు తప్పక పాటించి ముందుకు అడుగులు వేయాలని ఆకాంక్షించారు. వివిధ పోటీల్లోని విజేతలకు బహుమతులు అందించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో శారదా పాఠశాల ఛైర్మన్ కిషోర్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ స్వర్ణలత, వైస్ ఛైర్మన్ కిరిటీ, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మాధురి, సుధాకర్, మౌళీ నాయక్ పాల్గొన్నారు.

విద్యార్థినుల నృత్య ప్రదర్శన

రాష్ట్ర స్కూల్ గేమ్స్ హ్యాండ్‌బాల్‌లో బాలికల సత్తా

విజయవాడ (క్రీడలు), న్యూస్‌టుడే : అన్నమయ్య జిల్లా రాయచోటిలో గత నెల 28 నుంచి 30 వరకు జరిగిన 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్-14 బాల, బాలికల హ్యాండ్‌బాల్ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా బాలికల జట్టు విన్నర్ ట్రోఫీని కైవసం చేసుకుందని జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎల్.దుర్గారావు తెలిపారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్‌లో ప్రకాశంపై గెలుపొందిందని పేర్కొన్నారు. జట్టులో వి.నిహారిక, బి.జాహ్నవి, వి.అఖిల మెరుగైన ప్రతిభ చూపి.. రాజస్థాన్‌లో జరిగే జాతీయ స్కూల్ గేమ్స్ పోటీలో తలపడే రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన తెలిపారు.

నిరుద్యోగ యువతకు శిక్షణ

మొగల్రాజపురం (విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు జనశిక్షణ సంస్థాన్‌లో ఉచితంగా వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఛైర్‌పర్సన్ విద్యాకన్నా, డైరెక్టర్ ఎ. పూర్ణిమ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 2 నుంచి అసిస్టెంట్ డ్రస్ మేకర్ (3 నెలలు), 5 నుంచి హ్యాండ్ ఎంబ్రాయిడరీ (3 నెలలు), 6 నుంచి అసిస్టెంట్ జ్యూట్ క్రాఫ్ట్ ప్రొడక్ట్ మేకర్ (3 నెలలు), 8 నుంచి బ్యూటీ కేర్ అసిస్టెంట్ (3 నెలలు), 10 నుంచి కట్టింగ్ టైలరింగ్ (3 నెలలు), 12 నుంచి మెషిన్ ఎంబ్రాయిడరీ (2 నెలలు), 15 నుంచి ఏసీ రెఫ్రిజిరేటర్ రిపేర్ మెకానిజం (3 నెలలు), హోమ్ క్రాఫ్ట్ (పది రోజులు), 17 నుంచి జామ్ జ్యూస్ (3 నెలలు), 20 నుంచి టెక్స్‌టైల్ ప్రింటింగ్ (2 నెలలు), 22 నుంచి స్మాకింగ్ (15 రోజులు), 24 నుంచి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ (15 రోజులు) మిర్రర్ వర్క్ (15 రోజులు) నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు మొగల్రాజపురం రావిచెట్టు సెంటర్‌లోని కార్యాలయం లేదా 0866-2470420 నంబరులో సంప్రదించాలని కోరారు.

చదరంగం ఆటలో..

విజయవాడ (క్రీడలు) : మొగల్రాజపురంలోని బిర్లా ఓపెన్ మైండ్స్ ప్రీ ప్లే స్కూల్, రాజీవ్ చెస్ క్లబ్ ఆధ్వర్యంలో 1 నుంచి నాలుగు రోజులు చదరంగ ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తామని స్కూల్ డైరెక్టర్ సుంకర నీలిమ, ఫిడే ఆర్బిటర్ ఎం.రాజీవ్ తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి 5.30 శిక్షణ తరగతులు ఉంటాయని చెప్పారు. ఆసక్తి గల బాల, బాలికలు హాజరై సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు ఫోన్ 92467 76655 నంబరులో సంప్రదించాలని కోరారు.

లోబ్రిడ్జి.. కాలువ గట్టు జారుతోంది

- అధికారుల మధ్య సమన్వయ లోపం
- దగ్గర పడుతున్న భవానీ దీక్షల విరమణ సమయం

విద్యాధరపురం, న్యూస్‌టుడే

భవానీ దీక్షల విరమణకు సమయం దగ్గర పడుతుంది. పది రోజుల వ్యవధిలో దాదాపు 6 లక్షల మంది భవానీ దీక్షాధారులు బస్‌స్టాండ్, రైల్వేస్టేషన్ నుంచి ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. మరి కొందరు తమ సొంత వాహనాల్లో అమ్మవారి సన్నిధికి వస్తుంటారు. భవానీ వచ్చే మార్గంలో లోబ్రిడ్జి సమీపంలో కాల్వ గట్టు కోతకు గురై నాలుగు నెలలు గడుస్తున్నా మరమ్మతు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందంగా మారింది. బండ్ కట్టడానికి నిధులు లేవని ఇరిగేషన్ అధికారులు, బండ్ కట్టకుంటే రోడ్డు వేయలేమని కార్పొరేషన్ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకొంటున్నారు.

● ఇటీవల కాలంలో రెండు తుపాన్లు వచ్చి నగరవాసులను వణికించింది. చిన్నపాటి వర్షం కురిస్తేనే లోబ్రిడ్జి వద్ద నీరు చేరి రాకపోకలు నిలిచి పోతాయి. భారీ వర్షం, తుపాను వస్తే కోతకు గురైన కాల్వ గట్టు చేసే బీభత్సం తీవ్రంగా ఉంటుందని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

● కాల్వ గట్టు పక్కనే ఉన్న రైల్వేస్టేషన్, బస్టాండ్‌కు వేల సంఖ్యలో ప్రయాణికులు లోబ్రిడ్జి గుండా రాకపోకలు సాగిస్తుంటారు. అయిన సంబంధిత అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు.

● రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీశ ఇప్పటికే పలుమార్లు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఇరిగేషన్, కార్పొరేషన్ అధికారులకు కోతకు గురైన కాల్వ గట్టుపై ఆదేశాలు ఇచ్చినా పట్టించుకునే వారే లేరని భక్తులు వాపోతున్నారు.

కోతకు గురైన లోబ్రిడ్జి సమీపంలోని ప్రధాన రోడ్డు

● డిసెంబరు 4న కలశ జ్యోతుల ఊరేగింపులో 10 వేల మంది దీక్షాధారులు ఈ మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. బస్టాండ్, రైల్వేస్టేషన్ల నుంచి వచ్చే వేలాది దీక్షాధారులు ఈ మార్గంలో పాదయాత్రగా వస్తుంటారు. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన లోబ్రిడ్జి కాల్వ గట్టుకు మరమ్మతులు చేయించాలని నగర వాసులు కోరుతున్నారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి తెలంగాణ రాష్ట్రం మేడ్చల్‌కు చెందిన రామిశెట్టి దుర్గాప్రసాద్ రూ.లక్ష విరాళంగా ఆదివారం అందజేశారు. దాత కుటుంబానికి దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం సూపరింటెండెంట్ చందు శ్రీనివాస్ వారికి విరాళం రసీదుతోపాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

దాత దుర్గాప్రసాద్‌కు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న సూపరింటెండెంట్ శ్రీనివాస్

దుర్గమ్మకు గాన కళార్చన

కళార్చనలో గరిమెళ్ల శేషుకుమారి బృందం

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై ధర్మప్రచార కార్యక్రమంలో భాగంగా జి. కొండూరు మండలం కవులూరుకు చెందిన గరిమెళ్ల శేషుకుమారి బృందం ప్రదర్శించిన గాన కళార్చన భక్తులను ఆదివారం అలరించింది. దుర్గమ్మను కీర్తిస్తూ బృందం సభ్యులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. వారికి దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఆశీర్వచన మండపంలో వారికి వేదపండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ నేడు

విద్యాధరపురం: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్తంగా పాత ప్రభుత్వాసుపత్రి నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. ర్యాలీని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే అవగాహన సదస్సులో పాల్గొంటారని చెప్పారు.

ఘంటసాల బయోపిక్‌లో నటించడం నా అదృష్టం

చిట్టినగర్, న్యూస్‌టుడే: గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు బయోపిక్ చిత్రం తీస్తున్నారని, దానిలో తాను కూడా ఒక పాత్ర పోషించడం అదృష్టంగా భావిస్తున్నట్లు కథానాయకుడు సుమన్ పేర్కొన్నారు. ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ 35వ వార్షికోత్సవం ఆదివారం పాల ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న సయ్యద్ అప్పలస్వామి కళాశాల ప్రాంగణంలో తమ్మిన గురుమూర్తి, అప్పల నరసమ్మ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. ఘంటసాల వెంకటేశ్వరరావు పేరిట 35 ఏళ్ల కిందట స్థాపించి సాంస్కృతిక సేవ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణపై అభిమానంతో రూపొందించిన క్యాలెండరును ఆయన ఆవిష్కరించారు. అనంతరం గాంధీ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ మాట్లాడుతూ.. సమాజాన్ని జాగృతం చేయడానికి సాంస్కృతిక కార్యక్రమాలు దోహదం చేస్తాయని తెలిపారు. సుమన్‌తో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులను, ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.కె.హుస్సేన్, కార్యదర్శి రోహిణికాంత్ తదితరలను నిర్వాహకులు సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి. కరుమారి శక్తిపీఠం పీఠాధిపతి కరుమారి దాసు, లోకనాథ్‌రావు, విజయలక్ష్మి, జోగిపర్తి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

సుమన్‌ను సత్కరిస్తున్న ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు

రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పతకాలు

విజయవాడ (క్రీడలు), న్యూస్‌టుడే : కాకినాడలో గత నెల 28 నుంచి 30 వరకు జరిగిన 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ జిమ్నాస్టిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణులు సత్తా చాటి ఆల్ రౌండ్ ఛాంపియన్‌షిప్ సాధించారు. అండర్-14 బాలికల విభాగంలో కె.శ్రీసరయు ఫ్లోర్ ఎక్సర్‌సైజు, వాల్ట్, అన్ ఈవెన్ బార్‌లో పసిడి, బీమ్‌లో రజత పతకాలు సాధించడంతో పాటు ఆల్ రౌండ్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. అండర్-19 బాలికల విభాగంలో ఎస్. కీర్తన ఫ్లోర్, వాల్ట్, అన్ ఈవెన్ బార్, బీమ్ పసిడి పతకాలు సొంతం చేసుకోవడంతో పాటు ఆల్‌రౌండ్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. వీరు త్వరలో కోల్‌కత్తాలో జరిగే జాతీయ స్కూల్ గేమ్స్ జిమ్నాస్టిక్స్ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.

అధ్వానంగా రహదారి

భవానీపురం రిలయన్స్ స్టోర్ వెంట ఉన్న రహదారి అధ్వానంగా మారింది. రహదారి పొడవునా గోతులు ఉండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రాళ్లు లేచి ఉండడంతో రాకపోకలకు సమయంలో ప్రమాదాల బారిన పడుతున్నామని వాహన చోదకులు వాపోతున్నారు. రహదారిని అభివృద్ధి చేయాలని నగరపాలక సంస్థ అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, భవానీపురం**

ప్రమాదకరంగా హోర్డింగులు...

భవానీపురం, గొల్లపూడి ప్రాంతాల్లోని రహదారుల వెంట భవనాలపై ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్‌లు ప్రమాదకరంగా మారాయి. వాటికి ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు గాలికి చిరిగి పోతున్నాయి. ఆ ఫ్లెక్సీలు సమీపంలో ఉన్న విద్యుత్తు తీగలపై పడుతున్నాయి. దీంతో విద్యుత్తు సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. జాతీయ రహదారి వెంట హోర్డింగ్‌లకు చేసిన ఏర్పాటు ఫ్లెక్సీలు చిరిగి పోతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, భవానీపురం**

విద్యుత్తు తీగలతో అవస్థలు

పాతబస్తీ సామారంగం చౌకీ, రమణయ్య కూల్‌డ్రింక్స్, కేఆర్ మార్కెట్ ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలకు అనేక టెలిఫోన్ తీగలు, ఇంటర్‌నెట్ తీగలు గుట్టల గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. ఈదురు గాలులకు రోడ్లపై పడి ప్రయాణాలు సాగించే వారికి తీవ్ర అసౌకర్యంగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్**



ఆదమరిస్తే ప్రమాదమే...

లంబాడీపేట, ఫైర్ స్టేషన్ ఎదురుగా అప్పికట్ల జోసఫ్ వీధి దిగువ కాలువలో చెత్త చెదారం నిలిచి మురుగు నీరు రోడ్డు మీదకు వస్తుంది. పేరుకుపోయిన చెత్త తీసేందుకు పారిశుద్ధ్య కార్మికులు సిమెంటు దిమ్మెను పక్కకు తీసి వదిలేశారు. ఆ వీధిలో ఒకవైపు వాహనాలు కొండపైకి ఎక్కేందుకు ర్యాంపు చేశారు. మరొక వైపు పాదచారులు నడిచేందుకు మెట్లు ఏర్పాటు చేశారు. మెట్ల మార్గంలో ఏ మాత్రం పొరపాటుగా నడిచినా కాలువలో పడిపోయే పరిస్థితి. అక్కడ కాలువను ఎత్తు పెంచి దిమ్మెలు ఏర్పాటు చేస్తే మురుగు పారేందుకు అవకాశం ఉంటుంది. సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, చిట్టినగర్**

నగరాల కార్పొరేషన్ ఛైర్మన్‌కు నివాళి

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఏపీ రాష్ట్ర నగరాల వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మరుపిళ్ల తిరుమలేశ్వరరావు దశదిన కార్యక్రమం సందర్భంగా ఆదివారం కార్పొరేషన్ డైరెక్టర్లు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాతబస్తీ కొత్తపేట నెహ్రూబొమ్మ కూడలిలో డైరెక్టర్ల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. మంచి వ్యక్తి నేడు మన మధ్య లేకపోవడం బాధాకరమని, తెదేపాను అధికారంలోకి తీసుకురావడంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆయన శ్రమించారని పలువురు వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు సుకాశి కిరణ్, బెవర సుధాకర్, తమ్మిన విజయ్‌కుమార్, నాగోతి అనిత, నాగోతి సూర్యప్రకాష్, నల్లాన వెంకునాయుడు, పోతిన అప్పలరాజు, పోతిన పైడిరాజు, పిళ్లా కన్నానాయుడు, పిళ్లా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

విద్యాధరపురం, న్యూస్‌టుడే: నగరాల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ మరుపిళ్ల తిరుమలేశ్వరరావు అంకిత భావం కలిగిన నేత అని రాష్ట్ర బీసీ సంఘం నేత, తెదేపా నాయకుడు కొనకళ్ల బుల్లయ్య తెలిపారు. పాతబస్తీలోని మాడపాటి సత్రంలో తిరుమలేశ్వరరావు దశదిన కర్మ నిర్వహించారు. పలువురు తెదేపా, జనసేన, భాజపా నాయకులు, నగరాల సంఘం నాయకులు ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు పత్తిపాటి శ్రీధర్, మైలవరపు దుర్గారావు, కార్పొరేటర్లు మరుపిళ్ల రాజేష్, వెంకటేశ్వరరావు, ఎం.అప్పాజి, రత్నకుమారి, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

తిరుమలేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పిస్తున్న కార్పొరేషన్ డైరెక్టర్లు

పాతబస్తీలో..

సినిమాలు

★ **ఆంధ్ర కింగ్:** జీ-3(రాజ్-యువరాజ్), శైలజ, మిరాజ్, ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), తారా స్క్రీన్స్, రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్(గుణదల), సౌమ్య(వన్‌టౌన్), స్వాతి(భవానీపురం), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు). ★ **రివాల్వర్ రీటా:** జీ-3(రాజ్-యువరాజ్), మీరాజ్, ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), రవీంద్ర సినిమాస్(పాయకాపురం), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు). ★ **ప్రేమంటే, 12ఏ రైల్వేకాలనీ:** జీ-3(రాజ్-యువరాజ్), మిరాజ్, ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), తారా స్క్రీన్స్, రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు). ★ **రాజు వెడ్స్ రాంబాయి:** జీ-3(రాజ్-యువరాజ్), మిరాజ్, ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), రవీంద్ర సినిమాస్(పాయకాపురం), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు). ★ **పాంచ్‌మినార్:** మీరాజ్, జయరామ్, ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), రవీంద్ర సినిమాస్(పాయకాపురం), పీవీపీ, పీవీఆర్ మాల్(బందరురోడ్డు). ★ **మఫ్టిపోలీస్:** ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), అప్సర, స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), రవీంద్ర సినిమాస్(పాయకాపురం), పీవీపీ, పీవీఆర్ మాల్(బందరురోడ్డు). - **న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్**

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

భవానీపురం, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని యువకుడు మృతి చెందినట్లు భవానీపురం పోలీసులు తెలిపారు. ఆదివారం విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్ వద్ద గుర్తుతెలియని యువకుడు మృతదేహం ఉన్నట్లు స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో సిబ్బంది వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

దొంగతనంపై కేసు

భవానీపురం, న్యూస్‌టుడే: నివాస గృహంలో చోరీ జరగడంతో భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. గొల్లపూడి గ్రంథాలయం వీధిలో వడ్లమూడి రాజేశ్వరి, శేఖర్ దంపతులు నివాసం ఉంటున్నారు. గత ఏడాది డిసెంబరు 1న వారిద్దరు కుమార్తె వద్దకు దిల్లీ వెళ్లి ఆదివారం తిరిగి గొల్లపూడి వచ్చారు. ఇంటికి చేరుకొని లోపలికి వెళ్లగా.. తలుపులు తీసి బీరువా పగలగొట్టి ఉంది. లోపల పరిశీలించగా.. నగలు, డబ్బు, ఆస్తి పత్రాలు మాయం అయ్యాయి. దీంతో పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

దాడికి పాల్పడిన వారిపై..

భవానీపురం, న్యూస్‌టుడే: బిల్డర్‌పై దాడికి పాల్పడిన వారిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్టినగర్‌లో తమ్మిన కృష్ణవీధిలో పోలిశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. విద్యాధరపురం కబేళా సెంటర్ వద్ద భవన నిర్మాణం చేపడుతున్నారు. గత నెల 29వ తేదీ ఉదయం భవనం వద్దకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్రీనివాసరావు తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి

కొవ్వొత్తులతో ప్రజా సంఘాల నాయకుల నిరసన

చిట్టినగర్, న్యూస్‌టుడే: నెల్లూరు రూరల్ మండలంలో గంజాయి అరాచక శక్తుల చేతుల్లో హత్యకు గురైన పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తపేట పోలీస్‌స్టేషన్ ఎదురువీధి లోని మోటూరు హనుమంతరావు శ్రామికభవన్ నుంచి కేటీ రోడ్డు అప్పలస్వామి వీధి వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలను చైతన్యవంతం చేస్తున్న పెంచలయ్యను అరాచక శక్తులు హత్య చేయడం దారుణమని అన్నారు. గంజాయి, డ్రగ్స్ రాష్ట్రంలో లభిస్తున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై అన్యాయమన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు తులసమ్మ, శారదా, ఆదిలక్ష్మి, ఇ.వి.నారాయణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

బస్ స్టేషన్‌లో నిబంధనలు బేఖాతర్

విజయవాడ బస్ స్టేషన్, న్యూస్‌టుడే

★ ఇటీవల పండిత్ నెహ్రూ బస్ స్టేషన్‌లో బస్సు రివర్స్ చేస్తుండగా వెనుక చక్రాల కిందపడి ప్రయాణికుడు గాయాలపాలైన ఘటన బస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది.

★ గతంలో బస్సును రివర్స్ చేసే క్రమంలోనే డిపార్చర్ బ్లాక్‌లో ఒకరు మృత్యువాత పడ్డారు.

★ విజయవాడ డిపోలో బస్సు రివర్స్ చేస్తుండగా గ్యారేజీ సిబ్బంది ఒకరు మరణించారు.

ఎరైవల్ బ్లాక్‌లో సిబ్బంది లేకపోయినా రివర్స్ చేస్తున్న ఆర్టీసీ బస్సులు

బస్ స్టేషన్ ప్రాంగణంలో కాని మరేదైనా ప్రదేశంలో బస్సును రివర్స్ చేసే క్రమంలో కచ్చితంగా వెనుక వైపు కండక్టర్ లేదా బస్సుకు సంబంధించిన సిబ్బంది కచ్చితంగా ఉండాలి. గతంలో ప్రమాదాలు జరుగుతున్నా బస్ స్టేషన్‌లో వాహనచోదకులు తీరు మారడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బస్ స్టేషన్‌లో బస్సులు రివర్స్ చేసే క్రమంలో సిబ్బంది నిబంధనలు పాటించడం లేదని కొందరు ఆర్టీసీ సిబ్బందే ఆరోపిస్తున్నారు.

ప్లాట్‌ఫాంకు దూరంగా బస్సులు..

బస్ స్టేషన్‌లో ప్రయాణికులను దించే క్రమంలో బస్సులను ఎరైవల్ బ్లాక్ వద్ద ప్లాట్‌ఫాం వద్ద మాత్రమే బస్సులను నిలిపి ప్రయాణికులు కింది దిగే వరకు ఉండాలి. ప్రస్తుతం కొందరు వాహన చోదకులు బస్సులను ప్లాట్‌ఫాంలకు దూరంగా నిలపడంతో బస్సులు దిగేందుకు మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల మధ్య ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సిబ్బందికి తగు సూచనలు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.


ప్లాట్‌ఫారానికి దూరంగా ఆపడంతో బస్సుల మధ్య నుంచి వెళ్తున్న ప్రయాణికులు

దేవదాయ ధర్మదాయ శాఖ
శ్రీ ప్రత్యేక శనైశ్చరస్వామి వారి దేవస్థానం
సీతమ్మ వారి పాదాలు, విజయవాడ - 520 001 NTR జిల్లా
టెండర్-కమ్-బహిరంగ వేలం ప్రకటన
NTR జిల్లా, విజయవాడ పట్టణం మరియు అర్బన్ మండలం సీతమ్మ వారి పాదాలు వద్ద వేంచేసియున్న శ్రీ ప్రత్యేక శనైశ్చరస్వామి వారి దేవస్థానము నందు కొబ్బరి చిప్పలు పోగుచేసుకొనుటకు లైసెన్సు హక్కులకు స్వాధీనపరచిన తేదీ నుండి 2 సంవత్సరముల కాలపరిమితి అనగా.. 01-01-2026 To 31-12-2027 వరకు సదరు దేవస్థానం ప్రాంగణంలో ది. **15-12-2025**వ తేదీన అనగా సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు దేవదాయ ధర్మదాయ అధికారుల సమక్షంలో కార్యనిర్వహణాధికారిచే బహిరంగ వేలం పాట జరుపబడును.
ఇట్లు – కార్యనిర్వహణాధికారి

(c) eenadu

విజయవాడ మధ్య

అలరించిన సినీ సంగీత విభావరి

రాయ రాజును సత్కరిస్తున్న కళాసంస్థల నిర్వాహకులు

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఆర్ఆర్ఆర్ మెలోడీస్ ఆధ్వర్యంలో ఆదివారం గాంధీనగర్‌లోని కౌతాపూర్ణానంద కళావేదికపై నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. ముఖ్య అతిథులుగా హాజరైన పరుచూరి విజయలక్ష్మి, చింతకాయల చిట్టిబాబు మాట్లాడుతూ కళాకారులను అభినందించుకోవడం ప్రతి ఒకరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా డేవిడ్ రాజు వ్యవహరించారు. అనంతరం గాయకులు లక్ష్మణ్ నాయక్, పసుపులేటి శ్రీనివాసరావు, శర్మ, జోసెఫ్, మధు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ మెలోడీస్ అధ్యక్షుడు రాయరాజును సత్కరించారు.

1 నుంచి చదరంగ ఉచిత శిక్షణ శిబిరం

విజయవాడ క్రీడలు: మొగల్రాజపురంలోని బిర్లా ఓపెన్ మైండ్స్ ప్రీ ప్లే స్కూల్, రాజీవ్ చెస్ క్లబ్ ఆధ్వర్యంలో 1 నుంచి నాలుగు రోజులు చదరంగ ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తామని స్కూల్ డైరెక్టర్ సుంకర నీలిమ, ఫిడే ఆర్బిటర్ ఎం.రాజీవ్ తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి 5.30 శిక్షణ తరగతులు ఉంటాయని చెప్పారు. ఆసక్తి గల బాల, బాలికలు హాజరై సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు ఫోన్ 92467 76655 నంబరులో సంప్రదించాలని కోరారు.

వనభోజనాల సందడి

బహుమతి అందజేస్తున్న సిద్ధార్థ

గాంధీనగర్, న్యూస్‌టుడే: స్థానిక 32వ డివిజన్ తెదేపా డివిజన్ అధ్యక్షుడు బొంతెట్టి శేషుబాబు ఆధ్వర్యంలో కొత్తూరు తాడేపల్లిలోని పార్టీ నాయకుడు త్రిమూర్తిరావు తోటలో ఆదివారం వన భోజనాలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎమ్మెల్యే తనయుడు బొండా సిద్ధార్థ ముఖ్యఅతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. భవన నిర్మాణ కార్మికుల అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్‌గా గొట్టుముక్కల రఘురామరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ నేడు

విద్యాధరపురం: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్తంగా పాత ప్రభుత్వాసుపత్రి నుంచి [illegible] వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాలీని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే అవగాహన సదస్సులో పాల్గొంటారని చెప్పారు.

రహదారులకు మహర్దశ

- రూ.307 కోట్లతో అంచనాలు
- మరమ్మతులు.. గుంతల పూడ్చివేతకు చర్యలు

విజయవాడ నగరపాలక సంస్థ, గవర్నర్‌పేట, న్యూస్‌టుడే

✦ నగరంలో రహదారుల మరమ్మతులు, గుంతలు పూడ్చేందుకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. వర్షాకాలం వెళ్లి, చలికాలం రావడంతో పనుల్లో వేగం పెంచారు. అందుకు రూ.307.56 కోట్ల వ్యయంతో అంచనాలు వేయగా, సకాలంలో పూర్తి చేసి, సమస్యలు ఉత్పన్నం కాకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.

✦ ఈ పనుల్లో భాగంగా తారు, సిమెంట్ రోడ్లకు మరమ్మతులు, గుంతలు పూడ్చుతారు. పశ్చిమంలో రహదారుల మరమ్మతులు, గుంతలు పూడ్చేందుకు రూ.44.29 లక్షలతో అంచనా వేయగా, మధ్యలో రహదారుల మరమ్మతులకు రూ.97.10 లక్షల వ్యయం, తూర్పులో రూ.1.67 కోట్లతో అంచనాలు వేశారు. 3 నియోజకవర్గాల్లోని పలు డివిజన్లలో ఇప్పటికే పనులు మొదలు పెట్టగా.. వర్షాకాలంలో ముందుకు సాగలేదు. ప్రస్తుతం వేగాన్ని పెంచి ప్రధాన, అంతర్గత రహదారుల వెంట సీసీ, బీటీతో మరమ్మతులు చేస్తారు. గుంతలు పూడ్చుతారు.

మధ్య నియోజకవర్గం (వ్యయం అంచనా రూ.లక్షల్లో).. ★ 30, 57, 62, 63, 64 డివిజన్లలో మరమ్మతులు రూ.18.50

30వ డివిజన్ గద్దె వెంకట్రామయ్యనగర్‌లో ధ్వంసమైన రోడ్డు

★ ఇన్నర్‌రింగ్, ముస్తాబాద్ జంక్షన్- రామవరప్పాడు జంక్షన్ వరకు మరమ్మతులు రూ.15.31 ★ 57వ డివిజన్లో నీటి సరఫరా పునరుద్ధరణ రూ.13.17 ★ వర్కు డివిజన్-2లో రోడ్ల మరమ్మతులు రూ.13.47 ★ 36వ డివిజన్లో మరమ్మతులు రూ.2.68 ★ 27, 28, 29, 31, 32, 33 డివిజన్లో మరమ్మతులు రూ.15.23 ★ 58, 59, 60, 61 డివిజన్లలో కోల్ట్‌మిక్స్ పనులు రూ.18.74.

కార్పొరేషన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : నగరవాసుల సమస్యలను పరిష్కరించేందుకు అనువుగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు, మూడు సర్కిల్ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర తెలిపారు. నగరవాసులు తమ సమస్యలను నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి సకాలంలో పరిష్కరించుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, రహదారులు, ఆక్రమణలు, మౌలిక వసతుల కల్పన వంటి పలు సమస్యలను వినతుల రూపంలో ఇచ్చి.. పరిష్కరించుకోవాలని కోరారు.

4న హుండీల లెక్కింపు

మాచవరం, న్యూస్‌టుడే : మాచవరంలోని శ్రీదాసాంజనేయస్వామి దేవస్థానంలోని స్వామివారి హుండీలను ఈ నెల 4వ తేదీన లెక్కింపు చేస్తామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి. లోకేశ్వరి తెలిపారు. ఉదయం 9 గంటలకు దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు, ఆలయ ధర్మకర్తలు, సేవా సంఘ సభ్యులు, భక్తుల సమక్షంలో దేవస్థానంలోని ఎనిమిది హుండీలను తెరిచి లెక్కింపు చేపడతామని పేర్కొన్నారు. లెక్కింపులో పాల్గొనే ఆసక్తిగల భక్తులు సంప్రదాయ దుస్తుల్లో హాజరు కావాలని ఆమె సూచించారు.

ఘనంగా గీతా జయంతి

భగవద్గీత పుస్తకాలను అందుకున్న భక్తులతో దామోదర్, వెంకటరామయ్య

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: భగవద్గీత హిందువులకు పవిత్ర గ్రంథమని, [illegible] భగవద్గీత హిందూ మిషన్ వ్యవస్థాపకుడు ముద్రబోయిన వెంకటరామయ్య సేవక్ సూచించారు. ఆదివారం అజిత్‌సింగ్‌నగర్ నందమూరి నగర్, భారతమాత కాలనీలోని భారతమాత మందిరంలో గీతా జయంతి వేడుకలు నిర్వహించారు. [illegible] అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమానికి దామోదర్ సేవక్ అధ్యక్షత వహించగా అధిక సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు భగవద్గీత పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు.

ఘంటసాల జయంతికి ఏర్పాట్లు

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న గుప్తా, లీలాకుమార్, వంశీకృష్ణ

గాంధీనగర్: ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి వేడుకలను డిసెంబరు 4న [illegible] హజరత్తయ్య గుప్తా తెలిపారు. ఆదివారం గాంధీనగర్‌లోని వేముల చారిటీస్ కార్యాలయంలో కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. క్రమంతప్పకుండా కార్యక్రమాలు చేస్తూ ఘంటసాల అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్న కళావేదిక నిర్వాహకులు అభినందనీయులన్నారు. ఆ రోజు ఉదయం 11గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, ఘంటసాల అభిమానులు హాజరవుతారని చెప్పారు. సంస్థ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి లీలాకుమార్, చలవాది వంశీకృష్ణ పాల్గొన్నారు.

మురుగు పారదు.. సమస్య తీరదు

ఆంధ్రప్రభ కాలనీలోని 4వ లైనులో మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వానంగా ఉంది. చుట్టు పక్కలవారు వ్యర్థాలను సైడు కాలువల్లో వేయడంతో మురుగు పారక కల్వర్టుల వద్ద నిల్వ ఉంటోంది. పారిశుద్ధ్య కార్మికులు సరిగా పూడిక తొలగించడం లేదని, దోమలు విజృంభిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మురుగుపారేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, అజిత్‌సింగ్‌నగర్**

జూద శిబిరాన్ని అడ్డుకోరేం?

అజిత్‌సింగ్‌నగర్ వాంబే కాలనీ వాటర్ ట్యాంక్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన బహిరంగంగా జూదం ఆడుతున్నారు. చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన కొంతమంది ఇక్కడకు చేరి జూదం అడుతున్నారు. పందేల్లో ఘర్షణలకు దిగుతూ చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. పక్కనే విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. పోలీసులు ఈ జూద శిబిరంపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, అజిత్‌సింగ్‌నగర్**

వీధి కుక్కలకు ఆహార షెడ్డు ఏర్పాటు

నగరంలో కుక్కల సంచారం ఎక్కువగా ఉంది. జంతు ప్రేమికులు వాటికి ఆహారం పెట్టాలంటే నాలుగు రోడ్ల సెంటరులో పెడుతుంటారు. ప్రస్తుతం ఆ అవసరం లేకుండా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి డివిజన్‌కు ఒకచోట వీధి శునకాలకు ఆహారం పెట్టే షెడ్లు ఏర్పాటు చేసింది. అజిత్‌సింగ్‌నగర్‌కు సంబంధించి పైవంతెన కింద షెడ్డు ఏర్పాటు చేశారు. మిగిలిన ప్రాంతాల్లో ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉంది. జంతు ప్రేమికులు ఈ షెడ్డు వద్ద మాత్రమే ఆహారం ఏర్పాటు చేయాలని వీఎంసీ అధికారులు తెలిపారు. వీటి నిర్వహణ శానిటరీ విభాగం వారు పర్యవేక్షిస్తారని వీఎంసీ అధికారులు తెలిపారు. **- న్యూస్‌టుడే, అజిత్‌సింగ్‌నగర్**

గ్రంథాలయంలో పాటల పోటీలు

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఘంటసాల జయంతి సందర్భంగా డిసెంబరు 4వ తేదీన శ్రీధర్ ఈవెంట్స్, ఠాగూర్ గ్రంథాలయం సంయుక్త ఆధ్వర్యంలో పాటల పోటీ నిర్వహించనున్నారు. రాఘవయ్య పార్కు వద్ద ఉన్న ఠాగూర్ గ్రంథాలయంలో మధ్యాహ్నం 2 నుంచి పాటల పోటీ నిర్వహించనున్నట్లు ఈవెంట్స్ అధ్యక్షుడు మంగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. 15 ఏళ్లు పైబడిన ఔత్సాహికులు పాల్గొనాలని కోరారు. విజేతలకు నగదు, జ్ఞాపిక, ధ్రువపత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

నిరుద్యోగ యువతకు శిక్షణ

మొగల్రాజపురం (విజయవాడ సిటీ): నిరుద్యోగ యువత స్వయంఉపాధి పొందేందుకు జన శిక్షణ సంస్థాన్‌లో ఉచితంగా వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఛైర్‌పర్సన్ విద్యా కన్నా, డైరెక్టర్ ఎ.పూర్ణిమ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు 0866- 2470420 నంబరులో సంప్రదించాలని కోరారు.

ప్రకటన

[illegible] M/s Prime Avenues [illegible] Ac 0.32 [illegible] 32/1B(P), 32/2B(P), 33/1A2A, 33/3A2, 33/3B, 35/1, 35/2A, 35/2B(P), 35/3(P), 35/4A, 35/4B, 35/5(P), 36/1, 36/2, 36/3, 36/4, 36/5, 37/1, 37/2, 37/3, 37/4, 37/5, 44/2, 44/3A(P) [illegible] 1.59.28 [illegible] L.P.No.1/2023/1073/VMC/DPMS [illegible] 173.40 [illegible] ఈ హద్దుల మధ్య చ॥గ॥ 173.40లు లేక చ॥మీ 144.98ల్లు స్థిరాస్తి ఖాళీ నివేశన స్థలము మరియు సదరు స్థలముపై నాకు గల యావత్తు ఈజ్‌మెంట్ హక్కులతో సహా.

V.RAJASURESH, M.Com,LLB,
Advocate,#41-18-53, Tirumala Rao Street, Krishna Lanka,
Vijayawada - 520 013
Cell No: 93462 21022.

ఘంటసాల బయోపిక్‌లో నటించడం అదృష్టం

సుమన్‌ను సత్కరిస్తున్న కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు

చిట్టినగర, న్యూస్‌టుడే: గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు బయోపిక్ చిత్రం తీస్తున్నారని, దానిలో తాను కూడా ఒక పాత్ర పోషించడం అదృష్టంగా భావిస్తున్నట్లు కథానాయకుడు సుమన్ పేర్కొన్నారు. ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ 35వ వార్షికోత్సవం ఆదివారం పాల ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న సయ్యద్ అప్పలస్వామి కళాశాల ప్రాంగణంలో తమ్మిన గురుమూర్తి, అప్పల నరసమ్మల కళావేదికపై నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. ఘంటసాల వెంకటేశ్వరరావు పేరిట 35 ఏళ్ల కిందట స్థాపించి సాంస్కృతిక సేవ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణపై అభిమానులు రూపొందించిన క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం గాంధీ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు రాంపిళ్ల జయప్రకాష్ మాట్లాడుతూ.. సమాజాన్ని జాగృతం చేయడానికి సాంస్కృతిక కార్యక్రమాలు దోహదం చేస్తాయని తెలిపారు. సుమన్‌తో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులను, ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.కె.హుస్సేన్, కార్యదర్శి రోహిణికాంత్ తదితరులను నిర్వాహకులు సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. కరుమారి శక్తిపీఠం పీఠాధిపతి కరుమారి దాసు, యాబలూరి లోకనాథశర్మ, విజయలక్ష్మి, డోగిపర్తి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన రాష్ట్ర స్థాయి అధ్యాపకుల బ్యాడ్మింటన్ టోర్నీ

అతిథుల నుంచి ట్రోఫీ అందుకుంటున్న క్రీడాకారిణులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల్లో భాగంగా స్థానిక పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన 50వ రాష్ట్ర స్థాయి అధ్యాపకుల బ్యాడ్మింటన్ టోర్నీలో ఆదివారం ముగిసింది. టోర్నీలో పురుషుల విభాగంలో ఎన్.వంశీ నరసింహారావు (బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల, రాజమహేంద్రవరం), మహిళల విభాగంలో వైవీ నందిని (సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్), వెటరన్ విభాగంలో వి.జగదీష్ (పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల, కానూరు), సూపర్ వెటరన్ విభాగంలో జె.రమేష్ (చేబ్రోలు ఫార్మసీ కళాశాల, గుంటూరు) 'ఉత్తమ క్రీడాకారుల' రోలింగ్ ట్రోఫీలను కైవసం చేసుకున్నారు. ☛ రెండో రోజైన ఆదివారం మధ్యాహ్నం నుంచి జరిగిన సెమీ ఫైనల్స్, ఫైనల్స్ పోటీలు ఆద్యంతం ఉత్కంఠగా సాగాయి. పురుషుల డబుల్స్‌లో వి.ప్రవీణ్‌కుమార్/అనిల్‌కుమార్ (వీవీఐటీ), వి.నాగ సతీష్/ఎన్.వాసుదేవరావు (బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల), మహిళల డబుల్స్‌లో బి.కృష్ణదీపిక/రమాదేవి (ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల, గన్నవరం), కె.కీర్తి/వైవీ నందిని సాహె (వీఆర్ఎస్ఈ), మిక్స్‌డ్ డబుల్స్‌లో నాగ సతీష్/కృష్ణదీపిక (బీవీసీ), ఏఎస్ భాస్కర్/బి.రమాదేవి (ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల, గన్నవరం), వెటరన్ డబుల్స్‌లో వి.జగదీష్/అబ్దుల్ కలాం (పీవీపీ), వి.శేష శ్రీనివాస్/ఎం.శివరామకృష్ణ (ఆర్వీఆర్, జేసీ, గుంటూరు), సూపర్ వెటరన్‌లో జి.సాంబశివరావు/జె.రమేష్ (కిట్స్ అక్షర), డి.బాలకృష్ణ/శ్రీనివాస్ (టీఎస్ఆర్ అండ్ ఈఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పామర్రు) వరుసగా ఒక్కో కేటగిరిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. ముగింపు కార్యక్రమానికి సిద్ధార్థ అకాడమీ కోశాధికారి సూరెడ్డి వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి ఎన్.లలిత ప్రసాద్ అతిథులుగా హాజరై విజేతలకు రోలింగ్ ట్రోఫీలు, ట్రోఫీలు బహూకరించారు. కార్యక్రమంలో ఏపీ టీచర్స్ బ్యాడ్మింటన్ సంఘ అధ్యక్షుడు ఎం.వీరభద్రరావు, కార్యదర్శి పి.అంకమ్మ చౌదరి, కళాశాల డైరెక్టర్ వి.బాబూరావు, ప్రిన్సిపల్ (డిగ్రీ కళాశాల) ఎం.రమేష్ ప్రిన్సిపల్ (జూనియర్ కళాశాల) చుండి వెంకటేశ్వర్లు, కార్య నిర్వాహక కార్యదర్శి టీవీబీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఫుట్‌బాల్ విజేత పెన్నా ఎఫ్‌సీ జట్టు

గెలుపొందిన క్రీడాకారులతో అతిథులు

మైలవరం, న్యూస్‌టుడే : ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మైలవరంలోని లకిరెడ్డి హనిమిరెడ్డి క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీల తుది పోరులో పెన్నా ఎఫ్‌సీ జట్టు, తుంగభద్ర ఎఫ్‌సీ జట్టుపై విజయం సాధించి ట్రోఫీ గెలుచుకుంది. గత నెల 24న టోర్నీని ప్రారంభించగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఆదివారం పెన్నా, తుంగభద్ర జట్ల మధ్య తుది పోరు హోరాహోరీగా సాగగా 2- 2 స్కోరుతో డ్రా జరిగింది. దాంతో పెనాల్టీ కార్నర్‌లో తుంగభద్ర జట్టు 2 గోల్స్ కొట్టగా, పెన్నా జట్టు 3 గోల్స్‌తో విజయం సాధించింది. విజేతలకు స్టేడియం నిర్మాణ దాత లకిరెడ్డి హనిమిరెడ్డి, జయప్రకాశరెడ్డి, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ నివృతరావు, విశ్రాంత డీఎస్‌డీవో బి.సుధాకర్, ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు, ఈసీ మెంబరు చక్రవర్తి తదితరులు పాల్గొని విజేతలకు ట్రోఫీ అందజేశారు.

గురుకుల్ ఒలింపిక్స్‌లో చిట్టూరి విద్యార్థుల సత్తా

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే : కేతనకొండలోని శ్రీస్వామి నారాయణ గురుకుల్ పాఠశాలలో నిర్వహించిన గురుకుల్ ఒలింపిక్స్ ఛాంపియన్ ట్రోఫీని విజయవాడ గాంధీనగర్‌కు చెందిన చిట్టూరి ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం కైవసం చేసుకుంది. గత మూడు రోజులుగా పాఠశాలలో నిర్వహించిన గురుకుల్ ఒలింపిక్స్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఇందులో జిల్లాకు చెందిన 25 పాఠశాలల నుంచి 1200 మంది విద్యార్థులు పలు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ నితీష్, ఫిజిక్స్ ప్రొఫెసర్ యర్రంరెడ్డి గాంధీ, పాఠశాలకు చెందిన నిర్వాహకులు మంత్రస్వరూప్ దాస్ స్వామిజీ, కృష్ణమూర్తి దాస్ స్వామీజీ పాల్గొన్నారు.

పాలపర్తికి పురస్కారం

నాగేశ్వరరావును సన్మానిస్తున్న కళాకారులు

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో శ్రీ సద్గురు సంగీత 32వ వార్షికోత్సవ సభలో భాగంగా ఏడో రోజు ఆదివారం ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు పాలపర్తి నాగేశ్వరరావుకు 'సద్గురు సంగీత విద్వన్మణి' బిరుదు ప్రదానం చేశారు. అనంతరం [illegible] పాలపర్తి నాగేశ్వరరావు, చంద్రశేఖర్, [illegible] కీర్తనలు ఆలపించారు. వారికి పారుపల్లి సుబ్బరాయ ఫల్గుణ్(మృదంగం), ఎం.హరిబాబు(ఘటం) వాయిద్య సహకారం అందించారు. బీవీఎస్ ప్రకాష్, చింతపల్లి సుబ్రహ్మణ్యం, [illegible], పోపూరి గౌరీనాథ్, వేమూరి హజరత్తయ్యగుప్తా తదితరులు పాల్గొన్నారు.

ప్రతిక్షణం వర్తమానంలో జీవించాలి

పటమట, న్యూస్‌టుడే : ప్రతి ఒక్కరూ ధ్యాన, శాకాహార జగత్తుకు కృషి చేయాలని విజయవాడ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ అధ్యక్షుడు జక్కా రాఘవరావు పిలుపునిచ్చారు. మహావతార్ బాబాజీ జయంతి సందర్భంగా ఆదివారం పటమటలోని నల్లూరి వారి కల్యాణ మండపంలో మహావతార్ బాబాజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సినీ ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్‌లు మాట్లాడుతూ ప్రతిక్షణం వర్తమానంలో జీవించడం, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండటమే అసలైన ఆత్మస్థితి అని సూచించారు. హిమాలయ యోగి సదానంద గిరి స్వామి (109) మాట్లాడుతూ జీవాత్మగా వచ్చి పూర్ణాత్మగా స్థిరపడటానికి ఆత్మజ్ఞానం దోహదపడుతుందని చెప్పారు. పీఎస్ఎస్ఎం సభ్యులు జక్కా పద్మ, వెలగపూడి లక్ష్మణరావు, కళ్లం రామిరెడ్డి, గంగాధర గాంధీ, ఆకురాతి శంకరరావు, గరికపాటి సుబ్రహ్మణ్యం, మహావతార్ బాబాజీ ట్రస్ట్ వ్యవస్థాపకుడు అమన్ హనీ అలీ ఖాన్ ప్రసంగించారు. కల్యాణ మండపం ఛైర్మన్ వెంకట సుబ్బారావు, ఈవో బి.గంగాధర సహకారం అందించారు. సాయంత్రం మహా కరుణ శాకాహార ప్రదర్శన నిర్వహించారు.

తవ్వి వదిలేశారు

స్థానిక వ్యాకరణం వారి వీధితో పాటు పలు ప్రాంతాల్లో డ్రైనేజీ నిమిత్తం తవ్విన గుంతలను నిర్లక్ష్యంగా వదిలేయడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలోని ఐదు వీధుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వాహనచోదకులు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. గత 10 రోజుల వ్యవధిలో ఐదుగురికి గాయాలయ్యాయి. పనులు పూర్తయి నెల గడిచినా ఇప్పటి వరకు పూడ్చలేదు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గుంతలు పూడ్చాలని స్థానికులు, వాహన చోదకులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, సత్యనారాయణపురం(గాంధీనగర్)**

చెత్త తొలగించరూ..

మధురానగర్ నేతాజీ కాలనీలో చెత్తకుప్పలు ఇబ్బందికరంగా మారాయి. ఇక్కడ ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండడంతో వీటి వద్ద స్థానికులు చెత్త పడేస్తున్నారు. శానిటరీ సిబ్బంది సైతం సేకరించిన చెత్తను ఇక్కడ వదిలేస్తున్నారు. ఫలితంగా ఈ ప్రాంతం చెత్తమయంగా మారింది. పారిశుద్ధ్య కార్మికులు ఇటు వైపు వస్తున్నా ఖాళీ స్థలాల్లో ఉన్న చెత్తను తొలగించకుండా వెళ్లిపోతున్నారు. వెంటనే చెత్తను తొలగించాలని నివాసులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, మధురానగర్**

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

2nd MEMORIAL ANNIVERSARY

Smt. G.M. Henrietta
(Henrietta Teacher, Schade Girls High School)
W/o. K.V. Ratnam
On Monday December 1st, 2025 @ 6.30 pm
at our Residence, # 55-7-75 Suviseshapuram, behind Manjeera Hotel, Rajahmundry.

Dr. K. Neil kishore
Dr. P. Saritha
Mr. K.Sanjay Ratna Kumar
Dr. P. Shanila
Mrs. Indira John
Dr. B. John Ratnam
K. Neol Snehith
K. Ashley
K. Emely
Dr. B. Lenora
Dr. B. Rebecca
B. Ratnam

స్థిరాస్తి బహిరంగ వేలం ప్రకటన

ది కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్
బ్రాంచి: పెడన, పెడన మండలం

బహిరంగ వేలం ప్రకటన

కృష్ణా జిల్లా, పెడన మండలం, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లి., పెడన బ్రాంచినకు ఈ దిగువ తెలిపిన బకాయిదారుల నుండి బకాయి పడిన సొమ్ము రాబట్టుకొనుటకు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పెడన బ్రాంచి వద్ద తేదీ: 04-12-2025 గురువారం క్రింది షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని బహిరంగ వేలము వేయబడునని యిందు మూలముగా యావన్మందికీ తెలియపర్చడమైనది.
వేలము వేయబడు మెంబరు పేరు వారి యొక్క స్థిరాస్తుల వివరములు ఆస్తి వివరములు మరియు తేది, సమయములు

వ. నెం.	ఇ.పి. నెంబరు	పేరు తండ్రి/భర్త పేరు	జామీనుదారు పేరు	స్థిరాస్తి వున్న గ్రామం, డో.నెం.	ఆర్.ఎస్.నెం./	విస్తీర్ణము	తేది మరియు సమయం
1.	68/2022-23	అసిలేటి వరప్రసాద్ S/o. నాగేంద్రరావు		మాచవరం, జమిందారు వారి వీధి, విజయవాడ డోర్ నెం. 32-35-3/1 House Site along with building	39 ఎస్.టి.ఎస్.	262 చ॥గ॥లు	ది. 04-12-2025 మ॥ గం. 12-30 ని॥లకు
2.	69/2022-23	అండ్రాజు లక్ష్మణరావు S/o. రామకిషోర్	అసిలేటి వరప్రసాద్ S/o. నాగేంద్రరావు				
3.	70/2022-23	అండ్రాజు రామకిషోర్ S/o. నవాబ్	అసిలేటి వరప్రసాద్ S/o. నాగేంద్రరావు				
4.	71/2022-23	మట్ల మాలకొండయ్య S/o. గురవయ్య	అసిలేటి వరప్రసాద్ S/o. నాగేంద్రరావు				

గమనిక: 1) వేలం పాటలో పాల్గొనువారు ధరావత్తుగా రూ.1,00,000/-లు (లక్ష రూపాయలు) ముందస్తుగా ధరావత్తుగా చెల్లించవలెను. E.M.D. వేలం పూర్తి అయిన తదుపరి తిరిగి చెల్లించబడును. 2) వేలం నందు పాల్గొనువారు తమ యొక్క ఆధార్ కార్డు, మరియు పాన్‌కార్డు జిరాక్సు కాపీ సమర్పించవలెను. 3) ఆసక్తిగలవారు ఇతర వివరములకు బ్యాంక్ పనిచేయు వేళలయందు ఈ క్రింది వారిని సంప్రదించవలయును.

మేనేజరు, కె.డి.సి.సి. బ్యాంక్
పెడన బ్రాంచ్
సెల్: 99496 88363

అసిస్టెంట్ రిజిస్ట్రారు / సేల్ ఆఫీసర్
కె.డి.సి.సి. బ్యాంక్ లి., నూజివీడు
సెల్: 98480 75576

(c) eenadu

ఆన్‌లైన్‌లో అప్పన్న ఆలయ సేవలు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాచలం క్షేత్రానికి వచ్చే భక్తులకు ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈవో సుజాత తెలిపారు. వసతి గదులు, దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రసాదాల టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి ఉంచినట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో ఆయా సేవలను బుక్ చేసుకున్న వారు ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితి లేకుండా ప్రత్యేక సదుపాయలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. స్వామివారి దర్శనం, ప్రసాదం కౌంటర్ల వద్ద ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన వారి కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు వివిధ సేవలకు సంబంధించిన రుసుములు, అన్నప్రసాదం, శాశ్వత పూజలు, గోసంరక్షణ తదితర పథకాలకు సంబంధించిన విరాళాలను క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, గూగుల్, ఫోన్‌పే, పేటీఎం, బీహెచ్‌ఐఎం యూపీఐ ద్వారా చెల్లించవచ్చని తెలియజేశారు. బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం సేవలన్నింటినీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శోభారాణి తెలిపారు. దర్శనం, అభిషేకాలు, ప్రసాదాల టోకెన్లు, ఇతర సేవలు అన్నీ ఆన్‌లైన్‌లో పొందవచ్చన్నారు. www.aptemples.ap.gov.in / మనమిత్ర వాట్సాప్ నంబరు 95523 00009 ద్వారా బుక్ చేసుకోవచ్చని చెప్పారు.

దిత్వా తుపాను నేపథ్యంలో కడలిలో కల్లోలంగా మారింది. కెరటాలు ఎగసిపడుతున్నాయి. పెంటకోట, రాజవరం, గజపతినగరం, వెంకటనగరం, రాజానగరం, రత్నాయంపేట, ఫాల్మన్‌పేట ప్రాంతాల్లో అలల తాకిడికి తీరం కోతకు గురైంది. తుపాను హెచ్చరికలతో మత్స్యకారులు పడవలను ఒడ్డుకు చేర్చారు. - న్యూస్‌టుడే, పాయకరావుపేట

ఖాళీ స్థలాలపై సగమే పన్ను

చెల్లింపుదారులకు భారీ ఊరట

అనకాపల్లి, న్యూస్‌టుడే

పుర, నగరపాలక సంస్థల పరిధిలో ఖాళీ స్థలాలపై 50 శాతం పన్ను మినహాయింపు ఇస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో ఎంతో మందికి ఆర్థికంగా ఊరట లభించనుంది. అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం పరిధిలో సుమారు రెండు వేలకుపైగా ఖాళీ స్థలాలున్నాయి. మార్కెట్ విలువలో 0.5 శాతం పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఏడాదికి రెండుసార్లు వసూలు చేస్తారు.

★ బకాయిలు ఎంతున్నా మూడేళ్ల పన్ను మాత్రమే వసూలు చేయనున్నారు. ఈ మొత్తం ఆరు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నంలో ఏటా 700 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. వీరంతా ఖాళీ స్థలాలపై పన్ను (వీఎల్‌టీ) చెల్లిస్తుంటారు. ఇటీవల కాలంలో అన్ని ప్రాంతాల్లోనూ స్థలాల విలువ భారీగా పెరిగింది. ఖాళీ స్థలాలపై పన్నుల రూపేణా ఆరు వాయిదాల్లో ఒక్కొక్కరు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లించాల్సి ఉంటుందని అధికారుల అంచనా. ప్రభుత్వం నిర్ణయం వల్ల పన్ను చెల్లింపుదారులకు 50 శాతం రాయితీ వర్తించనుంది. వీరు చెల్లించాల్సిన మొత్తంతో సగం చెల్లిస్తే సరిపోతుంది. ఇళ్ల నిర్మాణం చేయకపోయినా ఖాళీ స్థలాలను విక్రయించాలంటే వీఎల్‌టీ చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుందని అధికారులు పేర్కొన్నారు.

> అనకాపల్లి, విలీన గ్రామాల్లోనూ లెక్కకు మించి అనధికార లేఅవుట్లు ఉన్నాయి. వీఎంఆర్డీఏ అనుమతి ఉన్న వాటిలో స్థలాలు తీసుకున్న వారూ పన్ను చెల్లించడం లేదు. ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్న ఆలోచన ఉన్న వారే సక్రమంగా పన్ను చెల్లిస్తున్నారు.

నడవ.. మరింత విస్తరణ

నక్కపల్లి, న్యూస్‌టుడే

పరిశ్రమల ఏర్పాటులో భాగంగా నక్కపల్లి మండలంలో కాగిత నుంచి నిర్మిస్తున్న పారిశ్రామిక నడవ (కారిడార్)ను మరింత విస్తరించనున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్సెలార్ మిత్తల్ స్టీల్‌ప్లాంటు యాజమాన్యం సూచనలతో ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు అందజేశారు.

బల్క్‌డ్రగ్ పార్కు, ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంటు ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భూసేకరణ ప్రాంత గ్రామాల పరిధిలో మౌలిక సదుపాయాల కింద రహదారులు, కాలువలు, పరిపాలన భవనాల నిర్మాణాలు చేస్తున్నారు. పరిశ్రమలు ఏర్పాటయ్యే ప్రాంతానికి చేరుకునేందుకు వీలుగా జాతీయ రహదారి నుంచి కాగిత సమీపంలో 4.4 కి.మీ. దూరం రోడ్డు వేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ భూమితోపాటు రైతుల నుంచీ కొంత సేకరించారు.

నిర్మాణంలోనున్న రహదారి

★ ఈ ఏడాది మార్చిలో పనులు ప్రారంభించారు. ఈ పనులను రహదారుల భవనాల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పది మీటర్ల వెడల్పుతో తారు రోడ్డు వేయాలని ముందుగా నిర్ణయించారు. ఇప్పటికే మట్టిని పొరలుగా పోసి రోలింగ్ చేశారు. ప్రస్తుతం 2.5 అడుగుల ఎత్తున మట్టి పనులు పూర్తి చేశారు. ఈ క్రమంలోనే 21 కల్వర్టులు నిర్మించారు. రహదారి నిర్మాణం నిమిత్తం రూ.26 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

17 మీటర్ల వెడల్పుకు ప్రతిపాదన

★ తాజా ప్రతిపాదనలో రహదారి వెడల్పును 10 నుంచి 17 మీటర్లకు జాతీయ రహదారి తరహాలో అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుత రహదారిని ఆనుకుని పలు చోట్ల విద్యుత్తు హైవోల్టేజ్ టవర్లున్నాయి. వీటిని షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు భారీగా ఖర్చవుతుందని అధికారుల అంచనా. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే విస్తరణ పనులు చేపట్టనున్నారు.

★ ఒకవైపు పనులు శరవేగంగా సాగుతుండగా, రోడ్డును మరింత విస్తరించేందుకు తాజాగా కార్యాచరణ చేపట్టారు. ఈ మార్గాన్నే ప్రస్తుతం బల్క్‌డ్రగ్ పార్కు, మిత్తల్ స్టీల్‌ప్లాంటుకు వాహనాల రాకపోకలు సాగించడానికి వినియోగించనున్నారు. ఈ క్రమంలో భారీ వాహనాలతో రద్దీగా మారనుంది. భారీ సామగ్రితో వాహనాల రాకపోకలు, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రహదారి విస్తరణ తప్పనిసరని స్టీల్‌ప్లాంటు ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ సూచనలతో రహదారి భవనాల శాఖ అధికారులు సుమారు రూ.30 కోట్లతో అంచనాలు రూపొందించి నివేదించారు.

నూకాలమ్మ కోవెలకు.. ఇట్టే చేరుకునేలా!

నూతన రహదారి

అనకాపల్లి, న్యూస్‌టుడే: నూకాలమ్మ ఆలయానికి చేరుకునే రహదారిలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ద్విచక్ర వాహనాలపైనా చేరుకోలేని పరిస్థితి. ఈ క్రమంలో రహదారిని 50 అడుగుల వెడల్పున విస్తరించాలని నిర్ణయించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో కొంతమేర విస్తరణ పనులు చేపట్టారు. వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం దృష్టిసారించడంతో నూకాలమ్మ ఆలయం సమీపంలోని మరిడిమాంబ కోవెల నుంచి జాతీయ రహదారి, పూడిమడక, పూల్‌బాగ్ రహదారుల వరకు ఉన్న మూడు బండిబాటలను అభివృద్ధి చేయనున్నారు. తద్వారా వాహనాల రద్దీకి చెక్ పెట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.

« నిత్యం రద్దీగా ఉండే నూకాలమ్మ రహదారికి ప్రత్యామ్నాయంగా మూడు రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. మరిడిమాంబ కోవెల నుంచి జాతీయ రహదారి వరకు ఉన్న మట్టి రోడ్డును తాత్కాలికంగా అభివృద్ధి చేశారు. మరో రెండింటిని అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నూకాలమ్మ జాతర నాటికి మూడు రోడ్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనులు చేస్తున్నారు.

« ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సూచన మేరకు పట్టణ ప్రణాళికా విభాగం, జలవనరుల శాఖ అధికారులు ఇప్పటికే సర్వే చేశారు. నూకాలమ్మ ఆలయ సమీపంలోని మరిడిమాంబ కోవెల నుంచి జాతీయ రహదారి వరకు ఉన్న బండిబాటను 30 అడుగుల రహదారిగా విస్తరించాలని నిర్ణయించారు. ఈ మేరకు కొంత దూరం కంకర వేసి అభివృద్ధి చేశారు. ప్రస్తుతం బండిబాట 18 నుంచి 22 అడుగుల వెడల్పున 1.2 కి.మీ. దూరం ఉంది. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా 65 మందికి చెందిన స్థలాలను సేకరించాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు.

« మరిడిమాంబ కోవెల నుంచి సున్నపు బట్టీల మీదుగా పూడిమడక రహదారిని కలిపే మట్టి రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. మరిడిమాంబ కోవెల నుంచి బోయివారి కాలనీ మీదుగా పూల్‌బాగ్ వరకు మరో రహదారి అందుబాటులోకి రానుంది.

నేడు రూ.108.28 కోట్ల పింఛన్ల పంపిణీ

కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో 24 మండలాలతోపాటు అనకాపల్లి జీవీఎంసీ, నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపాలిటీల పరిధిలో సోమవారం 2,56,338 మందికి ఎన్టీఆర్ భరోసా పింఛను కింద రూ.108.28 కోట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సచివాలయ ఉద్యోగులు ఉదయం 7 గంటలకే ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకుని పింఛను సొమ్ము అందజేస్తారని డీఆర్‌డీఏ పీడీ శచీదేవి చెప్పారు.

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, స్కిల్ ఇండియా మిషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నైస్ మ్యాన్ పవర్ సొల్యూషన్ సంస్థ సీఈఓ పిల్లా రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి.. ఆపై చదువుకొని 18-35 ఏళ్ల మధ్య వయసు ఉన్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, వసతి, ఏకరూప దుస్తులు అందిస్తామన్నారు. అసక్తిగల వారు www.skillindia.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, మరిన్ని వివరాలకు 93463 53738 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ పూర్తిచేసిన వారికి వివిధ ప్రైవేటు సంస్థలు, కంపెనీల్లో ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు.

బాలికలకు ప్రత్యేకంగా వసతి గృహాలు

దేవరాపల్లి, న్యూస్‌టుడే

బాలికా విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. బడి ఈడు బాలికలంతా బడిలోనే ఉండేలా వారికి అన్ని సౌకర్యాల కల్పనపై దృష్టిసారిస్తోంది. చదువుతోపాటు భద్రతకు చర్యలు చేపడుతోంది. ఉచితంగా వసతితో పాఠశాల విద్యను అందించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.

★ జిల్లాలో పది నూతన భవనాల నిర్మాణానికి సమగ్ర శిక్షా ద్వారా రూ.22.50 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే కొన్నిచోట్ల భవనాలు పూర్తవడంతో ప్రారంభించారు. దేవరాపల్లిలో నూతన భవన సముదాయం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. నక్కపల్లిలో భవనం దాదాపు పూర్తయింది. నాతవరంలో నిర్మించిన భవనాన్ని హోం మంత్రి అనిత సోమవారం ప్రారంభించనున్నారు.

దేవరాపల్లిలో పిల్లర్ల దశలో వసతి గృహం

★ రాంబిల్లి, మాకవరపాలెం, రోలుగుంట, ఎస్.రాయవరం, సబ్బవరం, వడ్డాది, కె.కోటపాడు, డి.ఎర్రవరంలలో బాలికల కోసం నూతన వసతిగృహాలను ప్రభుత్వం నిర్మించింది. రెండు అంతస్తుల భవనంలో వంద మంది బాలికలు ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. దేవరాపల్లిలో భవనాన్ని మార్చిలోగా పూర్తి చేస్తామని సమగ్ర శిక్షా డీఈఈ కె.గణేష్ చెప్పారు.

మైదానాల్లేవు.. ఆటల్లేవు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే

> క్రీడలతో విద్యార్థులు శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక వికాసం పొందుతారు. ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించి శిక్షణ అందిస్తారు. తరగతి గదిలో చదువు, క్రీడామైదానంలో ఆటలు రెండింటికి సమ ప్రాధాన్యం ఇవ్వాలి.
> - పూజారి శైలజ, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిణి

'జిల్లాలోని 1,469 పాఠశాలల్లో ఎన్ని చోట్ల క్రీడా మైదానాలు ఉన్నాయంటే విద్యాశాఖ అధికారులకే తెలియదు. ఇప్పటి వరకు ఉన్నత స్థాయి నుంచి క్రీడా మైదానాల జాబితా అడిగిందే లేద'ని ఉన్నతాధికారి ఒకరు ఇటీవల పేర్కొన్నారు. జిల్లాలో 1063 ప్రాథమిక, 150 ప్రాథమికోన్నత, 222 ఉన్నత పాఠశాలల్లో 84,281 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా ఆరోగ్యంగా ఉండాలన్నా, ఒత్తిడికి దూరం కావాలన్నా రోజులో ఒక గంటసేపైనా ఆటలాడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. చాలా పాఠశాలల్లో మైదానాల్లేవు. ఫలితంగా విద్యార్థులు తరగతి గదులకే పరిమితమవుతున్నారు. అచ్యుతాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్న కొద్దిపాటి స్థలంలో క్రీడల్లో శిక్షణ ఇవ్వడానికి వీలులేని పరిస్థితి.

క్రీడా మైదానం లేని కొండకర్ల జడ్పీ ఉన్నత పాఠశాల

★ జిల్లాలో 461 ప్రైవేటు పాఠశాలలు ఉండగా.. వీటిలో 90 శాతం పాఠశాలలకు క్రీడా మైదానాలు లేవు. కేవలం కాగితాల్లోనే చూపుతున్నారు. అనుమతుల కోసం పాఠశాల భవనానికి దూరంగా మైదానాలు ఉన్నట్లు నమ్మిస్తున్నారు. బహుళ అంతస్థుల భవనాల్లో తరగతులు నిర్వహిస్తూ కళ్లకు గంతలు కడుతున్నారు. అధికారులు సైతం పరిశీలన చేయకుండానే అనుమతులు మంజూరు చేస్తున్నారు.

ఆరోగ్యం.. మన చేతుల్లోనే

నక్కపల్లి, అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

ప్రపంచంలో ఎన్ని రకాల వ్యాధులున్నా హెచ్‌ఐవీ ఎయిడ్స్ పేరు చెబితే అందరికీ వణుకే. ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏటా డిసెంబరు 1న ఎయిడ్స్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వ్యాధి నియంత్రణకు వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తే సత్ఫలితాలు వస్తాయి.

దేశవ్యాప్తంగా ఈ వ్యాధిని నియంత్రించడంలో మన రాష్ట్రం ద్వితీయ స్థానంలో ఉంది. ప్రభుత్వం చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో ఏటికేడు కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. అయినప్పటికీ పరీక్షలు చేయించుకోని అనేకమంది బాధితులు ఇప్పటికీ సమాజంలో ఉన్నారని వైద్యఆరోగ్య శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బాధితుల్లో అధికులు యువతే ఉంటున్నారు. చదువుతో ఉన్నతంగా ఎదగాల్సినవారు దారి తప్పి ఎయిడ్స్ బారిన పడుతున్నారు. వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం ఈ ఏడాది 'హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకో.. సమాచారం తెలియజేయండి.. సురక్షితంగా ఉండండి' నినాదంతో ముందుకువెళ్తోంది.

● అనకాపల్లి జిల్లాలో గత మూడేళ్లలో 1,39,530 మందిని పరీక్షిస్తే 963 కేసులు వెలుగుచూశాయి. 76,043 మంది గర్భిణులను పరీక్షిస్తే 37 మందికి పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. ప్రస్తుతం జిల్లాలో 8,450 మంది బాధితులున్నారు.

జిల్లాలో హెచ్‌ఐవీ బాధితులు..

ఏడాది	15ఏళ్ల లోపు	పురుషులు	మహిళలు	ట్రాన్స్‌జెండర్లు
2024	570	3570	2477	71
2025	267	3147	4535	7

● గర్భిణులకు వ్యాధి సోకినా వారికి పుట్టే బిడ్డకు రాకుండా ఉండాలంటే వైద్యులు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడటం ఒక్కటే మార్గం.

● అనకాపల్లి, నర్సీపట్నంలలో ఏఆర్‌టీ కేంద్రాలున్నాయి. నక్కపల్లి, ఎలమంచిలి, కోటవురట్ల, వి.మాడుగుల, చోడవరం, కె.కోటపాడు, సబ్బవరం, చింతపల్లిలో లింక్ కేంద్రాల ద్వారా సేవలందిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో రోగులకు అవసరమైన మందులను ప్రతి నెలా ఉచితంగా ఇస్తారు. ఇక్కడ పనిచేసే కౌన్సెలర్లు బాధితులతో మాట్లాడి మందులు సక్రమంగా వాడేలా చూడటంతోపాటు జీవితకాలాన్ని పెంచేలా చూస్తున్నారు.

అనకాపల్లిలో కొవ్వొత్తులతో వైద్య సిబ్బంది ర్యాలీ

అందరి సహకారంతో..

జిల్లాలో హెచ్‌ఐవీ నివారణపై అందరి సహకారంతో ముమ్మర ప్రచారం చేస్తున్నాం. యువతకు అవగాహన కల్పిస్తున్నాం. హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోండి అన్న నినాదంతో ఈ ఏడాది ప్రచారం చేయనున్నాం. ఏఆర్‌టీ కేంద్రాల్లో మందుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి సోకి మూడు నెలలు మందులు వాడిన వారికి ప్రభుత్వం నెలకు రూ.4 వేల చొప్పున పింఛను చెల్లిస్తోంది. ప్రతి నెలా ఉచితంగా మందులు అందిస్తున్నాం.

- స్వప్న, జిల్లా ఎయిడ్స్ నివారణ అధికారిణి

అంతర్జాతీయ కంపెనీలతో మెగా జాబ్‌మేళా

ఎలమంచిలి, న్యూస్‌టుడే: యువతకు ఉపాధి కల్పించేందుకు అంతర్జాతీయ కంపెనీలతో మెగా జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ హామీ ఇచ్చారు. ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం పలు కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగంలో చేరి కెరీర్‌ను ప్రారంభించాలన్నారు. అనుభవం ఉంటే మంచి ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు. వచ్చే తరమంతా ఏఐ, రోబోటిక్స్‌తో పనిచేయాల్సి ఉంటుందన్నారు. సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. మేళాకు 18 కంపెనీల ప్రతినిధులు హాజరు కాగా 400 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 151 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కూటమి నాయకులు శ్రీనివాసరావు, శ్రీను, శేఖర్, సోమినాయుడు, రవికుమార్, బాబ్జీ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే విజయకుమార్

మార్పొచ్చింది! తల్లికి సుఖ ప్రసవం

పరీక్షలకు వచ్చిన గర్భిణులు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

తల్లికి కడుపుకోత అరికట్టేలా జిల్లా ఆసుపత్రిలో వైద్యులు ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. సాధారణ ప్రసవాలు చేసేలా వైద్య సిబ్బంది, ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ పరిణామాలు సాధారణ ప్రసవాలు పెరిగేందుకు దోహదపడుతున్నాయి.

అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో ఐదు నెలల్లో ప్రసవాలు ఇలా..

నెల	సాధారణ	సిజేరియన్
జులై	155	112
ఆగస్టు	203	154
సెప్టెంబరు	242	154
అక్టోబరు	247	128
నవంబరు	240	149

★ ప్రసవం కోసం ఆసుపత్రులకు వచ్చే గర్భిణులకు శస్త్రచికిత్సలు చేయడం పరిపాటిగా మారింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ శస్త్రచికిత్సలు పెరుగుతుండటంతో ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. గర్భిణులకు శస్త్రచికిత్స చేస్తే అందుకు కారణాలను సంబంధిత వైద్యులు విధిగా చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వీలైనంత వరకు సాధారణ ప్రసవం అయ్యేలా వైద్యులు చొరవ చూపుతున్నారు. దీంతో చాలా వరకు మార్పు వచ్చింది.

★ జిల్లా ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు పెరిగేలా గైనకాలజిస్టులు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల ఆసుపత్రి తనిఖీకి వచ్చిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రసూతి విభాగంలో సిబ్బంది అందిస్తున్న సేవలను కొనియాడారు. విధుల్లో ఉన్న డాక్టర్ లక్ష్మీ రాధా సౌజన్యను ప్రశంసించారు. ఆసుపత్రిలో నలుగురు గైనకాలజిస్టులకు ఇద్దరే ఉన్నారు. మిగిలిన వారిని ఇతర ఆసుపత్రుల నుంచి డిప్యుటేషన్‌పై రప్పిస్తున్నారు. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా చొరవ తీసుకుంటున్నారు.

సచివాలయాల పర్యవేక్షణ ఇక పక్కా!

అచ్యుతాపురం, న్యూస్‌టుడే

సచివాలయ వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకొచ్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని 24 మండలాల పరిధిలో 17.27 లక్షల జనాభా ఉండగా, 730 రెవెన్యూ గ్రామాలు, 646 గ్రామ పంచాయతీలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 522 సచివాలయాల్లో 3600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని పర్యవేక్షించే అధికారితోపాటు జాబ్ చార్ట్ సైతం లేకపోవడంతో కొందరు బాధ్యతల నుంచి తప్పించుకుంటుండగా, చాలా మంది పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా మండలాలకు 24 మందిని, మూడు మున్సిపాలిటీల పరిధిలో ముగ్గురు పర్యవేక్షకులను ప్రభుత్వం నియమించింది. ఈ చర్యలతో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి అనుకున్న స్థాయిలో చేరడంతోపాటు పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.

■ కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తూనే మరోవైపు జవాబుదారీతనం తీసుకువచ్చే చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్‌లో గ్రేడ్-1 కార్యదర్శులు, సీనియర్ సహాయకులు, ఈఓలుగా పనిచేసే వారికి పదోన్నతులు కల్పించి మండల స్థాయిలో డిప్యూటీ ఎంపీడీఓలుగా నియమించారు. గతంలో జూనియర్ సహాయకుడిగా విధుల్లో చేరిన వ్యక్తి సీనియర్ సహాయకుడిగా పదవీ విరమణ చేసేవారు.

■ కూటమి ప్రభుత్వం చర్యలతో పదోన్నతి ఛానెల్ మొత్తం కదిలింది. మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీడీఓతోపాటు సాధారణ పరిపాలన కార్యక్రమాలు నిర్వహించడానికి గతంలో ఈవోఆర్డీగా పిలిచే స్థానాన్ని కూటమి ప్రభుత్వం డిప్యూటీ ఎంపీడీఓగా మార్చింది. వీరికి అదనంగా మరో డిప్యూటీ ఎంపీడీఓను నియమించి వారికి సచివాలయాల పర్యవేక్షణ అప్పగించనుంది.

■ మండల స్థాయిలో డిప్యూటీ ఎంపీడీఓలను ప్రత్యేకంగా పర్యవేక్షణాధికారులు నియమించగా, జిల్లా స్థాయిలో ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణకు అధికారి ఉన్నారు. నగర/మున్సిపాలిటీ పరిధిలోనూ అధికారులను నియమించి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించనుంది.

■ సచివాలయ సిబ్బంది విధుల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాబ్ చార్ట్ ప్రకటించడంతో ఒకేసారి రెండు, మూడు పనులు అప్పగిస్తే ప్రాధాన్యతలు నిర్ణయించాలని ఆదేశాలు జారీచేసింది. జాబ్ చార్ట్ ప్రకారం గ్రామ, వార్డు స్థాయి అభివృద్ధి ప్రణాళిక పనుల్లో పాల్గొనాలి. ప్రభుత్వ పథకాల అమలు, వాటి విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పౌరుల సమాచారం సేకరించాలి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి. సచివాలయాల ద్వారా అందిన ఫిర్యాదులను పరిష్కరించాలి. విపత్తుల సమయంలో అత్యవసర సేవలు అందించాలి. సమయపాలన పాటిస్తూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది.

ఇంటి వద్దకే సేవలు : ప్రజలకు వేగవంతమైన, నమ్మకమైన సేవలను ఇంటి వద్దకే అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. మండల, మున్సిపాలిటీల పరిధిలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను పర్యవేక్షించడానికి జిల్లాలో 27 మందిని నియమించాం. - మంజులవాణి, గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణ అధికారిణి

ప్రతిభకు గుర్తింపుగా..

విశాఖపట్నం, న్యూస్‌టుడే: భారత అంధ మహిళల టీ-20 క్రికెట్ ప్రపంచ కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన పాంగి కరుణకుమారికి అభినందనలు తెలుపుతూ సాగర్‌నగర్ సమీప ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో హోర్డింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక్కడి పదో తరగతి చదువుతున్న కరుణకుమారి.. నేపాల్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 27 బంతుల్లో 42 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథాన నడిపించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ప్రతిభను చాటి చెప్పేలా హోర్డింగ్‌లు ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ డి.విజయ పేర్కొన్నారు.

ఘనంగా గురజాడ వర్ధంతి

గురజాడ విగ్రహానికి పూలమాల వేస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులు

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతిని ఆయన జన్మస్థలం ఎస్.రాయవరంలో ఆదివారం నిర్వహించారు. ఉదయం ఎంపీపీ కేసుబోయిన వెంకటలక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి, ఉప ఎంపీపీ బొలిశెట్టి గోవిందరావు, తెదేపా మండల అధ్యక్షుడు అమలకంటి అబద్ధం గురజాడ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గురజాడ ఎస్.రాయవరంలో పుట్టడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని ఉప ఎంపీపీ గోవిందరావు అన్నారు. సాయంత్రం గురజాడ కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు కర్రి వెంకటేశ్వరరావు, తెదేపా నాయకులు సోమిరెడ్డి రాజు, కొణతాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సహనంతో బాలలను తీర్చిదిద్దాలి

మాట్లాడుతున్న విజయ్‌ప్రకాష్

పాయకరావుపేట, న్యూస్‌టుడే: విద్యలో మరిన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరముందని శ్రీప్రకాష్ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్.విజయ్‌ప్రకాష్ తెలిపారు శ్రీప్రకాష్ విద్యానికేతన్‌లో ఆదివారం భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సంపూర్ణమైన విద్య విద్యార్థికి అందితేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఉపాధ్యాయుడు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలన్నారు. సహనం, ఓపికతో బాలలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదేనన్నారు. ధర్మ పరిరక్షణకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అట్టడుగు స్థాయికి సైతం సంస్థ కార్యకలాపాలను తీసుకువెళ్లాలన్నారు. దీనికోసం ప్రణాళికలు రూపొందించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర ఉపకార్యదర్శి వి.ఎస్.ఆర్.ఆంజనేయప్రసాద్, సౌత్ రీజియన్ కార్యదర్శి డి.పురుషోత్తం శాస్త్రి, జి.బి.వి.సుబ్రహ్మణ్యం, నారాయణ, వేణుగోపాలస్వామి, ఎన్.ఎన్.రాజబాబు, శివాజీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మహారాజశ్రీ 10వ అదనపు జిల్లా జడ్జి అనకాపల్లి వారి కోర్టులో
E.P. 50/2020 in O.S.7/2017
Between :
కండిపల్లి బాబూరావు, S/O. పైడయ్య, R/O. D.No.3-117, మెట్టపాలెం గ్రామము, వాడ చీపురుపల్లి పోస్టు, పరవాడ మండలం, విశాఖపట్నం జిల్లా ప్రస్తుతం అనకాపల్లి జిల్లా. ..DHr
And
వాకాడ విజయలక్ష్మి, W/o. లేటు అప్పారావు, D.No.7-2-17, వేల్పులవీధి, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా ప్రస్తుతం అనకాపల్లి జిల్లా. ..J Dr
వేలం ప్రకటన
ఈ దిగువనుదహరించిన షెడ్యూల్ ఆస్తిని శ్రీ కోర్టు వారి ఆదేశానుసారం తేది. 16-12-2025న ఉదయం 10.30 గం.లకు డిక్రీ హోల్డర్ తమ బాకీ రాబట్టుకొనే నిమిత్తం వేలం వేయబడును. వేలంలో పాల్గొనదలచిన వారు స్వయంగా హాజరు అయి శ్రీ కోర్టు వారి వేలం షరతుల ప్రకారం వేలం పాడుకొనవలెను.
షెడ్యూలు ఆస్తి
విశాఖపట్నం జిల్లా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లా & మండలం, అనకాపల్లి జి.వి.యం.సి. ఏరియాలో చెరియున్న ఆర్.సి.సి. బిల్డింగ్ అసెస్మెంట్ నెం. 4799/6, వేల్పుల వీధి, డోర్ నెం.7-2-17(1), 7-2-17(2) నెంబర్లు గల యింటి ఆస్తికి హద్దులు: తూర్పు: జాయింటు గోడ కొంతవరకున్నూ మరియు దక్షిణ గేటు, పశ్చిమం: యీ ఆస్తి తాలూకా జాయింటు గోడ మరియు ఇతరుల ఆస్తి, ఉత్తరం: జాయింటు రస్తా, కాలువ మరియు మద్దాల వారి కుటుంబీకుల తాలూకా గోడ, దక్షిణం: యీ ఆస్తి తాలూకా కాలువ మరియు కొంకి కుటుంబీకుల గోడ ఆస్తి మరియు లెట్రిన్స్, కాలువ. యీ ఆస్తికి కొలతలు: తూ॥ నుండి ప॥కు 17 అడుగులు, ఉ॥ నుండి ద॥కు 81 అడుగులు.
Dhr అంచనా విలువ రూ. 40,00,000/-
అమీన్ అంచనా విలువ రూ. 60,00,000/-
JDr అంచనా విలువ ఇవ్వలేదు
By Order
P.V.S.J. MOHAN RAO, Advocate
అనకాపల్లి D.No. 10-19-1, Anakapalli.
30-11-2025 Cell: 9949450950

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం ● ఈఎస్‌ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్‌ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్‌ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్‌ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

ఈనాడు – హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్‌ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్టు ఈఎస్‌ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

రిజిస్ట్రేషన్ కోసం

☛ రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.

☛ మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

వయసు నిబంధన

● బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

దరఖాస్తులకు తుది గడువు

డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా

ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్, ఈనాడు ఆఫీస్, రత్నమాల రెసిడెన్సీ, డోర్ నెం.45-40-42, 3వ అంతస్థు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర, మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా, అక్కయ్యపాలెం మెయిన్‌రోడ్, విశాఖపట్నం-530016.

వివరాలకు: 9618775577

(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబరులో సంప్రదించొచ్చు.

Title Sponsor
Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Regional Sponsor
GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
District Sponsor
TIRUMALA విద్యాసంస్థలు
Digital Partner TV Partner Organised by

ఈఎస్‌ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

సుమధురం.. గానం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లిలో మెగా మ్యూజికల్ లైవ్ షో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. వివేకానంద హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అలనాటి మధుర గాయకులు కిశోర్‌కుమార్ ఆలపించిన గేయాలను మెగా బ్రదర్స్ (ప్రదీప్‌కుమార్, సాయిబాబా) పాడి ఆకట్టుకున్నారు. దొడ్డి వెంకట సత్యనారాయణ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో గాయకులను వివేకానంద చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు డాక్టర్ విష్ణుమూర్తి సత్కరించారు.

గాయకులను సత్కరిస్తున్న డాక్టర్ విష్ణుమూర్తి

తుపాను హెచ్చరికలతో వరి కోతలు

మార్టురులో కోతలు కోస్తున్న రైతులు

అనకాపల్లి, న్యూస్‌టుడే: తుపాను హెచ్చరికలతో రైతన్నలు వరి కోతలు జోరుగా చేపట్టారు. జిల్లాలో 56,748 హెక్టార్లలో వరి సాగు చేశారు. పంట పక్వానికి వచ్చింది. గత రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉంది. దీంతో వరి కోతలు చేస్తున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరో వారం రోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో తుపాను హెచ్చరికలు కలవరపెడుతున్నాయని రైతులు బి.రాజు, ఏ.రాంబాబు పేర్కొన్నారు.

సాగునీటికి తంటాలు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పంటకు నీటిని అందించేందుకు అన్నదాతలు అహర్నిశలు శ్రమిస్తుంటారు. చుక్కనీరు వృథా అయినా తట్టుకోలేరు. పంటలకు సకాలంలో నీటిని ఇవ్వడమే ధ్యేయంగా కాలువలకు మరమ్మతులు చేపడుతుంటారు. గోపాలపట్నం నుంచి పెంటకోట వెళ్లే దారిలో పంట కాలువకు ఏర్పాటు చేసిన గోడ శిథిలమైంది. దీంతో నీరంతా వృథాగా పక్కనే ఉన్న కాలువలో చేరుతోంది. దీంతో గోడ ఉన్న ప్రాంతంలో ప్లాస్టిక్ గోనె సంచులు, రాళ్లను అడ్డుగా పెట్టి నీటిని తరలిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట కాలువకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

నీరు వృథా పోకుండా వేసిన గోనె సంచులు

శతాబ్ది ఉత్సవ వేళ.. ఏయూకు కొత్త కళ..!

★ రూ.170 కోట్లతో అభివృద్ధికి ప్రణాళిక ★ కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పణ

ఈనాడు, విశాఖపట్నం, ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయం 2026 ఏప్రిల్ నాటికి శతాబ్దిని పూర్తి చేసుకోనుంది. ఈ అద్భుత సమయాన వర్సిటీ సరికొత్తగా ముస్తాబు కానుంది. ఈ మేరకు రూ.170కోట్లతో అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. కేంద్ర ప్రభుత్వ పురోదయ పథకం కింద వసతి గృహాలు, విద్యాలయాలు, భవనాలు అభివృద్ధి చేయడంతోపాటు కొత్తగా సిబ్బందికి నివాసగృహాల నిర్మాణం, పరిపాలన భవనాలు ఆధునికీకరించాలని నిర్ణయించారు. ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఏయూ సమర్పించింది.

నిర్మించనున్న భవనాలు

★ 24వేల చదరపు అడుగులతో కేంద్రీకృత వంటగది, భోజనశాల. ★ ఇంజినీరింగ్, ఆర్ట్స్ కళాశాలల్లో రెండేసి బ్లాకులు చొప్పున నాలుగు కొత్త వసతిగృహాలు. ★ విద్యార్థుల పరిశోధనల కోసం కేంద్ర పరిశోధన కేంద్రం.

★ 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన పరిపాలన భవనం.

భవనాలు	నిధులు (రూ.కోట్లలో)
వంటగది, భోజనశాల	6
పరిపాలన భవనం	15
అకడమిక్ బ్లాక్	60
పరిశోధన కేంద్రం	15
హాస్టళ్లు	40
నివాస గృహాలు	25
ఇతర నిర్మాణాలు	9

సిబ్బందికి నివాస గృహాలు ఇలా..: మద్దిలపాలెం, సిరిపురం, చినవాల్తేరు, పెదవాల్తేరు ప్రాంతాల్లో ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది నివాస గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటి స్థానంలో కొత్తవి నిర్మించనున్నారు. ★ 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు పడక గదులు కలిగిన 100 ఫ్లాట్లు. ★ 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు పడక గదులు కలిగిన 50 ఫ్లాట్లు. ★ సాంస్కృతిక వేదికలు, సమావేశ మందిరాలు, అతిథిగృహాల నిర్మాణం చేపట్టనున్నారు.

శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం-విశాఖపట్టణం జిల్లా
ఆంధ్రప్రదేశ్: ఫోన్ నెం. 0891-2764949
Website: www.simhachalamdevasthanam.net
Email: endow-eosvlnsd@gov.in, jc_eo_simhachalam@yahoo.co.in
ఆర్.సి.నెం. ఇ1/486/2024 ఇ-ప్రొక్యూర్‌మెంట్ మరియు సీల్డ్ కొటేషన్ ప్రకటన తేది. 29.11.2025
శ్రీస్వామివారి కొండ పైన, కొండ దిగువ భక్తుల సౌకర్యార్థము అభివృద్ధి పనులు సివిల్ పనులు (2 Nos) గాను ఇ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండరు పిలువబడును మరియు సివిల్ పనులు (3 Nos) గాను సీల్డ్ కొటేషన్స్ కోరబడును. (8 రోజులు)
షెడ్యూల్ జారీ చేయు తేది : 01.12.2025 నుండి 07.12.2025 వరకు
షెడ్యూల్ దాఖలు చేయు ఆఖరి తేది : 08.12.2025 సాయంత్రం 04.00 వరకు
సీల్డ్ కొటేషన్లు తెరుచు తేది : 08.12.2025 సాయంత్రం 04.30 గం॥లకు
Note:- Cost of Tender Schedule for Rs. 500/- in favour of Executive Officer, Simhachalam Devasthanam
పై పనులకు www.apeprocurement.gov.in & https://tender.apeprocurement.gov.in ద్వారా టెండర్లు పిలువబడినవి. Website : www.simhachalamdevasthanam.net
Contact No. +919618072527, +918619807173, +91 7659990664
సం/- ఎన్.సుజాత, కార్యనిర్వాహణాధికారి

గంజాయి పట్టివేత: నిందితుడి అరెస్ట్

టేకులపల్లి, న్యూస్‌టుడే: ఏపీ - ఒడిశా సరిహద్దు నుంచి తెలంగాణ మీదుగా రాజస్థాన్‌కు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని టేకులపల్లి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వివరాలను ఇల్లెందు డీఎస్పీ ఎన్.చంద్రభాను టేకులపల్లి ఠాణాలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. కారులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో టేకులపల్లి ఎస్సై రాజేందర్ సిబ్బందితో కలిసి శనివారం సాయంత్రం సాయన్నపేట క్రాస్‌రోడ్ వద్ద తనిఖీలు చేపట్టారు. భద్రాచలం వైపు నుంచి వస్తున్న కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. డ్రైవర్ పోలీసులను చూసి కారును ఆపకుండా తప్పించుకునేందుకు యత్నించి సమీపంలోని చెట్టును ఢీకొట్టాడు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కారులో సోదా చేయగా డిక్కీలో 199.673 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాజస్థాన్‌కి చెందిన లాల్‌సింగ్ చౌహాన్ అని ఇతను అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్మగ్లింగ్ నిర్వహిస్తున్నాడని తెలిపారు. గతంలో ఇతనిపై ఏపీలోని కొంకోట, రామవరం, కిర్లంపూడి పోలీస్‌స్టేషన్లలో గంజాయి కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిందితుడి తల్లి కన్వార్ దేవి, భార్య మాఫికన్వర్‌లను రాజమహేంద్రవరం జైలులో ఉండగా, సోదరుడు వీరసింగ్ కూడా రాజస్థాన్ జైలులో ఉన్నాడు. నిందితుడిని రిమాండ్ చేసి కోర్టుకు తరలించారు. సమావేశంలో టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సైలు రాజేందర్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ఎన్.చంద్రభాను

బాల సాహిత్య భేరీలో భళా

ఎటపాక, న్యూస్‌టుడే: తానా (ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో బాల సాహిత్య భేరీ పేరుతో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనంలో చింతూరు మండలం గూడూరుకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని మడివి గురుత్వ సమందా సింగ్ ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అంతర్జాలంలో 13 గంటల పాటు నిర్వహించిన ఈ పోటీల్లో కోయ సంప్రదాయ వేషధారణలో పాల్గొని ఆదివాసీలు దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకొనే పేన్ పండగ (ఇలవేల్పులు/ పితృదేవుళ్ల)ను వివరించింది. గిరిజనుల మూలాలు, పూర్వీకుల ఆచార సంప్రదాయాలను వివరించింది. వచన, కవిత్వం, గేయం, పద్యం విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా 101 మంది తెలుగు బాలబాలికలు పాల్గొన్నట్లు సమందాసింగ్ పేర్కొంది.

EENADU Classifieds

BUSINESS SERVICES
లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.
శ్రీవల్లి గోల్డ్ లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ ధరకు కొనబడును, అధిక రుణం ఇప్పించబడును. ✆ 9908545224.

FINANCIAL SERVICES
ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభ వాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి, ✆ 73862 01191.
స్థిరాస్తులపై విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా అంతటా మార్ట్గేజ్ ఫైనాన్స్. స్థిరాస్తి ఎక్కడ ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్ట్గేజ్ లోన్ ఇవ్వబడును. సిబిల్ అవసరం లేదు. అయోధ్య కోఆపరేటివ్ సొసైటి బ్యాంక్ ✆ 9396 999 669.

REAL ESTATE
PLOT FOR SALE
GENERAL
VZM Local Skanda Township near JNTU Jn., VMRDA Approved Plots for Sale. Ready for House Construction 90% bank loan facilities on market value. ✆ 8247755114.

JOBS
Wanted ITI and Diploma in Electrical Freshers Candidates Contact; Positive Controls, Vizag. Contact Phone: 9505055334, 9581643934.
Wanted PROs & Telecallers (Reputed College, Vizag) PROs Required: Vijayanagaram (Local/ Non-Local) All Areas & Gajuwaka (Vizag) Telecallers Required: Visakhapatnam- Local. Work Location: NAD, Gajuwaka Salary: Negotiable. Contact: 9640205759, 8328684222 For Telecallers: Contact Phone: 8886465396/ 7702222927.

JANANI MOTHER & CHILD NOW HIRING! FRONT OFFICE EXECUTIVE - 1 OP NURSE - 1 OT Nurse - 1 (Above all Posts Required 2 to 3 years Experience) Kommadi Double Road, Madhurawada, Vizag ✆9673113306
నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజిలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/Female) కావలెను. సంప్ర: Contact Phone: 8465005959.
మీ ఇంటి దగ్గరలో PRO జాబ్. లెస్ వర్క్, లెస్ టైమ్. ఈజీ వర్క్. నో టార్గెట్. గుడ్ కమీషన్. అందరూ అర్హులే. నో ఎక్స్‌పీరియన్స్. ✆ 9490972901.
శర్వాణి స్వీట్స్ వైజాగ్‌లో పనిచేయుటకు * సెక్యూరిటీ గార్డ్స్ మరియు * హౌస్‌కీపింగ్ స్టాఫ్ కావలెను. జీతం: 12000/- మరియు భోజన సదుపాయం కలదు. ✆ 9948557714, 8185880340.
E-KART నందు అర్జెంటుగా స్త్రీ/పు కావలెను. Qly: ఇంటర్, డిగ్రీ. జీ॥ 15,000/-. Online are available. Cont: 9381912123, 7731816950.

FACULTY/ TEACHERS
గాజువాకలో విశాఖ డిఫెన్స్ అకాడమీ కొరకు టెలీకాలర్స్ కావలెను. Qul: ఇంటర్ / డిగ్రీ. జీ॥ 8K, 9AM-6PM. ✆ 9848577745 / 9666694545.

SECURITY GUARDS
సెక్యూరిటిగార్డులు కావలెను. గాజువాక, అనకాపల్లి, గోపాలపట్నం ఏరియాల్లో 30 రోజులు పనిచేయుటకు రోజుకి రూ॥ 500/-. వయస్సు: 20-50 సం॥ ✆ 9963157250 / 9381533726.
సెక్యూరిటిగార్డులు కావలెను RTC కాంప్లెక్స్, జగదాంబ ఏరియాలో 30రోజులు పనిచేయుటకు, రోజుకి రూ॥ 500/-. వయస్సు: 20-50 సం॥. సంప్ర: 9603216460, 6301352727.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఇంటి వద్దకే పాస్‌పోర్టు!

అందుబాటులోకి తపాలా సేవలు

మీకోసం

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: ఉన్నత విద్య, ఉపాధి, పర్యాటక ప్రాంతాల సందర్శనకు విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్టు తప్పనిసరి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాస్‌పోర్టు సేవలను తపాలాశాఖ సులభతరం చేసింది. జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఈ సౌకర్యం కల్పించింది.

దరఖాస్తు ఇలా.. పాస్‌పోర్టు ఇండియా. జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో మెయిల్ ఐడీ లేదా ఫోన్ నంబరుతో రిజిస్టర్ చేసుకుని.. పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అందులో లాగిన్ అయ్యి దరఖాస్తు నింపాలి. వ్యక్తిగత సమాచారం, చిరునామా ఇతర వివరాలను నమోదు చేసి ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఊరు, కేంద్రాన్ని సెలెక్టు చేసుకుంటే.. ఏ తేదీ.. ఎన్ని గంటలకు హాజరు కావాలో సూచిస్తారు. స్లాట్‌లో బుక్ చేసుకున్న తపాలా కార్యాలయానికి కేటాయించిన తేదీలో వెళ్లాలి. చిరునామా, పుట్టినరోజు ధ్రువపత్రాల ఒరిజినల్, ప్రభుత్వం సూచించిన గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి తీసుకెళ్లాలి. కొత్త పాస్‌పోర్టుకు పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.1000 ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.



■ ఒరిజినల్ పత్రాలు చూసి ఒక సీరియల్ నంబరు కేటాయిస్తారు. ఫొటో, వేలిముద్రలు సేకరిస్తారు. దరఖాస్తు పరిశీలించిన అనంతరం ధ్రువపత్రం ఇస్తారు. చరవాణికి రహస్య నంబరు పంపుతారు. దాంతో పాస్‌పోర్ట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

■ చివరగా పోలీసుల విచారణ ఉంటుంది. కేసులు ఏమైనా ఉన్నాయేమోనని విచారిస్తారు. పోలీసు నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే ఎలక్ట్రానిక్ చిప్‌తో కూడిన పాస్‌పోర్టు తపాలా శాఖ ద్వారా మన ఇంటి వద్దకే వస్తుంది.

'డబుల్‌డెక్కర్' సింహాచలం వైపు!

ట్రయల్‌రన్ నిర్వహించిన అధికారులు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: బీచ్‌రోడ్డులో ఆర్కేబీచ్ నుంచి తొట్లకొండ వరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాకపోకలు సాగిస్తున్న రెండు డబుల్‌డెక్కర్ బస్సులను సింహాచలం వైపు నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ ఆశించిన స్థాయిలో ఆదరణ లేకపోవడంతో పర్యాటకులను మరింత ఆకర్షించడంతో పాటు ఆక్యుపెన్సీ (ఆదాయం) పెంచుకునే దిశగా అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శనివారం ట్రయల్‌రన్ నిర్వహించారు. డబుల్‌డెక్కర్ బస్సులో బీచ్‌రోడ్డు నుంచి విశాఖ వ్యాలీ మార్గం ద్వారా జాతీయరహదారి హనుమంతువాక, అడవివరం ప్రాంతాల మీదుగా సింహాచలం వరకు అధికారులు ప్రయాణించి తిరిగి బీచ్‌రోడ్డుకు చేరుకున్నారని సిబ్బంది పేర్కొన్నారు.

● నెలరోజుల క్రితం ఓపెన్‌టాప్ డబుల్‌డెక్కర్ బస్సును అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు ఈ రెండు బస్సులను ఆర్కేబీచ్, తొట్లకొండ ప్రదేశాల నుంచి బీచ్‌రోడ్డు ద్వారా సింహాచలం వరకూ నడిపే ఆలోచన చేసినట్లు అధికారులు తెలిపారు.

ముగిసిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు

లంకెలపాలెం(పరవాడ), న్యూస్‌టుడే: లంకెలపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జిఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-14 రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. బాలుర విభాగ ఖోఖో పోటీల్లో విశాఖ(ప్రథమ), చిత్తూరు(ద్వితీయ), గుంటూరు తృతీయ స్థానాల్లో విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగ పోటీల్లో చిత్తూరు (ప్రథమ), విశాఖ (ద్వితీయ), శ్రీకాకుళం తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. డీఈవో జి.అప్పారావునాయుడు, 79వవార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు విజేత జట్లకు జ్ఞాపికలు, పతకాలు అందించి అభినందించారు. క్రీడాపోటీల నిర్వహణకు ఆర్థిక సాయం అందించిన లారస్ ల్యాబ్స్ సంస్థ యాజమాన్యానికి అతిథులు, నిర్వాహకులు అభినందనలు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రౌతు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మొల్లి ముత్యాలనాయుడు, బొండా జగన్, డిప్యూటీ డీఈవో అప్పారావు, రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మన్ మల్ల సురేంద్ర, పోటీల రాష్ట్ర పరిశీలకులు పట్టాభిరామ్ పాల్గొన్నారు.

విశాఖ జట్టు క్రీడాకారులతో నిర్వాహకులు

హోరాహోరీగా..

బాలుర విభాగంలో ఫైనల్ మ్యాచ్ విశాఖ, చిత్తూరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగింది. విశాఖకు 15పాయింట్లు రాగా చిత్తూరుకు 14పాయింట్లు రావడంతో విశాఖ జట్టు ఒక పాయింటు తేడాతో విజయం సాధించింది.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	112	108
లైవ్	139	128
డ్రెస్డ్	202	226
స్కిన్‌లెస్	229	236

అనకాపల్లి

• అనకాపల్లి • ఎలమంచిలి • పాయకరావుపేట

తెరపై ఈనాడు

అనకాపల్లి: రాజా: **రాజు వెడ్స్ రాంబాయి,** సత్యనారాయణ స్క్రీన్2: **స్కూల్ లైఫ్,** పర్తిసాయి: **ప్రేమంటే,** షిర్డిసాయి: **రివాల్వర్ రీటా,** రామచంద్ర: **జనతాబార్,** సత్యనారాయణ స్క్రీన్1: **ఆంధ్ర కింగ్ తాలూకా,** వెంకటేశ్వర: **బిజినెస్ మేన్, అచ్యుతాపురం:** ఎస్‌టీబీఎల్ స్క్రీన్-1 **ఆంధ్ర కింగ్ తాలూకా,** స్క్రీన్-2: **రివాల్వర్ రీటా**

యూటీఎఫ్ నూతన కార్యవర్గం

నక్కపల్లి, న్యూస్‌టుడే: యూటీఎఫ్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జరిగినట్లు జిల్లా గౌరవాధ్యక్షుడు పంపనబోయిన వెంకటరావు తెలిపారు. అధ్యక్షుడిగా గారా రాజబాబు, కార్యదర్శి కళింగ సతీష్, గౌరవాధ్యక్షులుగా డీఆర్‌కే శాస్త్రి, సహాధ్యక్షులుగా ఆర్.చిరంజీవి, ప్రశాంతి, ఆర్థిక కార్యదర్శిగా పి.దుర్గాప్రసాద్ ఎన్నికయ్యారన్నారు. వీరిని పలువురు నాయకులు అభినందించారు.

ఇంటింటా సౌర యూనిట్లు

కశింకోట: ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన కింద బయ్యవరంలో ప్రతి ఇంటికీ సౌర పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధికారులకు సూచించారు. ఈ గ్రామంలో గృహ వినియోగదారులు, ఉన్నతాధికారులతో ఆదివారం సమావేశమయ్యారు. ఇప్పటికే 80 మంది ముందుకు రావడం అభినందనీయమన్నారు. వీరందరికి రుణసదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. తహసీల్దారు తిరుమలరావు, ఎంపీడీవో చంద్రశేఖర్‌రావు, ఆర్ఐ రమేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు.

అధికారులతో ఎమ్మెల్యే కొణతాల

తాగునీటి వృథా

కశింకోటలో పైపులు లీకవడంతో నీరంతా వృథాగా పోతుంది. కశింకోట కస్పావీధి రామాలయం వద్ద పైపులు లీకవడంతో నీరంతా వృథాగా పోతోంది. దీంతో 15 రోజులుగా నీటి సరఫరా లేక తాగునీటికి మహిళలు ఆందోళన చెందుతున్నారు. పలుమార్లు పంచాయతీ దృష్టికి తీసుకువెళ్లినప్పటికి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తక్షణం మరమ్మతులు చేపట్టి సజావుగా సరఫరా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కశింకోట

పథకాలపై అవగాహన.. సమస్యలపై విచారణ

అచ్యుతాపురం, న్యూస్‌టుడే

రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే రైతులకు రెండో దఫా అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ సాయం అందించిన కూటమి ప్రభుత్వం దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించడానికి ముందుకొచ్చింది. ప్రభుత్వ పథకాలను వివరించడంతోపాటు పథకాలు అందలేని అన్నదాత వివరాలను సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

'రైతన్న సేవలో.. మన ప్రభుత్వం' పేరుతో పల్లెల్లో రైతుల సమగ్ర వివరాల సేకరణకు ఈనెల 24 నుంచి సర్వే చేపట్టారు. మండల వ్యవసాయాధికారులు, మత్స్యశాఖ, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక అధికారులు రైతులు వద్దకే వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు. ఈ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు రాయితీ పథకాలను ఏవిధంగా పొందాలి.. అర్హత ఉండి ప్రభుత్వం సాయం ఎందుకు పొందలేకపోయారనే విషయాలను తెలుసుకుని ప్రత్యేక యాప్‌లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

అచ్యుతాపురంలో సర్వే చేస్తున్న అధికారులు

✦ ప్రభుత్వం వద్ద ఉన్న రైతులు వివరాలతో పాటు ఈ-క్రాప్ ద్వారా నమోదైన రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి ముగ్గురు రైతులతో కలిసి ఒక గ్రూప్ ఫొటో తీసుకొని యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఈ వివరాలతో వచ్చే ఖరీఫ్, రబీ సమయానికి రైతులకు అవసరమైన సాయాన్ని అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది.

✦ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యాన రైతులకు బిందు సేద్యం పరికరాలను ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం రాయితీపై, మిగిలిన రైతులకు 90 శాతం రాయితీపై అమలు చేస్తున్నట్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. రాయితీపై మేలైన విత్తనాలు, మామిడి, అరటి, బొప్పాయి, జీడి, కొబ్బరి వంటి పంటలసాగుకు అందిస్తున్న రాయితీలను వివరిస్తున్నారు. మత్స్యకారులు, పాడిరైతులు, రొయ్యలసాగుదారులతో సమావేశమవుతున్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడంతోపాటు వ్యవసాయ యాంత్రీకరణ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 48 గంటల్లోనే డబ్బులు చెల్లింపు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

గ్రామీణ రోడ్లకు మహర్దశ

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

గ్రామీణ రోడ్లపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. నాబార్డు, ప్రధానమంత్రి సడక్ యోజన నిధులను రహదారి నిర్మాణాలకు కేటాయించేలా చర్యలు చేపట్టింది. అనకాపల్లి నియోజకవర్గంలోని అనకాపల్లి, కశింకోట మండలాల్లో రూ.5.61 కోట్లతో రహదారుల నిర్మాణాలను పూర్తిచేశారు. ఆరునెలల క్రితం నాలుగు రహదారుల నిర్మాణాలకు రూ.2.90 కోట్లతో చేసిన ప్రతిపాదనలతో నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి.

✦ అనకాపల్లి మండలం వెంకుపాలెం నుంచి కుంచంగి మీదగా రొంగనివానిపాలేనికి రోడ్డు నిర్మాణం ✦ రేబాక నుంచి కొప్పాకకు తలారివానిపాలెం మీదగా తారురోడ్డు పనులు ✦ తుమ్మపాల శివాలయం నుంచి బొజ్జన్నకొండ వరకు.

రేబాక-కొప్పాక రహదారి

కశింకోట మండలం జాతీయ రహదారి నుంచి జమ్మాదుల పాలెం వరకు నాబార్డు నిధులతో నాలుగు రహదారి పనులు ప్రారంభించామని పంచాయతీరాజ్ ప్రాజెక్టు డీఈ శక్తికుమారి వెల్లడించారు. ఈ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

మట్టిరోడ్డుతో ఇబ్బందులు

పట్టణంలోని శారదానగర్ ప్రజలు మట్టి రోడ్డుతో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ రూ.20లక్షలతో రోడ్డు, కాలువ పనులకు 2024 జనవరిలో వైకాపా నాయకులు శంకుస్థాపన చేశారు. పనుల్లో జాప్యంతో నిలిచిపోయాయి. నేటి వరకు ఈ పనులపై కదలిక లేదు. కూటమి ప్రభుత్వం ఈ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, అనకాపల్లి పట్టణం

ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్

పట్టణంలోని చినరాజుపేటలో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. ఈ ట్రాన్స్‌ఫార్మర్ పక్క నుంచే నిత్యం వాహనదారులు, స్థానికులు రాకపోకలు సాగిస్తుంటారు. చుట్టూ పదుల సంఖ్యలో ఇళ్లు ఉన్నాయి. చిన్నారులు ఇక్కడే ఆడుతుంటారు. రక్షణ కవచం లేకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – న్యూస్‌టుడే, లక్ష్మీదేవిపేట(అనకాపల్లి)

ముప్పు ఉన్నా తొలగించరా?

తాగునీటిని ట్యాంకులు శిథిలావస్థకు చేరుకున్నాయి. జి.జగన్నాథపురం ఎస్సీ కాలనీలో రెండు దశాబ్దాల కిందట మినీ తాగునీటి పథకాన్ని నిర్మించారు. కాలక్రమేణా ఇది శిథిలావస్థకు చేరుకుంది. ట్యాంకు వెలుపల భాగం పెచ్చులూడుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు చీమకుట్టినట్లైనా లేదు. అది ఇళ్ల మధ్యలో ఉంది. ఇప్పటికైనా అధికారులు తక్షణం దీన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, నక్కపల్లి

కుంగిన కల్వర్టు

సత్యవరం వద్ద తాండవ నది సమీపాన కల్వర్టు కుంగిపోయింది. నామవరం నుంచి గుంటపల్లి, మంగవరం, సత్యవరం, పెదరామభద్రపురం, శ్రీరాంపురం మీదుగా కేశవరం లోని దక్షిణ ప్రధాన రహదారి వరకు రోడ్డు వేశారు. నిత్యం దీనిపై భారీ వాహనాలు వెళుతుంటాయి. మలుపు వద్ద ఉన్న కల్వర్టు పైభాగం కుంగిపోయి గుంత పడింది. దీనివల్ల ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశముంది. అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, పాయకరావుపేట

ప్రమాదం అంచున ప్రయాణం

నర్సీపట్నం-అడ్డరోడ్డు మార్గంలో రామచంద్రపురం సమీపాన ఇందేశమ్మవాకలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఈ ప్రాంతంలో ఒక వైపు కొండ, మరో వైపు వరాహనది ఉంది. వరాహనది వైపు రక్షణ గోడ శిథిలావస్థకు చేరింది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలకు గురికావలసిందే. ఈ మార్గంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళనలోనే ప్రాణాలు పెట్టుకొని ప్రయాణిస్తున్నామని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. శిథిలావస్థకు చేరిన రక్షణ గోడను తిరిగి నిర్మించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కోటవురట్ల

అదుపు తప్పితే బావిలోకే..

సీతపాలెం సముద్రతీరానికి వెళ్లే మార్గంలో నేల బావి ప్రమాదకరంగా ఉంది. ప్రతి ఆదివారం ఈ తీరానికి పర్యాటకులు వస్తుంటారు. ఈ దారిలోనే రక్షణ గోడ లేని నేల బావి ఉంది. ఏ మాత్రం అదుపు తప్పినా ప్రమాదానికి గురికావలసిందే! అధికారులు చర్యలు తీసుకొని రక్షణ గోడ నిర్మించాలని పలువురు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, రాంబిల్లి

బాధ్యులను కఠినంగా శిక్షించాలి

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: సీపీఎం నాయకులు పెంచలయ్యను హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రొంగలి రాము, సోమునాయుడు డిమాండ్ చేశారు. అచ్యుతాపురం, పూడిమడక గ్రామాల్లో ఆదివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఆయన అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. నాయకులు చోడపల్లి యల్లయ్య, అంగా రవి, చేపల తాతయ్య పాల్గొన్నారు.

సీపీఎం నాయకుల నిరసన

అపూర్వ సమ్మేళనం

కశింకోటలో గురువులతో పూర్వవిద్యార్థులు

కశింకోట, న్యూస్‌టుడే: కశింకోట డీపీఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1987-88లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం భేటీ అయ్యారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తమకు విద్య నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. రోజంతా ఆనందంగా గడిపారు.

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: ఎస్.రాయవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1992-93లో పదో తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థులంతా సమావేశమయ్యారు. తెదేపా మండల అధ్యక్షుడు అమలకంటి అబద్ధం ఆధ్వర్యంలో వెంకటాపురంలో ఈ సమ్మేళనం జరిగింది. వీరికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. ఇద్దరి పూర్వ విద్యార్థులకు ఆర్థికసాయం చేశారు. ఈ కార్యక్రమంలో లక్కోజు ఆదిమూర్తి, శానాపతి రాము, కొప్పిశెట్టి సత్యనారాయణ, కర్రి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఎస్.రాయవరంలో..

చేపల చెరువులకు వ్యర్థాలు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: కోళ్ల వ్యర్థాలు చేపల చెరువులకు తరలిపోతున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. ప్రజారోగ్యంతో అక్రమార్కులు వ్యాపారం చేస్తున్నా కన్నెత్తి చూడడంలేదు. తక్కువ ఖర్చులతో ఎక్కువ లాభాలను పొందాలనే లక్ష్యంతో చేపల చెరువుల వ్యాపారులు, వ్యర్థాలను విక్రయిస్తున్నారు. ఎలమంచిలి పరిధిలో రోజూ వ్యాన్లలో ప్లాస్టిక్ డ్రమ్ములను అమర్చి కోళ్ల వ్యర్థాలను కొనుగోలు చేసి తరలిస్తున్నారు. దీనికి కళ్లెం వేసేందుకు అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

డ్రమ్ముల్లో తరలింపు

యాదవుల సంక్షేమానికి నిరంతర కృషి

ఎలమంచిలి, న్యూస్‌టుడే: యాదవ సంక్షేమ సంఘం ఎలమంచిలి నియోజకవర్గ అధ్యక్షునిగా దూళి రంగనాయకులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఎలమంచిలిలో సంఘ ఎన్నికలు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా వియ్యపు గోపీ యాదవ్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకులను జిల్లా సంఘం అధ్యక్షులు భరిణికాన సాయినాథరావు ఘనంగా సన్మానించారు. నాయకులు శ్రీనివాసరావు, దూళి నూకరాజు, వియ్యపు సత్తిబాబు, వియ్యపు సింహాచలం, కోన సింహాచలం పాల్గొన్నారు.

మునగపాక, న్యూస్‌టుడే: మునగపాక మండలం యాదవ సంఘం అధ్యక్షునిగా మొల్లి సంతోష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంతోష్‌ను పలువురు అభినందించారు.


రంగనాయకులను సన్మానిస్తున్న నాయకులు

సీతారాం అకాలమరణం తీరనిలోటు

మునగపాక: గ్రామీణ యువజన మందిరం మాజీ కోశాధికారి దాడి సీతారాం అకాలమరణం తీరని లోటని ఆర్‌ఈసీఎస్ మాజీ ఛైర్మన్ బొడ్డేడ ప్రసాదు అన్నారు. మునగపాకలో ఆదివారం సీతారాం సంతాపసభ సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జడ్పీటీసీ సభ్యుడు పెంటకోట స్వామిసత్యనారాయణ, నాయకులు సూరిశెట్టిరాము, ముసిలినాయుడు, ఆడారి గణపతి అచ్చింనాయుడు, శ్రీనివాస్ పాల్గొన్నారు.

చీరల పంపిణీ

రాంబిల్లి: మామిడివాడ మాజీ సర్పంచి నెట్టెం సత్యనారాయణ ఆదివారం నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాచేపల్లి సరయ్యశెట్టి, పప్పల కోటేశ్వరరావు, మోటూరు శ్రీనివాసరావు, మోటూరు నానాజీ పాల్గొన్నారు.

ఐక్యంగా పనిచేద్దాం

మునగపాక, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగురేద్దామని తెదేపా గ్రామశాఖ అధ్యక్షుడు దాడి శివ అన్నారు. మునగపాక తెదేపా కార్యాలయంలో ఆదివారం తెదేపా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు ఉల్లూరి నూకనరసింగరావు, డొక్కా నాగభూషణం, టెక్కలి పరశురామ్, ఆడారి కన్నబాబు, బీమునాయుడు పాల్గొన్నారు.

సామూహిక కుంకుమ పూజలు

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: అనకాపల్లి గాంధీనగరం అంజయ్య కాలనీలో గల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఆధ్వర్యంలో శత చండీయాగం కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆదివారం పెద్దసంఖ్యలో భక్తులతో సామూహిక వ్రతాలు, రుద్రాభిషేకాలు చేయించారు. 15 హోమ గుండాలను ఏర్పాటు చేసి సామూహిక హోమాలు నిర్వహించారు. మహిళల కుంకుమ పూజలు చేశారు. కోలాట ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి.

మునగపాక, న్యూస్‌టుడే: భగవద్గీత పఠనంతో జ్ఞానం, ఓర్పు, నేర్పుతో పాటు అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆదినారాయణ స్వామి రాజయోగాశ్రమం మేనేజింగ్ ట్రస్టీ సూరిశెట్టి సుషుమ్నకుమార్ అన్నారు. తోటాడ ఓంకార పీఠంలో గీతా జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రతినిధులు భాస్కరరావు, సూర్యనారాయణ, త్రినాథ్, సన్యాసిరావు పాల్గొన్నారు.

పూజల్లో పాల్గొన్న భక్తులు

మహిళల కోలాటం

స్వామిత్వ సర్వే పనుల పరిశీలన

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: స్వామిత్వ సర్వేతో ప్రతి ఇంటిని శాస్త్రీయంగా కొలిచి ఇంటి ఆస్తి కార్డులను యాజమానులకు అందిస్తామని డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ తెలిపారు. భీమవరం, పెదగుమ్ములూరు, కొరుప్రోలు పంచాయతీల్లో ఆదివారం ఆయన సర్వేను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ప్రతి ఇంటికి స్వామిత్వ కార్డులు రూపొందిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు నాగమణి, నాగప్రభు, సర్వేయర్లు శ్రీనివాసరావు, సూజిన్, మౌనిక, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

పెదగుమ్ములూరులో పరిశీలిస్తున్న సత్యనారాయణ

చిన్నచూపు తగదు

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ అధికారులు దళితులను చిన్నచూపు చూస్తున్నారని డీవీఎంసీ సభ్యులు రేబాక మధు పేర్కొన్నారు. వల్లూరులో ఆదివారం నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ అధికారులు రాకపోవడం తగదన్నారు. దళిత సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.

ఎలమంచిలిలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలిలో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సాధన సమితి ప్రతినిధులు కోరారు. తాలూకాగా ఎలమంచిలికి మంచి చరిత్ర ఉందన్నారు. దీనిపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. డిసెంబరు 4న ఎలమంచిలి భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లపు రాజు, కరణం రవికుమార్, అడాపా శేషగిరి, నక్కా శివశంకర్, తదితరులు పాల్గొన్నారు.

ముగ్గురి అరెస్ట్

కశింకోట, న్యూస్‌టుడే: ఏనుగుతుని శివారులో కోడిపందేలు నిర్వహిస్తున్న ముగ్గురిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై కె.లక్ష్మణరావు తెలిపారు. సిబ్బందితో దాడి చేసి పందేలు నిర్వహిస్తున్న వీరిని అరెస్ట్ చేసి, 2 కోళ్లు, రూ.600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

గురజాడ కృషితో బాల్య వివాహాల నిర్మూలన

ఎలమంచిలి, న్యూస్‌టుడే: బాల్య వివాహాల నిర్మూలనకు మహాకవి గురజాడ చేసిన కృషి మరువలేమని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అన్నారు. వర్ధంతి సందర్భంగా ఆదివారం ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురజాడ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి ఆయన మార్గదర్శకులన్నారు. ఆయన స్ఫూర్తితో యువత ముందుకు నడవాలన్నారు. డీపీఓ సందీప్, నాయకులు రమేష్ నాయుడు, కొఠారు శ్రీనివాసరావు, బొద్దపు శ్రీను, గుర్రాల శేఖర్, కరణం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే విజయకుమార్, నాయకులు

పేదలకు అండగా కూటమి ప్రభుత్వం

అనకాపల్లి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ తెలిపారు. స్థానిక వేల్పులవీధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన రెండు చెక్కులను ఆయన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం శ్రీరామదేవా వ్యాయామ సంఘం ఏర్పాటు చేసిన నూతన పరికరాలను ప్రారంభించారు. నాయకులు బొద్దపు ప్రసాద్, గొర్లి శేఖర్, యాంద్ర రామకృష్ణ, నాగు, బాలాజీ పాల్గొన్నారు.

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: పట్టణంలోని 83వ వార్డులో కూటమి నాయకులు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేపట్టారు. ముగ్గురు లబ్ధిదారులకు రూ.1,47,700 విలువ చేసే చెక్కులను నాయకులు మంగా ఈశ్వర్, బొద్దపు ప్రసాద్ అందజేశారు.

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: విజయరామరాజుపేటలో ముగ్గురికి రూ. 1,36,986 విలువైన చెక్కులను 82వ వార్డు ఇన్‌ఛార్జి ఆళ్ల రామచంద్రరావు బాధితులకు అందజేశారు.

చెక్కు అందజేస్తున్న నాయకులు

మేమున్నాం.. మీకు తోడుగా

అనకాపల్లి- 80085 74722 | ఎలమంచిలి- 80085 74726 | పాయకరావుపేట- 80085 74750

అనకాపల్లి, న్యూస్‌టుడే: ?: అనకాపల్లి బీమునిగుమ్మం ప్రాంతంలో రహదారిపై నీరు నిలిచిపోతోంది. – డి.ఆదిబాబు, అనకాపల్లి, ✓: కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. – ఎస్.శేఖర్, ఈఈ

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ?: విద్యుత్తునగర్‌లో కుక్కల సమస్య ఎక్కువగా ఉంది. వాహనదారులు, ప్రజల వెంట పడుతున్నాయి. – మురళీమోహన్, స్థానికుడు, ✓: సమస్యను పరిష్కరించేలా చూస్తాం. – ఈశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి

ఎలమంచిలి: ?: ఎలమంచిలి రాజీవ్ క్రీడా మైదానంలో తుప్పలు పెరిగిపోయాయి. శుభ్రం చేయించాలి. – కిషోర్, ఎలమంచిలి, ✓: క్రీడామైదానంలో తుప్పలు తొలగిస్తాం. – బాకూరి ప్రసాదరాజు, కమిషనర్

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ?: ఉప్పవరంలో కాలువలు లేక వాడక నీరు రోడ్డుపైనే నిలిచిపోతోంది. – శ్రీనివాసరావు, ఉప్పవరం, ✓: పంచాయతీ నిధులతో కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. – చిన్నారావు, ఎంపీడీఓ

పాయకరావుపేట, న్యూస్‌టుడే: ?: పాయకరావుపేటలోని ధనిశెట్టినగర్‌లో వీధి దీపాలు వెలగడం లేదు. కొత్తగా దీపాలు ఏర్పాటు చేయాలి. – హర్ష, స్థానికుడు, ✓: వెంటనే దీపాలు ఏర్పాటు చేయిస్తాం. – కె.డేవిడ్, ఈవో

పాయకరావుపేట, న్యూస్‌టుడే: ?: పాయకరావుపేట ఆర్టీసీ కాంప్లెక్స్ సమీప వీధిలో గల కాలువలో మురుగు పేరుకుపోయింది. దీన్ని తొలగించాలి. – రాంబాబు, స్థానికుడు, ✓: కాలువలో మురుగు తొలగించి ఆ ప్రాంతాన్ని బాగు చేయిస్తాం. – కె.డేవిడ్, ఈవో

పోటీ పరీక్షలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం

కశింకోట, మునగపాక, న్యూస్‌టుడే: పోటీపరీక్షలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఉపాధ్యాయులు ఎస్.రమేష్, డి.ఎస్.మల్లేశ్వరరావు అన్నారు. స్పందించే హృదయం సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం కశింకోట డీపీఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ప్రతిభా ఉపకార వేతనం నమూనా పరీక్షను నిర్వహించారు. వివిధ పాఠశాలకు చెందిన 295 విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో పదిమందికి బహుమతులు అందజేశారు. సంస్థ సభ్యులు స్వామి, శ్రీనివాసరావు, యోగేశ్వరరావు, శ్రీనివాసరావు మాట్లాడారు. మునగపాక జడ్పీ పాఠశాలలో నమూనా పరీక్షకు 300 మంది హాజరయ్యారు. వీరిలో పదిమందికి హెచ్ఎం పెంటకోట సత్యనారాయణ, సంస్థ కన్వీనర్ శిష్ట్లా తమ్మిరాజు, మారిశెట్టి వెంకట అప్పారావు, పిల్లా జగదీష్, బొడ్డేడ అచ్యుత కృష్ణ, దుర్గాప్రసాదు, కె.వి.రమణ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు అనకాపల్లిలోని గౌరీ గ్రంథాలయంలో ఆదివారం టాలెంట్ పరీక్ష నిర్వహించారు. ఆర్ఆర్‌బీ, అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు నిర్వహించిన పరీక్షలో అభ్యర్థులు ప్రతిభ చూపారు. ఇలాంటి పరీక్షలు అభ్యర్థుల విజయానికి ఉపయోగపడతాయని కాండ్రేగుల వెంకటరమణ తెలిపారు.

కశింకోటలో విజేతలతో ఉపాధ్యాయులు

నిబద్ధతతో వ్యవహరించాలి: అయ్యన్న

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించాలని నర్సీపట్నం నూతన సీఐ ఎస్.కె.గపూర్‌కు సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. విధుల్లో చేరిన సీఐ సాయంత్రం అయ్యన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణపై సభాపతి పలు సూచనలు చేశారు.

ప్రతి ఇంటా స్వదేశీ ఉద్యమం

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ప్రతి ఇంటా స్వదేశీ వస్తువులనే వాడాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడారి ఆనంద్‌కుమార్ కోరారు. ఆదివారం ఎలమంచిలిలో ఆయన ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించి స్టిక్కర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ పిలుపు మేరకు అందరూ స్వదేశీ వస్తువులను వాడుదామన్నారు. మనకు అవసరమైన వస్తువులన్నీ మన దేశంలో తయారు చేసుకుందామన్నారు. ఇంట్లో, పనిలో, సమాజంలో భారతీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దేశీయ పర్యాటక ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. స్వదేశీ జాగరణ జిల్లా కన్వీనర్ పప్పు ఈశ్వరరావు, నాయకులు ఆడారి శ్రీధర్, కొండబాబు, సుందరపు బాబ్జీ, రాజాన సత్యనారాయణ, వేగి నాయుడు, కనకరాజు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

స్టిక్కర్లు ఆవిష్కరిస్తున్న ఆనంద్‌కుమార్

(c) eenadu

నర్సీపట్నం

• నర్సీపట్నం • చోడవరం • మాడుగుల

జాతీయస్థాయి చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభ

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. చోడవరం చిత్రకళానిలయం వ్యవస్థాపకుడు బొడ్డేడ సూర్యనారాయణ సారథ్యంలో 19మంది విద్యార్థులు చెన్నైలో శ్రీధర్షిని కళాయ కూడం డ్వార్ట్ దర్శిలింగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28న జాతీయస్థాయి చిత్రలేఖనం పోటీలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫలితాలను ఆదివారం విడుదల చేయగా చిత్రకళానిలయం విద్యార్థులు 8 పతకాలను సాధించినట్లు పేర్కొన్నారు. పుట్ట రోహిత్, బి.సుజిత్, టి.అభిషేక్, టి.జానవి, జె.యుజ్జిప్రక్షిత్, జి.పల్లవి, శ్యాముల్, కె.గ్రీష్మ విజేతలుగా నిలిచినట్లు తెలిపారు. ఆర్ట్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు డి.ఎస్.ప్రసాద్, ఫోరం ఫర్ బెటర్ చోడవరం సభ్యుడు కొండల రావు, ప్రకాష్ తదితరులు అభినందించారు.

విద్యార్థులతో శిక్షకుడు బొడ్డేడ సూర్యనారాయణ

గాయపడిన యువతికి చేయూత

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: ఇటీవల ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన పెదబొడ్డేపల్లికి చెందిన యువతి ఇంద్రప్రస్థకు ఏకే సంక్షేమ సొసైటీ తరఫున ఆదివారం రూ.15వేలు సాయంగా అందజేశారు. విశ్రాంత ఎంఈవో అమృతకుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

రేపు విద్యుత్తు సరఫరా నిలిపివేత

చోడవరం, న్యూస్‌టుడే: వెంకన్నపాలెం విద్యుత్తు కేంద్రం పరిధిలో గ్రామాలకు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని ఏపీఈపీడీసీఎల్ నర్సీపట్నం డివిజన్ డీఈఈ ఎ.అప్పారావు తెలిపారు. ఉపకేంద్రంలో సాంకేతిక మరమ్మతుల కారణంగా గోవాడ, అంబేరుపురం, గజపతినగరం, భోగాపురం, జుత్తాడ, సింహాద్రిపురం గ్రామాలలో సరఫరా నిలిపి వేస్తున్నామని ఆయన చెప్పారు.

ట్యాబ్ తోడుంది.. ముందుకు సాగండి

పాల్ ల్యాబ్‌లతో విద్యార్థులకు మేలు

నర్సీపట్నం, న్యూస్‌టుడే: చదువులో నెమ్మదిగా ఉన్న విద్యార్థులు రాణించేందుకు సాంకేతికత ఎంతగానో తోడ్పడుతోంది. విద్యా వ్యవస్థ సంస్కరణల్లో భాగంగా కూటమి ప్రభుత్వం పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ (పాల్) పేరిట ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి ఉన్నత పాఠశాలల పిల్లలను చదువుల్లో ముందుండేలా సహకరిస్తున్నాయి. జిల్లాలోని 18 పీఎంశ్రీ హైస్కూళ్లలో సమగ్రశిక్షా ఆధ్వర్యంలో ఏర్పాటయ్యాయి. వీటికి ట్యాబ్‌లను అందజేశారు. విద్యార్థులు ఇప్పుడు తరగతి గదుల్లోని విద్యతో పాటు ఈ ల్యాబ్‌ల్లోనూ తమ చదువులను సాన పడుతున్నారు.

పాల్ ల్యాబ్‌లో ట్యాబ్‌లతో విద్యార్థులు

కూటమి సర్కారు గతేడాది జిల్లాలో 29 బడుల్లో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్‌లు ఇప్పుడు సత్ఫలితాలనిస్తున్నాయి. ఈ ఏడు సైతం జిల్లాలోని 40 పీఎంశ్రీ హైస్కూళ్లలో 18 బడులను దీని నిమిత్తం ఎంపిక చేశారు. వీటిలో పాల్ ల్యాబ్‌లను సైతం తాజాగా సిద్ధం చేశారు.

ప్రతి స్కూల్‌లో ఒక ప్రత్యేక గదిని దీనికి కేటాయించారు. ఇందులో 30 చొప్పున ట్యాబ్‌లు, హెడ్‌ఫోన్లు సమకూర్చారు. వీటి వినియోగం తదితర విషయాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తిచేశారు. వీరు ఇప్పుడు అన్నీ వివరించడంతో విద్యార్థులు ట్యాబ్‌లతో తమ చదువులను కొనసాగిస్తున్నారు.

హైస్కూళ్లలోని 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులను వారి స్థాయి ఆధారంగా నేర్చుకునేలా ఈ పాల్ ల్యాబ్‌లను ప్రవేశపెట్టారు. అక్షరాలను సైతం రాయలేనిస్థితిలో ఉన్న వారికి ఇవి బాగా ఉపకరిస్తాయి. ప్రస్తుతం తెలుగు, ఆంగ్లం, గణితం పాఠాల్లో రాణించడానికి ఇవి వినియోగపడుతున్నాయి. విద్యార్థులు ఈ ట్యాబ్‌ల్లోనే పరీక్షలు రాసి వివిధ దశల్లో ప్రావీణ్యాన్ని అంచనా వేసేలా రూపొందించారు.

ఇలా వెనకబడిన వారిని బాగా తీర్చిదిద్ది పదో తరగతి ఉత్తీర్ణులయ్యేలా సిద్ధం చేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని జిల్లా సమగ్రశిక్ష ఏఎంఓ కె.జయ తెలిపారు. వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

ముత్యాలధారలా మురిపిస్తూ..

గట్టుపైనుంచి వరసగా ముత్యాలు జాలువారుతున్నట్లు ఈ చిత్రంలో ప్రవాహం ఆకట్టుకుంటోంది. చీడికాడ మండలం కోనాం మధ్యతరహా జలాశయం స్పిల్‌వే గేట్లు నుంచి లీకవుతున్న నీరు దిగువ గట్టుపై నుంచి కిందకు వెళుతున్న ఈ ప్రవాహం ముత్యాలధారలా కనిపిస్తోంది. ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు ఇక్కడ సరదాగా గడిపారు. – చీడికాడ, న్యూస్‌టుడే

నిబద్ధతతో వ్యవహరించాలి: అయ్యన్న

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించాలని నర్సీపట్నం నూతన సీఐ ఎస్.కె.గఫూర్‌కు సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. విధుల్లో చేరిన సీఐ సాయంత్రం అయ్యన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణపై సభాపతి పలు సూచనలు చేశారు.

అయ్యన్నకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న నూతన సీఐ గఫూర్

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: దిత్వా తుపాను కారణంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. తుపాను ఆంధ్రాతీరం వైపు కదులుతోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నట్లు వివరించారు. కోసిన పంటను, ఆరబెట్టిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించుకోవాలని, రైతుసేవా కేంద్రాల సిబ్బంది సహకారం తీసుకోవాలన్నారు. ఆరుబయట వరి కుప్పలపై గాలికి ఎగిరిపోని రీతిలో టార్పాలిన్లు కప్పాలన్నారు. పొలాల్లో నీరుచేరితే బయటకు పంపాలని, వాతావరణం అనుకూలించేవరకు వరికోతలు వాయిదా వేసుకోవాలని సభాపతి సూచించారు.

అమ్మో.. దిబ్బపాలెం రోడ్డు

చీడికాడ మండలం దిబ్బపాలెం ముఖద్వారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నుంచి దండి సురవరం-కట్టువాని అగ్రహారం కూడలి వరకు రోడ్డంతా పూర్తిగా శిథిలమైంది. రోడ్డు పొడవునా పెద్ద పెద్ద గోతులు పడ్డాయి. అడుగుకో గొయ్యి.. గజానికో గుంత అన్నట్లుగా మారి తారురోడ్డంతా పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో దిబ్బపాలెం, దండిసురవరం, కట్టువాని అగ్రహారం, బైలపూడి, వింటిపాలెం, జైతవరం తదితర గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు కనీసం పట్టించుకోలేదని వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైకాపా పాలనలో రోడ్డు పనులు చేస్తామని గొప్పలు చెప్పుకొంటూ పదవీ కాలం గడిపేశారు. కనీసం కూటమి ప్రభుత్వమైనా చొరవ చూపి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. – చీడికాడ, న్యూస్‌టుడే

గోతులు పడి.. ఇలా రాళ్లు తేలాయి

పడకేసిన పాఠశాలల ప్రహరీలు

రోలుగుంట, న్యూస్‌టుడే: పాఠశాలల ప్రహరీల నిర్మాణం నిలిచిపోవడంతో నిధుల విడుదలకు కచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేయకపోవడం, చేసిన పనులకు నేటివరకు బిల్లులు రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మళ్లీప్పుడు వీటికోసంగా నిల్వచేసిన ఇసుక ఇతర సామగ్రి పాడైపోయే ప్రమాదం ఏర్పడింది. మండలంలో సంబంధించి రోలుగుంటలోని జూనియర్ కళాశాలతోపాటు అర్ధసరం పంచాయతీ కె.కొత్తూరు, గుండుబాడ శివారు గుర్రాపాలెం, కొంతలం, జె.నాయుడుపాలెం, రాజన్నపేట, జె.నాయుడుపాలెం గంగవరం తదితర పాఠశాలకు ఈ ఏడాది మేలో ప్రహరీలు ఎన్ఆర్ఈజీఎస్ కింద సుమారు రూ.20లక్షలు అంచనా వ్యయంతో మంజూరయ్యాయి. గుత్తేదారులు ఉత్సాహంతో పనులకు శ్రీకారం చుట్టారు. దీనికి బిల్లులు మాత్రం చెల్లించలేదు. పనులు పూర్తిచేసేందుకు నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎంఈఓ జాన్‌ప్రసాద్ తెలిపారు.

నిలిచిన రోలుగుంట కాలేజీ ప్రహరీ నిర్మాణం

అసంపూర్తి నిర్మాణాలకు నిధుల మంజూరు

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: పల్లె ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వగ్రామంలోనే అన్ని రకాలసేవలు అందించడానికి సచివాలయాలు, ఆరోగ్యకేంద్రాలు నిర్మిస్తున్నామని వైకాపా పాలనలో ఊదరగొట్టారు. హడావుడిగా శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలు వద్ద ఫొటోలకు దిగి హంగామా చేశారు. వాటిని సకాలంలో పూర్తిచేయడం చేతనవక అర్ధాంతరంగా ఎన్నో వదిలేశారు.

మాడుగుల మండలంలోని జాలంపల్లి, మాడుగుల, శంకరం, ఒమ్మలి, తాటిపర్తి, పోతనపూడి, ఎల్.పొన్నవోలు, సాగరం చీడికాడలో జైతవరం, కోనాంలోని భవనాలకు, దేవరాపల్లిలో చింతలపూడి, కె.కోటపాడులో పిండ్రంగి, ఎ.కోడూరు, దాలివలస, గవరపాలెం తదితర 16 భవనాలు పూర్తిచేయడానికి సుమారు రూ.26.07కోట్లు మంజూరయ్యాయి.

పోతనపూడి లో పునాది స్థాయిలో ఉన్న ఆరోగ్య కేంద్రం

ప్రతి సచివాలయం పరిధిలో ఒక్కో గ్రామీణ ఆరోగ్యకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చాలాచోట్ల నిధుల కొరత కారణంగా భవనాలు ఇంకా నిర్మాణ దశలోనే కనిపిస్తున్నాయి. అందుబాటులోకి వచ్చిన చోట్లా సిబ్బంది కొరత కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. దీంతో ఆయా కేంద్రాలకు మంజూరైన పరికరాలు ఏదోమూలన మగ్గుతున్నాయి. ఇటీవల అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనులు పూర్తయి పల్లెల్లో వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.

నాణ్యమైన వైద్య సేవలు

రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతోపాటు అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. నియోజకవర్గంలో 16 గ్రామీణ ఆరోగ్యకేంద్రాలను పూర్తిచేసి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. అంతేకాకుండా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తున్నాం. – బండారు సత్యనారాయణమూర్తి ఎమ్మెల్యే మాడుగుల నియోజకవర్గం

తెరపై ఈనాడు

నర్సీపట్నం: శ్రీకన్య **ఆడి1:** రివాల్వర్ రీటా, జనతా బార్, స్కూల్ లైఫ్, రాజు వెడ్స్ రాంబాయి, **ఆడి 2:** ది గర్ల్ ఫ్రెండ్, రాజు వెడ్స్ రాంబాయి, నాట్ ఆల్ మూవీస్ ఆర్ ది సేమ్ డ్యూయల్ **ఆడి 3:** ఆంధ్రా కింగ్ తాలుకా, **ఆడి 4:** జూటోపియా, ఆంధ్రా కింగ్ తాలుకా, **బంగార్రాజు:** ప్రీ వెడ్డింగ్‌షో, **రాజు:** జింగిరి, **చోడవరం:** శ్రీసాయిలక్ష్మి: ఆంధ్రా కింగ్ తాలుకా **సాయిలక్ష్మి:** శివ, **పూర్ణా:** బాబు వెడ్స్ రాంబాయి

అ వీ ఇ వీ

విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టిన కారు

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: కశింకోట-బంగారుమెట్ట (కె.బి) రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున త్రుటిలో పెద్దప్రమాదం తప్పింది. మాడుగులకు చెందిన భార్యాభర్తలు అనకాపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. తిరిగివస్తున్న సమయంలో నీలకంఠాపురం వద్ద కారు అదుపుతప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొంది. స్తంభం విరిగి మీద పడడంతో వాహనం ముందు భాగం నుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలిద్దరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వెంటనే క్షతగాత్రులను మరోవాహనంలో ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు ఆనుకునే విద్యుత్తు స్తంభాలు ఉండడంతో ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

గ్రామాలపై డ్రోన్‌తో నిఘా

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమాలను అరికట్టేందుకు గ్రామీణ పోలీసులు ఆదివారం చర్యలు తీసుకున్నారు. అమలాపురం, ఎరకన్నపాలెం, కసిరెడ్డిపాలెం, వేములపూడి తదితర ప్రాంతాల్లో డ్రోన్‌తో నిఘా పెట్టారు. డ్రోన్ చిత్రాలను పరిశీలించి ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు ఉన్నట్లయితే చర్యలు తీసుకుంటామని గ్రామీణ సీఐ రేవతమ్మ వివరించారు. ఎస్సై రాజారావు తదితరులు పాల్గొన్నారు.

వసతిగృహంలో గురజాడ వర్ధంతి

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: ప్రజా తంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో ఆదివారం గిరిజన బాలికల సంక్షేమ వసతిగృహంలో గురజాడ అప్పారావు వర్ధంతి నిర్వహించారు. ఐద్వా జిల్లా నాయకురాలు లగుడు గౌరి మాట్లాడుతూ మహిళల అభ్యుదయానికి కృషిచేసిన గురజాడ స్ఫూరిని నేటితరం అందిపుచ్చుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థినులు దేశభక్తి గీతాలను ఆలపించారు.

ప్రైవేటు స్కూళ్ల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా ప్రైవేట్ స్కూళ్ల యజమానుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం స్థానిక రాయల్ రిసార్ట్స్‌లో జరిగింది. ఇందులో గౌరవాధ్యక్షుడిగా గణపతిరాజు సూర్య బంగార్రాజు(నర్సీపట్నం), అధ్యక్షుడిగా జి.బంగార్రాజు (అనకాపల్లి), కార్యదర్శిగా గోవిందరాజు (నర్సీపట్నం), కోశాధికారిగా రామకృష్ణ (కోటపాడు) ఎన్నికయ్యారు.

ఏడాదిపాటు వేడుకలు నిర్వహించాలి

కె.కోటపాడు, న్యూస్‌టుడే : సత్యసాయిబాబా శతవర్ష జయంతి కార్యక్రమాల స్ఫూర్తితో వచ్చే ఏడాది నవంబరు 23వరకు కొనసాగించాలని ఆ సంస్థల జిల్లా అధ్యక్షుడు అప్పలనాయుడు పేర్కొన్నారు. కూండ్రపువానిపాలెంలో పదాధికారులతో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. ప్రశాంతి పతాకావిష్కరణ చేసి బాబా చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించారు. కామరాజు, మహేశ్వరి, శంకర్, శక్తిమూర్తి, భారతి, శివకుమార్, కన్నూరు అప్పలనాయుడు పాల్గొన్నారు.

దేశం కోసం పనిచేసేది కాంగ్రెసే

మాట్లాడుతున్న ఏఐసీసీ సంయుక్త కార్యదర్శి సుశాంత్ మిశ్రా, పక్కన అనువాదకుడు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: దేశంకోసం అంకిత భావంతో పనిచేసేది కాంగ్రెస్ పార్టీయేనని ఆపార్టీ జాతీయ కమిటీ సంయుక్త కార్యదర్శి సుశాంత్ మిశ్రా అన్నారు. ఆదివారం స్థానికంగా జరిగిన నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. అధినేత రాహుల్‌గాంధీ జోడోయాత్ర ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ ప్రజల సమస్యలు గుర్తించి వాటి పరిష్కారం కోసం పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ గణనీయంగా పెరిగిందన్నారు. జిల్లా అధ్యక్షుడు మీసాల సుబ్బన్న అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. పీసీసీ ప్రధాన కార్యదర్శి మేడా సురేష్, సీనియర్ నాయకులు రుత్తల శ్రీరామమూర్తి, బోడే వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

చీడికాడ: వైకాపా కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అనకాపల్లిలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏఐసీసీ పరిశీలకుడు సుశాంత్ మిశ్రా సమక్షంలో వీరంతా ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు.

విద్యార్థులకు సుపథ పరీక్షలు

ప్రతిభ చూపిన విద్యార్థులతో వైవీ రమణ తదితరులు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: నేటితరం పిల్లలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయాలని, మాతృభాషలో మాట్లాడేలా ప్రోత్సహించాలని సుపథ స్వచ్ఛంద సంఘం ప్రాంతీయ అధ్యక్షుడు వైవీ రమణ మాస్టారు సూచించారు. ఆదివారం ఇక్కడ నిర్వహించిన శ్లోక, పద్యపఠనం, వ్యాసరచన, దేశభక్తిగేయాలు, రామాయణం, శ్రీకృష్ణ చరితామృతం తదితర అంశాలపై నిర్వహించిన పరీక్షలకు వందల మంది హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో 21 సంవత్సరాలుగా దాదాపు 50వేల మంది సుపథ పరీక్షలు, పోటీలు నిర్వహించామని తెలిపారు. నర్సీపట్నం పోటీలో విజేతలకు డిసెంబరు 25న బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఎంఈవో-2 జీవీఎస్ నాగేంద్ర, ముస్లింబడి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు అల్లు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

గీతాశ్లోక కంఠస్థ పోటీల్లో విజేతలు

చోడవరం, న్యూస్‌టుడే: గీతాజయంతి సందర్భంగా చోడవరంలో గీతాశ్లోక కంఠస్థ జిల్లాస్థాయి పోటీలను నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షణతో స్థానిక అన్నమాచార్య సంగీత పీఠం ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 60మంది పాల్గొన్నారు. మూడు విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో ప్రథమ విజేతలుగా సి. హెచ్.సురేంద్ర వర్మ, పి.కోమల, డి.శ్వేత భార్గవి, ద్వితీయస్థానంలో వి.గాయత్రి, పి.దీప్తి, జి.మోక్షశ్రీ నిలిచినట్లు నిర్వాహకుడు జి.వి.రామయ్యరెడ్డి తెలిపారు.

గీతా శ్లోక కంఠస్థ పోటీలలో విజేతలు

మురుగు సమస్య పరిష్కారం

స్పందనకు వందనం

చోడవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గవరవరం గ్రామ సమీపాన మలుపు వద్ద కల్వర్టుగా డ్రైనేజీ గొట్టాన్ని ఏర్పాటు చేశారు. డ్రైనేజీ పూడుకుపోయి ఆర్అండ్‌బీ రోడ్డు పక్కన పెద్ద గొయ్యి ఏర్పడి మురుగునీరు నిలిచిపోయి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై గత నెల 7న ఆదమరిస్తే అంతే సంగతులు శీర్షికతో 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. దీంతో ఆర్ అండ్‌బీ, పంచాయతీ అధికారులు స్పందించి కల్వర్టు కింద సిమెంటు తూము ఏర్పాటు చేయించారు.

అంచుకెళ్తే అంతే సంగతులు..!

చీడిపల్లిలోని అర్జునగిరి రోడ్డులో పంచాయతీ కార్యాలయం వద్ద పైపులైన్ నిర్మాణం కోసం తీసిన గుంతను పూడ్చకుండా వదిలేశారు. దీంతో ఏమాత్రం సిమెంటు రోడ్డు అంచుకెళ్లినా వాహనాలు అదుపుతప్పి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు స్పందించి గుంతను పూడ్చించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
– చీడికాడ, న్యూస్‌టుడే

తప్పిన విద్యుత్తు కష్టాలు

మాకవరపాలెం, న్యూస్‌టుడే: గ్రామస్థులు ఎదుర్కొంటున్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సభాపతి అయ్యన్నపాత్రుడు ఆదేశాలతో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు సర్పంచి అల్లంపల్లి శిరీష తెలిపారు. రాజారావు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన 63కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆదివారం ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఈ బాలకృష్ణ, రాము, నాని, వెంకటరమణ విద్యుత్తుశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

రాజారావుపేట వద్ద నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించిన శిరీష

యువత ఉన్నత లక్ష్యం వైపు నడవాలి

మాధవనగరంలో అవగాహన సదస్సులో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసరావు

నాతవరం, న్యూస్‌టుడే: యువత ఉన్నత లక్ష్యం వైపు నడవాలని డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. మండల కేంద్రం నాతవరంలో ఎస్సై తారకేశ్వరావు ఆధ్వర్యంలో మైత్రి క్రీడా మైదానాన్ని ఆయన ప్రారంభించారు. స్థానిక ఫారెస్టు గ్రౌండ్‌లో వివిధ క్రీడల నిర్వహణకు ప్రాంగణాలు సిద్ధం చేశారు. తద్వారా యువతను క్రీడల్లో ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై తారకేశ్వరావు మాట్లాడుతూ చెడుమార్గంలోని యువతను ఆకర్షించి వారి జీవన విధానం మార్చేందుకు కృషి జరుగుతుందన్నారు. కార్యక్రమానికి ముందు మాధవనగరంలో డీఎస్పీ శ్రీనివాసరావు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. సి.ఐ.రేవతమ్మ, శెట్టి లోవ, గోపి, పి.శ్రీను తదితరులు గ్రామంలోని యువత పాల్గొన్నారు.

శిథిల భవనాల్లోనే చదువులు..

రావికమతం, న్యూస్‌టుడే: మండలంలోని కొమిర ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో భవనాలు, వసతులు కొరత వేధిస్తోంది. శిథిల భవనాలు, అరకొర వసతులు మధ్యే విద్యాబోధన జరుగుతోంది. 63 మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండు భవనాలు ఉండగా ఒక దాని స్లాబు భారీ రంధ్రం పడింది. పెచ్చులూడుతూ ఇనుప చువ్వలు కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు.

మరో భవనం కూడా శిథిలావస్థలోనే ఉంది. దీంతో మిగిలిన ఒక్క దానిలోనే వరండాలో ఒకటి నుంచి మూడో తరగతి వరకు పాఠాలు చెబుతున్నారు. 4, 5 తరగతులకు రామాలయంలో బోధిస్తున్నారు. ఈ విషయమై ఎంఈవో-2 బ్రహ్మాజీ మాట్లాడుతూ శిథిల భవనం తొలగింపు, అదనపు భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు.

పెచ్చులూడుతున్న శ్లాబు, ఇనుప చువ్వలు

ఆడపిల్ల పుడితే రూ.6 వేలు

ప్రధానమంత్రి మాతృ వందనం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిరుపేద గర్భిణులందరికీ పథకం ద్వారా పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ బాధ్యతను మహిళా శిశు సంక్షేమశాఖకు అప్పగించింది. పథకంలో అర్హులైనవారికి రెండు విడతల్లో రూ.11 వేల చొప్పున అందిస్తారు. మొదటి కాన్పు అయితే రూ.ఐదు వేలు, రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే రూ.6 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని పోషకాహారం, టీకాలకు వినియోగించాలని సూచించారు. గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలలో సంప్రదిస్తే వివరాలు నమోదు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు నెలల్లోనే 20 వేల మంది తల్లులు పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. – చీడికాడ, న్యూస్‌టుడే

పిల్లలను తనిఖీ చేస్తున్న వైద్యాధికారి

మేమున్నాం.. మీకు తోడుగా

నర్సీపట్నం - 80085 74743	చోడవరం - 80085 74732
మాడుగుల - 80085 74740	చీడికాడ - 80085 74742

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే చోడవరం నుంచి అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల వెళ్లే బీఎన్ రోడ్డుపై గుంతలు పడటంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. – **రమా, ఉపాధ్యాయురాలు, చోడవరం,** ✓: బీఎన్‌రోడ్డుపై ఏర్పడిన గుంతలకు త్వరలోనే మరమ్మతులు చేపడతాం. ఇందుకు సంబంధించి పనులకు నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే మామిడిపాలెం నుంచి గంధవరం మీదుగా వెంకన్నపాలెం రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. – సత్య ప్రసాద్, జేఈ, ఆర్అండ్‌బీ, చోడవరం

వీధి దీపాన్ని సరిచేశారు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: అబీద్‌కూడలి నుంచి సాయిబాబా గుడికి వెళ్లే మార్గంలో ఎన్టీఆర్ సుజల కేంద్రం వద్ద విద్యుత్తు దీపాన్ని మున్సిపల్ సిబ్బంది ఆదివారం సరిచేశారు. కొన్నాళ్లుగా ఈ దీపం వేలాడటం వల్ల ఆ ప్రాంతంలో చీకట్లు అలముకుని రాకపోకలకు ఇబ్బంది పడుతున్నట్లు మేమున్నాం మీకు తోడుగా శీర్షికన వార్త ప్రచురితం కావడంతో స్పందించిన ఏఈఈ రవి చర్యలు తీసుకున్నారు.

నిరుపయోగంగా గోదాము

నాతవరం, న్యూస్‌టుడే: నాతవరంలో రైతుకు బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడే గిడ్డంగిని నిర్మించి పట్టనట్లు వదిలేశారు. సంతబయలు ప్రాంతంలో రెండేళ్ల క్రితమే వీటిని నిర్మించారు. వ్యవసాయ ఉత్పత్తులను రైతు విక్రయించే వరకూ ఇక్కడ నిల్వ చేసుకునే అవకాశం ఉంది. కేవలం కొన్ని సౌకర్యాలు కల్పనకు 10శాతం పనులు చేపడతే పూర్తి వినియోగంలోకి వస్తుంది. మండల కేంద్రం చుట్టూ పలు గ్రామాలు అనుసంధానించి ఉన్నందున రైతులకు గిడ్డంగిని వినియోగించుకునే అవకాశముందని అధికారులు తెలిపారు. స్థానిక సహకారసంఘం ఆధ్వర్యంలో జాతీయ వ్యవసాయ బ్యాంకు ఆర్థిక సహకారంతో దీన్ని నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుతం వరి పంట నూర్పులు ప్రారంభం కావడంతో త్వరగా ప్రారంభిస్తే రైతుకు మేలుగా జరుగుతుందని కోరుతున్నారు.

నాతవరంలో నిర్మించిన గిడ్డంగి

ఇంటింటా సౌర యూనిట్లు

కశింకోట: ప్రధాన మంత్రి సూర్య గర్ యోజన కింద బయ్యవరం ఆదర్శ గ్రామంగా ఎంపికైన సందర్భంగా ప్రతి ఇంటికీ సౌర పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధికారులకు సూచించారు. ఈ గ్రామంలో గృహ వినియోగదారులు, ఉన్నతాధికారులతో ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 80 మంది ముందుకు రావడం అభినందనీయమన్నారు. వీరందరికి రుణసదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. తహసీల్దారు తిరుమలరావు, ఎంపీడీవో చంద్రశేఖర్‌రావు, ఆర్ఐ రమేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు.

భర్త చేతిలో భార్య హతం

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త రాయితో దాడి చేసిన ఘటనలో భార్య మృతిచెందింది. ఆదివారం రాత్రి కాకినాడ గ్రామీణం ఇంద్రపాలెంలో ఈ దారుణం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడికి చెందిన బేతా మల్లేశ్వరి(45), గంగరాజు దంపతులు రెండు నెలల కిందట ఇంద్రపాలెం, గొల్లపేటకు వచ్చారు. స్థానికంగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వారికి అమ్మాయి, అబ్బాయి సంతానం. కొద్దిరోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో భర్త గచ్చు పలకరాయితో భార్య తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన మల్లేశ్వరి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. దీనిపై ఇంద్రపాలెం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

(c) eenadu

తెరపై ఈనాడు
లక్ష్మీకాంత్ స్క్రీన్-1 ఆంధ్ర కింగ్ తాలూకా
స్క్రీన్-2 – రాజు వెడ్స్ రాంబాయి

అన్నప్రసాద పథకానికి రూ.2 లక్షల విరాళం

సింహాచలం: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి నిత్య అన్నప్రసాద పథకానికి సింహాచలం దేవస్థానం పూర్వ ఈవో సింగాల శ్రీనివాసమూర్తి దంపతులు రూ.2 లక్షలు విరాళంగా సమర్పించారు. విజయనగరం జిల్లా డీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఆయన ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబం తరపున విరాళం అందజేశారు. విరాళాన్ని చెక్కు రూపంలో అన్నప్రసాద విభాగం పర్యవేక్షకుడు పాలారి నరసింగరావుకు విజయనగరంలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు.

పెందుర్తి

గీతం వేదికగా 'ఐఐసీ' ప్రాంతీయ సమావేశం

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (ఐఐసీ) రాష్ట్రస్థాయి ప్రాంతీయ సమావేశాన్ని మంగళవారం గీతం డీమ్డ్ వర్సిటీలో నిర్వహించనున్నారు. వర్సిటీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపిన వివరాల మేరకు.. ముఖ్యఅతిథిగా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్, ప్రత్యేక అతిథులుగా డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సీఈవో పి.సుధాకర్, డాక్టర్ రవి ఈశ్వరపు, దయాకర్ ఎస్.మూర్తి తదితర పలు సంస్థల ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ. 10 నుంచి మ. ఒంటి గంట మధ్య

పెందుర్తి, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 95వ వార్డు పరిధిలోని రత్నగిరినగర్‌లో 255/1/3 స్తంభానికి ఉన్న వీధి దీపం కొన్నేళ్లుగా వెలగడం లేదు. – డి.ఆనందరావు, రత్నగిరినగర్

✓: వెలగని వీధి దీపానికి త్వరలోనే మరమ్మతు చేయించి వెలిగేలా చర్యలు తీసుకుంటాం. – సాయికిరణ్, వీధి దీపాల నిర్వహణ ఏఈ, 95వ వార్డు

వేపగుంట, న్యూస్‌టుడే: ?: రవినగర్ సెక్టార్-8లో శివారు ప్రాంతంలో వీధి దీపాలు సక్రమంగా వెలగక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నాం. – శ్రీనివాసరావు, రవినగర్

✓: వెలగని వీధి దీపాలను మరమ్మతులు చేసి సమస్య పరిష్కరిస్తాం. – హరి బహదూర్, ఏఈ, జోన్-8

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం మండలం నూరేటిపాలెం మార్గంలో హైవే బ్రిడ్జి పక్కన వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. –ఎన్.శ్రీనివాసరావు, నూరేటిపాలెం ✓: వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. –వై. రాజేశ్వరరావు, గ్రామ కార్యదర్శి, సబ్బవరం

?: మల్లునాయుడుపాలెంలో ఆంజనేయ స్వామి ఆలయానికి సమీపంలో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వస్తోంది.–కె.రామునాయుడు, మల్లునాయుడుపాలెం ✓: వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. –హరి దేముడమ్మ, సర్పంచి, మల్లునాయుడుపాలెం

పరవాడ, న్యూస్‌టుడే: ?: దేశపాత్రునిపాలెం మలుపు సమీప కల్వర్టు రక్షణ గోడలు శిథిలావస్థకు చేరాయి. –అప్పారావు, స్థానికుడు ✓: శిథిలావస్థకు చేరుకున్న కల్వర్టు గోడలకు త్వరలోనే మరమ్మతులు చేస్తాం. –లలిత, ఏఈ, ఆర్‌అండ్‌బీ

మురుగు సమస్య నుంచి మోక్షం

స్పందనకు వందనం

పురుషోత్తపురం (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 95వ వార్డు పురుషోత్తపురం దరి గాయత్రీనగర్‌లో నివాసాల మధ్య మురుగు సమస్యపై గతనెల 23న 'మురుగు సమస్య తీరేదెప్పుడో..?' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి ఎట్టకేలకు అధికారులు స్పందించారు. జోన్-8 కమిషనర్ శంకర్రావు, యూజీడీ సిబ్బందితో కాలనీలో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ మరమ్మతు చేయించి సమస్యను పరిష్కరించారు. కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

ఖోఖోలో మేటి.. పోటీల్లో సత్తా చాటి

లంకెలపాలెం(పరవాడ), న్యూస్‌టుడే

"స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో లంకెలపాలెం జడ్పీ హైస్కూల్ వేదికగా నవంబరు 28 నుంచి జరుగుతున్న అండర్-14 రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ఆదివారంతో ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల నుంచి 13 చొప్పున బాలురు, బాలికల జట్లు పాల్గొన్నాయి. 312 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలు హోరాహోరీగా సాగాయి. విశాఖ, చిత్తూరు బాలబాలికల జట్లు విజేతగా నిలిచాయి. ఈ సందర్భంగా విజయంలో కీలకపాత్ర పోషించిన క్రీడాకారుల మనోగతం వారి మాటల్లో.."

↑ ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతున్న విశాఖ, చిత్తూరు జట్లు

చిత్తూరు జిల్లా బంగారంపాలెం ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నా. కృష్ణా, శ్రీకాకుళం, కడప, కర్నూలు జట్లపై విజయం సాధించి ఫైనల్‌కు చేరాం. అక్కడ ఒక పాయింట్ తేడాతో విశాఖపై ఓటమిపాలై ద్వితీయ స్థానంలో నిలిచాం. రాష్ట్రస్థాయి పోటీల్లో 3 సార్లు విజయం సాధించా. తండ్రి సుబ్రహ్మణ్యం, తల్లి చిన్నమ్మ కూలి పనులు చేస్తుంటారు. అమ్మానాన్నల కష్టం చూసి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తున్నా. – తుమ్మ సూర్యనారాయణ, చిత్తూరు జిల్లా బాలుర జట్టు బెస్టు ప్లేయర్

ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో నాలుగేళ్లుగా ఖోఖో ఆటపై దృష్టి సారించా. స్వగ్రామం తుంపాల. తండ్రి సాగర్, తల్లి అర్చన అచ్యుతాపురం బ్రాండెక్స్‌లో పని చేస్తున్నారు. విజయనగరం, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లా జట్లపై విజయం సాధించి ఫైనల్‌కు చేరాం. ఫైనల్‌లో చిత్తూరుపై గెలవడం సంతోషంగా ఉంది. – ఎస్.ఎస్. కీర్తన్, విశాఖ జిల్లా బాలుర ఖోఖో జట్టు కెప్టెన్

మూడేళ్లుగా ఖోఖో ఆడుతున్నా. 9వ తరగతి చదువుతున్నా. స్వగ్రామం తుంపాల. నాన్న గోవింద (లేటు), తల్లి మంగ లక్ష్మి కూలి పనికి వెళ్తుంటారు. కర్నూలు, కడప, శ్రీకాకుళం, అనంతపురం జిల్లా జట్లపై గెలిచి ఫైనల్‌కి చేరాం. అక్కడ చిత్తూరు జట్టుపై ఓటమి పాలై ద్వితీయ స్థానంలో నిలిచాం. గతేడాది గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమస్థానం సాధించి జార్ఖండ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నా. – రొంగలి లలితాదేవి, విశాఖపట్నం బాలికల జట్టు బెస్టు ప్లేయర్

స్వగ్రామం చిత్తూరు జిల్లా కామాక్షిపురం. 9వ తరగతి చదువుతున్నా. అమ్మానాన్నల ప్రోత్సాహంతో నాలుగేళ్లుగా ఖోఖోలో మెలకువలు నేర్చుకుని రాణిస్తున్నా. తూర్పుగోదావరి, అనంతపురం, కడప, విజయనగరం జట్లపై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టాం. ఫైనల్లో విశాఖను 4 పాయింట్ల తేడాతో ఓడించి విజయం సాధించాం. – యువశ్రీ, చిత్తూరు జిల్లా బాలికల జట్టు కెప్టెన్

14 మందికి సీఎం సహాయనిధి అందజేత

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: అనారోగ్య సమస్యలతో వైద్యం చేయించుకుని ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పథకం వర్తించని అర్హులైన బాధితులు సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు సూచించారు. ఇక్కడ మంజూరైన 14 మంది లబ్ధిదారులకు రూ.11.80 లక్షలు విలువైన చెక్కులు పంపిణీ చేశారు. స్థానిక రత్నగిరినగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో బాజాపా కన్వీనర్ గొర్లె రామునాయుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు అయితి సింహాచలంనాయుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సీఎం సహాయనిధి లబ్ధిదారులతో ఎమ్మెల్యే రమేశ్‌బాబు, నాయకులు

తుపాను హెచ్చరికతో ఆందోళన

సబ్బవరం, న్యూస్‌టుడే: తుపాను హెచ్చరిక నేపథ్యంలో మండలంలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి సుమారు 3వేల హెక్టార్లలో వరి పంట వేశారు. పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో అన్నదాతలను తుపాను భయం వెంటాడుతోంది. పంట కోయకుండా పొలంలో వదిలేస్తే గింజలు నేల రాలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి

పరవాడ, న్యూస్‌టుడే: డీఎస్పీ విష్ణుస్వరూప్ ఆదివారం పరవాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా దస్త్రాలు పరిశీలించి సిబ్బందితో సమావేశమయ్యారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. స్టేషన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సీఐ మల్లికార్జునరావు, ఎస్సైలు మహాలక్ష్మి, భీమరాజు, ట్రైనీ ఎస్సై విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.

దస్త్రాలను పరిశీలిస్తున్న డీఎస్పీ విష్ణుస్వరూప్

అభివృద్ధికి నోచుకోని రహదారులు..

చింతలగ్రహారం(వేపగుంట), న్యూస్‌టుడే: లక్ష్మీపురం నుంచి చింతలగ్రహారానికి వెళ్లే దారిలో మట్టి రహదారులు ఏళ్ల తరబడి అభివృద్ధి చెందక పరిసర కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం పడినా ఆ దారుల గుండా కాలనీలకు వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. రహదారులను బాగుచేయాలని అధికారులు, నాయకులను కోరినప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదని కాలనీవాసులు వాపోతున్నారు. జీవీఎంసీ పాలకవర్గం ముగిసిపోతున్న సమయంలోనైనా ఈ రహదారులను పాలకులు అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

చింతలగ్రహారంలో మట్టి రహదారి

4 నుంచి ఏయూలో ప్రకృతి పంటల మేళా

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఈనెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రకృతి పంటల ఆర్గానిక్ మేళా నిర్వహించనున్నట్లు భారతీయ కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి అన్నారు. ఈ మేరకు ఆదివారం శివాజీపాలెంలో మిద్దె తోటల ప్రకృతి పంటల సాగుదారుల ఆధ్వర్యంలో ఈ మేళాకు సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరించారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్యం వర్మ పాల్గొన్నారు.

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న భారతీయ కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి కుమారస్వామి తదితరులు

వెలగని హైమాస్టు దీపాలు

మండలంలోని పాతగొర్లెవానిపాలెం సామాజిక భవనం వద్దనున్న హైమాస్టు దీపాలు కొన్నేళ్లుగా వెలగడం లేదు. రాత్రి వేళ కుక్కల బెడదతో భయాందోళన చెందుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వీటిని వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, పరవాడ

ఈ దారిలో నడవలేం..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రహదారి పూర్తిగా శిథిలం కావడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రోడ్డును 1982లో నిర్మించాక ఇంతవరకు మరమ్మతులు చేపట్టలేదు. నిత్యం ఎందరో రోగులు, గర్భిణులు, ప్రమాదాల్లో గాయపడినవారు వస్తుంటారని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, సబ్బవరం

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

పరవాడ, న్యూస్‌టుడే: లంకెలపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల నిర్వహణలో భాగంగా ఆదివారం తెల్లవారుజామున క్యాంప్‌ఫైర్ చేపట్టారు. భోగి మంట మాదిరిగా వేసి ఉల్లాసంగా గడిపారు. హెచ్‌ఎం రౌతు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో బాలబాలికలు ప్రదర్శించిన తప్పెటగుళ్లు, కోలాటం, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

↑ ఆకట్టుకున్న తప్పెటగుళ్లు ప్రదర్శన

క్యాంప్‌ఫైర్‌లో బాల బాలికల సందడి

పోలీసుల అదుపులో దొంగ

మంగళగిరి(ఏఎన్‌యూ), న్యూస్‌టుడే: మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఇటీవల ఇళ్లలో జరిగిన దొంగతనాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. విశాఖపట్నంకు చెందిన శివభవాని ప్రమేయం ఉన్నట్లు గుర్తించి.. ప్రత్యేక బృందాన్ని పంపించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై వివిధ ప్రాంతాల్లో 100కి పైగా దొంగతనాల కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

మాటా కన్వెన్షన్ నుంచి ఎమ్మెల్యేకు ఆహ్వానం

సుజాతనగర్(పెందుర్తి), న్యూస్‌టుడే: అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగే మాటా (మన అమెరికన్ తెలుగు అసోసియేషన్) రెండో కన్వెన్షన్‌కు హాజరుకావాలని అసోసియేషన్ ప్రతినిధులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబును ఆహ్వానించారు. ఈ మేరకు ఆదివారం రత్నగిరినగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. వచ్చే ఏడాది జూన్ 19, 20 తేదీల్లో జరిగే వేడుకల్లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో మాటా ప్రతినిధులు బాబా సాన్టియానా, డైరెక్టర్లు, రాపర్తి కృష్ణమోహన్, అంబటి వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.

పంచకర్లకు ఆహ్వాన పత్రిక అందిస్తున్న మాటా ప్రతినిధులు

ఆన్‌లైన్‌లో కనకమహాలక్ష్మి ఆలయ సేవలు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: మార్గశిర మాసం సందర్భంగా బురుజుపేటలో కొలువైన కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం సేవలన్నింటినీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శోభారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దర్శనం, అభిషేకాలు, ప్రసాదాల టోకెన్లు, ఇతర సేవలు అన్నీ ఆన్‌లైన్‌లో పొందవచ్చని పేర్కొన్నారు. ఆయా సేవలను www.aptemples.ap.gov.in ద్వారా లేదా మనమిత్ర వాట్సాప్ నెంబరు 9552300009 ద్వారా బుక్ చేసుకోవచ్చునని తెలిపారు. శాశ్వత పూజలు, అన్నదానం, విరాళాలను క్రెడిట్, డెబిట్ కార్డులు, గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే ద్వారా కూడా చెల్లించవచ్చునని పేర్కొన్నారు.

పెందుర్తి రైల్వేస్టేషన్‌లో డీఆర్‌ఎం ఆకస్మిక తనిఖీలు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: తూ.కో.రైల్వే వాల్తేర్ డీఆర్‌ఎం లలిత్ బోహ్రా ఆదివారం పెందుర్తి రైల్వేస్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్లాట్‌ఫామ్‌లు, బుకింగ్ కార్యాలయం, పాదచారుల వంతెనను పరిశీలించారు. ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించిన ఆయన కార్యకలాపాలు సజావుగా సాగించడానికి సిబ్బంది పని తీరును తెలుసుకునేందుకు నేరుగా వారితో మాట్లాడి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు డివిజన్ అధికారులు పాల్గొన్నారు.

రికార్డులను పరిశీలిస్తున్న డీఆర్‌ఎం లలిత్ బోహ్రా

గురజాడ అప్పారావుకు నివాళి

పరవాడ, న్యూస్‌టుడే: గొర్లెవానిపాలెం టిడ్కో గృహ సముదాయం వద్ద ఆదివారం ఐద్వా ఆధ్వర్యంలో మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి నిర్వహించారు. ఐద్వా జిల్లా ప్రతినిధులు అన్నపూర్ణ, బంగారమ్మ తదితరులు గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన అందించిన సేవలను కొనియాడారు. మండల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

గురజాడ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మాణిక్యం తదితరులు

సబ్బవరం ప్రభుత్వ హైస్కూల్ 1989-90 బ్యాచ్ విద్యార్థులు

అ'పూర్వ' సమ్మేళనం

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం ప్రభుత్వ హైస్కూల్‌లో 1989-90 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులంతా ఆదివారం అనకాపల్లి మండలం బొజ్జన్నకొండ వద్ద కలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. బాదిరెడ్డి లక్ష్మణరావు, చొప్ప సత్యనారాయణ, రెడ్డి సనత తదితరులు పాల్గొన్నారు.

గంజాయి కేసులో నిందితుడి అరెస్టు

పెందుర్తి, న్యూస్‌టుడే: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పెందుర్తి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించి సీఐ సతీశ్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన ధనియా అంతు (31) సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశతో తన పొలంలో గంజాయి పండించేవాడు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. ఇదిలా ఉండగా గత ఏడాది ఆగస్టులో పెందుర్తి పోలీసులకు చిక్కిన గంజాయి నిందితులు ధనియా నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసి ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు ఆదివారం పెందుర్తి రైల్వేస్టేషన్ సమీపంలో ధనియా సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న సీఐ సతీశ్‌కుమార్, సిబ్బంది అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

పెందుర్తి, న్యూస్‌టుడే: రౌడీషీటర్లు పరివర్తన చెంది జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెందుర్తి ఎస్ఐ స్వామినాయుడు సూచించారు. ఆదివారం స్టేషన్ ఆవరణలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. అసాంఘిక, చట్టవ్యతిరేక చర్యలకు దూరంగా ఉండాలని వారికి తెలిపారు. మంచి ప్రవర్తనతో, కుటుంబంతో గౌరవంగా జీవించాలన్నారు.

రౌడీషీటర్లకు సూచనలిస్తున్న ఎస్ఐ స్వామినాయుడు

5 నుంచి జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీలు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఈనెల 5 నుంచి 15 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో వేదికలను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. ఆదివారం ఆయన వీఎంఆర్‌డీఏ పార్కు, శివాజీ పార్కు, కైలాసగిరి, బోయపాలెంలో ఉన్న స్కేటింగ్ రింకులను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జూన్ గాల్లోయెట్, శాప్ అబ్జర్వర్ విలియం కేరీ, స్కేటింగ్ కోచ్ పి.థోమాసయ్య తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు.

శివాజీ పార్కులోని రింక్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్

బీచ్‌లో సందర్శకుల కోలాహలం

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: రుషికొండ బీచ్‌కు ఆదివారం అధిక సంఖ్యలో సందర్శకులు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పాఠశాలల విద్యార్థులతో పాటు కుటుంబ సమేతంగా పిల్లా పాపలతో విచ్చేశారు. మత్స్యరాశుల పార్కు, పోలీసు టవర్, బోటింగ్ కేంద్రం, అటవీ భూములు తదితర ఆహ్లాదకర ప్రదేశాల్లో ఆనందోత్సాహాల నడుమ వన భోజనాలు ఆచరించి ఉత్సాహంగా గడిపారు.

రుషికొండ బీచ్‌లో ఆటపాటల్లో విద్యార్థులు

విశ్వబ్రాహ్మణ సంఘం వార్షికోత్సవం

సీతంపేట, న్యూస్‌టుడే: శ్రీ వీరబ్రహ్మేంద్ర దేశీయ విశ్వబ్రాహ్మణ సంఘం 40వ వసంతోత్సవాన్ని విశాఖ పౌర గ్రంథాలయంలో ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సంఘ సేవకులు డా.కొండపి నాగేశ్వరరావు 1985లో శాకాహారుల కోసం ఈ సంఘం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఆయన కుమారుడు గణేష్ బాబు రచించిన 'విశ్వకర్మ వేద విజ్ఞానం' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో వేదం, శాకాహారం, యోగాకు సంబంధించిన అనేక కీలక అంశాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఆచార్య చంద్రపాటి, తుమ్మెజు, నూతలపాటి తదితరులు పాల్గొన్నారు

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఆచార్య చంద్రపాటి, తుమ్మెజు తదితరులు

హ్యాండ్‌బాల్ పోటీల రన్నర్స్‌గా విశాఖ

కలికిరి, న్యూస్‌టుడే : 69వ రాష్ట్ర స్థాయి అండర్-14 హ్యాండ్‌బాల్ బాలబాలికల పోటీల విజేతలుగా కృష్ణా, చిత్తూరు జిల్లాల జట్లు నిలిచాయి. అన్నమయ్య జిల్లా కలికిరిలో మూడు రోజులుగా జరుగుతున్న హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల నుంచి వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. చివరి రోజు బాలుర విభాగం ఫైనల్స్‌లో విశాఖపట్నం జిల్లా జట్టుపై చిత్తూరు జిల్లా జట్టు 6-9 గోల్స్ తేడాతో గెలిచి విజేతగా నిలిచింది. విశాఖ జట్టు రన్నర్స్ స్థానంతో సరిపెట్టుకుంది. బాలికల విభాగం ఫైనల్స్‌లో ప్రకాశం జిల్లా జట్టుపై కృష్ణా జిల్లా జట్టు 3-6 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ప్రకాశం జట్టు రన్నర్స్‌గా నిలిచింది. గెలుపొందిన జట్లకు జేఎన్‌టీయూఏ అసిస్టెంట్ డైరెక్టర్ శివప్రసాద్, పంచాయతీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు యోగేష్‌రెడ్డి బహుమతులు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు జయమ్మ, నటరాజ్, రాష్ట్ర పరిశీలకులు వెంకటేశ్వర్, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఝాన్సీ, ఎన్టీఆర్ జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి శివప్రసాద్, పీడీలు చిన్నప్ప, చంద్రమౌళి, పీఈటీలు పాల్గొన్నారు.

విశాఖ బాలుర జట్టుకు కప్పు అందజేస్తున్న నిర్వాహకులు

అందరి భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పెందుర్తికి చెందిన ఆదర్శ్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ టి.థియోఫిలస్ పిలుపునిచ్చారు. చినముషిడివాడలో వారం రోజుల పాటు జరిగిన ఎన్ఎస్ఎస్ శిబిరం ముగింపు వేడుక ఆదివారం సత్యానగర్ పార్కు ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు పార్కు ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎన్‌ఈ ఫ్లోరా, ఎన్ఎస్ఎస్ పీవో డీఎస్ ప్రదీప్, పార్కు అసోసియేషన్ అధ్యక్షుడు సీఎన్ రావు, కార్యదర్శి సన్యాసిరావు, వేణు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఎన్ఎస్ఎస్ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు, కళాశాల యాజమాన్యం

ఘనంగా విద్యార్థుల స్వాగతోత్సవం

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే: బెహరా ఇంజినీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్‌డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. కళాశాల ఛైర్మన్ బెహరా భాస్కరరావు, 92వ వార్డు కార్పొరేటరు బెహరా వెంకట స్వర్ణలత, శివదేవీలు ముఖ్యఅతిథులుగా హాజరై వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. కళాశాల కార్యదర్శి బెహరా చైతన్య, అదనపు డైరెక్టర్ బాణాల తరుణ్, ప్రిన్సిపల్ శ్రీధర్ పట్నాయక్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఇందుమతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులను అభినందిస్తున్న కళాశాల ఛైర్మన్ బెహరా భాస్కరరావు, కార్పొరేటర్ వెంకట స్వర్ణలత శివదేవి

మనిషి కనిపిస్తే.. పిక్కలు పీకేస్తాయ్..!

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ పరిసర గ్రామాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మనిషి కనిపిస్తే పిక్కలు పీకేస్తున్నాయని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ పాదచారులను, ద్విచక్ర వాహనదారులను వెంబడించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులు ఇంటి నుంచి బయటకు రావాలంటే హడలిపోతున్నారు. శునకాలు వెంబడించడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. మాంసం, చేపలు, రెస్టారెంట్లు, దాబాల వద్ద లభించే వ్యర్థాలు తిని రెచ్చిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రాత్రి సమయంలో రహదారులపై తిష్ఠ వేసి గట్టిగా అరవడంతో నిద్ర కరవవుతోందని నివాసితులు వాపోతున్నారు. శునకాల నియంత్రణకు అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో వీటి సంతతి రోజురోజుకి పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పరవాడలో గుంపుగా సంచరిస్తున్న కుక్కలు

(c) eenadu

తాడిపత్రి, కళ్యాణదుర్గం గ్రామీణం, కుందుర్పి, న్యూస్‌టుడే: సహజ వనరులను కొంతమంది అక్రమార్కులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. వర్షపాతానికి ఆధారంగా ఉన్న కొండలను సైతం ధ్వంసం చేస్తూ రూ.లక్షలు మడిస్తున్నారు. నిత్యం జేసీబీల సాయంతో కొండల్ని తవ్వి ఎర్రమట్టిని టిప్పర్ల సాయంతో తరలిస్తున్నారు. నానాటికీ కొండలు కనుమరుగు అవ్వడమే కాకుండా టిప్పర్లు, ట్రాక్టర్ల రాకపోకలతో ఆయా పల్లెల్లో దారులు కూడా ధ్వంసమవుతున్నాయి.

మహంతపురం, బెస్తరపల్లి గ్రామాల మధ్య మట్టి తవ్వకాలతో గోతులు

కొండల్ని కొల్లగొడుతున్నారు

- టిప్పర్ల ద్వారా గ్రావెల్, మట్టి తరలింపు
- భారీ వాహనాలతో రహదారులు ధ్వంసం

క్షేత్రస్థాయిలో ఇదీ పరిస్థితి

తాడిపత్రి మండలంలోని పలు గ్రామాల్లో రోజూ గ్రావెల్, ఎర్ర మట్టిని అక్రమార్కులు తవ్వుకొని అమ్ముకుంటున్నారు. నిత్యం టిప్పర్ల రాకపోకలు సాగించడంతో రహదారులు ధ్వంసమవుతున్నాయి. ప్రధానంగా ఆలూరు, ఆవులతిప్పాయపల్లి, యర్రగుంట పల్లి, గరుగుపల్లి, బుగ్గ వద్ద ఉన్న కొండలను భారీగా తవ్వుతున్నారు. నిత్యం జేసీబీ, ఇటాచీలతో పదులకొద్దీ టిప్పర్లలో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్ మట్టి, గ్రావెల్‌ను రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు అమ్ముకుంటున్నారు. మట్టిని తాడిపత్రి, యాడికి, జనగనపల్లి పలు ప్రాంతాల్లోని వెంచర్లకు తరలిస్తున్నారు. మరికొందరు జాతీయ రహదారి 544డీ నిర్మాణ పనుల ముసుగులో భారీగా ఇటు మట్టి, అటు గ్రావెల్ ఎర్రమట్టిని అక్రమంగా తీసుకెళ్తున్నారు.

★ కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భారీగా కొండలను తవ్వి ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. అండంలో మహంతపురం, బెస్తరపల్లి, గ్రామాల పరిధిలో ఉన్న కొండలు నామరూపం లేకుండా పోతున్నాయి. రోజు పదులకొద్దీ ట్రాక్టర్లతో కళ్యాణదుర్గంలోని పలు వెంచర్లకు, ప్లాట్ల యజమానులకు అమ్ముకుంటూ రూ.లక్షలు గడిస్తున్నారు. సంబంధిత అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఆలూరు గ్రామంలో పొక్లెయిన్‌తో మట్టి తరలింపు

అక్రమార్కులను అడ్డుకుంటాం

-సోమశేఖర్, తహసీల్దార్ తాడిపత్రి

తాడిపత్రి మండలంలోని ఆయా గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి అక్రమంగా కొండలను తవ్వుతున్న వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టిని, గ్రావెల్‌ను తరలించడం సరికాదు. అటువంటి వారిని గర్తించి శాఖాపరంగా తగు చర్యలు తీసుకుంటాం. భూగర్భ గనులశాఖ అధికారులతో సమస్యపై చర్చించి ఇలాంటివి జరగకుండా చూస్తాం.

సజావుగా యూపీఎస్సీ పరీక్ష

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: అనంత జిల్లా కేంద్రంలో ఆదివారం యూపీఎస్సీ నిర్వహించిన పరీక్ష సజావుగా సాగింది. ఏపీఎఫ్‌సీ, ఈవో/ఏఓ ఉద్యోగాలకు ఈ పరీక్ష జరిగింది. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల దాకా జిల్లాకేంద్రంలో జేఎన్‌టీయూ, ఎస్ఎస్‌బీఎన్ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాల్లో సాగింది. మొత్తం 1263 మంది హాజరు కావాల్సి ఉండగా.. 552 మంది (43.7%) మంది అభ్యర్థులు హాజరయ్యారు. సగానికిపైగా గైర్హాజరు కావడం విశేషం. డీఆర్‌ఓ, మాలోల సారథ్యంలో ఈ పరీక్ష నిర్వహణ జరిగింది. ఎక్కడా ఏ సమస్య, పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

హెచ్చెల్సీ ప్రాజెక్టు

జలాశయాలు: కణేకల్లు, పీఏబీఆర్, ఎమ్పీఆర్, పెండేకల్లు, చాగల్లు, సుబ్బరాయసాగర్, ముచ్చుకోట, చిత్రావతి.

కాలువలు: హెచ్ఎల్ఎంసీ, జీబీసీ, ఆలూరు, గుత్తి ఉప కాలువ, ఎమ్పీఆర్ దక్షిణ, ఉత్తర, పులివెందుల (పీబీసీ), తాడిపత్రి (టీబీసీ), పీఏబీఆర్ కుడి కాలువ, లింకు కాలువ, ధర్మవరం (డీబీసీ), బి.పప్పూరు కాలువ.

హంద్రీనీవా ప్రాజెక్టు

జలాశయాలు: జీడిపల్లి, గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి

కాలువలు: తొలి దశ, రెండో దశ, మడకశిర (ఎంబీసీ), పుంగనూరు (పీబీసీ), రొళ్ల, అమరాపురం

చిన్న నీటి పారుదల (ఎంఐ)

జలాశయాలు: పేరూరు (అప్పర్ పెన్నార్), యోగివేమన, భైరవానితిప్ప (బీటీపీ)

చెరువులు: 1,486

సమర్థ నిర్వహణ ఉంటేనే నిత్యం జలసిరులు

- హంద్రీనీవా, హెచ్చెల్సీ జలాశయాల పరిధిలో మొరాయిస్తున్న గేట్లు

అనంతపురం(శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే: దశాబ్ద కాలం కిందట ఉమ్మడి అనంత జిల్లా కరవుకు నిలయం. ఇప్పుడు 'జల' సిరులతో రూపురేఖలే మారాయి. మొన్నటి దాకా తుంగభద్ర-ప్రధాన ఎగువ కాలువ (టీబీ హెచ్చెల్సీ) మాత్రమే ఏకైక దిక్కుగా నిలిచింది. ప్రజల దాహార్తి తీర్చే చాలన్న భావన ఉండేది. తాజాగా.. హెచ్చెల్సీకి హంద్రీనీవా సుజల స్రవంతి(హెచ్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు తోడవ్వడంతో 'జలకళ' సంతరించుకుంది. గతంతో పోలిస్తే ఆయకట్టు సాగు విస్తీర్ణం రెట్టింపు స్థాయిలో పెరిగింది. హెచ్చెల్సీ, హంద్రీనీవా, చెరువుల కింద 6.19 లక్షల ఎకరాలకు నీటిని అందించే అవకాశం ఉంది. జలాశయాలు, చెరువుల్లో 62.373 టీఎంసీల నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. ఇంతటి ప్రాధాన్యం..కీలకమైన జలవనరుల శాఖకు అనుబంధంగా మెకానికల్ డివిజన్ లేకపోవడం గమనార్హం. ఈతా మంత్రంగా చిన్న కార్యాలయం మాత్రమే ఉంది. హెచ్చెల్సీకి మాత్రమే అయితే డీఈ ఒకరే సరిపోతారు. ఇప్పుడు రెట్టింపు స్థాయిలో జలవనరుల శాఖ విస్తరించింది. మెకానికల్ డివిజన్ ఏర్పాటు అనివార్యంగా మారింది.

● ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా హెచ్చెల్సీ, హంద్రీనీవా జలాశయాలు, కాలువల గేట్లు మొరాయిస్తున్నాయి. ఈ మధ్యనే ఎమ్పీఆర్ దక్షిణ కాలువ, పీఏబీఆర్ కుడి కాలువ, సుబ్బరాయసాగర్..వంటి గేట్లు మరమ్మతులకు గురయ్యాయి. పీఏబీఆర్ క్రస్ట్ గేట్లు, విద్యుత్తు గేట్లు సైతం ఇబ్బంది పెడుతున్నాయి. యోగివేమన, పేరూరు వంటి డ్యాంల క్రస్ట్‌గేట్లు సైతం సతాయిస్తున్నాయి.

హెచ్చెల్సీ కాలువపై అస్తవ్యస్తంగా క్లస్టర్‌గేట్లు

మెకానికల్ ఇంజినీర్ల పాత్ర కీలకం

జలవనరుల శాఖకు అనుబంధంగా కడపలో మెకానికల్ డివిజన్ ఉంది. అక్కడి డీఈ సారథ్యంలోనే అనంతలోనూ ఒక డీఈ మాత్రమే ఉన్నారు. ప్రస్తుత కీలక ప్రాజెక్టుల దృష్ట్యా మెకానికల్ డివిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మెకానికల్ ఇంజినీర్లతో పాటు నిర్దేశిత సంఖ్యలో ఎలక్ట్రికల్ ఇంజినీర్లు సైతం అవసరమే. వీరిద్దరూ ఉంటే జిల్లాలో ఏ మూలన గేట్లు మొరాయించినా సత్వరమే మరమ్మతులు చేసేందుకు వీలుంటుంది. ఏటా నిర్వహణ సులువుగా ఉంటుంది. గేట్ల నిర్వహణ, మరమ్మతులు సివిల్ ఇంజినీర్ల పరిధిలో లేదు. కేవలం మెకానికల్ ఇంజినీర్లే చూసుకోవాలి. ఎక్కడ మరమ్మతులకు గురైనా కడప నుంచి రావాల్సి ఉంటుంది. మెకానికల్ ఇంజినీర్ల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

మెగా పీటీఎం.. 5న పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు

విద్యార్థుల పురోభివృద్ధే లక్ష్యం

ఎస్కేయూ, న్యూస్‌టుడే: విద్యాభివృద్ధే లక్ష్యంగా ఈనెల 5న మెగా పీటీఎం (తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం) ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నారు. తల్లిదండ్రులకు ఆటలు, రంగోలి పోటీలు వంటివి గత సంవత్సరం నిర్వహించారు. అలాంటి వాటిని ఈ సంవత్సరం పక్కన పెట్టి, కేవలం విద్యార్థుల ప్రగతిపైనే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. పిల్లలు చదువులెలా ఉన్నాయి. వారి పురోభివృద్ధి సమావేశంలో చర్చించనున్నారు.

● అనంత జిల్లాలో 1704 ప్రభుత్వ పాఠశాలలు, 26 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పండగ వాతావరణంలో సమావేశం నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు. 2.07 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, 9914 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు సమావేశంలో పాల్గొంటారు. స్థానిక ప్రజాప్రతినిధులు తప్పకుండా పాఠశాల సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో పురోగతి, పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై చర్చించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సమావేశం జరుగుతుంది. అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పూర్వపు విద్యార్థులు పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజనం చేసి సమావేశం ముగిస్తారు.

కార్యక్రమాల వివరాలిలా..

● ఉదయం 9 నుంచి 9.30 వరకూ తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, దాతలు, విద్యావంతులు, పాఠశాల యాజమాన్య కమిటీ, పూర్వవిద్యార్థులకు ఆహ్వానం పలుకుతారు. ● ఉదయం 9.30 నుంచి 10.50 గంటల వరకూ తరగతి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య చర్చ జరుగుతుంది. విద్యార్థుల చదువులు, ఆరోగ్య పరిస్థితిపై చర్చిస్తారు. ● 10.50 నుంచి 11 గంటల వరకూ పాఠశాలల్లోని క్రీడాసామగ్రి, గ్రంథాలయాలు, జాదూయి పిటారా కిట్లు తదితర విద్యా సామగ్రిని తల్లిదండ్రులు పరిశీలిస్తారు. ● 11 నుంచి సభా కార్యక్రమం ఆరంభమవుతుంది. మా తెలుగు తల్లి ప్రార్థనా గీతంతో సమావేశం ఆరంభిస్తారు. ఉపన్యాసాల అనంతరం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేస్తారు.

పారదర్శకంగా సరకుల పంపిణీ: జేసీ

అనంతపురం(వ్యవసాయం): జిల్లాలో ఒకటో తేదీ నుంచి 1,645 చౌకధరల దుకాణాల పరిధిలోని కార్డుదారులకు నిత్యావసర సరకులు పంపిణీ పారదర్శకంగా జరగాలని సంయుక్త కలెక్టర్ శివనారాయణ్‌శర్మ ఆదేశించారు. ఈనెల 1-15వ తేదీ వరకు దుకాణాలు తెరిచి ఉంచాలన్నారు. సమస్యలు తలెత్తితే 9500292992 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

విహరించేందుకు మనకూ ఒక జలాశయం

తాడిమర్రి మండల సరిహద్దులోని చిత్రావతి జలాశయం అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. చుట్టూ కొండలు, పచ్చని చెట్లు మదిని దోచేస్తున్నాయి. జలాశయంలో విహరించేందుకు బోటింగ్, చిన్నపిల్లలకు ఆట వస్తువులు ఉన్నాయి. అనంతపురం, ధర్మవరం పట్టణాల నుంచి ఆర్టీసీ బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి. - న్యూస్‌టుడే, తాడిమర్రి

నేటి నుంచి అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలు

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: బీసీసీఐ ఆధ్వర్యంలో అంతర్ రాష్ట్ర కూచ్‌బెహార్ అండర్-19 నాలుగు రోజుల క్రికెట్ పోటీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పోటీల కోసం రాయలసీమ క్రికెట్ మైదానాన్ని తీర్చిదిద్దారు. గత పోటీలో ఆంధ్ర జట్టు ఒడిశా జట్టుపై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ పోటీలో ఆంధ్ర జట్టు కర్ణాటకతో తలపడుతుంది. ఇరుజట్లు అనంత క్రీడాగ్రామానికి చేరుకున్నాయి. ఆదివారం నెట్‌ప్రాక్టీస్ చేశారు. కాసేపు వర్షం కూడా అంతరాయం కలిగించింది. కర్ణాటకపై విజయం సాధించాలంటే అన్ని రంగాల్లో ప్రతిభకు పదును పెట్టాలి. అందుకు ఆంధ్ర జట్టు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. కెప్టెన్లు, మేనేజర్లు సమావేశం నిర్వహించారు.

సాధన చేస్తున్న క్రీడాకారులు

నెట్టికంటయ్య దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ సేవలు

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే : కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దర్శనం కోసం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సేవలను వినియోగించుకోవాలని ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఆన్‌లైన్ వెబ్‌సైట్ www.aptemples.org **లేదా వాట్సప్ నంబరు 95523 00009** ద్వారా దర్శనం సేవలు, ప్రసాదాలు, వసతి గదుల కోసం నమోదు చేసుకోవచ్చని సూచించారు. వెబ్‌సైట్, వాట్సప్‌లో బుకింగ్ చేసుకున్న భక్తులు ఆధార్ కార్డు, వివరాలను కౌంటరులో పరిశీలించి ఆలయంలోకి అనుమతి ఇస్తారని ఈవో తెలిపారు.

కణేకల్లులో గ్రేడింగ్ చేస్తున్న కూలీలు

టమాటా అధరహో!

డిమాండ్ ఎలా : మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, దిల్లీ ప్రాంతాల్లో వర్షాలకు టమాటా పంట తీవ్రంగా దెబ్బతినడంతో మన పంటకు గిరాకీ.

ఎక్కడికి సరఫరా: హైదరాబాద్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, తమిళనాడు, దిల్లీ

ఎకరాకు దిగుబడి : 1.5 టన్నులు

15 కిలోల బాక్సు ధర : రూ.600

న్యూస్‌టుడే, కణేకల్లు, కళ్యాణదుర్గం గ్రామీణం: పెరిగిన ధరలతో టమాటా పంట రైతింట సిరులు కురిపిస్తోంది. మార్కెట్టులో గణనీయంగా పతనమైన ధరలు క్రమంగా ఎగబాకడం ఎంతో ఊరట చెందుతున్నారు. గత నష్టాలు అధిగమించి లాభాల పొందుతున్నట్లు అన్నదాతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం ఉరవకొండ, రాప్తాడు, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల పరిధిలో టమాటా పంట విస్తారంగా సాగైంది. కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, ఆత్మకూరు, కూడేరు, గుమ్మఘట్ట, కణేకల్లు తదితర మండలాల్లో 40,283 ఎకరాలలో సాగైనట్లు ఉద్యాన అధికారులు నివేదిస్తున్నారు. సేంద్రియ, రసాయన ఎరువుల వాడకం, సమగ్ర సస్యరక్షణ చర్యలతో ఎకరాకు రూ.70 వేల వరకు, స్టేకింగ్ విధానంలో రూ.1.2 లక్షలకుపైగా పెట్టుబడి అవుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.

పదోన్నతుల్లో జాప్యం తగదు

అనంతపురం ఆర్టీసీ, న్యూస్‌టుడే: ఆర్టీసీ ఉద్యోగులకు కల్పించే పదోన్నతుల్లో జాప్యం తగదని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసయ్య పేర్కొన్నారు. ఆదివారం ఆ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం విజయవంతం కావడంలో ఉద్యోగులు ఎన్నో ఒత్తిడిలు అధిగమించి విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలన్నారు. ఏడు ఉమ్మడి జిల్లాల్లో 15 డివిజన్లలో ఉన్న పదోన్నతులు తాత్కాలికంగా నిలుపుదల చేశారని అర్హులైన వారికి కల్పించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3వేల కొత్త బస్సులు తీసుకొని రావాలని చూస్తుండటంతో ఉన్న సిబ్బంది సరిపోరని కొత్తగా 10 వేల మంది సిబ్బందిని నియమించాలన్నారు. భాగంగా పదవీ విరమణ చేసిన కండక్టరు ఎస్.రామకృష్ణను ఘనంగా సన్మానించారు. జిల్లా కార్యదర్శి పి.ఎస్.ఖాన్, జిల్లా అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, జోనల్ అధ్యక్షుడు కుమార్, జిల్లా ప్రచార కార్యదర్శి కల్లప్ప పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసయ్య

ఇంటింటా పింఛన్ పంపిణీ నేడు

లబ్ధిదారులకు రూ.125.39 కోట్లు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ భరోసా సామాజిక 'పింఛన్'ను సోమవారం ఇంటింటా లబ్ధిదారులకు పంపిణీకి సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 2,81,298 మంది లబ్ధిదారులకు రూ.125.39 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ మొత్తాన్ని ఇప్పటికే బ్యాంకుల నుంచి డ్రా చేసినట్లు తెలిపారు. ఆదివారం కలెక్టర్ తన కార్యాలయం నుంచి మున్సిపల్ కమిషనర్లు, ఎమ్పీడీఓ, డీఎల్‌డీఓ, తదితరులతో చరవాణి సమీక్ష నిర్వహించారు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం 7 గంటలకు పంపిణీ ప్రక్రియ మొదలు కావాలి. క్షేత్రస్థాయికి ఉదయం 6.30 గంటలకు వెళ్లాలని సూచించారు. పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లే ఇవ్వాలి. కనీసం 300 మీటర్ల పరిధి దాటితో నిర్దేశిత యంత్రం పని చేయదన్నారు.

కుదరకపోతే

● ఇళ్ల వద్ద పింఛన్ ఇవ్వడం కుదరకపోతే కారణాలు తెలపాలి.

● 2న మధ్యాహ్నం 2 నుంచి 5లోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇవ్వాలి

● గత నెల్లో పింఛన్ పొందని వారికి ఈ నెల్లో 2 నెలలు కలిపి ఇవ్వాలి.

645 మందికి భాగస్వామ్య పింఛన్లు

అశోక్‌నగర్ (అనంతపురం): అక్టోబరు, నవంబరుతోపాటు అంతకు ముందు మృతి చెందిన వారిలో డిసెంబరు 1న అనంతపురం జిల్లాలో 645 మందికి భాగస్వామ్య పింఛన్లు కింద సొమ్ము అందజేస్తారు. డిసెంబరు 1న 2,81,298 మందికి రూ.125.39 కోట్లు పింఛన్ సొమ్ము మంజూరైంది.

వన్యప్రాణుల గణనకు సిద్ధం

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా అడవుల్లోని జంతువుల గణన ప్రతి నాలుగేళ్లకొకసారి జరుగుతోంది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి 8 వరకు గణన నిర్వహణకు అటవీశాఖ సిబ్బంది సమాయత్తమయ్యారు. మొదట మాంసాహార జంతువులను (పులులు, చిరుతలు) లెక్కిస్తారు. ఆ తర్వాత శాఖాహార జంతువులను (జింకలు, దుప్పులు) లెక్కించనున్నారు.

ఆధునిక సాంకేతికతతో..: గతంలో జంతువుల గణనను పుస్తక రూపంలో నమోదు చేసేవారు. ప్రస్తుతం ఈ ఏడాది దానికి ప్రత్యామ్నాయంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆరుగురు సిబ్బందికి ఆన్‌లైన్‌పై శిక్షణ ఇచ్చారు. కెమెరా ట్రాప్‌ల ద్వారా జంతువుల కదలికలను నమోదు చేస్తారు. అటవీ సిబ్బంది ప్రత్యక్షంగా చూసినప్పుడు, వాటి గుర్తులు (పాద ముద్రలు) కనిపించిన ప్రదేశం, సమయం వంటి వివరాలు నమోదు చేస్తారు.

సంచార ఆనవాళ్లను పసిగట్టి

మొదటి 1,2,3 తేదీల్లో సిబ్బంది నిర్దేశిత 5 కిలోమీటర్ల పరిధిలోని అడవుల్లో కాలినడకన పులుల సంచార ఆనవాళ్లను గమనిస్తారు. తదుపరి ఐదు రోజులు చిరుతలు, ఎలుగుబంట్లు, నక్కలు, కుందేళ్లు, జింకలు, అడవి పందులను గుర్తిస్తారు. ఈ అన్వేషణలో జంతువులు నేరుగా కనిపిస్తే ఫొటో తీస్తారు. లేదా వాటి గుర్తులను పరిగణనలోకి తీసుకుంటారు.

జిల్లా	అటవీ విస్తీర్ణం (హెక్టార్లు)	బీట్లు
అనంతపురం	74,462	27
శ్రీసత్యసాయి	1,24,468	47

- మొత్తం గణకులు: 216 మంది
- కంప్యూటర్ ఆపరేటర్లు: ఆరుగురు
- రేంజ్ ఆఫీసర్లు, డీఎఫ్‌వోలు పర్యవేక్షిస్తారు.
- శ్రీసత్యసాయి జిల్లా అటవీశాఖ అధికారి చక్రపాణి నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు.

ఉమ్మడి జిల్లాలో 72 బీట్లు

డిసెంబరు 1 నుంచి 8 రోజులపాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో వన్యప్రాణుల గణనకు చర్యలు తీసుకుంటున్నాం. 72 బీట్లలో బీట్ ఆఫీసరు, ముగ్గురు సహాయకులు ఉంటారు. డీఎఫ్‌ఓలతోపాటు రేంజ్ ఆఫీసర్లు గణనను పర్యవేక్షిస్తారు. - **చక్రపాణి, అటవీశాఖ అధికారి (ఉమ్మడి అనంతపురం జిల్లా)**

కలుషిత కోరల్లో పెన్నానది!

కాలువ గుండా పెన్నానదిలో కలుస్తున్న మురుగు

పామిడి, న్యూస్‌టుడే : పామిడిలో ప్రధాన సమస్యగా మారిన మురుగుపారుదల వ్యవస్థ అధికారులకు సవాలుగా మారింది. పట్టణంలోని కాలువలు కనుమరుగవ్వడంతో ఇలాంటి దుస్థితి వచ్చిందని స్థానికులు వాపోతున్నారు. పట్టణంలో దాదాపు 14 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. పెన్నానది నుంచి రోజుకు దాదాపు 2 కోట్ల లీటర్ల తాగునీరు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పెన్నాలో వివిధ కాలనీల నుంచి మురుగు వదలడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జలాలు కలుషితమైతే ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయి.

● కాలువల ద్వారా వచ్చే మురుగు నేరుగా పెన్నానదిలోకి చేరుతోంది. ఈవిధంగా కలుషితమైన నీటిని పెన్నా పరివాహక ప్రాంతంలోని వివిధ గ్రామాల ప్రజలు తాగునీటిగా వినియోగిస్తున్నారు. ● పెన్నానదిని ఆనుకుని అధికారుల అనుమతులు లేకుండా శ్మశానంలో నుంచి ఇష్టారాజ్యంగా మురుగును పెన్నానదిలోకి దారి మళ్లిస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ● రియల్ దందాదారులు భూముల విలువను పెంచేందుకు ఎక్కడికక్కడ ప్రధాన కాలువలను దారి మళ్లీస్తున్నా అధికారులకు పట్టడం లేదు. పామిడికి వచ్చిన ప్రతి అధికారి కార్యకలాపలను ముగించుకుని జారుకుంటున్నారే తప్ప సమస్యలకు పరిష్కారం చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెన్నానదిలోకి కలుషిత జలాలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

రెవెన్యూ అధికారులను సంప్రదించి, ఆక్రమణకు గురైన కాలువలను గుర్తిస్తాం. క్షేత్రస్థాయిలో పెన్నానదిలోకి మురుగు వెళ్లకుండా వెంటనే తగు చర్యలు తీసుకుంటాం. -అశ్వర్థమ నాయుడు, ఎంపీడీవో



(c) eenadu

ఆధ్యాత్మిక సమాచారం

కదిరి: శ్రీఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి (సోమవారం) ఉదయం 6 గంటలకు స్వామివారి సాధారణ దర్శనం ఉంటుంది. 7 నుంచి 9 గంటల వరకు అభిషేకం, సర్వదర్శన సేవలు జరుగుతాయి. 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు స్వామివారి సర్వదర్శనం ఉంటుంది.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నట్లైతే మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/ఓల్డ్ గోల్డెన్ ట్రేడింగ్ 7382114647.

REAL ESTATE

FLAT FOR SALE

3BHK, 2BHK ఫ్లాట్స్ అధునాతన సౌకర్యాలతో అందుబాటు ధరతో అనంతపురం నడిబొడ్డున నిర్మిస్తున్న మీనాక్షిఅపార్ట్మెంట్ నందు కొన్ని ఫ్లాట్స్ మాత్రమే కలవు. 7416560179, 9515651111

JOBS

Wanted: (1) ITI Electrician/ Operators (Cold Storage) (2) Supervisor @ Fresh Cart Agro (P) Ltd., Kidroad, ATP (Intervie 03/12/2025) Cell: 9490571605, 8143697965

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజీలలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/ Female) కావలెను. సంప్ర: ✆ 8465005959.

ఫ్లాట్ అమ్మడంలో 4-5 సం||ల అనుభవం కల సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. స్వరాజ్ బిల్డర్స్ మార్కెటింగ్ కొరకు రామగిరి, నార్పల, గుత్తి, వజ్రకరూర్, తాడిపత్రి, పప్పూరు, BKS, కనగానపల్లి, యల్లనూరు, పుట్లూరు మండలాలకి. 8465066566, 8374559867.

అనంతపురం టౌన్ దుర్గంపేట దగ్గర గల రామ్ ఫుడ్స్ హోల్ సేల్ నందు పనిచేయుటకు వాచ్‌మెన్ (ఫ్యామిలీ) కావలెను. ఆకర్షణీయమైన జీతం+వసతి. ✆ 99088 44099.

ప్రభుత్వ పాఠశాలలో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో Vocational Faculty కావలెను, జీ: 28000, అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలకు # 9848771117, 9849848817

డ్రీమ్‌హోమ్ కన్‌స్ట్రక్షన్స్, ATP నందు పనిచేయుటకు రిసెప్షన్/ బిల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కావలెను. శాలరీ + ఇన్సెంటివ్స్. Ph: 7893932828.

E-KART నందు డెలివరీ బాయ్స్/ గర్ల్స్ కావలెను. Qly: ఇంటర్, ఏదైనా డిగ్రీ. జీ: 15,000/-. Online are available. Cell: 9704146558.

MARKETING/ SALES

Ceiling Fans Electrical Geyser & Standard Company Packages మార్కెటింగ్ చేయుటకు అనుభవం గల వ్యక్తులు కావలెను. Cell: 9440294666.

FACULTY/ TEACHERS

ప్రముఖ కార్పొరేట్ స్కూల్ ATP, గుంతకల్ నందు (Science, English, Social) సైన్స్ ఫ్యాకల్టీ (లేడీ ప్రిన్సిపాల్) కావలెను. ✆ 9000088631, 9492740139.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలను ప్రకటించడంలో ముందు తగిన రీతిలో పరిశీలన చేయవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనల్లో ఏవైనా లోపాలు ఉంటే సంబంధిత ప్రకటనకర్తలదే బాధ్యత. ఈ విషయంలో ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి బాధ్యత ఉండదు.

5 లైన్ల ప్రకటన రూ. 395/- మాత్రమే

తక్కువ ఖర్చుతో... ప్రకటనలు... వివరాలకు 8008709784

బాబయ్యస్వామి ఉరుసుకు భారీ ఏర్పాట్లు

రేపు గంధం వేడుకలు

అలంకరణలో బాబయ్యస్వామి సమాధి

పెనుకొండ, న్యూస్‌టుడే: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పెనుకొండ బాబయ్యస్వామి దర్గా 753వ ఉరుసు మహోత్సవ వేడుకలకు పీఠాధిపతి నజరోహస్సేని, వంశపారంపర్య ముతవల్లి తాజోబాబా ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. గంధం వేడుకలు మంగళవారం రాత్రి 2 గంటలకు ప్రారంభం కానున్నాయి. సందల్‌మహల్ నుంచి పీఠాధిపతి భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా గంధం తీసుకువచ్చి బాబయ్యస్వామి సమాధికి సమర్పిస్తారు. డిసెంబరు 12వరకు ఉరుసు మహోత్సవం సందర్భంగా ప్రతిరోజు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు గంధం వేడుకల్లో పాల్గొంటారు. పట్టణంలోని దర్గా కూడలి వద్ద నుంచి దర్గా వీధులు విద్యుత్తు దీపాలంకరణలతో అలంకరించారు. మహిళలకు అవసరమైన అలంకరణ వస్తువులు, గృహోపకరణాలు, చిన్నారుల కోసం ఆటవస్తువులు, తినుబండారాల దుకాణాలు ప్రారంభించారు. చిన్నారులు, యువతకు ఆహ్లాదం పంచడానికి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.

కాజా ప్రసాదం

దుకాణంలో ఉంచిన కాజా మిఠాయి

753 ఏళ్ల చరిత్ర కలిగిన బాబయ్యస్వామి ఉరుసులో శతాబ్దాల కాలం నుంచి స్వామి దర్శనం అనంతరం భక్తులు ఇక్కడ కాజామిఠాయి చదివింపులు చేసి ప్రసాదం పంచిపెడతారు. ఉరుసుకు వచ్చిన భక్తులు తప్పని సరిగా ఈ కాజా మిఠాయి ప్రసాదం ఇళ్లకు తీసుకెళ్లడం ఆనవాయితీ.

భక్తులకు సౌకర్యాల కల్పన

సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించారు. ఉరుసులో విద్యుత్తు సమస్యలు లేకుండా రోడ్డు పక్కన దుకాణాలకు తాత్కాలికంగా సౌకర్యం కల్పించారు. దాతలు సైతం యాత్రికులకు భోజనవసతి కల్పిస్తున్నారు. భారీ జనసందోహంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

క్రికెట్‌లో పోలీస్ జట్టు విజయం

మైదానంలో సంయుక్త కలెక్టర్, సత్యసాయి ఎస్పీ సతీష్‌కుమార్

అనంతపురం (క్రీడలు), న్యూస్‌టుడే: అనంత క్రీడాగ్రామంలో ఆదివారం అనంతపురం రెవెన్యూ ఎలెవెన్, శ్రీసత్యసాయి పోలీస్ ఎలెవెన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ పోటీలో రెవెన్యూ జట్టు తరఫున కలెక్టర్ ఆనంద్, సంయుక్త కలెక్టర్ శివనారాయణశర్మ, శ్రీ సత్యసాయి పోలీస్ జట్టు తరఫున ఎస్పీ సతీష్‌కుమార్, హిందూపురం డీఎస్పీ మహేష్ పాల్గొన్నారు. ఈ పోటీలో సత్యసాయి పోలీస్ జట్టు 35 పరుగుల తేడాతో రెవెన్యూ జట్టుపై నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన పోలీస్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు చేయగా.. రెవెన్యూ జట్టు 17.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. కలెక్టర్ ఆనంద్ 9 పరుగులతో అజేయంగా నిలిచారు. శ్రీసత్యసాయిజిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ 4 వికెట్లు, 14 పరుగులు చేసి జట్టు గెలుపులో ప్రధాన భూమిక పోషించారు. ఈ పోటీని ఆర్డీటీ పీడీ మాంచోఫెర్రర్ ఆసక్తిగా తిలకించారు. జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్‌రెడ్డి, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణలు మ్యాచ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు బాబు

వజ్రకరూరు, న్యూస్‌టుడే: వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామానికి చెందిన బోయ బాబు జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. విజయవాడ మైలవరంలోని లక్కిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాబు జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు కొనకొండ్ల కోచ్ చిన్నిరాజ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ఉపాధ్యాయులు, క్రీడాకారులు బాబును సన్మానించారు.

నేడు సీనియర్ హ్యాండ్‌బాల్ పురుషుల జట్టు ఎంపిక

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: అంతర్ జిల్లా సీనియర్ హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా పురుషుల జట్టును సోమవారం ఎంపిక చేయనున్నట్లు జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం కార్యదర్శి ఎస్.శివశంకర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఎల్ఆర్‌జీ పాఠశాలలో ఎంపిక పోటీలు నిర్వహించి అందులో ప్రావీణ్యం చూపిన క్రీడాకారులను తుది జట్టుకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఆసక్తిగల ఉమ్మడి జిల్లా క్రీడాకారులు తమ ఆధార్‌కార్డుతో హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు 80747-93673 చరవాణి నంబరును సంప్రదించాలని సూచించారు.

క్రీడల్లో రాణించాలి

ముగిసిన జూడో పోటీల్లో వక్తలు

విజేతలకు బహుమతులు అందజేస్తున్న పరిటాల శ్రీరామ్, చిలకం మధుసూదన్‌రెడ్డి తదితరులు

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: ఏ రంగంలోనైనా అంకితభావం కనబరిస్తే విజయాలు దక్కుతాయని ధర్మవరం తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. మండలంలోని చిగిచెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి అండర్-14, అండర్-19 బాలబాలికల జూడో ఛాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన పరిటాల శ్రీరామ్, జనసేన నాయకుడు చిలకం మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడాకారులను చక్కగా ప్రోత్సహిస్తోందన్నారు. ఆటల్లో బాగా రాణిస్తే క్రీడా కోటాలో ఉద్యోగాలు వస్తాయన్నారు. అనంతరం పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 600 మంది విద్యార్థులకు టీషర్టులు అందజేశారు. బాలికల విభాగం అండర్-14, 19లో అనంతపురం జట్టు విజయం సాధించింది. బాలుర విభాగంలో అండర్-14లో అనంతపురం, అండర్-19లో చిత్తూరు జిల్లా జట్లు గెలిచాయి. విజేతలకు అతిథులు బహుమతులు, నగదు అందజేశారు. కార్యక్రమంలో తెదేపా క్లస్టర్ ఇన్‌ఛార్జి మహేష్‌చౌదరి, ప్రధానోపాధ్యాయుడు తిమ్మారెడ్డి, పీడీ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈఎస్‌ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం

EENADU SPORTS LEAGUE 2025

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్‌ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్‌ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్‌ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —

Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"

Regional Sponsor: MITS DEEMED TO BE UNIVERSITY www.mits.ac.in MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE

TV Partner: ETV ఆంధ్రప్రదేశ్

Organised by: ఈనాడు

Digital Partner: ఈనాడు.నెట్, ETV BHARAT

ఈనాడు - హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్‌ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరపున మహిళల జట్టు ఈఎస్‌ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

- బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు).
- అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

ఈఎస్‌ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

రిజిస్ట్రేషన్ కోసం

- రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.
- మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా
ఈనాడు కార్యాలయం,
ఈవెంట్స్ డిపార్ట్‌మెంట్, బెంగళూరు హైవే, రాప్తాడు, అనంతపురం - 515001
వివరాలకు: 80080 01704

(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

పెళ్లి చేసుకుంటానని మోసం.. కేసు నమోదు

రామగిరి, న్యూస్‌టుడే : ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి.. గర్భం దాల్చిన తరువాత అబార్షన్ చేయించి మోసం చేశాడని యువకుడు, వారి కుటుంబ సభ్యులపై ఆదివారం రాత్రి కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. రామగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కుమార్తె ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని తనను గర్భవతిని చేసి అబార్షన్ చేయించి పెళ్లికి ముఖం చాటేసి, మోసం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనితోపాటు వారి కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. గర్భం దాల్చడంతో ఇద్దరు అంగీకరంతో అబార్షన్ జరిగిందని, అనంతరం ఇరువురు మధ్య విభేదాలు రావడంతో వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

జిల్లాలో విస్తృతంగా పోలీసు తనిఖీలు

కురుగుంట వైయస్సార్ కాలనీలో నడక పెట్రోలింగ్ చేస్తున్న రూరల్ పోలీసులు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆదివారం తెల్లవారుజామున జిల్లావ్యాప్తంగా పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులు పాత నేరస్థులు, రౌడీషీటర్ల, ఇతర రాష్ట్రాల మద్యం, నాటుసారా, గుట్కా నియంత్రణ కోసం పాత కేసుల్లోని నిందితుల ఇళ్లలో, పశువుల పాకలు, గడ్డివాము ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల వివరాలను లోతుగా చెక్ చేశారు. ఆయా గ్రామాలు, కాలనీల్లో నడక పెట్రోలింగ్ నిర్వహించారు. అనంతరం.. గ్రామ సభలు నిర్వహించి ప్రశాంతంగా జీవించాలని సూచనలు చేశారు. ఎలాంటి అల్లర్లకు వెళ్లకూడదని కోరారు. మట్కా, జూదం, తదితర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు. సమస్యలు సృష్టించినా, ప్రేరేపించినా..వాటికి కారణమైన వారిపై చట్టపర చర్యలు తప్పవని హెచ్చరించారు. కళ్యాణదుర్గం, తాడిపత్రి, రాయదుర్గం పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో రికార్డులు సరిగా లేని 72 బైక్‌లు, మూడు ఆటోలు, రెండు కార్లు, 64 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మట్కా బీటర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం రూరల్, ఆత్మకూరు, శింగనమల, బుక్కరాయసముద్రం పరిధిలో 18 ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు రెండేసి చొప్పున పట్టుకున్నారు.

చెట్టును ఢీకొన్న కారు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

శ్రీధర్

సోమందేపల్లి, న్యూస్‌టుడే: సోమందేపల్లిలోని శిర్డీ సాయి బాబా ఆలయం వద్ద ప్రధాన రహదారిపై కారు అదుపుతప్పి నీలగిరి చెట్టును ఢీకొనడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గాజుల శ్రీధర్(32) మృతి చెందారు. రొద్దం మండలం తురకలాపట్నం గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుమారుడు శ్రీధర్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఆదివారం హిందూపురంలోని తన సోదరి ఇంటి నుంచి నలుగురు బంధువులతో కలిసి కారులో పుట్టపర్తిలోని అత్తగారింటికి బయలుదేరారు. శ్రీధర్‌కు ఆరు నెలల కిందటే సాయివినీతతో వివాహమైంది. భార్య పుట్టపర్తిలో ఉండటంతో ఆమెను చూసేందుకు వెళ్తుండగా.. తనే కారు నడుపుతానని బంధువుతో ఇప్పించుకొన్నారు. మార్గమధ్యలో సోమందేపల్లికి చేరుకొన్న సమయంలో ప్రమాదమలుపు వద్ద కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొంది. కారు ముందుభాగం పూర్తిగా దెబ్బతినగా శ్రీధర్ తీవ్రంగా గాయపడగా, మిగతా నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. వెంటనే వీరిని పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా శ్రీధర్ మృతి చెందారు. ఈ సమాచారంతో తల్లిదండ్రులు, భార్య, బంధువులు ఆసుపత్రికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్‌బాబు తెలిపారు.

75 చీనీచెట్ల నరికివేత

- బాధితురాలిని దూషించిన సీఐ
- ఆగ్రహంతో పోలీస్‌స్టేషన్ ముందు ధర్నా

పోలీస్‌స్టేషన్ ఎదుట గుమికూడిన ఆందోళనకారులు

తాడిమర్రి, న్యూస్‌టుడే: మండలంలోని చిల్లకొండయ్యపల్లి గ్రామానికి చెందిన కొంకా చంద్రకళ అనే మహిళా రైతుకు చెందిన సుమారు 75 చీనీ చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం నరికివేశారు. ఉదయం వ్యవసాయ పనుల కోసం తోటలోకి వెళ్లిన ఆమె చెట్లు నరికివేసినట్లు గుర్తించి బంధువులు, గ్రామస్థులకు తెలియజేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు స్టేషన్‌కు రమ్మని పిలవడంతో బాధితులు, గ్రామస్థులు కలిసి వెళ్లారు. ఎస్సై కృష్ణవేణి అందుబాటులో లేకపోవడంతో బాధితురాలి ఫిర్యాదుతో ఏఎస్సై రాజు కేసు నమోదు చేశారు. సంబంధిత ప్రతులను సీఐ శ్యామ్‌రావుకు పోలీసులు పంపించారు. వెంటనే సీఐ ఏఎస్సైకు ఫోన్ చేసి బాధితురాలికి ఎవరిమీదనైనా అనుమానం ఉందా అని ప్రశ్నించారు. గుర్తుతెలియని వ్యక్తులని ఫిర్యాదు చేసినట్లు ఏఎస్సై చెప్పడంతో, సీఐ బాధితురాలిని ఉద్దేశించి అసభ్య పదజాలం వాడారు. కోపోద్రిక్తులైన బాధితురాలు, గ్రామస్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఐ క్షమాపణ చెప్పాలంటూ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. ఈ విషయాన్ని పోలీసులు డీఎస్పీ హేమంత్ కుమార్‌కు తెలపడంతో ఆయన బాధితురాలితో చరవాణిలో మాట్లాడారు. ధర్మవరానికి రావాలని కోరడంతో అందరూ కలిసి అక్కడికి వెళ్లారు. బాధితులు ఫిర్యాదు చేసేందుకు వస్తే, సీఐ ఇలాగేనా ప్రవర్తించేదంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

నరికివేతకు గురైన చీనీ చెట్లు

వేరుసెనగ విత్తనాలకు వెళ్లి అనంతలోకాలకు..


పర్వతప్ప

కూడేరు(ఉరవకొండ), న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో రైతు మృతిచెందిన ఘటన కూడేరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా... చోళసముద్రానికి చెందిన పర్వతప్ప(54) ఉరవకొండ మండలం ఆమిద్యాల నుంచి ఆటోలో వేరుసెనగ విత్తన కాయలను తీసుకుని ఆటో డ్రైవర్ పక్కన కూర్చుని ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో కూడేరు మండలం కొర్రకోడు సమీపంలో ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడింది. తీవ్రంగా గాయపడిన పర్వతప్పను చికిత్స నిమిత్తం అనంతపురం తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ రాజు పేర్కొన్నారు.

సంతానం లేదని మనస్తాపం.. ఆత్మహత్య

దొడ్డయ్య

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని హరేసముద్రం గ్రామానికి చెందిన దొడ్డయ్య(37) సంతానం కలగలేదని జీవితంపై విరక్తి చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దొడ్డయ్యకు వివాహమై 14 ఏళ్లయ్యింది. ఇంతవరకు సంతానం కలగకపోవడంతో మనస్తాపంతో శనివారం రాత్రి ఇంటి ఆవరణలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను పెనుకొండ కియా పరిశ్రమలో పనిచేస్తుండేవాడు. మృతుడి భార్య లలితమ్మ ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ రామిరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

భూ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం

చికిత్స పొందుతున్న సుబ్రహ్మణ్యం

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: భూ వివాదంతో రైతు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దలలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత రైతు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వెంకట లక్ష్మమ్మకు 4.50 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. అందులో అదే గ్రామానికి చెందిన ఆదినారాయణ 1.40 ఎకరాలు భూమి ఆన్‌లైన్ చేయించుకున్నారని ఆరోపణ. దీనికి సంబంధించి వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో ఆదినారాయణ ట్రాక్టర్‌తో దున్నేందుకు ఆదివారం పొలానికి వెళ్లాడు. రైతు వెంకట లక్ష్మమ్మ కుమారుడు సుబ్రహ్మణ్యం పొలం వివాదం కోర్టులో ఉందని, దున్నేందుకు వీల్లేదంటూ అడ్డుపడ్డాడు. ఆదినారాయణ దుర్భాషలాడటంతో మనస్తాపం చెంది పొలంలోనే పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు చెన్నేకొత్తపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఆటో బోల్తాపడి బాలుడు...

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆటో నడపడానికి ప్రయత్నించిన ఓ బాలుడు కింద పడి మృతి చెందిన ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని విరుపాక్షేశ్వర నగర్‌కు చెందిన మల్లికార్జునకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు అమరేశ్ (14) నగరంలోని పాతూరు విద్యానికేతన పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రోజూ పాఠశాలకు నగరంలోకి వచ్చి, ఇంటికి వెళ్లేటపుడు తన చిన్నాన్న రాము ఆటోలో వెళ్తుంటాడు. రోజులాగే శనివారం సాయంత్రం తన చిన్నాన్నతో పాటు చంద్ర ఆసుపత్రి వద్ద నుంచి ఆటోలో బయలు దేరాడు. మార్గమధ్యంలో ఆటో నడుపుతున్న రాము గుత్తిరోడ్డులోని రాజహంస అపార్టుమెంట్ సమీపంలో ఆటోను ఆపి మూత్ర విసర్జనకు వెళ్లాడు. ముందరి సీటులో కూర్చున్న బాలుడు అమరేశ్ ఆటోను స్టార్ట్ చేసి గేరు మార్చి ముందుకు వేగంగా నడిపాడు. రాజహంస అపార్టుమెంట్ ఎదుట ఆటో అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టి బోల్తా పడింది. ఆటో నడుపుతున్న బాలుడు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు, అతని చిన్నాన్న హుటాహుటిన ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు సూచన మేరకు తిరిగి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుని తాత కర్ణ ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

పింఛన్ కోసం వెళ్తూ.. వృద్ధురాలి దుర్మరణం


రాములమ్మ

ముదిగుబ్బ: ఒకటో తేదీ ప్రభుత్వం ఇచ్చే పింఛన్ తెచ్చుకోవడానికి స్వగ్రామానికి బయలుదేరిన రాములమ్మ (72) రోడ్డు ప్రమాదంలో చనిపోగా ఆమె కొడుకు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం రాళ్ల అనంతపురం క్రాస్‌లో చోటు చేసుకుంది. ముదిగుబ్బ మండలం ఈదులపల్లి గ్రామానికి చెందిన రామలక్ష్మమ్మ కొన్నేళ్లుగా ధర్మవరం మండలం బిల్వంపల్లిలో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాములమ్మ పెద్ద కుమారుడు ఓబులపతితో కలిసి పింఛన్ కోసం ద్విచక్ర వాహనంపై బిల్వంపల్లి వెళ్తుండగా రాళ్లఅనంతపురం క్రాస్ వద్ద కదిరి నుంచి అనంతపురం వైపు వెళుతున్న కారు వేగంగా వీరిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రాములమ్మ అక్కడికక్కడే చనిపోగా, ఓబులపతికి దెబ్బలు తగిలాయి. ఏఎస్సై బాబు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

UNITED INDIA INSURANCE COMPANY LIMITED
(a Government of India Undertaking)
REGIONAL OFFICE, 3-5-818 & 818, Basheer Bagh, HYDERABAD-500 029. Ph: 040 - 23236367

PREMISES REQUIRED ON LEASE AT DHARMAVARAM

Sealed offers are invited in Two-Bid system from interested parties offering their premises admeasuring below 1000 sft. (Maximum) carpet area for lease to our Company. For full details, please refer to the notification on our corporate website www.uiic.co.in under the link Tenders/RFP. Last date for submission of offers is 15/12/2025 @ 3.00 PM. Sd/- Deputy General Manager

(c) eenadu

రాయదుర్గం
•రాయదుర్గం •కళ్యాణదుర్గం •ఉరవకొండ

వన్నూరుస్వామి ఉరుసు ప్రారంభం

వజ్రకరూరు, న్యూస్‌టుడే: వజ్రకరూరు మండలం చాబాలలో వన్నూరుస్వామి దర్గా మహోత్సవాన్ని ఆదివారం గ్రామస్థుల సహకారంతో ఘనంగా నిర్వహించారు. కరెన్న ఇంటి నుంచి గుర్రం ఊరేగింపుతో గంధం వన్నూరుస్వామి దర్గా చేరుకుంది. భక్తులు చక్కెర ప్రసాదంతో స్వామివారికి చదివింపులు, మొక్కులు చెల్లించారు.

జూదరుల అరెస్టు

కళ్యాణదుర్గం గ్రామీణం: దాసరి గ్రామ శివారులో స్థావరంపై దాడి చేసి సిగరు జూదరులను అదుపులోకి తీసుకోవడంతోపాటు రూ.83,160 నగదు, ఐదు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు శిక్షణ ఎస్సై నరసింహారెడ్డి తెలిపారు.

ఉచిత శిక్షణ, ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానం

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళ్యాణదుర్గం క్లస్టర్ జాబ్స్ కో-ఆర్డినేటర్ ఓబులేసు ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మూడు నెలలపాటు 'రిటైల్ సేల్స్ అసిస్టెంట్, స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈనెల 2న కంబదూరు ఆశా మండల సమైక్య (వెలుగు కార్యాలయం)లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, ఇతర వివరాలకు 8278 85109, 63040 49368 నంబర్లను సంప్రదించాలని కోరారు.

అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి

రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజలు చట్టంపై అవగాహనతో ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రాయదుర్గం అర్బన్, రూరల్ సీఐలు జయనాయక్, వెంకటరమణ పిలుపునిచ్చారు. టి.వీరాపురంలో ఆదివారం పోలీసులు నాకాబందీ నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. ఎలాంటి రికార్డులు లేని 25 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. మట్కా నిర్వాహకుడిని అరెస్టుచేసి చీటీలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు నివారించాలని, సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో కణేకల్లు, బొమ్మనహాళ్, డి.హీరేహాళ్, గుమ్మఘట్ట ఎస్సైలు నాగమధు, నబీరసూల్, గురు ప్రసాద్‌రెడ్డి, ఈశ్వరయ్య, పోలీసులు పాల్గొన్నారు.

టి.వీరాపురంలో మాట్లాడుతున్న సీఐలు జయనాయక్, వెంకటరమణ, ఎస్సైలు

గోదాములు ఉన్నా.. వినియోగం సున్నా

న్యూస్‌టుడే, బొమ్మనహాళ్, డి.హీరేహాళ్, కణేకల్లు: వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చేంతవరకు గోదాముల్లో నిల్వ పెట్టుకుని రుణ సదుపాయం కల్పించాలన్న ఉద్దేశంతో లక్షలాది రూపాయలతో నిర్మించిన గోదాములు గ్రామాల్లో దిష్టిబొమ్మల్లా నిరుపయోగంగా మారాయి. రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్, కణేకల్లు, డి.హీరేహాళ్ మండలాల్లో గతంలో వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నాబార్డు నిధులతో 11 గోదాములు నిర్మించారు. ఇందులో 8 గోదాముల పనులు పూర్తయినా.. మూడింటి పనులు అసంపూర్తిగా మారాయి. అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి గిడ్డంగులు లేక అవస్థలు పడుతున్నారు. శ్రీధర ఘట్ట, కల్లుదేవనహళ్లి, గురుడుచేడు, కల్యం గ్రామాల్లో రూ.40 లక్షలతో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో చేపట్టిన గోదాముల నిర్మాణ పనులు అసంపూర్తిగా మారాయి.

దిష్టి బొమ్మల్లా...

రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన గోదాములు రైతులకు ఉపయోగపడటం లేదు. నేమకల్లు, ఉద్దేహాళ్, లింగదహాళ్, గోవిందవాడ, శింగానహళ్లి, బెణకల్లు, ఎం.హనుమాపురం, గొడిశలపల్లి తదితర గ్రామాల్లో

ధాన్యం నిల్వకు అన్నదాతలకు తప్పని తిప్పలు

గోదాములు నిరుపయోగంగా మారాయి. పూర్తయిన గోదాముల్లో ధాన్యం నిల్వ చేసుకుని అన్నదాతకు రుణ సదుపాయం కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం వరి, మొక్కజొన్న పంటలు కోత దశలో ఉన్నాయి. గ్రామాల్లో అన్నదాతలకు గిడ్డంగుల సదుపాయం లేకపోవడంతో దళారులు నిర్ణయించిన ధరకే వ్యవసాయ ఉత్పత్తులను రైతులు అమ్ముకుంటున్నారు.

ఆరుబయటే ధాన్యం

ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందలేదు

గ్రామాల్లో నిర్మించిన వ్యవసాయ గోదాముల నిర్వహణపై ఎలాంటి ఆదేశాలు అందలేదని, గుత్తేదారులు గోదాములను అప్పగించలేదని సహకార సంఘాల సీఈవోలు హనుమంతు, నాగరాజు, ఏవో సాయికుమార్ పేర్కొన్నారు.

మాట్లాడుతున్న వాల్మీకి సమాఖ్య డైరెక్టర్ రమేష్, తెదేపా నాయకులు

'దుర్గంలో రాజకీయం చేయడం తగదు'

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: వాల్మీకులమని చెప్పుకొంటూ వైకాపా నియోజకవర్గ బాధ్యులు రంగయ్య శవరాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ వై.పి. రమేష్ శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రంగయ్య వ్యాఖ్యలపై తెదేపా నాయకులు అచ్చువలి తిప్పేస్వామి, బాధిత కుటుంబ సభ్యులు నాగరాజు, రామాంజినమ్మ ఆదివారం మాట్లాడారు. పట్టణంలో యువతి ఆత్మహత్య చేసుకుంటే దానికి తెదేపా వారిని బాధ్యులను చేసి మాట్లాడడం సరికాదన్నారు. వారం కిందట బ్రహ్మసముద్రం మండలం ఎనకల్లులో ఆనంద్ ఆత్మహత్య చేసుకొంటే దానిని హత్యగా చిత్రీకరిస్తున్నారన్నారు. వాల్మీకుల కోసం రంగయ్య ఏం చేశారని నిలదీశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని కోరారు.

వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠోత్సవం

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: శ్రీధరఘట్ట గ్రామంలో ఆదివారం గౌరమ్మ, మారెమ్మ దేవతల విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా దేవతలకు పవిత్ర జలంతో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెదేపా నాయకులు, తెలుగు యువత నాయకుడు సగర రవిచంద్ర ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎస్సై నబిరసూల్ ప్రారంభించారు. తెదేపా నాయకులు అనిల్, తిప్పేస్వామి, రమేష్, పురందర్, సందీప్ లింగప్ప, హనుమంతు, ధనుంజయ, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి పాల్గొన్నారు.

గౌరమ్మ దేవత

దత్తాత్రేయ హోమం

దత్తాత్రేయ స్వామి

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: శ్రీధరఘట్టలోని ఆశ్రమంలో దత్తజయంతి వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహించారు.

నేటి నుంచి శ్రీచన్నమల్లప్ప స్వామి జాతర

బ్రహ్మసముద్రం, న్యూస్‌టుడే: సూగేపల్లిలో కొలువైన శ్రీ ఆరూఢ చన్నమల్లప్ప స్వామి జాతర సోమవారం నుంచి మూడు రోజులపాటు వైభవంగా సాగనుంది. మఠం నుంచి చన్నమల్లప్ప స్వామి జీవ సమాధుల వరకు రాత్రంతా ఊరేగింపు కార్యక్రమం వైభవంగా చేపట్టారు. మఠం నిర్వాహకులు మల్లికార్జున గౌడు ఆధ్వర్యంలో తగు ఏర్పాట్లు కొనసాగాయి.

అయ్యప్పలకు అన్నదానం

కణేకల్లు, న్యూస్‌టుడే: అయ్యప్ప మాలాధారులకు డిసెంబరు 1 నుంచి 41 రోజులపాటు ప్రతిరోజూ మధ్యాహ్నం 12.30 గంటలకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అన్నదాన కమిటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, కార్యదర్శి ప్రకాష్ పేర్కొన్నారు.

కార్గో పార్సిల్ సేవలు పునరుద్ధరణ

కణేకల్లు, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్టాండులో సరకు, ఇతరత్రా కార్గో పార్సిల్ సేవలు సోమవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు డీఎం శ్రీనివాసులు పేర్కొన్నారు. గతంలో 'ఈనాడు' ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఏజెన్సీ నియామకంలో జాప్యంతో రెండు నెలలుగా సేవలు నిలిచిపోయి ప్రజలకు అంతరాయం కలిగినట్లు చెప్పారు.

'సీపీఐ వేడుకలు విజయవంతం చేద్దాం'

కుందుర్పి, న్యూస్‌టుడే: అనంతపురం పట్టణంలో డిసెంబరు 11న నిర్వహించనున్న సీపీఐ ఆవిర్భావ వేడుకలను విజమవంతం చేయాలని కళ్యాణదుర్గం నియోజకవర్గ సీపీఐ ప్రధాన కార్యదర్శి గోపాల్ పిలుపునిచ్చారు. బెస్తరపల్లి, కుందుర్పి, తూమకుంట తదితర గ్రామాల్లోని కార్యకర్తలు, నాయకులకు ఆహ్వాన పత్రికలు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఆటో బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: రాయదుర్గం- అనంతపురం జాతీయ రహదారిలోని ఆవులదట్ల గ్రామ సమీపంలోని బస్టాండు వద్ద ఆటో బోల్తాపడిన ఘటనలో డి.హీరేహాళ్ మండలం మడినేహళ్లి గ్రామానికి చెందిన సింహాద్రి అనే ఆటో డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు అతడిని రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. ప్రాథమిక చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తీసుకెళ్లారు.

డ్రమ్ముల్లో నింపుకొంటేనే నీళ్లు!

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం నీళ్లు సక్రమంగా రాకపోవడంతో పట్టణంలోని పలు కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రస్థాయికి చేరింది. పార్వతీనగర్, మారెంపల్లికాలనీ, కోట వీధి, ఇందిరమ్మకాలనీ, ధర్మవరం రోడ్డు, ఐదుకల్లురోడ్డు తదితర కాలనీల్లో ప్రజలు తీవ్ర నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఇంటికి ఒక ప్లాస్టిక్ డ్రమ్ము కొనుగోలు చేసి వీధిలో ఒకచోట వాటిని ఏర్పాటు చేసి ట్యాంకర్లు వచ్చినప్పుడు నింపుకొని అవసరాలు తీర్చుకుంటున్నారు. నీటి సమస్యపై 'న్యూస్‌టుడే' కమిషనర్ వంశీకృష్ణభార్గవ మాట్లాడుతూ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు.

ట్యాంకర్ రాగానే నీళ్లు పట్టుకుంటున్న కాలనీవాసులు

మేమున్నాం.. మీకు తోడుగా

రాయదుర్గం పట్టణం: 9666888046
కళ్యాణదుర్గం గ్రామీణం: 9985668661
ఉరవకొండ: 8008573071

సమస్య: గ్రామంలోని శివాలయం వద్ద విద్యుత్తు స్తంభానికి ఫ్యూజుబాక్స్ శిథిలమై ప్రమాదకరంగా మారింది. **- వన్నూరుస్వామి, గడేహోతూరు**

సమాధానం: సమస్యను పరిశీలించి ప్రమాదం జరగకుండా కొత్తబాక్స్ ఏర్పాటు చేయిస్తాం. **- సుభాంజి, పంచాయతీ కార్యదర్శి, గడేహోతూరు.**

– న్యూస్‌టుడే, వజ్రకరూరు

సమస్య: పట్టణంలోని రాజీవ్‌గాంధీ కాలనీలో మురుగు ముందుకు కదలటం లేదు. వెంటనే పూడిక తొలగించాలి.

-నాగరాజు, రాజీవ్‌గాంధీకాలనీ

సమాధానం: మురుగు వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. **- రవీంద్ర, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

సమస్య: పట్టణంలోని మొలకాల్మూర్ రోడ్డులోని నర్సోజికుంటకు నీళ్లు సక్రమంగా వెళ్లేలా ప్రధాన కాలవలో చెత్తాచెదారం తొలగించాలి.

- తిప్పేస్వామి, మొలకల్మూర్ రోడ్డు

సమాధానం: తక్షణం పూడిక తొలగింపునకు చర్యలు తీసుకుంటాం.

-రవీంద్ర, శానిటరీ ఇన్‌స్పెక్టర్.

– న్యూస్‌టుడే, రాయదుర్గం

చెత్తదిబ్బల తొలగింపు

కుందుర్పి, న్యూస్‌టుడే: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల ఎదుట, పరిసరాల్లో నెలకొన్న.. అపరిశుభ్రతపై నవంబరు 26న 'ఈనాడు'లో ప్రచురితమైన 'పాఠశాలల ఎదుట అపరిశుభ్రం' అనే కథనానికి అధికారులు, పాఠశాల హెచ్‌ఎం స్పందించారు. అపిలేపల్లి ఉన్నత పాఠశాల ఎదుట ఉన్న చెత్త దిబ్బలను జేసీబీ సాయంతో ఆదివారం తొలగించి శుభ్రం చేయించారు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. హెచ్‌ఎం బీసీ తిమ్మప్ప, పాఠశాల నిర్వహణ కమిటీ ఛైర్మన్, సభ్యులు, సిబ్బంది 'ఈనాడు'కు కృతజ్ఞతలు తెలిపారు.

మురుగు నిల్వతో.. అవస్థలు

కుందుర్పిలోని బోయవీధి గంగమ్మ గుడివద్ద సీసీ రహదారిపై మురుగు నిలువ ఉండటంతో తీవ్ర అపరిశుభ్రత నెలకొని దోమల ఉద్ధృతి పెరిగినట్లు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వేసిన సీసీ దారిపై మురుగు నిల్వతో ప్రజలు రోగాలతో ఇక్కట్లు పడుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా పరిష్కార దిశగా కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఉన్నతాధికారులైనా సమస్య పరిష్కరించాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, కుందుర్తి**

తాగునీటి వృథా.. ఎవరికీ పట్టదా?

పీఏబీఆర్ నుంచి ఉరవకొండకు వచ్చే ప్రధాన తాగునీటి పైపులైన్ పట్టణంలోని సీవీవీ నగర్ వద్ద కొన్నాళ్లుగా భారీగా లీకవుతోంది. దానికి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు మరమ్మతులు చేయించకపోవడంతో తాగునీరు వృథాగా పోతోంది. ఈ విషయం సంబంధిత అధికారులకు తెలిసినా తమకేదీ సంబంధం లేదన్నట్లుగా ఉంటున్నారు. పైపులైన్‌లో నీటి సరఫరా ఆగినపుడు ఆ వృథా నీరే తిరిగి పైపుల్లోకి చేరుతుండటంతో తాగునీరు కలుషితం అవుతోంది. పైగా నీటి వృథాతో అక్కడి పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, ఉరవకొండ

మలుపు... ప్రమాదాలకు పిలుపు!

ఉరవకొండ నుంచి షేక్షానుపల్లికి వెళ్లే ప్రధాన రహదారిలో లత్తవరం శివారులో మలుపు ప్రమాదకరంగా మారింది. అక్కడ ఒక వైపు కంప విపరీతంగా పెరిగింది. దానిని ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో సమస్య అధికం అవుతోంది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ పలు ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలున్నాయి. దీనిని గుర్తించి పంచాయతీ, పీఆర్ అధికారులు మలుపులో పెరిగిన కంపలను తొగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, ఉరవకొండ**

ఇలాగైతే ప్రమాదాలు జరగవా?

ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణించరాదని పోలీసులు, రవాణా శాఖ అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నా.. కొందరు అలానే ప్రయాణించి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. విడపనకల్లు మండలం కరకముక్కల గ్రామం నుంచి మండల కేంద్రానికి ఆటోల్లో పరిమితికి మించి కూలీలకు ఎక్కించుకుని నిత్యం వెళ్తున్నారు. ఆటో టాప్‌లపై, ఇరువైపుల కడ్డీలపై కూర్చొని మరీ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. పట్టు తప్పితే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఈనెల 15న పాల్తూరు వద్ద ఇలాగే ఓ ఆటో బోల్తాపడి పలువురు కూలీలు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. **- న్యూస్‌టుడే, విడపనకల్లు**

దుర్గంలో తగ్గుతున్న ఎయిడ్స్ కేసులు

● ఏఆర్‌టీ కేంద్రానికి నేడు అవార్డు ప్రదానం

రాయదుర్గం, న్యూస్‌టుడే: ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల విస్తృత ప్రచారం, అక్షరాస్యత పెరుగుతున్న నేపథ్యంలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రభుత్వం ప్రతినెలా ఖరీదైన మందులు ఉచితంగా రాయదుర్గం లింక్ ఏఆర్‌టీ కేంద్రం ద్వారా సరఫరా చేస్తుండటంతో ఎయిడ్స్ మరణాలు గణనీయంగా తగ్గాయి. ఈ కేంద్రంలో ఐసీటీసీ కౌన్సిలర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఎయిడ్స్ రోగులకు ప్రతినెలా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. దుర్గం నియోజకవర్గంలో 400ల మంది ఎయిడ్స్ రోగులు ఉండగా వారిలో 284 లింక్ ఏఆర్‌టీ కేంద్రంలో, 116 మంది అనంతపురంలోని ఏఆర్‌టీ కేంద్రం ద్వారా మందులు తీసుకుంటున్నారు. రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా రాయదుర్గం లింక్ ఏఆర్‌టీ కేంద్రానికి సోమవారం అవార్డు సోమవారం అనంతపురంలో ప్రదానం చేయనున్నారు.

వ్యాధి విస్తరించకుండా తగు చర్యలు

- కృష్ణమూర్తి, ఐసీటీసీ సెంటర్ కౌన్సిలర్, రాయదుర్గం.

ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ మెర్సీ జ్ఞానసుధ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధి విస్తరించకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. అనుమానితులకు కౌన్సెలింగ్, మందులు ఇస్తున్నాం. పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నాం.

రాయితీపై వేరుసెనగ విత్తన కాయలు

ఉరవకొండ, న్యూస్‌టుడే: రబీలో సాగుకు అనుగుణంగా ప్రభుత్వం ఉరవకొండ మండలానికి 600 క్వింటాళ్ల వేరుసెనగ విత్తన కాయలను కేటాయించినట్లు ఏవో రామకృష్ణుడు ఆదివారం పేర్కొన్నారు. క్వింటా రాయితీ పోగా రూ.5520లకు అందించనున్నట్లు తెలిపారు. అర ఎకరానికి 30 కిలోల విత్తన కాయల సంచి ప్రకారం గరిష్ఠంగా ఒక్కో రైతుకు మూడు సంచుల విత్తన కాయలను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

నేడు మంత్రి పయ్యావుల పర్యటన

ఉరవకొండ, న్యూస్‌టుడే: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం ఉరవకొండ మండలం బూదగవిలో జరుగనున్న ఇంటింటా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెదేపా మండల కన్వీనర్ విజయభాస్కర్ ఆదివారం తెలిపారు. అలాగే స్థానికంగా ప్రజలతో మమేకం అవుతూ సమస్యలు తెలుసుకుంటారన్నారు. అనంతరం తెదేపా కార్యాలయంలో పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారని చెప్పారు.

అ వీ.. ఇ వీ.. అ న్నీ..

నేడు మండల సర్వ సభ్య సమావేశం

రాయదుర్గం గ్రామీణం: స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 1వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు రాయదుర్గం ఎంపీపీ విద్యావతి అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో కొండన్న తెలిపారు. జడ్పీటీసీ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, గ్రామ పంచాయితీ సర్పంచులు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని కోరారు.

'వైకాపాలో ముస్లింలను పట్టించుకోరా?'

కణేకల్లు: వైకాపాలో ముస్లింలకు గుర్తింపు ఉండటం లేదని కణేకల్లు ఉప సర్పంచి నబీసాబ్ ఆరోపించారు. ఆదివారం వాట్సప్ వేదికగా వైకాపాపై నియోజకవర్గ నాయకులపై ఆయన పలు ఆరోపణలు చేశారు. రాయదుర్గం తరువాత అత్యధిక ముస్లిం జనాభా కణేకల్లులో ఉన్నా.. ఒక్క పదవైనా వారికి ఇవ్వలేదన్నారు. డబ్బున్న వారికి, క్యాడర్ లేని వారికి పదవులు అంటగట్టారని ఆయన ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ముస్లింల సత్తా వైకాపాకు తెలిసొచ్చేలా చేస్తామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాల్య వివాహాలు చట్టారీత్యా నేరం

డి.హీరేహాళ్: బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఎస్సై గురుప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ఎం.హనుమాపురం గ్రామంలో పౌర హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం సైబర్ మోసాలు, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ, పౌరహక్కులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

'ఇంటింటా ధ్యానం' ముగింపు

కంబదూరు, న్యూస్‌టుడే: ఓబుగానిపల్లిలో 21 రోజులపాటు 'ఇంటింటా ధ్యానం' ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండలంలోని ఓబుగానిపల్లిలో పిరమిడ్ మాస్టర్ పక్రొద్దీన్, అశ్వర్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాస్టర్ పత్రీజీ హాజరై మాట్లాడారు. ధ్యానం ద్వారా ఏకాగ్రత, ఆత్మశాంతి కలుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో టుంకూరు పిరమిడ్ మాస్టర్ త్రివేణి, కొత్తకోట ధ్యానం మాస్టర్ ఉష, విశ్రాంతి హెచ్‌ఎం శాంతమ్మ, సత్యనారాయణ, రామకృష్ణ పాల్గొన్నారు.

మాదిరి ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు స్పందన

పరీక్ష రాస్తున్న విద్యార్థులు

ఉరవకొండ, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో పరీక్షల భయం తొలగించడానికి ఆదివారం 'నిస్వార్థ ఫౌండేషన్-ఏపీ సహాయకుల సమాఖ్య' సంయుక్తంగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్ మాదిరి పరీక్షను ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించింది. మాదిరి పరీక్షలో వజ్రకరూరు ఆదర్శ పాఠశాలకు చెందిన ఆలియా మొదటి స్థానంలో నిలిచి రూ.2 వేలు, షేక్షానుపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన కౌశిక్ ద్వితీయ స్థానంలో నిలిచి రూ. 1500, పవిత్ర తృతీయ స్థానంలో నిలిచి రూ. 500 నగదు గెల్చుకున్నారు. పట్టణానికి చెందిన 'అంజని సీడ్స్' అధినేత విక్రమ్ బహుమతుల పంపిణీకి దాతగా వ్యవహరించారు.

తోటలను నష్టపరుస్తున్న ఎలుగుబంట్లు

న్యూస్‌టుడే, శెట్టూరు: బొప్పాయి తోటలపై ఎలుగుబంట్లు దాడులు చేసి కాయలను పీకిపడేస్తూ చెట్లను విరగ్గొడుతూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని శెట్టూరు మండలం యాటల్లు, ఐదుకల్లు, చిన్నంపల్లి గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల చుట్టూ అడవి, కొండల్లో ఉండే ఎలుగుబంట్లు రాత్రుళ్లు తోటలపై దాడులు చేస్తూ నష్టపరుస్తున్నాయని, కాపలా ఉన్నా.. వాటిని అడ్డుకోలేక పోతున్నామని రైతులు శివన్నతోపాటు పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. పంట బాగా వచ్చిందని సంతోషిస్తున్న సమయంలో ఎలుగుబంట్లు తోటలను ధ్వంసం చేస్తున్నాయి. కాయలు కాసిన చెట్లను నష్టపరచడమే గాక డ్రిప్ పైపులను పీకి నష్టం కలిగిస్తున్నట్లు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుసార్లు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని రైతులు వాపోయారు. ఇప్పటికైనా అధికార్లు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎఫ్‌బీవో తిమ్మక్క 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.

బొప్పాయి చెట్లను విరగ్గొట్టిన ఎలుగుబంటి

15 ఏళ్లకు నిండుకుండలా చెరువు...

రాయదుర్గం పట్టణం, గుమ్మఘట్ట, న్యూస్‌టుడే: రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం మండలాలకు సాగు నీరందించే బీటీప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో ఈ ఏడాది ఎడమ కాలువ ద్వారా నీళ్లు వదలడంతో సరిసరాల్లోని పలు చెరువులు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. పదిహేను రోజులుగా కలుగోడు, గుమ్మఘట్ట చెరువులు నిండటంతో మిగిలిన నీటిని భూపసముద్రం చెరువులోకి వదులుతున్నారు. ప్రస్తుతం బట్టేటి చెరువు కూడా నిండు కుండలా మారడంతో ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 15 ఏళ్లుగా నిండని చెరువు ప్రస్తుతం మరువ పారుతుండటం.. ఇది దారికి పక్కనే ఉండటంతో అటుగా వెళ్లేవాళ్లు ఆగి చెరువును సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరువ పారుతున్న భూపసముద్రం బట్టేటి చెరువు

కులాల మధ్య చిచ్చుపెడితే చర్యలు: డీఎస్పీ

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: బ్రహ్మసముద్రం మండలం యనకల్లుకు చెందిన ఆనంద్‌ది ఆత్మహత్యే అని తేల్చి చెప్పినా వినకుండా కొందరు కులాల మధ్య చిచ్చు నెలకొనేలా వ్యవహరిస్తున్న తీరుపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ రవిబాబు హెచ్చరించారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏవైనా ఆధారాలతో తమకు తెలిపినే దానిపై విచారణ చేపడుతామని తెలిపారు. ఇందులో నిజాలు లేకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.

విద్యావేత్త మృతికి పలువురి సంతాపం

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఉరవకొండలోని విఠల్ రుక్మిణి అనాథ ఆశ్రమ నిర్వాహకుడు, విజయ్ ట్యుటోరియల్ కళాశాల అధినేత ఎర్రిస్వామి(80) ఆదివారం మృతిచెందగా.. పలువురు సంతాపం ప్రకటించారు. అంతేకాకుండా పదిహేనేళ్లుగా ఆయన పట్టణంలో అనాథ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన మృతదేహంపై పలువురు పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు.



గుంతకల్లు

• గుంతకల్లు • శింగనమల • తాడిపత్రి

ఘనంగా కనకదాస జయంతి

కేకుకోసి సంబరాలు చేస్తున్న నాయకులు

గార్లదిన్నె, న్యూస్‌టుడే : గార్లదిన్నెలో ఆదివారం కురుబ సంఘం ఆధ్వర్యంలో కనకదాస జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. డ్యామ్‌రోడ్డు సమీపంలో ఉన్న కనకదాస విగ్రహానికి సంఘం నాయకులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం ఉత్సవ విగ్రహం గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. గురవయ్యల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

ముగిసిన ఎన్ఎస్ఎస్ శిబిరం

ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు

పామిడి: పామిడిలోని జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఏడు రోజులుగా నీలూరు గ్రామంలో చేపట్టిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమం ఆదివారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ పీవో అక్కులప్ప మాట్లాడుతూ పరిశుభ్రత, మొక్కలు నాటడం, మత్తుపదార్థాలపై అవగాహన ర్యాలీ, ఇంటింటి ప్రచారం, అక్షరాస్యత తదితర అంశాలపై విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ కృష్ణకుమార్, చరిత్ర అధ్యాపకుడు నారాయణ రెడ్డి, పాఠశాల హెచ్ఎం రుద్రనాయక్, గ్రామ సర్పంచి ప్రమీలమ్మ, వాలంటీర్లు పాల్గొన్నారు.

క్రికెట్ జట్టుకు ఉపాధ్యాయుల ఎంపిక

గుంతకల్లు, న్యూస్‌టుడే : ప్రభుత్వాదేశాల మేరకు గుంతకల్లు మండలం ఉపాధ్యాయుల క్రికెట్ జట్టు కోసం జరిగిన పోటీల్లో పలువురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఆదివారం పట్టణంలోని ఎస్‌జేపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో పోటీలు నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారుల పర్యవేక్షణలో జరిగిన పోటీల్లో మండల విద్యాశాఖాధికారి సుబ్బరాయుడు, ఉపాధ్యాయులు శంకరయ్య, సత్యనారాయణ, రఫి, వరప్రసాద్, మహేశ్, శ్రీరాములు, రామాంజనేయులు, వెంకటేశ్, రవికుమార్, లక్ష్మీనారాయణగౌడ్, కార్తిక్, చంద్రారావు, చరణ్‌తేజ్, రమేశ్, మోహన్‌రాజ్‌లు జట్టుకు ఎంపికైనట్లు జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య మండల కన్వీనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఎంపికైన జట్టు గుంతకల్లు డివిజన్ స్థాయి పోటీల్లో పాల్గొంటుందని ఆయన వెల్లడించారు.

ఎంపికైన జట్టు సభ్యులు

ట్రాఫిక్ సమస్య ఎన్నటికి తీరేను?

● వాహనదారులు, పాదచారులకు తిప్పలు

గుత్తిలో నిత్యం ట్రాఫిక్ స్తంభన

గుత్తి, న్యూస్‌టుడే : గుత్తిపురపాలికలో నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారు. గుత్తిలో 44 నంబర్, 63 నంబర్ జాతీయ రహదారులతోపాటు గుత్తి-ఆదోని, గుత్తి-నెల్లూరు రహదారులు ఉన్నాయి. జాతీయ రహదారులతోపాటు రాష్ట్ర హైవేలు గుత్తిమీదుగా ఉన్నాయి. రోజూ సుమారు వేలల్లో వాహనాలు తిరుగుతుంటాయి. ప్రధాన రహదారులు గుత్తిమీదుగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ స్తంభిస్తోంది.

● ప్రధానంగా పట్టణంలోని ఎన్టీఆర్, పత్తికొండరోడ్డు కూడలితోపాటు రాజీవ్ సర్కిల్, గాంధీచౌక్‌ల వద్ద ట్రాఫిక్‌తో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గుత్తి-అంకోల జాతీయ రహదారి పనులు పడకేశాయి. ఐదేళ్ల కిందట పనులు మొదలయ్యాయి. ఇప్పటికీ పూర్తి కాలేదు. గుత్తేదారుడు మరణించడంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ● గుత్తిశివారులోని ఎన్‌హెచ్-44 నుంచి వంతెన నిర్మాణాలు ఆగిపోయాయి. గేట్స్ ఇంజినీరింగ్ కళాశాల, శ్రీపురం, రజాపురం వద్ద వంతెనలు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో గుత్తి నుంచి అంకోలకు వెళ్లే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. భారీ వాహనాల రాకపోకలు నిత్యం వెళుతుంటాయి. ఈకారణంగా గుంతకల్లు రోడ్డులో ట్రాఫిక్ స్తంభిస్తోంది.

పట్టించుకోని పోలీసులు...

గుత్తిలో ట్రాఫిక్ సమస్యను పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కేవలం గాంధీ చౌక్ వద్ద ఇద్దరు పోలీసులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటున్నారు. సాయంత్రం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది. రాజీవ్‌సర్కిల్‌లో పోలీసులు ఉండటం లేదు. దీంతో బాటసారులు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోలేకపోతున్నారని జనం వాపోతున్నారు.

ప్రతిపాదనల్లోనే పోలీసు స్టేషన్

గుత్తి పట్టణం మీదుగా రహదారులు ఎక్కువగా ఉండటం వాహనాల రాకపోకలు అధికంగా ఉంటున్నాయి. ఇక్కడ ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు పదేళ్ల కిందటి నుంచి ఉన్నాయి. స్టేషన్‌ను ఏర్పాటు చేయటాన్ని ప్రభుత్వం పట్టించుకోలేకపోతోంది. ప్రజాప్రతినిధులు సైతం ఆదిశగా ఆలోచన చేయకపోవడం గమనార్హం.

పనులు పూర్తయితే సమస్య తీరుతుంది

గుత్తి-అంకోల రోడ్డు పూర్తి అయితే గుత్తిలో ట్రాఫిక్ సమస్య తీరుతుంది. రోడ్డుపూర్తికాకపోవడంతోనే సమస్య నెలకొంది. రోడ్డు పూర్తి అయితే వాహనాలు ఊరిబయట నుంచి వెళతాయి. ఆయా పనులు నిలిచిపోవడంతో వాహనాలు గుత్తిలోకి వస్తున్నాయి. ఈకారణంగానే ట్రాఫిక్ సమస్య ఉంటోంది. ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ప్రతిపాదనలు ఉన్న విషయం తెలీదు. **- రామారావు, సీఐ**

మేమున్నాం.. మీకు తోడుగా

గుంతకల్లు పట్టణం: 80085 73072
తాడిపత్రి: 79950 67001
శింగనమల: 8008612342

సమస్య: గుంతకల్లులోని అంజలి నగర్‌లో మసీద్ ఏరియాలో కుళాయిలకు తాగునీరు సక్రమంగా రావటం లేదు. ఇబ్బందులు పడుతున్నాం. **- స్వరూప్, విశ్రాంత ఉద్యోగి.**

సమాధానం: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. **- హరికృష్ణ, ఏఈ, గుంతకల్లు**

సమస్య: తిలక్‌నగర్‌లోలో సుధాకర్‌రెడ్డి కోళ్ల ఫారం దగ్గర రోడ్డులో కల్వర్టు దెబ్బతినింది. వాహనాలు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. **- భీమలింగారెడ్డి.**

సమాధానం: పరిశీలించి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం.
- హరికృష్ణ, ఏఈ, గుంతకల్లు పురపాలక సంఘం - న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం

సమస్య : తాడిపత్రిలోని అంబేడ్కర్‌నగర్ హేమాద్రి పక్కవీధిలో మురుగు భారీగా రహదారి మీదకు చేరుతోంది.
- నారాయణస్వామి, స్థానికుడు

సమాధానం: వెంటనే పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి సమ్యస్యను పరిష్కరిస్తాం.
- నాగేంద్ర, మున్సిపల్ ఏఈ

సమస్య : తాడిపత్రిలోని బండామసీదు వీధిలో పలుచోట్ల మ్యాన్‌హోళ్లపై ఉన్న మూతలు ధ్వంసమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉంది.
- బాబా ఫకృద్దీన్, వాహనదారుడు.

సమాధానం: వెంటనే పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. **- నాగేంద్ర, మున్సిపల్ ఏఈ -న్యూస్‌టుడే, తాడిపత్రి**

మహాసభలు జయప్రదం చేయాలి

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: విశాఖలో 2026 జనవరి నాలుగో తేదీన జరిగే 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం గుంతకల్లులో గోడపత్రాలు విడుదల చేశారు. సీఐటీయూ పట్టణ ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ దేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి తీర్మానం జరుగుతుందన్నారు. లేబర్ కోడ్స్ రద్దు, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం రూ.26వేలకు పెంపు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయమని కోరుతామన్నారు.

హక్కులపై అవగాహన అవసరం

కాలనీ ప్రజలతో మాట్లాడుతున్న ఎస్సై ఆంజనేయులు

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా ఆదివారం పెద్దవడుగూరులోని ఎస్సీ కాలనీలో ఉన్న ఆర్డీటీ పాఠశాల ఆవరణలో ఆయనతోపాటు జమేదారు రామకృష్ణ, బీఎస్పీ నాయకులు నగేశ్ తదితరులు సమావేశం నిర్వహించి హక్కులు, విధులపై మాట్లాడారు. కాలనీలో ప్రధానంగా ఉంటున్న సమస్యలను ఎస్సై అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అసాంఘిక కార్యాకలాపాలకు దూరంగా ఉండాలని, పిల్లలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేయాలని ఆయన కోరారు.

కరాటేలో చిన్నారుల సత్తా

విజేతలుగా నిలిచిన చిన్నారులతో ఉపాధ్యాయుడు

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన ఎనిమిది మంది చిన్నారులు ఆదివారం బళ్లారిలో జరిగిన ఆల్ ఇండియా ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీల్లో సత్తా చాటి పతకాలు సాధించారు. ఇషాన్ 30 కిలోల విభాగంలో తృతీయ స్థానం, సాత్విక 20 కిలోల విభాగంలో తృతీయ స్థానం, లక్షిత్ 40కిలోల విభాగంలో తృతీయ స్థానం, హర్షిత్‌రెడ్డి 50 కిలోల విభాగంలో ప్రథమస్థానం, లక్ష్మీ నరసింహ 35కిలోల విభాగంలో తృతీయ స్థానం, లక్కీ 25కిలోల విభాగంలో తృతీయ స్థానం, మణికంఠ 40 కిలోల విభాగంలో మొదటి స్థానం, ఆరిఫ్ 35కిలోల విభాగంలో రెండో స్థానంలో నిలిచారు.

గొడవలకు దిగితే కఠిన చర్యలు

కాలనీవాసులతో మాట్లాడుతున్న పట్టణ సీఐ ఆరోహనరావు

తాడిపత్రి, న్యూస్‌టుడే: ఎవరైనా గొడవలకు పాల్పడినా, సృష్టించినా శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తాడిపత్రి పట్టణ సీఐ ఆరోహనరావు హెచ్చరించారు. భగత్‌సింగ్‌నగర్‌లో ఆదివారం నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో అనుమానం ఉన్న వారి ఇళ్లు, పరిసరాలను తనిఖీ చేశారు. అందరూ ప్రశాంతగా జీవనం సాగించాలని, అలా కాకుండా గొడవలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. నాలుగు మండలాల ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఆలయ హుండీ చోరీ

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే: మండలంలోని వీరేపల్లిలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హుండీని ఎత్తుకెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. హుండీలోని నగదును తీసుకొని దానిని బందార్లపల్లి రోడ్డులో పడేసినట్లు తెలిపారు. ఆదివారం ఉదయం ఆలయంలోకి వెళ్లిన కొందరు భక్తులు హుండీ కనిపించకపోవడంతో గ్రామపెద్దలకు తెలియజేశారు. చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించగా బందార్లపల్లి రోడ్డులో హుండీని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు గ్రామాన్ని సందర్శించి ఆరాతీశారు. గ్రామస్థుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సమస్యలకు పరిష్కారం

తాడిపత్రి, న్యూస్‌టుడే : సజ్జలదిన్నె గ్రామం నుంచి ఆలూరుకు వెళ్లే దారి పక్కలో పొలాల వద్ద విద్యుత్తు స్తంభాన్ని పిచ్చిమొక్కలు చుట్టేశాయన్న సమస్యపై గత నెల 25న 'ఈనాడు'లో 'సారూ.. ఒకసారిటు చూడరు' అనే శీర్షిక వచ్చిన చిత్రవార్తకు స్పందన లభించింది. విద్యుత్తు అధికారులు పిచ్చిమొక్కలు తొలగించి సమస్యను పరిష్కరించారు.

తాడిపత్రి : తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డు, యల్లనూరు రోడ్డులో ఇటీవల రహదారిపై గుంతలు పడ్డాయని 'మేమున్నాం.. మీకు తోడుగా' కింద ఇచ్చిన వార్తకు స్పందన లభించింది. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి గుంతలను పుడ్చి సమస్యను పరిష్కరించారు.

నేటి నుంచి భక్తులకు అల్పాహారం

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చిన భక్తులకు సోమవారం రాత్రి 7.30 గంటలకు అల్పాహారం అందించడాన్ని ప్రారంభిస్తామని ఈవో విజయరాజు తెలిపారు. అల్పాహారంతో పాటు చిన్నపిల్లలు ఆకలితో ఇబ్బందులు పడకుండా వేడి పాలు ప్రతిరోజు అందిస్తామన్నారు. మధ్యాహ్నం భక్తులకు రోజు అన్నదానం కార్యక్రమం ఉంటుందన్నారు.

ముళ్లపొదల్లో తాగునీటి పైపులు

పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి, లీకేజీలను నిలువరించడానికి వినియోగించాల్సిన ప్రధాన పైప్‌లైన్ ఏర్పాటుకు చెందిన పైపులు ప్రస్తుతం ముళ్లపొదల్లో ఉన్నాయి. అధికారులు ఎస్‌ఎస్‌ట్యాంకు సమీపంలో ముళ్లపొదలనూ వదిలేశారు. గతంలో నీటి పంపింగ్‌కు చెందిన రెండు విద్యుత్తు మోటార్లు చోరీ అయ్యాయి. అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.
- న్యూస్‌టుడే, గుంతకల్లు

శిథిలావస్థలో నీటి ట్యాంకు

గుత్తిఆర్.ఎస్. లోని సూరశింగనపల్లిలో భూఉపరితల ట్యాంకు కూలేందుకు సిద్ధంగా ఉంది. ట్యాంకు శిథిలావస్థకు చేరుకోవడంతో పురపాలిక అధికారులు ట్యాంకుకు నీరు నింపడంలేదు. ట్యాంకును నిరుపయోగంగా ఉంచారు. నాలుగేళ్ల నుంచి ట్యాంకును కూల్చడంలేదు. ట్యాంకు కూలితే సమీపంలోని నివాసగృహాలపై పడుతుంది. ప్రజలు భయభయంగా కాలం గడుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.
- న్యూస్‌టుడే, గుత్తి

ప్రమాదమున్నా.. పట్టించుకోరేం..

తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రిలోని అంబేడ్కర్ నగర్‌లో మురుగు కాలువను గత ప్రభుత్వంలో నాసిరకంగా నిర్మించడంతో అది ఒకవైపు కుంగిపోయింది. దీంతో అక్కడ ప్రమాదం పొంచి ఉందని స్థానికులు వాపోతున్నారు. సీబీరోడ్డు నుంచి అంబేడ్కర్‌నగర్ సచివాలయం వీధికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. దీనిపై మున్సిపల్ ఏఈ తేజను వివరణ కోరగా వెంటనే కాలువను నిర్మించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

శ్మశాన వాటికకు దారేదీ?

తరిమెల గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లే రహదారిని బాగు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఆదివారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మరణించడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు అవస్థలు పడ్డారు. ప్రస్తుతం గ్రామంలో 1000కి పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామ శివారులో ఉన్న శ్మశాన వాటికకు వెళ్లాలంటే వాగును దాటాల్సిందే. వాగులో నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, శింగనమల(బుక్కరాయసముద్రం),**

మూతపడిన మూత్రశాలలు

గుంతకల్లులో ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన మూడు ఉచిత మూత్రశాలల్లో రెండు మూత పడ్డాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని, బస్టాండును స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచాలని మూడు స్వచ్ఛ ఉచిత మూత్రశాలలను ఇరువైపులా ఏర్పాటు చేశారు. ఒకటి మాత్రమే వినియోగంలో ఉంది. వీటిలో ఒకటి మహిళలకు, మరొకటి పురుషులకు ఉంటుంది. వాటికి తాళం వేసి ఉండటంతో ప్రయాణికులు అవస్థ పడుతున్నారు. మూత పడిన మూత్రశాలలను వినియోగంలోకి తీసుకుని రావాలని ప్రజలు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం**

కుస్తీ క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహం

నగదు అందజేస్తున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఈశ్వర్

పామిడి: పామిడికి చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కుస్తీ పోటీలు ఆడి బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈనేపథ్యంలో జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు కోచ్ రాఘవేంద్రతో కలిసి ఆదివారం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన తనయుడు ఈశ్వర్‌ను సంప్రదించారు. డిసెంబర్ 4న ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించే జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు వెళ్లేందుకు క్రీడాకారులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే జయరాం, ఆయన మనవడు ఈషన్ సాయి చేతుల మీదుగా రూ.35వేలు ఆర్థిక ప్రోత్సాహం అందజేశారు. జాతీయ స్థాయిలో సత్తా చాటి గుంతకల్లు నియోజకవర్గానికి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే క్రీడాకారులకు సూచించారు.

మద్యం సీసాల స్వాధీనం

యాడికి, న్యూస్‌టుడే : యాడికిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఎస్సై ఎం. వెంకటరమణయ్య తెలిపిన వివారాల మేరకు.. నారాయణ, రవికాంత్ కలిసి అధిక ధరలకు మద్యాన్ని అమ్ముతుండగా పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 45 సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

గురజాడ అప్పారావుకు నివాళి

గుత్తి, న్యూస్‌టుడే : సాహితీవేత్త గురజాడ అప్పారావు వర్ధంతిని ఆదివారం గుత్తిలోని విశ్రాంత ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. స్థానిక పెన్షనర్ల భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సాహితీ సేవలను వారు కొనియాడారు. కార్యక్రమాన్ని పెన్షనర్ల అసోసియేషన్ కోశాధికారి కుళ్లాయిబాబు నిర్వహించారు.

ఈవో విజయరాజుకు చెక్కును అందజేస్తున్న మల్లికార్జున శెట్టి, సులోచన దంపతులు

ఆలయాభివృద్ధికి రూ.లక్ష విరాళం

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధికి గుత్తికి చెందిన కొత్తూరు మల్లికార్జున శెట్టి, సులోచన దంపతులు ఆదివారం రూ. 1,11,111 విరాళం ఇచ్చారు. చెక్కును డిప్యూటీ కమిషనర్ విజయరాజుకు అందజేశారు.

టిడ్కో ఇళ్లకు మహర్దశ

పామిడి: గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను సరిగా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లబ్ధిదారులకు ఆశలు చిగురించాయి. గృహాలను లబ్ధిదారులకు అందించే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పామిడి పట్టణంలో టిడ్కో గృహాల చుట్టూ ఉన్న ముళ్లపొదలు తొలగించారు. 70 శాతం పనులు పూర్తి చేసుకున్న గృహాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు నియంత్రికను అమర్చి స్తంభాలు నాటారు. సెప్టిక్ ట్యాంక్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. చివరి దశలో ఉన్న టిడ్కో గృహాలకు కిటికీలు, తలుపులు, నిర్మాణంలో ఉన్న గృహాలకు శ్లాబ్‌లు, తదితర పనులను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ముళ్లపొదలు తొలగించిన తర్వాత గృహాలు

జూదరుల అరెస్టు

గుత్తి, న్యూస్‌టుడే: గుత్తి మండలంలోని పూలకుంట గ్రామంలో జూదస్థావరంపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. సీఐ రామారావు, ఎస్ఐ సురేశ్‌బాబు తమ సిబ్బందితో కలసి పేకాట ఆడుతున్న 18 మందిని అరెస్టు చేసి, వారి నుంచి రూ. 42,230 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: గుంతకల్లులో తిలక్‌నగర్‌కు చెందిన రాములమ్మ(61) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ యాసిడ్ తాగారు. ఈక్రమంలో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. రెంటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొన్ని రోజులగా రాములమ్మ చక్కెర, కాళ్లవాపులుతో బాధపడుతూ ఉండేదన్నారు. ఆ బాధను భరించలేక క్లినింగ్ యాసిడ్‌ను తాగింది. రాత్రి 12.30 గంటలకు కుటుంబ సభ్యులు గమనించి ఆమెను ఆసుపత్రిలో చేర్పించిగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

యువతి అదృశ్యంపై కేసు నమోదు

గుంతకల్లు పట్టణం ,న్యూస్‌టుడే కసాపురం పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఓ యువతి అదృశ్యం కేసు నమోదైంది. ఎస్ఐ వెంకటస్వామి తెలిపిన వివరాల మేరకు పట్టణంలో ఓ కాలనీకి చెందిన యువతి బీటెక్ చదువుతోంది. కొన్ని రోజుల క్రితం యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిందని పేర్కొన్నారు.

పాఠశాలలు.. సమస్యలు బోలెడు

సర్దార్ వల్లభ్‌భాయ్ ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా కుళాయిల ఏర్పాటు పనులు

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: గుంతకల్లులోని పురపాలక ప్రాథమిక పాఠశాలల్లో గత ప్రభుత్వంలో రెండో విడత నాడు-నేడులో భాగంగా చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అసంతృప్తికరంగా ఉండటంతో విద్యార్థులకు కష్టాలు తప్పటం లేదు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

అధికారుల దృష్టికి తీసుకెళ్లాం

పాఠశాలల్లో నెలకొన్న నాడు-నేడు అసంపూర్తి పనుల విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పనుల పూర్తికి అక్కడికి నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. వీలైనంత తర్వగా ఆయా పనులు పూర్తి చేయించేందుకు కృషి చేస్తాం. **- సుబ్బరాయుడు, ఎంఈవో-2, గుంతకల్లు**

క్షేత్రస్థాయిలో పనుల తీరిది

● గత వైకాపా ప్రభుత్వం రూ. 2.49 కోట్ల నిధులు కేటాయించింది. ఫర్నిచర్‌ను మినహాయించి 16 పాఠశాలల్లో రూ. 1.42 కోట్ల విలువల గల పనులు జరిగాయి.

● అంజుమాన్ వీధిలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పాఠశాలలో మౌలిక వసతులకు రూ. 7.23 లక్షల ఖర్చు చేశారు. మరుగుదొడ్లు నిర్మాణం అసంపూర్తిగా ఉన్నాయి. కుళాయలు లేక విద్యార్థులు భోజనం సమయంలో కంచాలు కడుకోవడానికి అవస్థ పడుతున్నారు.

● కురబగేరిలో డీపీఈపీ పాఠశాలకు రూ. 15.99లక్షలు మంజూరైంది. రూ. 4.52లక్షల విలువగల పనులు జరిగాయి. కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి.

● వాల్మీకి నగర్‌లో అనీబిసెంట్ ప్రాథమిక పాఠశాలకు రూ. 20లక్షల మంజూరైంది. రూ. 7.44 లక్షల పనులు చేపట్టారు. మూత్రశాలల నిర్మాణం పూర్తికాలేదు.

● రవీంద్రనాథ్ ఠాగూర్ పాఠశాల, గంగానగర్ డీపీఈపీ పాఠశాల, సత్యనారాయణ పేటలో వీరేశలింగం పంతుల పాఠశాలలో శుద్ధ జలాలు అందించే యంత్రాలను మూలన పెట్టేశారు. దీంతో పిల్లలు తాగునీటికి పడరాని పాట్లు పడుతున్నారు.

గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి అభిషేకాలు

గార్లదిన్నె గ్రామీణం, న్యూస్‌టుడే : కోటంక గ్రామ సమీపంలో కొండల మధ్య వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం స్వామికి అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు రామాచార్యులు ఉదయం అర్చనలు, క్షీరాభిషేకాలు, ఆకుల పూజ వంటి విశేష పూజలు జరిపి స్వామిని పూలమాలలతో అలంకరించారు. వివిధ గ్రామాల ప్రజలు ఆలయానికి వచ్చి భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

ప్రత్యేకాలంకరణలో గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి

అశ్వర్థ ఆలయంలో విశేష పూజలు

ప్రత్యేక అలంకరణలో అశ్వర్థనారాయణస్వామి

పెద్దపప్పూరు, న్యూస్‌టుడే: మండలంలో ప్రసిద్ధి చెందిన అశ్వర్థ ఆలయంలో ఆదివారం సదర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశ్వర్థనారాయణస్వామి, శ్రీచక్రభీమలింగేశ్వరస్వాములకు పండితులు అభిషేకం, పూజలు, అర్చనలు నిర్వహించి పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు.

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా
హెచ్.ఐ.వి. రాకుండా చూద్దాం - భావితరాన్ని కాపాడుకుందాం
సుఖం క్షణకాలం, వ్యాధి ప్రాణాంతకం
అదుపు తప్పిన కోరికలు - ఎయిడ్స్ వ్యాప్తికి సోపానాలు
కండోమ్ లేకుండా అపరిచిత వ్యక్తితో లైంగిక చర్య ఎయిడ్స్ వ్యాధికి దారితీసే అవకాశం ఉంది.
నిశ్శబ్దాన్ని ఛేదించండి - ఎయిడ్స్ గురించి ధైర్యంగా మాట్లాడుకోండి.
సురక్షితంకాని లైంగిక సంబంధాలు విడనాడండి. ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టండి.
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రేమను పంచుదాం.. వారి మానసిక ధైర్యాన్ని పెంచుదాం.
Get tested for HIV Stav informed - Stay safe
IndiaFightsHIVandSTI
RIDS, Ananthapuramu

(c) eenadu

అనంతపురం

●అనంతపురం ●రాప్తాడు

కోటి సంతకాలు పెద్ద డ్రామా: ఎమ్మెల్యే సునీత

చెక్కులు అందుకున్న లబ్ధిదారులతో ఎమ్మెల్యే పరిటాలసునీత

రాంనగర్(అనంతపురం), న్యూస్‌టుడే : రాష్ట్రంలో మెడికల్ కళాశాలల నిర్మాణానికి వ్యతిరేకంగా వైకాపా నాయకులు చేపట్టిన కోటి సంతకాలు కార్యక్రమం పెద్ద డ్రామా అని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు. ఆదివారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. నియోజకవర్గంలో మొత్తం 27 మంది లబ్ధిదారులకు రూ.17.50 లక్షల మంజూరు కాగా, అందులో 12 మందికి రూ.12 లక్షల చెక్కులు పంపిణీ చేశామని, మిగిలిన వారికి త్వరలో చెక్కులు అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి వైద్యం అందుబాలులోకి తేవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమన్నారు. ఎన్టీఆర్ సేవలు మరింత విస్తృతం చేసేందుకు తాజాగా చర్యలు చేపట్టారన్నారు. మెడికల్ కళాశాలలు పీపీపీ విధానంలో పూర్తి చేసి, అన్ని వర్గాలకు వైద్యవిద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అది చూసి ఓర్వలేక వైకాపా నాయకులు పనికట్టుకుని లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్లలో మెడికల్ కళాశాలలు పూర్తి చేయకుండా అడ్డుతగలడం ఏమిటని ప్రశ్నించారు.

కంప్యూటర్ ఆధారిత అంశాలపై ఉచిత శిక్షణ

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: నగరంలోని కమలానగర్‌లో ఉన్న సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు కంప్యూటర్ ఆధారిత అంశాలపై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నామని నిర్వాహకులు ఓబిరెడ్డి, గజలక్ష్మి తెలిపారు. 5వ తరగతి నుంచి పీజీ విద్యార్థులకు, నిరుద్యోగులకు, ప్రైవేటు ఉద్యోగులకు ఫొటోషాప్, ట్యాలీ ఈఆర్‌పీ ప్రైమ్, ఎంఎస్ ఆఫీసు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం సి, సిప్లస్, జావా, పైథాన్ లాంగ్వేజీపై ఉచితంగా శిక్షణ ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు ఈనెల 4లోగా దరఖాస్తు చేసుకోవాలని వెంటనే తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. పూర్తి వివరాలకు 9059723829, 7569033379 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

'మహాసభలను జయప్రదం చేయండి'

రాప్తాడు (కమలానగర్), న్యూస్‌టుడే: సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మన్నీల రామాంజనేయులు పిలుపునిచ్చారు. ఆదివారం రాప్తాడు మండల కమిటీ కేంద్రంలో నాయకులతో కలిసి మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. డిసెంబరు 31 నుంచి 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్టణంలోని ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ బీచ్ రోడ్డులో సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలను నిర్వహిస్తున్నామన్నారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు పాల్గొని, కేంద్ర, రాష్ట్రాల ప్రజా పరిపాలన, వ్యతిరేకపాలన, ప్రజలకు రావలసిన అంశాలపై మాట్లాడుతారని, జిల్లా వ్యాప్తంగా ఉన్న సీఐటీయూ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

పెచ్చులూడే భవనాల్లో అంగన్‌వాడీ చిన్నారులు

న్యూస్‌టుడే, ఆత్మకూరు

గత వైకాపా పాలనలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ గాలికి వదిలిపెట్టడంతో సమస్యలు ఏర్పడున్నాయి. నిర్మాణాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ ప్రజలు మొరపెట్టుకున్నా మండలవ్యాప్తంగా ఎక్కడా నిర్మాణాలు చేపట్టలేదు. 2014-19 మధ్యలో గత తెదేపా

కొత్త నిర్మాణాలు లేక ఇబ్బందులు

పాలనలో మండల వ్యాప్తంగా అనేక కేంద్రాల నిర్మాణాలు చేపట్టారు. తరువాత వచ్చిన నాయకులు అంగన్‌వాడీల గురించి ఆలోచించలేదు. కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి.

● ఆత్మకూరు మండలవ్యాప్తంగా 43 మెయిన్, 4 మినీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 1278 మంది చిన్నారులు ప్రీస్కూల్‌కి వెళుతున్నారు.

తలుపూరులో అర్ధాంతరంగా నిలిచి పోయిన నిర్మాణం

డీకే తండాలో అంగన్‌వాడీ కేంద్రంలో 41 మంది చిన్నారులు ఉన్నారు. గోడకు పెచ్చులు ఊడుతున్నాయి. కొత్త నిర్మాణం చేపట్టి చిన్నారులకు రక్షణ కల్పించాల్సి ఉంది.

● తలుపూరు అంగన్‌వాడీ కేంద్రం-1 నిర్మాణాన్ని గత వైకాపా హయాంలో 3 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. గుత్తేదారుడు పునాది పూర్తి చేసినప్పటికీ బిల్లులు కాకపోవడంతో మధ్యలోనే వదిలేశాడు. ప్రస్తుతం చిన్నారులు అద్దె భవనంలో ఉంటున్నారు.

అధికారులకు నివేదికలు పంపాం.. - లావణ్య, ఐసీడీఎస్ సూపర్‌వైజర్

అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించి వాటి మరమ్మతుల వివరాలు ఉన్నతాధికారులకు పంపాం. పంపనూరులో రూ.11 లక్షలతో ఆర్టీటీ అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్మించింది. డీకే తండా గ్రామంలో మరమ్మతులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అప్పటివరకూ విద్యార్థులను మరో అద్దె గదిలోకి మారుస్తాం. ఆత్మకూరు-1 కేంద్రాన్ని మరో వారం రోజుల్లో మరమ్మతుల పనులు ప్రారంభం చేయిస్తాం.

మేమున్నాం.. మీకు తోడుగా

అశోక్‌నగర్ : 9440247485
తపోవనం: 8008573010
రుద్రంపేట: 8008550310

సమస్య: గుత్తి రోడ్డులో రోడ్డు మీద నిర్మాణ వ్యర్థాలు ఉండటంతో ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారికి ఇబ్బందిగా ఉంది. **- మారుతి కుమార్**

సమాధానం: వెంటనే వ్యర్థాలను తరలిస్తాం.

సమస్య: గుల్జార్‌పేటలో పందుల బెడద అధికంగా ఉంది. **-ఖాదర్**

సమాధానం: పందులను తరలించే ప్రక్రియ తొందరలో చేపడతాం

(పై ప్రశ్నలకు నగరపాలక ఇంఛార్జి ప్రజారోగ్య అధికారి నరసింహ సమాధానాలు ఇచ్చారు.) - న్యూస్‌టుడే, అశోక్‌నగర్

నగరంలో నేడు..

కమలానగర్: జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహణ.

● నగరంలోని పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

● ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవం సందర్భంగా ఆర్ట్స్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించనున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, విద్యార్థులు.

● అరటి రైతులను ఆదుకోవాలంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద అరటి గెలలతో నిరసన చేపట్టనున్న వైకాపా నాయకులు

'పాలకవర్గ విధానాలు తిప్పికొట్టాలి'

ఆజాద్‌నగర్ (అనంతపురం), న్యూస్‌టుడే: కార్మిక వర్గం చైతన్యంతో పాలక వర్గ విధానాలను తిప్పికొట్టాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. ఆదివారం అనంతపురం నగరంలో ఉన్న నీలం రాజశేఖర్‌రెడ్డి భవనంలో జిల్లా ఏఐటీయూసీ కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌గౌడ్ అధ్యక్షతన జరిగింది. రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టుకుని కార్మిక వర్గానికి రక్షణగా ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్‌కోడ్‌లను తీసుకొచ్చిందన్నారు. ఈ విధానాలను తిప్పి కొట్టడానికి కార్మికవర్గం సమాయత్తం కావాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ.. రద్దు చేసిన చట్టాల పునరుద్ధరణ కోసం ఐక్య పోరాటాలు చేస్తామన్నారు. నగర కార్యదర్శి కృష్ణుడు, నగర అధ్యక్షుడు చిరంజీవి, నాయకులు రాజు, గోవిందు, ఈశ్వరయ్య, శంకర్, బాషా, కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్

ప్రతిష్ఠ ఉత్సవం దివ్యతేజోమయం

అనంత సాంస్కృతికం: నగరంలోని రాంనగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్న మహా కుంభాభిషేకం ఉత్సవంలో ప్రధానమైన నూతన విగ్రహ పునఃప్రతిష్ఠ ఉత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. తెల్లవారుజాము 4.35కు జరిగిన ఈఉత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రధాన కలశాన్ని శిఖర ప్రతిష్ఠ వేదిక వద్దకు తీసుకువచ్చారు. గోరంట్ల భాస్కర తారానాథశర్మ అర్చక బృందం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో అయ్యప్ప స్వామి నూతన పంచలోహ విగ్రహం (260కేజీలు) పునః ప్రతిష్ఠ జరిగింది. స్వామివారి పీఠం, ద్వారపాలకులు, 15 శిఖర కలశాల ప్రతిష్ఠ సైతం నిర్వహించారు. కలశార్చనలు, సూర్య, భాగ్య దేవతా ప్రార్థనలు, పలు హోమాలు, మహా కుంభాభిషేకం, విశేష పూజలు సైతం జరిపారు. అయ్యప్ప మాలధారులైన ఎమ్మెల్యే దగ్గుపాటి కార్యక్రమ ఆద్యంతం పాల్గొని దీక్షా కర్త్యాన్ని పాటించారు.

ప్రధాన కలశ శిఖర ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే

తప్పు చేస్తే శిక్ష తప్పదు: ఎమ్మెల్యే

రాంనగర్ (అనంతపురం), న్యూస్‌టుడే : తప్పు చేస్తే ఎంతవారికైనా శిక్ష తప్పదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటిప్రసాద్ హెచ్చరించారు. ఆదివారం అనంతపురం అర్బన్ తెదేపా కార్యాలయంలో 34 మంది లబ్ధిదారులకు రూ.23.08 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. లబ్ధిదారులతో పాటు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర మేయర్ వసీం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. నగరంలో వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా దాడులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. గొడవలను పోలీసులు ఉపేక్షించరన్నారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. జడ్పీ ఛైర్మన్ గిరిజమ్మ సమీప బంధువు 3వ డివిజన్ కార్పొరేటర్ భర్త కృష్ణమూర్తి తెదేపా బూత్ కన్వీనర్ గోపాల్‌ను దారుణంగా కొట్టారన్నారు. అందుకే ఆయనను పోలీసులు అరెస్టు చేశారన్నారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అనుచరుడు సత్యనారాయణరెడ్డి సాయినగర్‌లో ఆసుపత్రిపై దాడి చేసి బెదిరించారన్నారు. అతనిని అరెస్టు చేశారన్నారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తెదేపాతో సహ ఏ పార్టీ వారైనా సరే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

తెరపై ఈనాడు

అనంతపురం(కమలానగర్), న్యూస్‌టుడే : గంగ : **ఖైదు,** గౌరి : **రివాల్వర్ రీటా,** గాయత్రి : **జనతా బార్,** త్రివేణి : **బిజినెస్ మ్యాన్,** నీలిమ : **స్కూల్ లైఫ్,** తరంగిణి : **మరువ తరమా,** తేజస్విని : **జటోపీయా-2,** ఎస్వీ సినిమా : **రాజు వెడ్స్ రాంబాయి,** శాంతి : **ఆంధ్రకింగ్ తాలుకా.**

నేడు పాండురంగడి పాద స్పర్శ దర్శనం

అనంత సాంస్కృతికం: నగరంలోని రాంనగర్ రుక్మిణి సమేత పాండురంగ స్వామి ఆలయంలో సోమవారం భక్తులు మూలమూర్తుల పాద స్పర్శ దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు భావసార క్షత్రియ సమాజ్ అధ్యక్ష, కార్యదర్శులు తిరుపతిరావు, ఆనందరావు తెలిపారు. ఏటా మోక్షదా ఏకాదశి రోజున భక్తులను గర్భగుడిలోకి అనుమతించడం ఆనవాయితీ. ఉదయం 6.30కు అభిషేకం, ప్రత్యేక అలంకరణ, 8 గంటలకు మంగళహారతుల అనంతరం నిజపాద దర్శనం ప్రారంభమై 11 వరకు కొనసాగుతుందన్నారు.

దారి దయనీయం!

పట్టణ నడిబొడ్డు కేంద్రం సప్తగిరి కూడలిలోని లలిత జ్యువెలర్స్ ముందర రోడ్డు గుంతలమయమై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అసలే ట్రాఫిక్ ఎక్కువ. క్లియరెన్స్ వచ్చిన మూకుమ్మడిగా వాహనాలు వెళుతున్న నేపథ్యంలో గుంతలను గమనించే అవకాశం ఉండటం లేదు. ఇది ప్రమాదభరితం. **- న్యూస్‌టుడే, శారదానగర్**

చెత్తకు నిప్పు.. ఏదీ కనువిప్పు?

బెంగుళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై బళ్లారి రోడ్డు కూడలి, కళ్యాణదుర్గం రోడ్డు కూడలి వంతెనల వద్ద చెత్త ఇష్టానుసారం కుప్పలు కుప్పలుగా పడేస్తున్నారు. విపరీత దుర్గంధం వస్తోంది. కొన్నిచోట్ల ఆ చెత్తకు నిప్పు పెడుతుండటంతో పొగతో వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తోంది. **- ఈనాడు అనంతపురం**

ఇంటికి హరిత శోభ

శ్రీనగర్ కాలనీలో ఓ ఇంటి యజమాని మూడంతుస్తుల నివాస సముదాయం సమానంగా తీగ జాతి మొక్క, పచ్చ తోరణంలా పెరిగింది. గుమ్మం ముందు తీగజాతి మొక్కకు తోడుగా పసుపు వర్ణం పూలతో వికసిస్తున్న చెట్టు చూపర్లను ఆకట్టుకుంటోంది. **-న్యూస్‌టుడే, రుద్రంపేట**

గుంతలతో నిత్యం సతమతం..

నిత్యం జన సంచారమున్న కమలానగర్‌లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. శ్రీకంఠం కూడలి నుంచి బాష హోటల్ వెళ్లే దారి కంకర తేలి గుంతలతో ప్రమాదంగా మారింది. ఈ ప్రాంతంలో వాహనాల మరమ్మతు దుకాణాలు, హోటళ్లు, ఎరువుల దుకాణాలు, ఆసుపత్రులు అధికంగా ఉండటంతో జనసంచారం ఎక్కువగా ఉంటుంది. రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు ప్రమాదాల బారిన పడుతున్నారు. 40 ఏళ్లుగా అధ్వాన రోడ్డులో రాకపోకలు సాగిస్తున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, కమలానగర్**

వైభవం.. శివపార్వతుల కల్యాణం

అనంత సాంస్కృతికం: అశోక్ నగర్ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి శివ పార్వతుల కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ కమిటీ, మహిళా మండలి సంయుక్త నిర్వహణలో జరిగిన వేడుకలు చూసేందుకు భక్తజనం తరలి వచ్చారు. కమిటీ అధ్యక్షుడు అంబటి ఫణిరాజ్ ఆధ్వర్యంలో శివపార్వతులను ప్రత్యేక కల్యాణ వేదికపై కొలువుదీర్చారు.

కల్యాణ వేడుకల్లో భక్తులు

ఎస్టీ కమిషన్ సభ్యుడికి సత్కారం

రుద్రంపేట, న్యూస్‌టుడే: ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యుడుగా నియమితులైన వెంకటప్పను మాదిగ ఉద్యోగుల సమాఖ్య (ఎంఈఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. వెంకటప్పకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఎంఈఎఫ్ జాతీయ నాయకులు బండారు శంకర్, అమరనాథ్, రాష్ట్ర నాయకులు గంగాధర్, హనుమంతురావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు రమేష్ బాబు, అశోక్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ నగేష్, నగర అధ్యక్ష, కార్యదర్శిలు నాగభూషణ్, నారాయణస్వామి పాల్గొన్నారు.

ర్యాలీ నిర్వహిస్తున్న జమాతే ఇస్లామీ హింద్ నాయకులు

ఇరుగు పొరుగు వారితో సఖ్యత ముఖ్యం

ఉమానగర్, న్యూస్‌టుడే: ఇరుగు పొరుగువారు పరస్పర సహకారంతో ఉండాలని జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర కార్యదర్శి యాసీర్ అహమ్మద్ పేర్కొన్నారు. పొరుగు వారి హక్కులు అనే నినాదంతో జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఏఎస్ఐ రామచంద్రారెడ్డి ర్యాలీ ప్రారంభించారు. హిందూ,ముస్లింలు భేదాభిప్రాయాలు లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నవాజ్ అహమ్మద్, జిలాన్, యాసీన్, జిలాన్, హుసేన్ పాల్గొన్నారు.

14న ఉమర్ ఫారూక్ సున్ని సమావేశం

అనంత సాంస్కృతికం: స్థానిక రెండో రోడ్డు బహవుద్దీన్ మసీద్ ఆవరణలో డిసెంబరు 14న తెహరికె పైజానే ఉమర్ ఫారూక్ వారి సున్ని సమావేశం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం మసీద్‌లో గోడ పత్రిక ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెహరిక్ అధ్యక్షుడు హసన్‌రజాసాబ్ జామియా మసీదు ముతవల్లి కేఎం షకీల్ షఫీ, నగర మేయర్ వసీంసాబ్, ప్రజా సంఘ నేతలు హాజరయ్యారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. భారీ స్థాయిలో జరిగే ఈ సమావేశానికి కర్ణాటక హుక్కెరి నుంచి హజరత్ ఆన్ జార్ ఖాన్ సాహెబ్, మధ్యప్రదేశ్ జబల్‌పూర్ నుంచి అబ్దుల్ ఖాదీర్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని తెలిపారు. మహమ్మద్ ప్రవక్త పవిత్ర కేశాలు, వాడిన వస్తువులు, ధరించిన దుస్తులను ప్రజల సందర్శనార్థం ఉంచుతున్నామన్నారు. మహమ్మద్ ప్రవక్త భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో బహవుద్దీన్ మసీద్ ముతవల్లి ఫరీదుద్దీన్, కార్యదర్శి పర్వీష్, కోశాధికారి షబ్బీర్, హబీబ్, హుసేన్, సమీ, చాంద్‌బాషా, క్విజాన్, ఆర్వాజ్ పాల్గొన్నారు.

గోడపత్రికల ఆవిష్కరణలో మతపెద్దలు

జీపీఎస్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా శ్రీనివాసులు నాయక్

రుద్రంపేట: గిరిజన ప్రజా సంక్షేమ సంఘం (జీపీఎస్ఎస్) రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా శ్రీనివాసులు నాయక్‌ను నియమిస్తూ ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున నాయక్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు శ్రీనివాసులు నాయక్‌ను పూలమాలలతో సత్కరించారు.

వర్సిటీ ఉద్యోగులకు 010 పద్దు కింద వేతనాలివ్వాలి

ఎస్కేయూ, న్యూస్‌టుడే: విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలని విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తిమ్మప్ప కోరారు. ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌ను ఆదివారం అనంతపురంలో కలిశారు. ఎస్కేయూ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.

అలరించిన భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీ

అనంత సాంస్కృతికం: తి.తి.దే. హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనంత జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని తి.తి.దే. కల్యాణమండపంలో ఆదివారం భగవద్గీత కంఠస్థ పోటీలకు 134మంది హాజరయ్యారు. పరిషత్ ప్రోగ్రాం అసిస్టెంట్ బాబు ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో మొదటి విభాగంగా 6,7,8,9 తరగతుల విద్యార్థులకు 14 అధ్యాయంలోని శ్లోకాల పోటీల్లో కిరణ్‌సాయి, రోషిణి, కొత్త తత్వజ్ఞులు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులందుకున్నారు. 10, ఇంటర్ విద్యార్థులకు శ్లోకాల పోటీ జరిగింది. సాహితి, జ్యోత్స్నారెడ్డి, జాహ్నవిలు ప్రథమ. ద్వితీయ, తృతీయ బహుమతులందుకున్నారు. 3వ విభాగంగా 18ఏళ్లపై వారికి నిత్య జీవితంలో భగవద్గీత భావ విశ్లేషణపై పోటీ జరగ్గా సదాలక్ష్మి, లలితాకుమారి, హరితలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్నారు.

పోటీపడుతున్న చిన్నారులు

సర్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ప్రభాకర్

జిల్లా సచివాలయం: ఏపీ ప్రభుత్వ సర్వే ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎంపికైంది. ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. శ్రీసత్యసాయి జిల్లా సర్వేయర్ కోదండపాణి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడు, సహాయ కార్యదర్శి పోస్టులకు మాత్రమే ఎన్నిక జరిగింది. మిగతా పోస్టులన్నీ ఏకగ్రీవం అయ్యాయి. జిల్లా అధ్యక్షుడిగా జి.ప్రభాకర్, కార్యదర్శిగా ఇ.నాగరాజు, కోశాధికారిగా కె.దామోహర్ నాయుడు, ఉపాధ్యక్షుడిగా జి.బ్రహ్మానంద, సహాయ కార్యదర్శిగా పి.రవితేజ, కార్యవర్గ సభ్యులుగా ఎ.శేఖర్‌బాబు, ఎన్.సునీల్‌కుమార్, ఆర్.ఆయేషా సిద్ధఖీ, జి.వన్నూరుస్వామి, డి.ఎర్రిస్వామి, బి.జగన్మోహన్‌రెడ్డిలు ఎంపిక అయ్యారు.

నూతన కార్యవర్గం ఇదే

ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజుకి వినతి పత్రం అందజేస్తున్న ఎంఈఎఫ్ నాయకులు

ఉపాధ్యాయులు బీఈడీ చేయడానికి అవకాశం కల్పించాలి

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు బీఈడీ చేయడానికి అవకాశం కల్పించాలని ఎంఈఎఫ్ నాయకులు కోరారు. ఎంఈఎఫ్ నాయకులు మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజుకి ఆదివారం వినతి పత్రం సమర్పించారు. ప్రతి సంవత్సరం ఎస్సీ, ఎస్టీ వర్గాల ఉపాధ్యాయులకు బీఈడీ అభ్యసించడానికి అవకాశం కల్పిస్తుంది. ముందస్తు అనుమతి తీసుకోవాలనే నిబంధనలు తగదన్నారు.

సంతల ఆదాయం రూ.3.39 లక్షలు

అనంతపురం(వ్యవసాయం), న్యూస్‌టుడే: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులోని వారం సంతల్లో మొత్తం రూ.3,39,200 ఆదాయం వచ్చింది. అందులో శనివారం జరిగిన గొర్రెలు, మేకల సంతలో రూ.1,93,400 ఆదాయం రాగా ఆదివారం జరిగిన పశువుల సంతలో రూ.1,45,800 ఆదాయం వచ్చిందని యార్డు ఇన్‌ఛార్జి ఎంపిక శ్రేణి కార్యదర్శి, ఏడీఎం రాఘవేంద్రకుమార్ తెలియజేశారు.

మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణంలోని బేతాళ చర్చి వీధికి చెందిన కనుముక్కల ఆనంద్..నగరంలోని హౌసింగ్ బోర్డులోని తన కుమార్తె ఇంటికి రెండు రోజుల క్రితం వచ్చాడు. ఇతనికి మతిస్థిమితం సరిగా ఉండదు. ఆదివారం ఉదయం కుమార్తె ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరలేదు. గోరంట్లకూ వెళ్లలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. దీంతో కుమార్తె టూటౌన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బంజారాల సమస్యలు పరిష్కరించండి

రుద్రంపేట, న్యూస్‌టుడే: బంజారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతామని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శిలు బానోత్ చక్రి నాయక్, జూటోత్ రాంబాబు పేర్కొన్నారు. ఆదివారం అంబేడ్కర్ భవన్‌లో ఆల్ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభ జరిగింది. ముందుగా నగరంలో బంజారా నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల్లో బంజారాలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతలు కల్పించాలని కోరారు. దశాబ్దాలుగా సాగు చేసుకొంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి రోజును సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించాలన్నారు. జిల్లా అధ్యక్షుడుగా బాలాజీ నాయక్, కార్యదర్శిగా రవీంద నాయక్, కోశాధికారిగా నారాయణ నాయక్‌లను ఎన్నుకున్నారు. రాష్ట్ర నాయకులు శ్రీరాములు నాయక్, మహిళ అధ్యక్షురాలు సుగుణమ్మ, యువజన నాయకులు శ్రీనివాసులు నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొరస్వామి నాయక్, గోపాల్ నాయక్, బంజారాలు పాల్గొన్నారు.

ఐక్యత చాటుతున్న ఆల్ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు

ఆకట్టుకున్న స్వరార్చన

అనంత సాంస్కృతికం: చిత్రలహరి మ్యూజికల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో స్థానిక వనమిత్ర పార్కులో ఆదివారం రాత్రి జరిగిన సినీ గీతాల స్వరార్చన ఆకట్టుకుంది. చిత్రలహరి నిర్వాహకుడు మాయకుంట్ల ఓబుళదాసు ఆధ్వర్యంలో జరిగిన గాయనీ గాయకుల ఆత్మీయ సమ్మేళనంలో స్థానిక గాయకులతో పాటు తిరుపతి, పీలేరు, మదనపల్లి, తాడిపత్రి, ధర్మవరం నుంచి పలువురు గాయనీగాయకులు హాజరై పాటలతో సందడి చేశారు. ఘంటసాల 130 జయంతి పురస్కరించుకుని సినీ పాటలతో స్వరార్చన చేసి మధుర గాయకుడికి నివాళులర్పించారు. ఇదే సందర్భం అనంతపురం నుంచి ఈటీవీ 'పాడుతా తీయగా'లో పాడిన సాయిచరితకు అభినందన సత్కారం చేశారు.

వంతెనపైనే మొక్క మానైంది!

బెంగుళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై బళ్లారి రోడ్డు కూడలి, కళ్యాణదుర్గం రోడ్డు కూడలిని కలుపుతూ పైవంతెన ఉంది. దీనికి రెండు వైపులా మొక్కలు మొలిచి పెద్ద చెట్లుగా మారి వేర్లు స్పష్టంగా బయటకి కనబడుతున్నాయి. కొమ్మలు బాగా పెరిగి పైవంతెన రోడ్డు మీద వాహనదారులకు ఇబ్బంది కలిగించే విధంగా పెరిగాయి. **- ఈనాడు, అనంతపురం..**

దారి మధ్యలో గొడవ.. యువతిపై దాడి

కమలానగర్: ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ యువతిపై ఇద్దరు యువకులు దాడి చేసి కారులో తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో స్థానికులు అడ్డుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. ఒకటో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి కారుతోపాటు యువతిని వదిలేసి యువకులిద్దరూ పరారయ్యారు. యువతిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు తెలుసుకున్నారు. పరారైన వారిలో ఒకరిని స్టేషన్‌కు పిలిపించి విచారించగా. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, బెంగళూరులో నివాసం ఉంటున్నామని తెలిపారు. హైదరాబాద్‌కు పని నిమిత్తం వెళ్తుండగా ఇరువురి మధ్య గొడవ జరిగిందని, యువతి అనంతపురంలో కారు దిగి వెళ్లిపోవాలనుకునే క్రమంలో దాడికి పాల్పడినట్లు వివరించారు. పోలీసులు ఇరువురికి సర్దిచెప్పి పంపించారు.

(c) eenadu

ఘాట్ రోడ్డులో ఢీకొన్న బస్సులు

చిట్వేలి(పుల్లంపేట), రాపూరు, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన రాపూరు- చిట్వేలి ఘాట్ రోడ్డులోని 13వ కి.మీ మలుపు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. రాపూరు నుంచి వెళ్తున్న రాజంపేట డిపో బస్సు, రాపూరు వైపు వస్తున్న నెల్లూరు డిపో బస్సు ఢీకొనడంతో అద్దాలు దెబ్బతిన్నాయి. ప్రమాద సమయంలో రెండు బస్సుల్లో 60 మందికి పైగా ప్రయాణికులున్నారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

శిఖరాలే తలొంచెగా!



వారంతా విద్యార్థినులు. ఎత్తైన కొండల వద్దకు చేరుకున్నారు. తాళ్ల సాయంతో అవలీలగా ఎక్కేశారు. తమ సాహసంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ వైపు దిత్వా తుపాను నేపథ్యంలో ఆదివారం రోజంతా చిరుజల్లులు పడుతున్నా ఈ సాహస కృత్యాన్ని కొనసాగించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోట ఇందుకు వేదికైంది. తెలంగాణకు చెందిన సుమారు వంద మంది విద్యార్థినులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునకు కఠోర సాధన చేస్తున్నారు. గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఎలాంటి భయం లేకుండా చిచ్చర పిడుగుల్లా ఎత్తైన కొండలను రోప్‌ల సహాయంతో అధిరోహించి తమ పట్టుదల ముందు శిఖరాలైనా తల వంచాల్సిందేనని చూపారు. - న్యూస్‌టుడే, జమ్మలమడుగు గ్రామీణ

సామాజిక భద్రతా పింఛన్లకు రూ. 93.83 కోట్లు

చిన్నమండెం: జిల్లాలో సోమవారం పంపిణీ చేసే ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రూ. 93.83 కోట్లు విడుదల చేసినట్లు డీఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు, డీపీఎం ధర్మరాజు తెలిపారు. మొత్తం 30 మండలాల్లో అన్ని రకాల పింఛన్లు 2,16,823 ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెలలో స్పౌజ్ కింద 235 మందికి, 11 మంది డయాలసిస్ వ్యాధిగ్రస్థులకు కొత్తగా మంజూరైనట్లు తెలిపారు. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చి లబ్ధిదారులకు పింఛను నగదు అందజేస్తారని వివరించారు.

సీఎం సహాయ నిధి ఇలా పొందుదాం



లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి ప్రజలు వైద్య సేవలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి వారికి ఎంతో అండగా నిలుస్తుంది. అన్ని ధ్రువపత్రాలుంటే సీఎంఆర్‌ఎఫ్ పొందడం సులువు. ఆ వివరాలు తెలుసుకుందాం.. ● చికిత్సకు ఎన్టీఆర్ వైద్య సేవల పథకాన్ని వినియోగించుకోకుండా సొంత నగదు చెల్లించి ఉండాలి. ● వార్డు, గ్రామ సచివాలయాలు, ఎమ్మెల్యే కార్యాలయాల్లో దరఖాస్తు అందుబాటులో ఉంటుంది. ● ఆధార్, తెల్లరేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఎక్స్‌రే, స్కానింగ్‌తో పాటు రోగ నిర్ధారణ నివేదికలు, ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం, చికిత్స వివరాలు, మందుల బిల్లులు. వైద్యుడి సంతకంతో పాటు స్టాంపుతో కూడిన డిశ్చార్జి వివరాలు. బ్యాంకు పాసు పుస్తకం మొదటి పేజీ నకలు దరఖాస్తుకు జతపరచాలి. ● దరఖాస్తుదారుడి వివరాలు, చరవాణి నంబరు, బ్యాంకు ఖాతా, ఆసుపత్రి పేరు, మందుల ఖర్చు వంటి వివరాలు నమోదు చేయాలి. ● దరఖాస్తును ఎమ్మెల్యే కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.

కార్మికుల సొమ్ము కాకులెత్తుకెళ్లాయా!

ఖాతాలకు జమకాని పీఎఫ్ నగదు

కోడూరు పంచాయతీలో అవినీతి జలగలు

తమ పీఎఫ్ సొమ్మును బ్యాంకుల్లో జమ చేయలేదని ఆందోళన చేసిన కార్మికులు(పాత చిత్రం)

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: రైల్వేకోడూరు మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ ప్రతిరోజూ 76 మంది పారిశుద్ధ్య కార్మికులు చెత్తాచెదారం శుభ్రం చేయడం, వాహన డ్రైవర్లు, మేస్త్రీల విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రతి నెలా రూ. 13,600 వేతనం ఇస్తుండగా... అందులో రూ. 1,820 పీఎఫ్ కింద మినహాయిస్తుంటారు. ఆ డబ్బు ప్రతి నెలా కార్మికుల తరఫున ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగ విరమణ చేసినప్పుడు ఆ డబ్బు వారి తదనంతర జీవితానికి ఉపకరిస్తుంది. ఇక్కడే కోడూరు పంచాయతీలోని కొందరు అధికారులు కక్కుర్తికి పాల్పడ్డారు. ఏడాది కాలంగా పీఎఫ్ సొమ్ము కార్మికుల ఖాతాలకు జమ చేయకుండా పక్కదారి పట్టించారు. దీంతో ప్రతి నెలా మినహాయిస్తున్న రూ. 1,38,320లు.. మొత్తంగా రూ. 16,59,840 ఏమైపోయిందంటూ ఆందోళన చెందుతున్నారు.

ఆ కార్యదర్శి పనేనా!

ఇప్పటికే పన్నుల వసూళ్ల, ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ సంతకాలతో భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయడం వంటి ఆరోపణలు రైల్వేకోడూరు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. కార్మికుల పీఎఫ్ సొమ్మును కూడా జమ చేయలేదన్న ఆరోపణలు వస్తుండటంతో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న ప్రసాద్‌రావును డీపీవో కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ ఎంపీడీవో హరితకు తాత్కాలికంగా ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ విషయాలపై డీపీవో రాధమ్మ మాట్లాడుతూ.. పంచాయతీలోని అవకతవకలపై విచారణ సాగుతోందన్నారు. కార్మికుల పీఎఫ్ సొమ్ము ఎందుకు చెల్లించలేదు.. ఏయే ఖాతాల్లో ఆ డబ్బులున్నాయన్న అంశాల పైనా డీఎల్‌పీవో నేతృత్వంలో విచారణ చేపట్టి న్యాయం చేస్తామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

● **విషయం వెలుగుచూసిందిలా:** జీవిత బీమా కింద కొందరు కార్మికులు తమ కుటుంబ అవసరాల నిమిత్తం బ్యాంకులో రుణాలు పొందడానికి వెళ్లారు. ఖాతాలను పరిశీలించిన అక్కడి అధికారులు గత సంవత్సర కాలంగా మీరు పీఎఫ్ చెల్లించడం లేదని, ఆ కారణంగా రుణాలు ఇవ్వడం కుదరదని తెలిపారు. దీంతో అవాక్కవ్వడం కార్మికుల వంతైంది. నెల నెలా జీతం నుంచి కోత విధిస్తున్న సొమ్ములు జమకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం తేలే వరకు విధుల్లోకి వచ్చేది లేదంటూ గత నెలలో సమ్మె కూడా చేశారు.

అనారోగ్యాన్ని ఓడిద్దాం

బాలల ఆరోగ్యానికి 4 డీ కార్యక్రమం

కంభంవారిపల్లెలో చిన్నారి బరువు చూస్తున్న వైద్య సిబ్బంది

కంభంవారిపల్లి, న్యూస్‌టుడే: పుట్టుకతో వచ్చే లోపాలు, బాల్యంలో వచ్చే వ్యాధులు, పోషకాహార లోపాలు, ఎదుగుదలలో ఆలస్యం(4 డి) తదితర వ్యాధులను గుర్తించి, సకాలంలో ఉచితంగా చికిత్సలు అందించేందుకు రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే)ను ప్రభుత్వాలు చేపట్టాయి. ఇందులో భాగంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది.

● **ఇవీ నిర్వహించే పరీక్షలు:** ఏఎన్ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు పద్దెనిమిదేళ్ల వయస్సులోపున్న విద్యార్థుల వద్దకు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను అంగన్‌వాడీ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, కేజీబీవీ, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, భవిత కేంద్రాలను సందర్శిస్తున్నారు. రక్తహీనత, ఎత్తు, బరువు, కన్ను, చెవి పరీక్షలతో పాటు మానసిక రుగ్మతలు, దంత సమస్యలు, కాలానుగుణ, చర్మవ్యాధులను గుర్తిస్తున్నారు. వివరాలను ఏపీ హెల్త్ యాప్‌లో నమోదు చేస్తున్నారు.

● **36 వేల మందిలో లోపాల గుర్తింపు:** జిల్లాలో 2,99,700 మంది బాల బాలికలుండగా.. ఇప్పటి వరకు 1,98,966 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 36 వేల మంది లోపాలతో బాధ పడుతున్నట్లు గుర్తించారు. తీవ్రత ఎక్కువగా ఉన్న 720 మందిని ఏరియా, జిల్లా ఆసుపత్రులకు రెఫర్ చేశారు. కార్యక్రమంపై డీఎంహెచ్‌వో లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ. . పిల్లలు ఆరోగ్యకరంగా ఉండాలంటే, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులకు ఉచితంగా చికిత్సలు చేస్తున్నామని.. గుర్తించిన లోపాల తీవ్రత మేరకు జిల్లా ఆసుపత్రికి పంపుతున్నట్లు తెలిపారు.

48 గంటల్లో ఉపాధి జాబ్ కార్డు



కలకడ, న్యూస్‌టుడే: జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 48 గంటల్లోనే నూతన జాబ్ కార్డు పొందేందుకు వెసులుబాటు కల్పించింది. గతంలో ఇందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చేది. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. జాబ్‌కార్డులో కుటుంబ సభ్యుల పేర్ల నమోదుకు సైతం ఇబ్బందులు తలెత్తేవి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన ఈకేవైసీ నిర్ణయాలతో అర్హులైన శ్రామికులకు 48 గంటల్లో ఉచితంగా జాబ్‌కార్డు అందజేసే ప్రక్రియ మొదలైంది. గ్రామాల్లో క్షేత్రస్థాయి సిబ్బందికి దరఖాస్తులు సమర్పిస్తే మండల కార్యాలయం నుంచి మరుసటి రోజుకే నకలు అందించేలా చర్యలు తీసుకుంటారు. సభ్యుల పేర్లనమోదు, చిరునామా చేర్పులు, మార్పులకు కూడా ఆదేశాలందాయి. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం శ్రామికులకు ఈ విధానం వరంగా మారనుంది.

వనంలో ప్రాణులెన్నో లెక్కిద్దాం!

నేటి నుంచి జాతీయ పులుల అంచనా గణన

మాంసాహార, శాఖాహార జంతువులపై సర్వే

సిద్దవటం, న్యూస్‌టుడే: జీవ వైవిధ్యానికి నెలవులు ఉమ్మడి కడప జిల్లాలోని అడవులు. సుదీర్ఘ పర్వత శ్రేణులు, ఎత్తైన వృక్షాలు, విశాల హరిత వనాలు, గడ్డి భూములు, విశిష్టమైన ఫల, పుష్ప, కలప, పక్షి జాతులు, జంతువులకు ఇవి అవాసాలు. రెండు జిల్లాల్లో లంకమల, నల్లమల, పెనుశిల అభయారణ్యాలున్నాయి. ఇందులో సాధారణ, అరుదైన వన్యప్రాణులు సంచరిస్తున్నాయి. ప్రత్యేకించి లంకమల, శేషాచలం అడవుల్లో పులులు, చిరుతలు, గజరాజులు, ఎర్రచందనం వృక్షాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పులుల అంచనా గణన-2025- 26 కార్యక్రమం డిసెంబరు ఒకటో తేదీ నుంచి అటవీ శాఖ చేపట్టనుంది. తొలుత మాంసాహార, తర్వాత శాఖాహార జంతువులు, చివరిగా కెమెరాల ద్వారా పులుల గణన చేపడతారు. ఇందుకుగాను కడపలో నవంబరు 12న కడప, కర్నూలు, నంద్యాల, మరికొన్ని జిల్లాల అటవీ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఇవీ ఆ విశేషాలు...

అడుగులు, కెమెరాలే ఆధారం

● వైఎస్సార్ కడప జిల్లాలోని సిద్దవటం, ఒంటిమిట్ట, కడప, బద్వేలు, పోరుమామిళ్ల, వనిపెంట, ప్రొద్దుటూరు, ముద్దనూరు, వేంపల్లి రేంజ్‌లతో పాటు అన్నమయ్య జిల్లాలో గణన చేపడతారు.

● సిబ్బంది రోజుకు అయిదు కి.మీ చొప్పున మూడు రోజులకు పదిహేను కి.మీ నడిచి విధులు నిర్వర్తిస్తారు.

● బండి జాడ, కాలిబాటలో తిరుగుతూ ప్రత్యక్షంగా, పరోక్షంగా కనిపించే జంతువులను గుర్తిస్తారు.

● జంతువుల పాద ముద్రలు, పెంట, చెట్లపై గాట్లు, మరికొన్ని ఆనవాళ్లను సేకరించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు.

● చెట్లు, గడ్డిజాతులు, పొదలు, పునరుత్పత్తి ఆవాసాలు, పాడైన వృక్ష సంపద, మరికొన్ని రకాల వృక్ష జాతులకు చెందిన వివరాలు సేకరించి నమోదు చేస్తారు.

● టైగర్ కారిడార్ ప్రాంతాల్లో కెమెరాలు అమర్చి పులుల గణన చేపడతారు. ఇందుకుగాను గతంలో గుర్తించిన ప్రదేశాల్లో కెమెరాలు అమర్చారు. నిక్షిప్తమైన ఫొటోలు సేకరించి పరిశీలిస్తారు.

సిద్దవటం అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు

● **తప్పులకు తావులేకుండా పక్కాగా గణన:** కేటాయించిన షెడ్యూల్ మేరకు సిబ్బంది కచ్చితంగా లెక్కించి వివరాలు నమోదు చేస్తారు. గణనపై సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చాం. తప్పులకు తావు లేకుండా వివరాలు సేకరించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. సేకరించిన ఆవనవాళ్లను విశ్లేషించడానికి ఉత్తరాఖండ్‌లోని వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్‌కు పంపుతాం.
- వినీత్ కుమార్, డీఎఫ్‌వో, కడప జిల్లా

● ఉమ్మడి జిల్లా భౌగోళిక విస్తీర్ణం: **15,35,900** హెక్టార్లు

● అందులో అటవీ భూభాగం: **5,55,592** హెక్టార్లు

● వైఎస్సార్ కడప జిల్లాలో: **2,98,065** హెక్టార్లు

● అన్నమయ్య జిల్లాలో: **2,57,527** హెక్టార్లు

నడిచే కారులో నిప్పులు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: నడుస్తున్న కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయిన సంఘటన మదనపల్లె పట్టణంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. నక్కలదిన్నెకు చెందిన రఘునాథ్, అయన సోదరి శ్రీదేవి వ్యక్తిగత పనిపై నీరుగట్టువారిపల్లెకు కారులో వెళ్తున్నారు. కదిరి రోడ్డులోని సంఘం ఫంక్షన్ హాల్ సమీపంలో ఒక్కసారిగా కారులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన అక్కాతమ్ముడు వెంటనే బయటకు దిగారు. అనంతరం క్షణాల వ్యవధిలోనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి శివప్ప తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అప్పటికే కారు మొత్తం కాలిపోయింది. పెట్రోల్ పైపు లీకై మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

గ్రీన్‌ఫీల్డ్‌కు కొబ్బరికాయ కొట్టారు

రోడ్డు పనుల కోసం సిద్ధం చేసిన భారీ యంత్రాలు

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: శేషాచలం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పనులు మూడేళ్లుగా ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పర్యావరణ అనుమతులు రావడంతో పనులు ప్రారంభించారు. మొదటి ప్యాకేజీ పనుల్లో భాగంగా రాజంపేట నుంచి కడప వరకు నిర్మించే రహదారికి గాను కూచివారిపల్లి- కడప వైపు సేకరించిన భూమిలో పెరిగిన కంప, పిచ్చి మొక్కలు, అడ్డుగా ఉన్న చెట్లను గత రెండు రోజులుగా యంత్రాలతో తొలగిస్తున్నారు.

కడప నుంచి సేకరించిన భూమి: **318 హెక్టార్లు**

గ్రీన్‌ఫీల్డ్ రహదారి పొడవు: **122 కిలో మీటర్లు**

కేటాయించిన మొత్తం నిధులు: **రూ. 3,230 కోట్లు**

● కడప- రేణిగుంట గ్రీన్‌ఫీల్డ్ రహదారి పూర్తిగా అటవీ భూముల సమీపంలోనే రూపకల్పన చేశారు. తద్వారా గ్రామాలు, పట్టణాల్లో భవనాల తొలగింపు, నష్ట పరిహారం వంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించారు. సేకరించిన వాటిలో ప్రభుత్వ, అటవీ శాఖతో పాటు కొంత రైతుల భూములున్నాయి. వీటికి ఇప్పటికే ప్రభుత్వం నష్ట పరిహారం మంజూరు చేసింది. ● రైల్వే కోడూరు, శెట్టిగుంట వద్ద అటవీ శాఖ భూములు ఉండడం, వన్యప్రాణులకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందనే అటవీ అభ్యంతరంతో ఇంతకాలం పనులు నిలిచాయి. కుటమి ప్రభుత్వం చొరవతో అనుమతులు లభించి తిరిగి పట్టాలెక్కాయి. ఈ ప్రాంతంలోని నాలుగు ప్రదేశాల్లో భారీ వంతెనలు ఏర్పాటు చేసి వన్యప్రాణులకు ఇబ్బందులు తలెత్తకుండా చేస్తారు. ● ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాలను కలుపుతూ సర్వీసు రోడ్లు ఏర్పాటు చేస్తారు. ఈ మార్గంలో మొత్తం 11 వంతెనలు నిర్మిస్తారు. ● రహదారి నిర్మాణం పూర్తయితే కడప నుంచి తిరుపతికి ప్రయాణ సమయం దాదాపు గంట నుంచి రెండు గంటలు తగ్గుతుంది. ఇటుగా ప్రయాణించే శ్రీవారి భక్తులకు ప్రయోజనంగా ఉంటుంది. తిరుపతి-హైదరాబాద్, చెన్నై, వంటి ముఖ్య నగరాలకు వెళ్లేందుకు అనువుగా మారుతుంది.

దిత్వా.. నేలరాలిన టమాట

సంబేపల్లె: తుపాను ప్రభావంతో ఆరబెట్టిన ధాన్యాన్ని సంచుల్లో నింపుతున్న రైతులు

రాయచోటి, రామసముద్రం, ములకలచెరువు, చిట్వేలి(పుల్లంపేట), సంబేపల్లె, న్యూస్‌టుడే: దిత్వా తుపానుతో జిల్లాలో గత నాలుగు రోజులుగా ముసురు వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితులు టమాట తోటలకు ప్రతికూలంగా మారాయి. తెగుళ్లు సోకాయి. మొక్కల అడుగు భాగంలోని ఆకులు పసుపుబారడం, పూత రాలిపోవడం, అధిక నీటితో తొడిమ ఎండిపోయి కాయలు నేలరాలుతున్నాయి. . ప్రస్తుతం పది వేల ఎకరాలకు పైగానే సాగులో ఉంది. ఎకరాకు 15 కిలోల కాయల పెట్టెలు 1,200 నుంచి 1,500 వరకు దిగుబడి రావాల్సి ఉంటే.. ప్రస్తుతం 700 నుంచి 800కు పడిపోయింది. ఈ కారణంగా రైతులు రూ. 10 కోట్లు వరకు నష్టపోతున్నారు. ఇదిలా ఉండగా ఖరీఫ్‌లో వరి సాగు చేసిన రైతులు ఇప్పటికే పంట కోతలు చేపడుతున్నారు. ధాన్యాన్ని సమీపంలోని గ్రామీణ, జాతీయ రహదారులపై ఆరబెట్టుకుంటున్నారు. కల్లం బండలు లేకపోవడంతో రైతులకు ఈ పరిస్థితి తలెత్తింది.

రామసముద్రం వద్ద టమాట తోటలో నేలరాలిన కాయలు

◆ **బోసిపోయిన మార్కెట్:** దిత్వా తుపాను నేపథ్యంలో ములకలచెరువు టమాట మార్కెట్ బోసిపోయింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరుజల్లులు పడుతుండడంతో రైతులు కాయలు కోయలేదు.

◆ **నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు:** రాయచోటిలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అర్జీదారులు కలెక్టరేట్‌కు రావొద్దని, meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుంటే నిర్ణీత గడువు లోపు పరిష్కరించేందుకు కృషిచేస్తామని పేర్కొన్నారు.

చిట్వేలి మండలంలో చెరువులను పరిశీలిస్తున్న సీఐ శ్రీనివాసులు, సిబ్బంది

విద్యా సంస్థలకు సెలవు

దిత్వా తుపాను నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. కాలువలు, కుంటలు, నీటి వాగులు, నదులు, విద్యుత్తు స్తంభాలు, వర్షానికి నానిన గోడల వద్దకు విద్యార్థులు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

నీటి వనరుల వద్దకు వెళ్లొద్దు

దిత్వా తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. చిట్వేలి మండలంలోని నిండిన చెరువులు నాగవరం, చెర్లోపల్లి, ఎల్లమరాజుచెరువుల పరిసరాలను సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆదివారం పరిశీలించారు. తుపాను నేపథ్యంలో అంతా ఇళ్లలో సురక్షితంగా ఉండాలని, అత్యవసరమైతే పోలీసులకు సమాచారం

జ్ఞాపకాల మదిలో...

జాతస్య హిధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృత్యస్యచ
తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితు మర్హసి

మీరు చూపిన ఆత్మీయత ..
అనురాగం మా అభివృద్ధికి వేసిన పూబాట
మీరు భౌతికంగా దూరమైనా మా చెంత ఉన్నట్టే ఉంది.
ఏమిచ్చి రుణం తీర్చుకోను మా యదలోతుల్లోని
భావాలను అక్షర రూపంలో
నివేదించడం తప్ప

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

స్మృతి, వర్ధంతి, జయంతి ప్రకటనల వివరాలకు

ఈనాడు కార్యాలయము, అలంఖాన్‌పల్లి, కడప.
కడప: 99899 97626
మదనపల్లి: 80080 01768

ఆదారం x వాతావరణం

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: వాతావరణ మార్పు చేనేత రంగంపై ప్రభావం చూపుతోంది. నవంబర్ నెల నుంచి ఇక్కడి వాతావరణంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పట్టుదారం పొడిగా ఉంటేనే చీరలు నేయడానికి వీలుంటుంది. తేమ శాతం ఎక్కువగా ఉండటం తయారీకి అడ్డంకిగా మారుతోంది. డిజైనింగ్ అట్టలు కూడా మెత్తబడి పోతున్నాయి. వాతావరణంలో ప్రతికూల పరిస్థితులతో నీరుగట్టువారి పల్లె పరిసర ప్రాంతాల్లోని చేనేత మగ్గాలు చాలా వరకు ఇప్పుడు మూగబోయాయి. పట్టు చీరల తయారీ ఉత్పత్తులు తగ్గిపోయాయి.

చేనేత మగ్గం గుంతలో ఊరిన నీరు(పాత చిత్రం)

డిజైనింగ్ అట్టలకు కన్నీటి చెమ్మ

మగ్గాలపై తగ్గిన చీరల తయారీ

■ మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో 6 నుంచి 7 వేల వరకు చేనేత మగ్గాలున్నాయి.

■ ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 20 వేల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు.

■ జర్రీ చెక్స్, బుట్టా, బ్రోకెడ్, ఎంబోస్, ఫ్యాన్సీ వంటి రకాలను నెలకు 16 వేలు పైచిలుకు తయారు చేస్తుంటారు.

■ కంచి పట్టుచీరకు.. ఇక్కడ తయారయ్యే వాటికి సామీప్యత ఉంటుంది.

■ మల్టీ కలర్ డిజైన్లు, డబుల్ షేడ్, సింగిల్ థ్రెడ్, డబుల్ థ్రెడ్, బంగారు, వెండి జరీ చీరలు, జకాడ్ డిజైన్లు అందుబాటులో ఉంటాయి.

■ చీరల తయారీతో పాటు విక్రయాలకు స్థానికంగా 200లకు పైగా దుకాణాలు ఏర్పాటయ్యాయి.

■ దుకాణాల ద్వారా నెలకు రూ. 12.80 కోట్ల వరకు వ్యాపారం సాగుతుంది.

● **ఆర్థిక ఇబ్బందుల్లో చేనేతలు:** రెండు నెలలుగా పట్టుచీరల తయారీ తగ్గిపోయింది. పట్టుదారం నెమ్మెక్కడంతో ఉత్పత్తులు పడిపోయాయని మాస్టర్ వీవర్స్, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారానికి మూడు చీరలు నేసే కార్మికులు నేడు ఒకటి మాత్రమే తయారు చేస్తున్నారు. చేనేత మగ్గాలు గుంతల్లో ఊట నీరు వస్తోందని కార్మికులు వాపోతున్నారు. మెత్తబడిన డిజైనింగ్ అట్టలను మార్చాలంటే రూ. 40 వేల వరకు ఖర్చవుతుంది. ఇదిలా ఉంటే ఇది వరకు రూ. 5,500 ఉన్న కిలో పట్టుదారం ప్రస్తుతం రూ. 6,500కు పెరిగింది. ఒక వైపు ప్రతికూల వాతావరణం, మరో వైపు కొండెక్కిన పట్టు దారం ధరలు ప్రభావం ఉత్పత్తిపై పడింది. చాలా వరకు చేనేత మగ్గాలు మూగబోయాయి. అమ్మకాలు తగ్గి మాస్టర్ వీవర్స్, దుకాణదారులు.. మరోవైపు పని లేక కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అపోలో చెన్నై వైద్య నిపుణులను సంప్రదించండి
లివర్ క్లినిక్ @ కడప

Apollo HOSPITALS CHENNAI

లక్షణాలు / రుగ్మతలు:
● కామెర్లు
● సిర్రోసిస్
● ఫ్యాటీలివర్
● దీర్ఘకాలంగా తీవ్రమైన కాలేయ వైఫల్యం
● ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధులు
● హెపటైటిస్ బి మరియు సి
● ఆటోఇమ్యూన్ కాలేయ వ్యాధులు
● గర్భిణీల్లో కాలేయ వ్యాధులు,
● చిన్నపిల్లల్లో కాలేయ వ్యాధులు
● హెపటోసెల్యులార్ కార్సినోమా
● కాలేయ మార్పిడి
● పిత్తాశయ వ్యాధులు



డా. యు.వి.యు. వంశీధర్ రెడ్డి
MD (JIPMER), DM (PGI, చండీగఢ్)
కన్సల్టెంట్ హెపటాలజీ &
లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్

శుక్రవారం, 5 డిసెంబర్ 2025
ఉ. 10.00 గం. - మ. 1.30 గం. వరకు

అర్జున్ హాస్పిటల్,
నెహ్రూ పార్క్ ఎదురుగా, సిపిసి కార్యాలయం సమీపాన
డా. బాలిరెడ్డి హాస్పిటల్ లేన్,
కడప

అపాయింట్‌మెంట్స్ కొరకు సంప్రదించండి: 63058 00108 / 99854 22583

(c) eenadu

ఈఎస్ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం

EENADU SPORTS LEAGUE 2025

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative

Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"

Regional Sponsor: MITS DEEMED TO BE UNIVERSITY www.mits.ac.in MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE

TV Partner: ETV ఆంధ్రప్రదేశ్ | Organised by: ఈనాడు | Digital Partner: ఈనాడు.net, ETV Bharat

ఈనాడు - హైదరాబాద్

కళాశాల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిలో మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిలు క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరహాలో మహిళల జట్టు ఈఎస్ఎల్‌లో ప్రాతినిధ్యం వహించవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్స్, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

- జూనియర్స్‌లో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). • సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు).
- అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

ఈఎస్ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి గది ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

రిజిస్ట్రేషన్ కోసం

☛ రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్ సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.

☛ మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా: ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్, ఈనాడు, ఆలంఖాన్‌పల్లె, కడప-516 003.

వివరాలకు: 9154991003, 8008551774

(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

మహమ్మారికి ప్రజా చైతన్యమే మందు

- గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో పెరిగిన బాధితులు
- నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలోని ఏఆర్‌టీ కేంద్రం

మదనపల్లె వైద్యం, న్యూస్‌టుడే : గత వైకాపా ప్రభుత్వం ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ చర్యలపై దృష్టి సారించకపోవడం.. వైద్యులను నియమించకపోవడం.. మందులు సక్రమంగా అందివ్వకపోవడం ఫలితంగా అన్నమయ్య జిల్లాలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య పెరిగింది. రోగులకు మెరుగైన వైద్య సేవలందకపోవడంతో వ్యాధి విస్తరణ పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీశాక్స్ ఆధ్వర్యంలో ఇద్దరు వైద్యులను ఏర్పాటు చేయడంతో వైద్యసేవలు మెరుగవడం.. ప్రజలను చైతన్యవంతులను చేయడం ఫలితాన్నిచ్చింది. బాధితుల సంఖ్య పెరగలేదు. వైద్య ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల తోపాటు అన్ని శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల బస్టాండులు, మార్కెట్ యార్డు, వారపు సంతలు, జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కల్పించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తే హెచ్ఐవీ నియంత్రణ సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆసుపత్రిలో ఏడేళ్లలో కేసుల వివరాలు

సంవత్సరం	నమోదైన కేసులు
2019	379
2020	185
2021	246
2022	293
2023	325
2024	295
2025 (నవంబరు వరకు)	226

11 ఏళ్లలో 1,394 మంది మృతి

బాధితులకు చికిత్స అందించేందుకు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఆర్‌టీ కేంద్రం అందుబాటులో ఉంది. 2014 సంవత్సరంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న సమయంలో ఈ ఏఆర్‌టీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విభజన తర్వాత అన్నమయ్య జిల్లాలో ఏఆర్‌టీ కేంద్రం ఇదొక్కటే. జిల్లాతోపాటు పక్క జిల్లాలైన శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లా ప్రాంతాల నుంచి కూడా హెచ్ఐవీ బాధితులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్సలు చేయించుకుని మందులు తీసుకుని వెళ్తున్నారు. గత ఏడేళ్లలో 1,949 మంది హెచ్ఐవీ బారిన పడ్డారు. 2014 నుంచి ఇప్పటి వరకు 4,615 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 3,221 మంది చికిత్సలు పొందుతున్నారు. ఏఆర్‌టీ కేంద్రం ఏర్పాటు చేసిన 11 ఏళ్లలో 1,394 హెచ్ఐవీతో పాటు వివిధ అనారోగ్య సమస్యలతో మృతి చెందారు.

అందని పింఛన్లు..

మదనపల్లె ఏఆర్‌టీ కేంద్రంలో 3,221 మంది చికిత్స పొందుతుండగా కేవలం 520 మందికి మాత్రమే పింఛను వస్తోంది. మిగిలిన 2,701 మందికి పింఛను రావడంలేదు. వీరందరూ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయినా వారికి పింఛన్ రాలేదు. అధికారులు స్పందించి పింఛన్ ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.

ఆర్టీసీ బస్టాండులో కళాజాత నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ సిబ్బంది (పాతచిత్రం)

ల్యాబ్ ఏర్పాటు అవసరం

హెచ్ఐవీ బాధితుల్లో వైరస్ తీవ్రతను తెలుసుకునే ల్యాబ్ మదనపల్లెలో అందుబాటులో లేదు. దీంతో తిరుపతిలోని ఏఆర్‌టీ ప్లస్ కేంద్రానికి హెచ్ఐవీ బాధితుల రక్తనమూనాలు పంపాల్సి వస్తోంది. ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేస్తే ఉపయోగం ఉంటుందని వైద్య సిబ్బంది అంటున్నారు.

వైద్యసేవలు సద్వినియోగం చేసుకోండి

మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఆర్‌టీ కేంద్రంలో అన్ని రకాల మందులు, కౌన్సిలర్లు అందుబాటులో ఉన్నారు. హెచ్ఐవీ బారినపడిన వారు దాచుకోకుండా ఆసుపత్రికి వస్తే వారు ఎలాంటి మందులు, ఆహారం తీసుకోవాలో తెలియజేస్తారు. అలాగే వారి వివరాలు గోప్యంగా ఉంటాయి. హెచ్ఐవీ బారినపడిన వారికి నెల రోజులకు సరిపడా మందులు అందజేస్తున్నాం. ఏదో ఒక సమయంలో వచ్చి మందులు తీసుకెళ్లొచ్చు. హెచ్ఐవీ బాధితులు వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలి.

- డాక్టర్ హుమయూన్‌బాషా, ఏఆర్‌టీ కేంద్రం వైద్యుడు, మదనపల్లె

30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్

మాట్లాడుతున్న నక్కా వెంకటేశ్వర్లు

రాయచోటి, న్యూస్‌టుడే: 12వ పీఆర్సీ కమిషన్ నియమించి 30 శాతం ఐఆర్‌ను ప్రభుత్వం ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు కోరారు. రాయచోటిలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు 11వ పీఆర్సీ బకాయిలు, డీఏలు, సరెండర్ లీవులు అర్జితపరంగా బాకీ పడిందన్నారు. ఆ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి నాయకులు అధికారంలోకి వస్తే ఆ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. డిమాండ్ల సాధనకు డిసెంబరు 9, 10వ తేదీలలో డివిజన్ కేంద్రాలలో నిరసన ర్యాలీలు, 18న జిల్లా కేంద్రాలలో ఎదుట ధర్నా, 2026 జనవరి 4న భీమవరంలో రాష్ట్ర స్థాయి నిరసన ర్యాలీ, జనవరి 29న దిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్, జాబీర్, జిల్లా గౌరవాధ్యక్షుడు శివారెడ్డి, మహేశ్ సహాధ్యక్షురాలు హేమలత, కోశాధికారి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం

ర్యాలీ నిర్వహిస్తున్న ఏఐసీసీ, ఏపీసీసీ పరిశీలకులు మహేంద్రన్, జంగా గౌతమ్, నాయకులు

కలికిరి, న్యూస్‌టుడే : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని ఏఐసీసీ, ఏపీసీసీ పరిశీలకులు మహేంద్రన్, జంగా గౌతమ్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్ పేర్కొన్నారు. ఆదివారం అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు బాలిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీని సంస్థాగతంగా ఎలా నిర్మించుకోవాలనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తెదేపా, వైకాపాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయన్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష స్థానం కోసం పోటీ పడే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అంతకుముందు కలికిరి మార్కెట్ నుంచి ఫంక్షన్ హాల్ వరకు పార్టీ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్, నియోజకవర్గ బాధ్యుడు సోమశేఖర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నకిలీ మద్యం కేసులో మరో కస్టడీ పిటిషన్ దాఖలు

ఈనాడు, కడప, న్యూస్‌టుడే-ములకలచెరువు: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న ఏ24 జినేష్, ఏ25 శిబులను కస్టడీకి కోరుతూ ములకలచెరువు ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో ఆదివారం పిటిషన్ దాఖలు చేశారు. వీరిద్దరూ గోవా నుంచి బెంగళూరుకి స్పిరిట్ సరఫరా చేసేవారు. అక్కడి నుంచి ఈ కేసులో నిందితుడైన బాలాజీకి స్పిరిట్‌ను అప్పగించేవారు. బాలాజీ ఆ స్పిరిట్‌ను ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలకు తరలించేవాడు. అయితే జినేష్, శిబులను కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఎక్సైజ్ పోలీసులు కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేశారు.

బాహుదా రెండు గేట్లు ఎత్తివేత

నిమ్మనపల్లె, న్యూస్‌టుడే : నిమ్మనపల్లె మండలం బాహుదా జలాశయం రెండు గేట్లను ఎత్తి 50 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదిలారు. దిత్వా తుపాను ప్రభావంతో ఎగువ నుంచి ఏతాలవంక ద్వారా బాహుదాకు నీరు వస్తుండటంతో నీటిని దిగువ ప్రాంతాలకు వదిలినట్లు అధికారులు తెలిపారు. ఏరు దాటేవారు నీటి వరదిని చూసి జాగ్రత్త వహించాలన్నారు. పశువుల కాపరులు, దుస్తులు ఉతికేందుకు మహిళలు, చిన్నపిల్లలు ఏటి ప్రాంతాలకు వెళ్లనీయొద్దని బాహుదా ఏఈ శ్రీహరిరెడ్డి తెలిపారు.

బాహుదా జలాశయం గేట్లు ఎత్తినీటిని వదిలిన అధికారులు

అబాకస్‌లో రాణించిన విద్యార్థి

సుండుపల్లి, న్యూస్‌టుడే: హైదరాబాద్ విశ్వం ఎడ్యుటెక్ల్యాబ్ వారు మలేషియాలో నిర్వహించిన అంతర్జాతీయ అబాకస్ వేదిక్ మ్యాథ్స్ పోటీల్లో సుండుపల్లి వశిష్ఠ ఉన్నత పాఠశాలకు చెందిన 4వ తరగతి విద్యార్థి ఒ.పృథ్వీ మూడవ స్థానంలో నిలిచి ఇంటర్నేషనల్ గజ్మ కాంపిటీషన్ అవార్డును అందుకున్నారని కరస్పాండెంట్ కె.పెద్దరెడ్డెయ్యరాజు తెలిపారు. హైదరాబాదులో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో విశ్వం ఎడ్యుటెక్ ల్యాబ్స్ డైరెక్టరు ప్రసాద్, సతీష్‌బాబులు ఆ విద్యార్థిని సత్కరించారు. కార్యక్రమంలో అబాకస్ ఉపాధ్యాయురాలు ఎం.నాగవేణి, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థిని సన్మానిస్తున్న నిర్వాహకులు

LAND FOR SALE
అన్నమయ్య జిల్లాలోని కోడూరు (తూర్పు) రెవిన్యూ లెక్క దాఖలో గల 8 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మబడును
సంప్ర: 93816 05582, 77998 89944

అనారోగ్యంతో బలవన్మరణం

రామాపురం, న్యూస్‌టుడే: అనారోగ్యంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని మృతి చెందిన సంఘటన మండలంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు... మండలంలోని బీసీ కాలనీకి చెందిన బత్తెన నరసింహ(33) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన భార్య కొన్ని రోజులుగా అతనికి దూరంగా ఉంటోంది. అనారోగ్య సమస్యలు ఎక్కువ అయ్యాయి. దీంతో మనస్తాపానికి గురైన అతను ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటసుధాకర్‌రెడ్డి తెలిపారు.

హ్యాండ్‌బాల్ విజేతలు చిత్తూరు, కృష్ణా జిల్లాల జట్లు

విజేతగా నిలిచిన చిత్తూరు జిల్లా బాలుర హ్యాండ్‌బాల్ జట్టుకు కప్పు అందజేత

బాలికల విభాగంలో విజేతగా నిలిచిన కృష్ణా జిల్లా జట్టుకు కప్పు అందిస్తున్న ఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఝాన్సీ, ఎన్టీఆర్ జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి శివప్రసాద్, పీడీలు, పీఈటీలు

కలికిరి, న్యూస్‌టుడే : 69వ రాష్ట్ర స్థాయి అండర్-14 హ్యాండ్‌బాల్ బాల బాలికల పోటీల విజేతలుగా కృష్ణా, చిత్తూరు జిల్లాల జట్లు నిలిచాయి. అన్నమయ్య జిల్లా కలికిరిలో మూడు రోజులుగా జరుగుతున్న హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల నుంచి వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. చివరి రోజు బాలుర విభాగం ఫైనల్స్‌లో విశాఖపట్నం జిల్లా జట్టుపై చిత్తూరు జిల్లా జట్టు 6-9 గోల్స్ తేడాతో గెలిచి విజేతగా నిలిచింది. విశాఖ జట్టు రన్నర్స్ స్థానంతో సరిపెట్టుకుంది. బాలికల విభాగం ఫైనల్స్‌లో ప్రకాశం జిల్లా జట్టుపై కృష్ణా జిల్లా జట్టు 3-6 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ప్రకాశం జట్టు రన్నర్స్‌గా నిలిచింది. గెలుపొందిన జట్లకు జేఎన్‌టీయూఏ అసిస్టెంట్ డైరెక్టర్ శివప్రసాద్, పంచాయతీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు యోగేష్‌రెడ్డి బహుమతులు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు జయమ్మ, నటరాజ్, రాష్ట్ర పరిశీలకులు వెంకటేశ్వర్లు, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఝాన్సీ, ఎన్టీఆర్ జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి శివప్రసాద్, పీడీలు చిన్నప్ప, చంద్రమౌళి, పీఈటీలు పాల్గొన్నారు.

EENADU eClassifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం|| ✆ 7382114647.

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజీలో ఆడ్మిషన్స్ కొరకు PRO's (Male / Female) కావలెను. సంప్ర: ✆ 8465005959.

ఫ్యాషన్ బొటిక్యూ & శారీస్ షాపులో పనిచేయుటకు టైలర్స్ మరియు మాస్టర్ కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. అహ్మద్‌సాహెబ్ వీధి, కడప. ✆ 9966222870.

ప్రభుత్వపాఠశాలలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో Vocational Faculty కావలెను, జీ:28000, అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ✆ 9848771117, 9849848817

REAL ESTATE

HOUSE FOR SALE

ప్రొద్దుటూరు వసంతపేట, టెలిఫోన్ కాలనీలో ఉన్న 4.2సెంట్లు స్థలంలో ఉన్న 2 ఇళ్ళు అమ్మకానికి కలవు. Cont: 8806514048, 9849824270.

పల్లా హాస్పిటల్, 7రోడ్స్ సర్కిల్, కడప నందు పనిచేయుటకు వార్డు బాయిస్, నర్సింగ్ స్టాఫ్ కావలెను. Contact: 9849040153.

JOBS

ప్రొద్దుటూరు D&C అసోషియేట్స్‌లో పనిచేయుటకు ఇంటర్/ డిగ్రీ చదివి Comp. Operator గా పనిచేయుటకు మహిళలు కావలెను. శాలరీ: 10 -12K స్టార్టింగ్. ✆ 9642484707.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి వట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్‌లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన రూ|| 350/- మాత్రమే
Contact: KDP: 9989997626, 8008514248 PDTR: 8008597620
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

18న ప్రభుత్వ వైద్యకళాశాల వద్ద సీపీఐ నిరసన

మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి మహేశ్, పక్కన నాయకులు

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే : వైద్య కళాశాలలను ప్రభుత్వం నిర్వహించాలని డిమాండు చేస్తూ డిసెంబరు 18న మదనపల్లె ఆరోగ్యవరం వద్ద నిర్మిస్తున్న వైద్య కళాశాల భవనం వద్ద నిరసన చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి మహేశ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ భవన్‌లో నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల దేశవ్యాప్తంగా 10న రైతు వ్యతిరేక నల్లచట్టాలపై వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నామన్నారు. ఈ నెల 20 నుంచి 26 వరకు క్షేత్రస్థాయిలో సీపీఐ ఆవిర్భావ దినోత్సవాలు, రాజ్యాంగ పరిరక్షణకు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. మదనపల్లెలో నిర్వహించనున్న రాజ్యాంగ పరిరక్షణ సదస్సు నిర్వహిస్తున్నాట్లు పేర్కొన్నారు. సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కె.నారాయణ, సుప్రీం కోర్టు మాజీ జడ్డి గవాయిలు హాజరు కానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప, కార్యవర్గ సభ్యులు మనోహర్‌రెడ్డి, సాంబశివ, నియోజకవర్గ కార్యదర్శి మురళి, కార్యవర్గ సభ్యులు తిరుమల, నరేశ్, మోహన్, దేవ, భార్గవి, సూరి తదితరులు పాల్గొన్నారు.

సమష్టి కృషితోనే మదనపల్లె జిల్లా ఏర్పాటు

సంఘీభావం తెలుపుతున్న ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, ప్రజాసంఘాల నాయకులు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : రాజకీయపార్టీ నాయకులు, ప్రజాసంఘాలు ప్రతినిధులు, కులసంఘాల నాయకులు సమష్టి కృషితోనే మదనపల్లె జిల్లాగా ఏర్పాటైందని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా తెలిపారు. ఆదివారం రాత్రి పట్టణంలోని శ్రీకృష్ణ కల్యాణ మండపంలో మదనపల్లె జిల్లాగా ఏర్పాటైన సందర్భంగా జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో విజయోత్సవ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా సాధనలో అందరూ భాగస్వాములయ్యారని కొనియాడారు. గత వైకాపా ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను తుంగలో తొక్కి తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ మదనపల్లెను జిల్లాగా ప్రకటించారని కొనియాడారు. వేదికపై ఉన్న నాయకులు చేతులో జోడించి సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా సాధన కోసం పోరాటం చేసిన పలువురిని ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డు ఛైర్మన్ జంగాల శివరామ్, టౌన్‌బ్యాంకు ఛైర్మన్ ఎన్.విద్యాసాగర్, జ్ఞానాంబిక విద్యా సంస్థల అధినేత ఆర్.గురుప్రసాద్, విజయభారతి సేతు, శశిధర్‌రావు, బీటీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ వై.ఎస్.మునిరత్నం, భారతీయ అంబేడ్కర్‌సేన వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీఎం శివప్రసాద్, ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేంద్రబాబు మాదిగ, మాలమహానాడు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు యమలాసు దర్శన్, నాగార్జునబాబు పాల్గొన్నారు.

మధురస్మృతులు గుర్తు తెచ్చేలా స్కూల్ లైఫ్

మాట్లాడుతున్న స్కూల్ లైఫ్ చిత్ర కథా నాయకుడు పులివెందుల మహేశ్, ప్రతినాయకుడు నరేశ్ తదితరులు

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : చిన్నప్పటి మధుర స్మృతులను గుర్తుకు తెచ్చే చిత్రం 'స్కూల్ లైఫ్' అని ఆ చిత్ర కథానాయకుడు పులివెందుల మహేశ్ అన్నారు. ఆదివారం మదనపల్లెలోని రవి థియేటర్‌లో ప్రదర్శిస్తున్న 'స్కూల్ లైఫ్' చిత్రానికి విచ్చేసి ప్రేక్షకులతో కలసి వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలోని నటులకు ప్రాధాన్యం ఇస్తూ ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన సుమారు 200 మంది వరకు నటులు ఇందులో నటించారన్నారు. చిత్రంలో విలన్‌గా మదనపల్లెకు చెందిన నరేశ్ (టిట్లూబాయ్) నటించారన్నారు. మన ప్రాంత నటీనటులు నటించిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. కార్యక్రమంలో నటుడు నరేశ్, డిస్ట్రిబ్యూటర్ ఆనంద్, పట్టణానికి చెందిన శివరామ్, రెడ్డిమోహన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటం: యూటీఎఫ్

యూటీఎఫ్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న అన్నమయ్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్, జాబీర్

పీలేరు, న్యూస్‌టుడే : ఉపాధ్యాయుల సమస్య పరిష్కారం కోసం యూటీఎఫ్ రాజీలేని పోరాటం చేసిందని ఆ సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్, జాబీర్ అన్నారు. ఆదివారం పీలేరు పట్టణంలో యూటీఎఫ్ కార్యాలయాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన తరవాత వాటిని పూర్తి విస్మరిస్తోందని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులపై కక్ష పూరితంగా వ్యవహరించిందని, ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు చెల్లించకుండా వేధింపులకు గురిచేసిందని దుయ్యబట్టారు. రివర్స్ పీఆర్సీని అమలు చేసి ఉద్యోగులను దగా చేసిందని అదే బాటలో కూటమి ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. 12వ పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లు దాటినా కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 25 ఏళ్ల పైబడి బోధనలో అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు ఇప్పుడు టెట్ పరీక్ష రాయమనడం సహేతకం కాదన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ గౌరవాధ్యక్షుడు రాధాకృష్ణ, అన్నమయ్య జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శులు అక్రంబాషా, భాస్కర్‌రెడ్డి, ఆదినారాయణ విజయకుమార్, పీలేరు మండల డివిజన్ నాయకులు వెంకటరమణ, డీవీ రెడ్డి, ఉదయ్ కిరణ్, ప్రభాకర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

మదనపల్లె

•మదనపల్లె • పీలేరు • తంబళ్లపల్లె

బూత్ స్థాయి నాయకులతో మాట్లాడుతున్న తెదేపా బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోడెం సిద్దప్ప

తంబళ్లపల్లెపై మంత్రి లోకేశ్ దృష్టి

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : తంబళ్లపల్లె నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై బూత్ స్థాయిలో విశ్లేషణ చేసి నివేదిక పంపాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారని తెదేపా బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోడెం సిద్దప్ప తెలిపారు. ఆదివారం మోడెం సిద్దప్ప తంబళ్లపల్లె నియోజకవర్గంలోని 115, 157, 171, 173 బూత్‌లలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే మంత్రికి నివేదిక అందజేయనున్నట్లు సిద్దప్ప తెలిపారు.

నల్లగంగమ్మ దీవించమ్మా..

అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు

ములకలచెరువు, న్యూస్‌టుడే : మండలంలోని కాలువపల్లి పంచాయతీ బొళ్లవారిపల్లిలో శ్రీనల్లగంగమ్మ అమ్మవారి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆదివారం అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. తంబళ్లపల్లె జనసేన ఇన్‌ఛార్జి సాయినాథ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ములకలచెరువు నుంచి కాలువపల్లి మీదుగా శ్రీసత్యసాయి జిల్లా, ఎన్‌పీ కుంటకు వెళ్లే దారి మార్గంలో సీజీ ప్రాజెక్టు ఏరుపై వంతెన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని సాయినాథ్‌కు గ్రామస్థులు తెలిపారు. వంతెన నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఆదర్శ్, గౌతం, సుదర్శన్, సూరి, చంద్రమోహన్, నాని, అర్జున్, నాగేంద్ర పాల్గొన్నారు.

కూలేలా వంతెనలు.. ప్రమాదకరంగా రాకపోకలు

వాల్మీకిపురం, న్యూస్‌టుడే : పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం, కలికిరి మండలాలలోని పలు గ్రామాల్లో బాహుదా నది ప్రవహిస్తోంది. ఈ నదిని దాటేందుకు ఆర్‌అండ్‌బీ శాఖ దశాబ్దాల క్రితం వంతెనలు నిర్మించింది. అయితే దశాబ్దాలు గడుస్తున్నా ఇంతవరకు వాటి నిర్వహణ మరమ్మతులు చేపట్టలేదు. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండటంతో పాత వంతెనలన్నీ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. వీటిపై నిత్యం వందల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. చాలా పల్లెలకు ఆ వంతెనలే ప్రధాన మార్గం. ప్రస్తుతం దిత్వా తుపాను కలవరపెడుతోంది. ఏ సమయాన భారీ వర్షం కురుస్తోందో, ఇవి ఏ క్షణాన కొట్టుకుపోతాయో, లేక కూలిపోతాయోనన్న భయం గ్రామీణ ప్రజలను వెంటాడుతోంది. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకుని వీటికి మరమ్మతులు చేపట్టి ప్రమాదాన్ని నివారించాల్సిన అవసరం ఉంది.

మూగలమర్రిలో కూలేందుకు సిద్ధంగా వంతెన

● మండలంలోని మూగలమర్రి పంచాయతీ కొత్తపల్లె వద్ద బాహుదా వంకపై నిర్మించిన చిన్నపాటి వంతెన పూర్తిస్థాయిలో దెబ్బతింది. దీనికి మరమ్మతులు చేయలేదు. రాకపోకలు సాగించేందుకు తాత్కాలికంగా సిమెంటు పైపులు, మట్టి వేసి మరమ్మతులు చేశారు. అయితే ఇప్పటికే పైపుల కింద ఉన్న మట్టి మొత్తం కొట్టుకుపోయింది. వంతెనపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. నిత్యం ఈ మార్గంపై ప్రమాదపు అంచున వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ వంతెన ఏ క్షణమైన కూలిపోవచ్చు, లేక భారీ వర్షానికి కొట్టుకుపోవచ్చు అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

● మంచూరు పంచాయతీలోని పాతమంచూరు, కొత్తమంచూరు మధ్య ఉన్న బ్రిడ్జి ఇదివరకే ఒకసారి భారీ వర్షానికి తెగిపోయింది. రాళ్లు, ఇసుక మూటలు, మట్టి, సిమెంటు పైపులతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఇక్కడ వంతెనపై నిర్మించిన సిమెంటు పైపుల కింద మట్టి మొత్తం కోతకు గురవుతోంది. ఇది ఎప్పుడు కూలిపోతుందోనని ప్రజలు హడలి పోతున్నారు.

● వాల్మీకిపురంలోని వాల్మీకిపురం - నిమ్మనపల్లె మండలం మధ్య ఉన్న బాహుదా నదిపై ఉన్న వంతెన పూర్తి స్థాయిలో దెబ్బతింది. మరో పక్క పట్టణంలో వెలువడే వ్యర్థాలతో ఈ వంకను పూడ్చేశారు. ఈ వంతెన సైతం ప్రమాదకరంగా ఉంది.

మంచూరులో ప్రమాదకర స్థితిలో వంతెన

ప్రతిపాదనలు పంపాం

దెబ్బతిన్న వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. అనుమతులు రాగానే టెండర్లు నిర్వహించి.. నూతన వంతెన నిర్మాణాలు చేపడతాం.

- సురేశ్‌నాయక్, ఆర్‌అండ్‌బీ డీఈ, పీలేరు

ఆధ్యాత్మికతతో పూజలు నిర్వహిస్తాం

మదనపల్లె అర్బన్, న్యూస్‌టుడే : అయ్యప్ప ఆలయంలో ఉత్సవాలతో పాటు పూజాది కార్యక్రమాలు మరింత ఆధ్యాత్మికతతో నిర్వహించేందుకు కృషి చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం రాత్రి అయ్యప్ప స్వామికి నిర్వహించిన పడిపూజ కార్యక్రమం విజయవంతం కావడంతో ఆదివారం కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు జర్మనీరాజు మాట్లాడుతూ మేధావులు, పెద్దల సూచనలతో మరింత బాధ్యతతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

4న ధర్మపథంలో మార్గశిర పౌర్ణమి వేడుకలు

వాల్మీకిపురం, న్యూస్‌టుడే : పట్టణ పడమర పొలిమేరలో వెలిసిన ధర్మపథంలో కొలువైన శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారి ఆలయంలో ఈ నెల 4వ తేదీ గురువారం మార్గశిర పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు ఆదివారం తెలిపారు. తిరునారాయణ ధార్మిక సేవా ట్రస్టు ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు సామూహిక సత్యనారాయణ వ్రతం, సాయంత్రం 5 గంటలకు శ్రీ వల్లీదేవసన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి కల్యాణం, అనంతరం అభయాంజనేయస్వామి వారికి వడమాల సమర్పణ, సింధూర, ఆకు పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

మహారాజశ్రీ రాయచోటి సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో

OS No. 15/2024

శెట్టిపల్లె పర్వతరెడ్డి, తండ్రి లేట్ సుబ్బారెడ్డి, 50 సం॥లు, సాకిన్ రేగడికుంటపల్లె, H/o మోటకట్ల గ్రామం, సంబేపల్లె (మం). - వాది

Vs

D5. శెట్టిపల్లె వెంకటరమణారెడ్డి, తండ్రి లేట్ సుబ్బారెడ్డి, 53 సం॥లు, సాకిన్ వీధి నెం. 2-1985/2, పీలేరు టౌన్ & మండలం, అన్నమయ్య జిల్లా. - 5వ ప్రతివాది

నోటీసు ప్రకటన

పై నెంబరు దావాలో వాది నీపైన మరియు ఇతర ప్రతివాదులపైన బాగపరిష్కారమునకు కోరి దావా మరియు IA No. 255/24దు ఇంజంక్షను పిటీషన్ను దావా దాఖలు చేసియున్నారు. సదరు దావాలో మీరు 17.12.25 తేదీన ఉదయం 10.30 గం॥లకు ఖుద్దున గాని, వకీలు గారి ద్వారా గాని హాజరై మీ యొక్క ఆక్షేపణలు తెల్పుకోవలయును. లేనంతట పరోక్షంగా తీర్మానించబడును.

ఇట్లు

శ్రీ పి.విజయభరత్ రెడ్డి, B.A, LL.B., వాదిపరం అడ్వకేట్, రాయచోటి.

స్పందించారు.. పరిష్కరించారు

స్పందనకు వందనం

✶ అంకిశెట్టిపల్లె పంచాయతీ రామాపురంలో చెత్తదిబ్బలను పంచాయతీ అధికారులు తొలగించారు. రామాపురంలో పారిశుద్ధ్య సమస్యపై ఈ నెల 22న 'మేమున్నాం.. మీకుతోడుగా'లో వార్త ప్రచురితం కాగా.. ఎంపీడీవో తాజ్‌మన్సూర్ స్పందించి.. చెత్తదిబ్బలు తొలగించారు.

✶ బసినికొండలో పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పుంగనూరు రోడ్డులో చెత్తదిబ్బలతో అధ్వానంగా ఉన్న వైనంపై ఈ నెల 22న వార్త ప్రచురితం కావడంతో పంచాయతీ కార్యదర్శి నవాజ్ స్పందించి చర్యలు తీసుకున్నారు.

✶ మదనపల్లె మండలం మేకలవారిపల్లె రోడ్డుపై చెత్తాచెదారాన్ని పంచాయతీ అధికారులు ట్రాక్టర్ ద్వారా సంపద కేంద్రాలకు తరలించారు. ఇక్కడి సమస్యను స్థానికులు 'మేమున్నాం.. మీకుతోడుగా'కు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యపై ఈ నెల 22న 'ఈనాడు'లో ప్రచురించడంతో డిప్యూటీ ఎంపీడీవో భారతి స్పందించారు.

✶ నీరుగట్టువారిపల్లెలోని కాట్లాటపల్లె రోడ్డులో పురపాలక సంఘం సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఇక్కడ చెత్తాచెదారం పేరుకుపోవడం వైనంపై ఈనెల 22న వార్త ప్రచురితం కావడంతో పురపాలక కమిషనర్ ప్రమీల స్పందించారు.

✶ పెంచుపాడులోని జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల సమీపంలో పంచాయతీ కార్మికులు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ నెల 22న వార్త ప్రచురితం కావడంతో పంచాయతీ అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు.

- న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణ

'వైకాపా నాయకులు అభివృద్ధి నిరోధకులు'

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : వైకాపా నాయకులు అభివృద్ధి చేయరని, చేసే వారికి సహకరించరని తెదేపా మాజీ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు ఆరోపించారు. వారు అభివృద్ధి నిరోధకులు అని విమర్శించారు. ఆదివారం ఎమ్మెల్యే షాజహాన్‌బాషా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శనివారం పురపాలకసంఘం కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో వైకాపా కౌన్సిలర్లు, పాలకపక్షం వ్యవహరించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 20వ వార్డు కౌన్సిలర్ తులసి, తెదేపా బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోడెం సిద్దప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మదనపల్లెను జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై మాట్లాడేందుకు ముందుకొచ్చిన కౌన్సిలర్లకు ఛైర్‌పర్సన్ అవకాశం ఇవ్వకపోగా, సమావేశంలో చివరిలో మాట్లాడాలని సూచించడం గర్హనీయమన్నారు. కౌన్సిలర్ కరీముల్లా, మాజీ కౌన్సిలర్లు ఆర్.నీలకంఠ, రాధ, పులిమహాలక్ష్మి, బాబునాయుడు, లక్ష్మీదేవి, భావన, ప్రసన్న వెంకటరమణస్వామి, ఆలయం ఛైర్మన్ నవీన్‌చౌదరి, ఆర్.జె.వెంకటేశ్, విజయ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న తెదేపా మాజీ కౌన్సిలర్లు, నాయకులు

'దిత్వా'పై అప్రమత్తంగా ఉండాలి

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే : దిత్వా తుపాన్‌పై మండలంలో అన్ని శాఖల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దారు కిశోర్ కుమార్ సూచించారు. ఆదివారం ఆయన మండలంలోని చెరువులు, వంకలపై వీఆర్వోలతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రస్తుతం చిరుజల్లులు, చలి తీవ్రత ఉందన్నారు. వర్షం విస్తృతంగా కురిసే అవకాశాలున్నాయని, అన్ని శాఖ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఏదైనా విపత్తు సంభవిస్తే వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. అగ్నిమాపక, విద్యుత్తు, అటవీ, పురపాలక, జలవనరులశాఖ, రహదారులు భవనాల శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలన్నారు. మదనపల్లె మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, తుపాన్ నేపథ్యంలో ఏవైనా సమస్యలు ఎదురైతే నం:91215 11504కు ఫోన్ చేసి ప్రజలు తెలపాలని కోరారు. కార్యక్రమంలో డీటీ వెంకటస్వామి, ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం, వీఆర్వోలు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న తహసీల్దారు కిశోర్‌కుమార్‌రెడ్డి

అభినందనీయం.. మంత్రి వర్గ నిర్ణయం

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : ప్రజలు నాణ్యమైన ఆయుష్ వైద్య విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడం అభినందనీయమని భాజపా సీనియర్ నాయకుడు నరసింహారెడ్డి, డాక్టర్ అజ్మతుల్లాఖాన్, కృష్ణమూర్తి, ఎన్.సేతు, రవికుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఆయుష్ వైద్యవిధానాన్ని క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ కిందకు తీసుకొచ్చిన రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. చట్ట సవరణ ద్వారా ప్రైవేట్ ఆయుష్ ఆసుపత్రులను నియంత్రించేందుకు మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ ఆసుపత్రుల్లో కనీస ప్రమాణాల మేరకు సిబ్బంది నియామకం, సేవల నాణ్యతను పాటించాల్సి ఉంటుందన్నారు. బాధ్యతాయుతంగా ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించేలా ఈ చట్ట సవరణ ఎంతో దోహదపడుతుందన్నారు.

చట్టపరమైన హెచ్చరిక నోటీసు

ప్రజలకు తెలియజేయునది ఏమనగా, అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె సబ్‌డివిజన్ & మండలం, కుక్కరాజుపల్లె/ కోప్పలపల్లెపల్లె గ్రామంలోని క్రింది సర్వే నెంబర్లలో ఉన్న భూమిలో శ్రీ పిడతల నరేంద్రబాబు, తండ్రి లేట్ పిడతల రామ గారికి 1/3 (ఒక మూడొంత) చట్టబద్ధమైన హక్కు ఉన్నది. Survey Number's : 371, 374, 374/1, 375, 375/2, 379/1B, 379/1D, 381, 381/1D, 386, 386/11, 387/2A, 387/2, 467/8, 467,478, 478/10, 696/1H, 697, 697/2, 701/1, 701/3, 702/2, 702/2C, 703/1, 703/1D, 715/3, 721, 721/3, 721/2J, 721/3B,, 721/2, 722/2, 733/2H, 733/4, 733/3E, 733/H, 734/13, 738/2E, 738/3E, 738/4, 738, 738/1, 697/10, 707/9F పై భూమిపై మా క్లయింట్‌కు ఉన్న హక్కులను పక్కనపెట్టి ఎవరైనా వ్యక్తులు అమ్మకానికి ప్రయత్నించటం, కొనుగోలు చేయటం, రిజిస్ట్రేషన్ చేయటం, బదిలీ చేయటం లేదా ఏ ఇతర లావాదేవీ చేయటం జరిగితే ఆ చర్యలు చట్టపరంగా చెల్లవు. అట్టి లావాదేవీలలో పాల్గొన్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును. కొనుగోలు/అమ్మకాలలో ప్రవేశించే ముందు ప్రజలు సమగ్ర పరిశీలన (are Diligence) చేయవలసిందిగా సూచించబడుచున్నది.

C.H.Shankar, Advocate, High Court, Vijayawada, 8142222909

కళాకారుల అభివృద్ధికి ప్రోత్సాహం

మదనపల్లె అర్బన్, న్యూస్‌టుడే : కళాకారులుగా మరింత మంది ఎదిగేందుకు కృషి చేస్తామని సంగీత సంస్థ వ్యవస్థాపకుడు ఎస్.రాజేశ్వరరావు అన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రీదేవి గార్డెన్స్‌లో ఆ సంస్థ 35వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. సంగీత రంగంలో ఉత్సాహం కలిగిన వారిని కళాకారులుగా తయారు చేసేందుకు సంస్థ ఏర్పాటైందని, స్థానికంగా ఉన్న కళాకారులు, గీత రచయితలు, సంగీత దర్శకులు, గాయనీ, గాయకులను ఆయా రంగాల్లో ఎదిగేందుకు సంస్థ ప్రోత్సహిస్తోందని నిర్వాహకులు రాజేశ్వరరావు, హేమంత్ తెలిపారు. అనంతరం పలువురు కళాకారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక ప్లేబ్యాక్ సింగర్స్ రాము, సింధు, గీత రచయిత ఎం.శ్రీనివాసులు, సంగీత దర్శకులు కేవీఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

తెదేపా నాయకుడి మృతికి సంతాపం

రామసముద్రం, న్యూస్‌టుడే : రామసముద్రానికి చెందిన తెదేపా సీనియర్ నాయకుడు మేస్త్రీ రామచంద్ర (65) ఆదివారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధి కోసం పాటుపడ్డారు. అతనికి భార్య రెడ్డెమ్మ, కుమార్తె భార్గవి, కుమారులు రూపేశ్, ఉమాకిరణ్ ఉన్నారు. ఆయన మృతికి తెదేపా మండల నాయకులు సంతాపం తెలియజేశారు. ఆయన పార్టీ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఎస్ఎంఎంఎస్ నమూనా పరీక్ష

పెద్దమండ్యం, న్యూస్‌టుడే : భవిష్యత్తులో జరిగే పోటీ పరీక్షకు విద్యార్థులు సిద్ధం కావాలని కలిచెర్ల ప్రధానోపాధ్యాయులు మీనా నాగలక్ష్మి సూచించారు. ఆదివారం మండలంలో కలిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాల్మీకిపురం చెందిన జీవీఎస్ఎస్ సంస్థ ఎస్ఎంఎంఎస్‌కు చెందిన మోడల్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పరీక్షలో జడ్పీహెచ్ఎస్‌కు చెందిన ఎస్.షఫియా మొదటి స్థానంలో నిలువగా, ద్వితీయ స్థానంలో ఎం.ఇందుశ్రీ, ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన లాస్య తృతీయ స్థానంలో నిలిచింది. వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేశ్‌కుమార్, రెడ్డిశేఖర్ రెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రగతి పనుల పరిశీలన

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : పబ్లిక్‌హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్‌సీ ఎం.ప్రభాకరరావు ఆదివారం పట్టణంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. బైపాస్ రోడ్డు నిర్మాణంలో ఉన్న మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని (ఎస్టీపీ) పరిశీలించి పనుల నాణ్యతను తనిఖీ చేశారు. అలాగే సమ్మర్ స్టోరేజీ ట్యాంకును పరిశీలించారు. పురపాలక సంఘం కమిషనర్ ప్రమీలను తాగునీటి సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. వేంపల్లె హెడ్ వాటర్ వర్క్సును పరిశీలించారు. అమృత్ పథకం కింద నిర్మించిన ఇన్‌టేక్ వెల్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటును పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని అధికారులను సూచించారు. ఈఎన్‌సీ వెంట ఎస్ఈ ఇంజినీర్ ఎ.సుదాకర్, డిప్యూటీ ఈఈ ఇంజనీర్ ఎం.బ్రహ్మాజీ, ప్రజారోగ్యశాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఆర్.రామ్మోహన్‌రెడ్డి, సతీశ్‌చంద్ర, మదనపల్లె పురపాలక సంఘం కమిషనర్ ప్రమీల, డీఈఈ త్రివేణి, ఏఈ రవీంద్రనాయక్ ఉన్నారు.

మురుగు నీటి శుద్ధికేంద్రం వద్ద అధికారులతో మాట్లాడుతున్న ఈఎన్‌సీ ప్రభాకరరావు

మదనపల్లె పట్టణం : మున్సిపల్ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) (పబ్లిక్‌హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖ) ఎం.ప్రభాకరరావు దృష్టికి ఎమ్మెల్యే షాజహాన్‌బాషా పలు సమస్యలు తీసుకెళ్లారు. ఆదివారం మదనపల్లెకు వచ్చిన ఆయన ఎమ్మెల్యేను కలిశారు. ఎమ్మెల్యే ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై చర్చించారు.

మదనపల్లెలో కృతజ్ఞతా ర్యాలీ

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఏపీఐఐసీ డైరెక్టర్ డాక్టర్ మైఫోర్స్ మహేశ్ ఆదివారం మదనపల్లెలో కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు. తనను ఏపీఐఐసీ డైరెక్టర్‌గా నియమించినందుకు పవన్‌కల్యాణ్, అలాగే దశాబ్దకాలంగా తన వెంట నడిచిన జనసేన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతు ఈ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఏపీఐఐసీ కార్యాలయం నుంచి బయలుదేరి మదనపల్లె పురవీధుల గుండా సాగింది. అనంతరం ఏర్పాటు చేసిన అభినందన సభలో మహేశ్‌ను ఘనంగా సన్మానించారు.

జనసేనపార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఏపీఐఐసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేశ్‌ను అభినందిస్తున్న నాయకులు

ఉచిత వైద్య శిబిరానికి స్పందన

వ్యాధులపై అవగాహన కల్పిస్తున్న వైద్యులు

పీలేరు, న్యూస్‌టుడే : శ్రీనివాస చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక తిరుపతి మార్గం కాకతీయ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మహిళలకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. తిరుపతి మెడిగో ఆసుపత్రి గైనకాలజిస్టులు, ఇతర వైద్య నిపుణులు ఉచిత వైద్య శిబిరంలో వైద్యపరీక్షలు జరిపి క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్యారా ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో సంజీవని ఉమెన్ హెల్త్ పేరిట క్యాన్సర్ రక్షణ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టు డా.వీవీ బ్రహ్మారెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ శశికుమార్‌రెడ్డి, డా.జిలానీ, షమీం, షబ్బీర్, వెంకట్ పాల్గొన్నారు.

పీలేరు గ్రామీణ : పీలేరుకు చెందిన గుర్రం రామకృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు తిరుపతికి చెందిన వినూత్న ప్రసాద్ న్యూరో స్పిన్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం పీలేరులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నరాల వ్యాధికి సంబంధించిన 150 మందికి వైద్య చికిత్సలు చేసి మందులు పంపిణీ చేశారు.

కంభంవారిపల్లి : మండలంలోని తీతవగుంటపల్లె పంచాయతీ కుమ్మరపల్లెలో శ్రీనివాస చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పలువురికి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు బ్రహ్మారెడ్డి, వైద్యులు జిలానీ తదితరులు పాల్గొన్నారు.

In the Court of the Addl. Senior Civil Judge, Madanapalle

O.E.P. No.57/16

O.S. No.108/14

B.Hare Ramaiah (Died) & Others ...D.H.Rs

S.Khadar Hussain (Died) & Others ...J.D.Rs

వేలము ప్రకటన

క్రింద కనబరచిన షెడ్యూలు దాఖలా ఆస్తిని D.H.Rs వారికి రావలసిన E.P. పైకమునకు గాను వేలమునకు తెచ్చి యున్నారు. సదరు వేలము పై తెలిపిన కోర్టు నందు 15.12.2025 తారీఖున ఉదయం 10.30 మొదలు 5 గం॥ల లోపల వేలము వేయబడును. సదరు వేలమునకు షరతులు వేలము ముందు నిర్ణయించబడును. సదరు వేలము నందు ఎవరైనను పాల్గొనవచ్చును.

షెడ్యూలు

అన్నమయ్య జిల్లా, మదనపల్లె (Sub - District and Municipality & Revenue Village) S.No.171, 172 సైదాపేట, R.C.C roofed house bearing D.No.5-1-3-3-2 Bounded by **North** Plot No.14, **South** Road, **East** Plot No.11, **West** Road. With in these all the constructions made on

D.H.R. Value Rs. 20,00,000/-

Ameen's Value Rs. 40,00,000/-

J.D.R. Value not furnished

S.Rama Gopal Rao, B.A., LL.B., Advocate/Notary/Receiver, Madanapalle.

బయలుదేరివెళ్లిన ఫుట్‌బాల్ బాలుర జట్టు

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : మధ్యప్రదేశ్‌లో ఈ నెల 1 నుంచి 6వ తేదీ వరకు జరగనున్న జాతీయ స్థాయి అండర్-14 ఫుట్‌బాల్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలుర ఫుట్‌బాల్ జట్టు బయలుదేరివెళ్లినట్లు కార్యదర్శులు డాక్టర్ బాబు, నాగరాజు, అన్నమయ్య జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్ తెలిపారు. ఇటీవల మదనపల్లెలోని గ్రీన్ వ్యాలీ పాఠశాల మైదానంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. వీరు మధ్యప్రదేశ్‌లోని ఉమారియాకు బయలుదేరి వెళ్లారు. వారి వెంట కోచ్ మహేంద్ర, టీమ్ మేనేజర్ దిలీప్‌కుమార్ ఉన్నారు.

కడపలోనే కొనసాగించాలని సంతకాల సేకరణ

సిద్దవటం : సిద్దవటం మండలాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేయకుండా కడప జిల్లాలోనే కొనసాగించాలని ఆదివారం ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. సిద్దవటం మండలం మాచుపల్లెకు చెందిన తెదేపా రాజంపేట నియోజకవర్గ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మల్లు వెంకటసుబ్బారెడ్డిలు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సిద్దవటాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేసే ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోవాలంటూ ఉక్కాయపల్లె, శాంతినగర్, మాచుపల్లె, తురకపల్లె, ఎస్.రాజంపేట, సిద్దవటం, మూలపల్లె గ్రామాల్లోని ప్రజలు సంతకాలు చేశారన్నారు. సోమవారం కలెక్టరును కలిసి సంతకాలు సేకరించిన పత్రాలను అందజేస్తామన్నారు.

ఉద్యోగాలకు ఎంపిక

ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులతో కళాశాల డైరెక్టర్ డాక్టర్ రామలింగారెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ పి.రాయుడు, అధ్యాపకులు

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : మదనపల్లెలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం బెంగళూరుకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 95 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ రామలింగారెడ్డి తెలిపారు. ఈ ప్రాంగణ నియామకాల్లో వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు వార్షిక వేతనం రూ.3.60 లక్షలు వస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను డైరెక్టర్‌తో పాటు ప్రిన్సిపల్ డాక్టర్ పి.రాయుడు, ప్లేస్‌మెంట్ అధికారి మనోజ్‌కుమార్, విభాగాధిపతులు అభినందించారు.

ఎమ్మెల్యేకు సత్కారం

కలికిరి, న్యూస్‌టుడే : శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్లిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డిని రాష్ట్ర జంగమ సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ వాసునూరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక జంగమ కుల పెద్దలు సత్కరించి ఘన స్వాగతం పలికారు. జంగమ కులం గుర్తించి ఛైర్మన్ పదవి ఇచ్చి కులానికి పెద్దపీట వేసినందుకు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారాలోకేశ్, సహకారం అందించిన ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌రెడ్డిని సన్మానిస్తున్న రాష్ట్ర జంగమ సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ వాసునూరి చంద్రశేఖర్‌నల్లారి, జంగమ కుల పెద్దలు

కరాటేలో చిన్నారుల ప్రతిభ

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే : పీలేరు పట్టణం రాజీవ్‌నగర్ కాలనీలోని కుంగ్‌ఫూ కరాటే శిక్షణ శిబిరంలో ఆదివారం చిన్నారులకు పోటీలు నిర్వహించారు. చరిష్మా, జయశ్రీ, వేదశ్రీ, మేకేశ్, రెడ్డినిఖిల్, మోక్షిత ప్రతిభ కనబరిచారు. వారికి ఎల్లో బెల్టు ప్రదానం చేసినట్లు నిర్వాహకుడు దామోదర్ తెలిపారు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 80080 01768

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 91771 11468

చౌడేపల్లెకు రోడ్డు నిర్మాణం కలేనా..!

నిమ్మనపల్లె, న్యూస్‌టుడే : నిమ్మనపల్లె మండలం శ్రీనేలమల్లేశ్వరస్వామి ఆలయం నుంచి చిత్తూరు జిల్లా చౌడేపల్లెకు రహదారి కలగా మిగులుతోంది. గత ఐదేళ్ల వైకాపా పాలనలో ఆలయం మీద చౌడేపల్లె రహదారి నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రజాప్రతినిధులు అనంతరం గాలికొదిలేశారు. ఆలయం నుంచి కేవలం 6 కిలో మీటర్ల దూరంలో చౌడేపల్లె ఉంది. రహదారి లేని కారణంగా నిమ్మనపల్లె నుంచి చౌడేపల్లెకు వెళ్లడానికి నిమ్మనపల్లె నుంచి మదనపల్లె పుంగనూరు మీద చౌడేపల్లెకు 60 కిలో మీటర్ల దూరం ఉంది. నిమ్మనపల్లె నుంచి నేలమల్లేశ్వరస్వామి ఆలయం వరకు తారు రోడ్డు వేశారు. చౌడేపల్లె నుంచి ఆ మండల సరిహద్దు వరకు రహదారి నిర్మించారు. చౌడేపల్లె సరిహద్దు నుంచి నేలమల్లేశ్వరస్వామి ఆలయం వరకు ఆరు కిలోమీటర్లు మాత్రమే రహదారి వేస్తే ప్రయాణం సులభం అవుతుంది. అయితే ఈ మార్గంలో నాలుగు కిలోమీటర్లు అటవి ప్రాంతం ఉంది. అటవి ప్రాంతంలో రహదారికి కేటాయించే భూమికి బదులు ప్రభుత్వ భూమిని అటవీశాఖకు బదలాయించినట్లు అధికారులు తెలిపారు.

చౌడేపల్లెకు వెళ్లే రహదారి దుస్థితి

ప్రథమ వర్ధంతి

మంచికి మారుపేరు, చెరగని చిరునవ్వు. అందరిని ఆప్యాయంగా పలకరించే మంచి మనసు, కుటుంబ ఉన్నతిని ఆకాంక్షించి మమ్ములను ఉన్నతులుగా తీర్చిదిద్దిన మీరు ఉపాధ్యాయ వృత్తిలో అంకిత భావం, క్రమశిక్షణతో విశిష్ట సేవలందించి, ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన శ్రీ రత్నాకరం కంబగిరి రాజు గారు మా నుండి దూరమై 1 సం॥ గడిచిననూ మీ మధురస్మృతులు మా హృదయాలలో పదిలం... మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ... శోకతప్త హృదయాలతో...

జననం : 16.08.1941

మరణం : 01.12.2024

శ్రీ రత్నాకరం కంబగిరిరాజు గారు

Rtd. H.M., హోప్ మున్సిపల్ హైస్కూల్, కోటగడ్డమిట్ట, మదనపల్లె.

భార్య : శ్రీమతి రత్నాకరం అనురాధ

కుమార్తె : రత్నాకరం నందిని

కుమారుడు : రత్నాకరం మహీధర్ రాజు

కోడలు : బి.ప్రఫుల్ల చంద్రిక

మనుమరాలు : రత్నాకరం క్రిష్ణ సంయుత

మనుమడు : రత్నాకరం రాధగిరి రాజు

(c) eenadu

రాయచోటి
• రాయచోటి • రాజంపేట • రైల్వేకోడూరు

తెదేపా బలోపేతానికి కృషి

నాయకులతో మాట్లాడుతున్న చమర్తి జగన్మోహన్‌రాజు

సుండుపల్లి, న్యూస్‌టుడే: తెదేపా మండల అధ్యక్షుడు చప్పిడి రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చమర్తి జగన్మోహన్‌రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెదేపా బలోపేతానికి కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మహేష్‌నాయుడు, నాయకులు పాల్గొన్నారు.

గురజాడకు నివాళి

గురజాడ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న తెలుగుభాష సంరక్షణ సమితి నాయకులు

రాజంపేట, న్యూస్‌టుడే: సంఘ సంస్కర్త, మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతిని రాజంపేట సరస్వతీ విద్యామందిరంలో ఆదివారం తెలుగుభాష సంరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సంస్కరణలను వక్తలు వివరించారు. కార్యక్రమంలో తెలుగుభాష సంరక్షణ సమితి నాయకులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM to 1 PM)
రాజంపేట : 9441872651
రాయచోటి : 9703622242
రైల్వేకోడూరు : 9703572572

?: మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద డ్రైనేజీ కాలువ పూడిపోవడంతో మురుగు రోడ్డుపై పారుతుంది. **- సుబ్రహ్మణ్యం, ఓబులవారిపల్లె**

✓: ఆ ప్రాంతాన్ని పరిశీలించి డ్రైనేజీ కాలువను శుభ్రం చేయిస్తాం. **- విజయరావు, ఎంపీడీవో, ఓబులవారిపల**

?: మండల పరిధిలోని గాదెల, జీవీపురం గ్రామాల్లో వీధి దీపాలు వెలగక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. **- రామాంజనేయులు, స్థానికులు**

✓: సిబ్బందిని పంపి వీధి దీపాలకు మరమ్మతులు చేయిస్తాం. **- రామ్‌మోహన్‌రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో, ఓబులవారిపల్లె**
- న్యూస్‌టుడే, ఓబులవారిపల్లె

?: పట్టణంలోని బస్టాండు, అన్నా క్యాంటీన్ ప్రాంతాలలో తోపుడు బండ్ల వ్యాపారులు నడకదారిని ఆక్రమించి వ్యాపారం సాగిస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. **- ద్వారక, స్థానికుడు**

✓: వెంటనే పరిశీలించి తోపుడు బండ్లను నడకదారి నుంచి తొలగింపజేస్తాము. పాదచారులకు ఇబ్బందులు లేకుండా చూస్తాము. **- రవి, పురపాలక కమిషనర్, రాయచోటి**
- న్యూస్‌టుడే, రాయచోటి గ్రామీణ

?: అయ్యవారిచెరువు నిండటంతో నాగారపమ్మ ఆలయం సమీపంలో ఉన్న రక్షిత నీటి పథకం మునిగి పోయింది. దీంతో తాగు నీటికి ఇబ్బంది పడుతున్నాం. **- అమీన్‌పీరా, జి.కె.రాచపల్లి**

✓: సమస్య మాదృష్టికి రాలేదు. పరిశీలించి పరిష్కరిస్తాం. **- వెంకటేశ్వర్లు, సచివాలయ కార్యదర్శి, సురేష్‌బాబు, డిప్యూటీ ఎంపీడీవో సుండుపల్లి, - న్యూస్‌టుడే, సుండుపల్లి**

?: వీరబల్లి నుంచి వంగిమళ్లకు వెళ్లే మార్గంలో ఉన్న కల్వర్టు గతంలో కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతినింది. దాంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. **- షలీం, వంగిమళ్ల, వీరబల్లి మండలం**

✓: సంబంధిత ఆర్అండ్‌బీ అధికారులకు, ఉన్నతాధికారులకు నివేదించి కనీస మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. **- గౌస్‌బాషా, ఎంపీడీవో, - న్యూస్‌టుడే, వీరబల్లి**

పచ్చదనం.. లక్ష్యానికి దూరం

రాజంపేటలో కంప చెట్లతో ఇలా

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: రాజంపేట పట్టణం పేరుకు పురపాలక, పార్లమెంట్, ఎమ్మెల్యే నియోజకవర్గంగా ఉన్నా... అభివృద్ధిలో మాత్రం గ్రామానికి తక్కువ, పంచాయతీకి ఎక్కువ అన్నట్లుగా ఉంది. ఇక్కడ ఆరు సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగక పోయినా.. గతంలో ఏర్పాటు చేసిన వసతులను కూడా గాలికి వదిలేశారు.

● రాజంపేట పట్టణ పరిధిలో ఆర్టీసీ డిపో నుంచి విద్యుత్తు సబ్‌స్టేషన్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఆ సమయంలోనే రహదారికి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి పూల మొక్కలు, పచ్చని చెట్లు పెంచడానికి ఏర్పాట్లు చేశారు. గతంలో కొంత మేర చెట్లను పెంచారు. అనంతరం వచ్చిన అధికారులు వీటిని గాలికి వదిలేయడంతో చెట్లు ఎండిపోయాయి. ఈ ప్రాంతంలో ప్రస్తుతం కంప చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగాయి. ఈ కంప చెట్లు వల్ల దిచక్రన వాహనదారులు గాయపడుతున్నారు.

● రాజంపేట పట్టణం రైల్వే అండర్ బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన రోడ్డుకు ఇరువైపులా ప్రత్యేక కుండీలు ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. వాటి నిర్వాహణను పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం కుండీలు నిరుపయోగకరంగా మారాయి.

● నందలూరు పట్టణంలో విస్తరణ పనుల కోసం రూ. రెండు కోట్ల నిధులు ఖర్చు చేశారు. రోడ్డు మధ్యలో రూ. 10 లక్షలు ఖర్చు చేసి డివైడర్‌ను ఏర్పాటు చేశారు. ఈ డివైడర్ మధ్యలో ఎనిమిది అడుగుల మేర ఖాళీ స్థలం ఉండేలా చేశారు. వాటి మధ్యలో పచ్చని మొక్కలు నాటడం, ప్రముఖ నాయకుల విగ్రహాల ఏర్పాటు, పచ్చనదం పెంచడంతో పాటు భారీ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే అచరణలోకి తీసుకురాకపోవడంతో నేడు ఈ ప్రాంతం అంతా పశువులు, వీధి కుక్కలు, ఇతర మూగ జీవాలకు నిలయంగా మారి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం చెట్లు అయినా పెంచాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సేవలకు ఉత్తమ పురస్కారం

శరత్‌కుమార్‌రాజును సన్మానిస్తున్న వాకర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు

రాజంపేట గ్రామీణ న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయి వాకర్స్ అసోసియేషన్ సమావేశం భీమవరం పట్టణంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజంపేటకు చెందిన వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కొండూరు శరత్‌కుమార్ రాజు చేసిన సేవలకు గాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డును అందుకున్నారు. అనంతరం ఆయన్ని సన్మానించారు. కార్యక్రమంలో వాకర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు ప్రభావతి, జిల్లా వాకర్స్ అధ్యక్షుడు రామరాజు తదితరులు పాల్గొన్నారు.

తుపాను వేళ అప్రమత్తత అవసరం

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: తుపాను వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ చంద్రశేఖర్, ఎస్సై లక్ష్మీప్రసాద్‌రెడ్డి సూచించారు. వర్షాల నేపథ్యంలో ఆదివారం వారు మండల పరిధిలోని గుంజనేటి పరీవాహక ప్రాంతాలను పరిశీలించారు. రెడ్డివారిపల్లెకు వెళ్లే దారిలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు.

రాజంపేట గ్రామీణ: పెనగలూరు మండలంలోని చెరువులను అధికారులు ఆదివారం పరిశీలించారు. తుపాన్ వేళ చెరువులు, చెయ్యేరు నది ప్రాంతాల వద్దకు వెళ్లరాదని సమీప ప్రజలను హెచ్చరించారు.

ఉత్తమ సేవలతోనే సమాజంలో గుర్తింపు


రవీంద్రనాథ్‌బాబు దంపతులను సన్మానిస్తున్న మండిపల్లి లక్ష్మీ ప్రసాద్‌రెడ్డి

రాయచోటి గ్రామీణ,న్యూస్‌టుడే: ఉత్తమ సేవలందిస్తే ఉద్యోగులకు సమాజంలో గుర్తింపు లభిస్తుందని తెదేపా నియోజకవర్గ నాయకుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి తెలిపారు. మండలంలోని కాటిమాయకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తున్న లింగంపల్లి రవీంద్రనాథ్‌బాబు పదవీ విరమణ సందర్భంగా ఆదివారం స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రవీంద్రనాథ్‌బాబు, ఆయన సతీమణి సాయి ప్రభావతిని జిల్లా విద్యాశాఖ అధికారి కె. సుబ్రమణ్యం, నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ కొండా భాస్కర్‌రెడ్డి, ఎంఈవో కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

రాయచోటి గ్రామీణ,న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ముస్లిం, మైనార్టీల రాజ్యాంగ హక్కులు, సామాజిక భద్రత, పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాఫర్ కోరారు. పట్టణంలోని స్థానిక కార్యాలయంలో ఇన్సాఫ్ ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో ఇన్సాఫ్ జిల్లా నిర్మాణ ఇన్‌ఛార్జి సిద్దిగాళ్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

150 మందికి వైద్య పరీక్షలు

రోగులకు వైద్యపరీక్షలు చేస్తున్న వైద్యులు

రామాపురం, న్యూస్‌టుడే: మండల పరిధి గువ్వలచెరువులోని ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని కడప లక్ష్మీ సూపర్ స్పెషాలిటి మేనేజింగ్ డైరెక్టర్ శివయ్య తెలిపారు. స్థానిక గ్రామాల నుంచి వచ్చిన 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామన్నారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, థైరాయిడ్, గుండెపోటు సంబంధించిన వ్యాధులు మలేరియా, డెంగీ వంటి విషజ్వరాలకు వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో వైద్యులు బాల ప్రియాంక, భవ్య, పవన్‌కుమార్, అహ్మద్, భగద్గీత, పగడాల మణికంఠ, చక్రవర్తి, ఫారుక్‌బాష పాల్గొన్నారు.

వైవీయూ డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా

వైవీయూ, న్యూస్‌టుడే: యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలో డిసెంబర్ 1వ తేదీ (నేడు)న జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా వేసినట్లు వైవీయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వీ కృష్ణారావు ఓ ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ అధికారుల ఆదేశాల మేరకు దిత్వా తుపాన్ కారణంగా వాయిదా వేశామన్నారు.

వేతనాలు చెల్లించాలని వినతి

కడప విద్య, న్యూస్‌టుడే: అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న పార్ట్ టైం ఉపాధ్యాయులకు నాలుగు నెలల నుంచి జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే చెల్లించాలని రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఆర్ఎస్ఓ) రాష్ట్ర అధ్యక్షుడు జగన్ ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. జీతాలు రాక పోవడంతో వారి కుటుంబ అవసరాల కోసం అప్పులు తెచ్చుకుని జీవనం సాగిస్తున్నారన్నారు.

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

గ్రామస్థులతో మాట్లాడుతున్న తహసీల్దార్ వెంకటేశ్వర్లు

రామాపురం,న్యూస్‌టుడే: ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని తాహసీల్దార్ వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని కొత్తపల్లె సమీపంలో ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఫిర్యాదు అందడంతో ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఎక్కడైన ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

చెరువులు నిండేదెప్పుడు?

పెనగలూరు మండలం పొందలూరు, సింగనమల చెరువులకు నీరందించే పొందలూరు కాలువపై అడ్డుకట్ట వేయడంతో దిగువకు నీరు సక్రమంగా రావడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. చెయ్యేరుకు నీటి ప్రవాహం ఉన్నప్పటికీ సమీప చెరువులు నిండే అవకాశం ఉండట్లేదు. అయితే కాలువపైనే అడ్డు కట్టలు వేయడంతో చెరువులు నిండక రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇసుక అక్రమ రవాణ చేయడం కోసమే కాలువపైనే రోడ్డు నిర్మించారన్నారు. **- న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ**

చెత్త ఎత్తక.. అవస్థలు తొలగక

పట్టణంలోని జగదాంబ సెంటర్లో ప్రభాకర్ సీడ్స్ కంపెనీ ఎదురుగా ఉన్న ప్రాంతంలో పురపాలక అధికారులు రెండు చెత్త కుండీలను ఏర్పాటు చేశారు. స్థానికులు చెత్తను ఈ కుండీల్లో వేస్తుంటారు. పురపాలక సిబ్బంది అక్కడి నుంచి సమయానికి చెత్తను తరలించడం లేదు. దీంతో చెత్త నిల్వలు పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి చెత్త నిల్వలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, రాయచోటి గ్రామీణ**

అడుగుకో గుంత.. చోదకులకు చింత

వంగిమళ్ల- కాపులగడ్డ రహదారి గుంతలు ఏర్పడి అధ్వానంగా మారింది. ఆ రహదారి వేసినప్పటి నుంచి మరమ్మతులు చేపట్టలేదు. దీంతో గోతులు ఏర్పడ్డాయి. అటుగా ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని మరమ్మతులు చేయించాలని ఆయా గ్రామాల వారు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, వీరబల్లి**

ఎస్టీయూ మండల కార్యవర్గం ఎన్నిక

గోపికృష్ణ శ్రీనివాసులు రియాజ్

రామాపురం,న్యూస్‌టుడే: మండలంలోని ఎస్టీయూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు మండల ఎస్టీయూ గౌరవ అధ్యక్షుడు అబ్దుల్ మునాఫ్ తెలిపారు. ఆదివారం ఎన్నిక నిర్వహించి అధ్యక్షుడుగా నిడిగింటి గోపి కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి పూజారి శ్రీనివాసులు, ఆర్థిక కార్యదర్శిగా చిత్తూరు రియాజ్, మహిళా కన్వీనర్‌గా భారతమ్మ, మండల మైనార్టీ కన్వీనర్ ఇమ్తియాజ్‌బాషా, జిల్లా కార్యదర్శి వెంకటరామిరెడ్డి, జిల్లా కౌన్సిలర్లు మధుసుదన్‌రెడ్డి, సునీల్, ఆర్థిక కమిటీ సభ్యుడు బాబాలను ఎంపిక చేశామని వివరించారు.

కడపలోనే కొనసాగించాలని సంతకాల సేకరణ

సిద్దవటంలో సంతకాలు సేకరిస్తున్న రైతు విభాగం నాయకుడు మల్లు

సిద్దవటం, న్యూస్‌టుడే: సిద్దవటం మండలాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేయకుండా కడప జిల్లాలోనే కొనసాగించాలని ఆదివారం ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. సిద్దవటం మండలం మాచుపల్లెకు చెందిన తెదేపా రాజంపేట నియోజకవర్గ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మల్లు వెంకటసుబ్బారెడ్డిలు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సిద్దవటాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేసే ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోవాలంటూ ఉక్కాయపల్లె, శాంతినగర్, మాచుపల్లె, తురకపల్లె, ఎస్.రాజంపేట, సిద్దవటం, మూలపల్లె గ్రామాల్లోని ప్రజలు సంతకాలు చేశారన్నారు. సోమవారం కలెక్టరును కలిసి సంతకాలు సేకరించిన పత్రాలను అందజేస్తామన్నారు.

రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: అన్ని వసతులున్న రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జిల్లా సాధన జేఏసీ నేతలు కోరారు. రాజంపేట మండలం ఊటుకూరు గ్రామంలోని భక్తకన్నప్ప స్వామి, అన్నమయ్య విగ్రహాలు వద్ద ఆదివారం జేఏసీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్థులు, జేఏసీ నేతలు కలిసి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు, ఉప ముఖ్య మంత్రి పవన్‌కల్యాణ్‌లు కలిసి రాజంపేటకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు పూల బాస్కర్, లక్ష్మీనారాయణ, రవీంద్రబాబు, రెడ్డినాయుడు, నందగోపాల్ పాల్గొన్నారు.

రాజంపేట, న్యూస్‌టుడే: అన్నమయ్య పుట్టిన గడ్డ రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక ప్రజలు, వివిధ రంగాలకు చెందినవారు నిరసనకు సంఘీభావం తెలిపారు. వందేళ్ల క్రితం నుంచే ఇక్కడ సబ్‌కలెక్టర్ కార్యాలయం ఉందని, అలాంటి కేంద్రాన్ని జిల్లా చేయకుండా గత ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వమైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జేఏసీ నాయకులు కోరారు.

కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు

రాయచోటి: విభజించి పాలించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తమ హయాంలో అవినీతి, అక్రమాలు జరిగి ఉంటే రుజువు చేసి స్వాధీనం చేసుకోవచ్చని చెప్పారు. తమ హయాంలోనే రాయచోటి ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఆరు నియోజకవర్గాలతో సువిశాలమైన అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కిందన్నారు. రాయచోటిని బలహీన పరిచే ఉద్దేశంతో జిల్లాను విభజిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అని విమర్శించారు. గత ప్రభుత్వంపై విమర్శలు మాని అభివృద్ధిపై కూటమి నేతలు దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు.

వసతులు కల్పించి.. అవస్థలు తీర్చండి

లక్కిరెడ్డిపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని గాలివీడు పంచాయతీ పక్కీరారెడ్డిపల్లె అంగన్‌వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్ ఆవరణం అధ్వానంగా ఉంది. పిల్లలకు సరిపడ భవనం లేవు, అంతేగాక మరుగుదొడ్ల తలుపులు ధ్వంసం అయ్యాయి. దీంతో ఇబ్బందిగా ఉంటోందని సిబ్బంది చెబుతున్నారు. పక్కీరారెడ్డిగారిపల్లె, ఎగువపల్లె, సలాదిమాలపల్లెలో 200 కుటుంబాలకు చెందిన పిల్లలు, గర్భవతులు, బాలింతలు సుమారు వంద మంది వరకు ఇక్కడ ఉన్నారు. దీనిపై పర్యవేక్షకురాలు సోనీని వివరణ కోరగా అభివృద్ధి పనుల కోసం నివేదికలు పంపామని. అనుమతి రాగనే పనులు చేబడతామన్నారు. **- న్యూస్‌టుడే, గాలివీడు**

కన్నీటి బొట్టును నిలువరించడమే లక్ష్యం

లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: ప్రతి కన్నీటి బొట్టును నిలువరించడమే మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ముఖ్య ఉద్దేశం అని ఆ సంస్థ మండల అధ్యక్షుడు ఉమాపతిరెడ్డి, ఛైర్మన్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని అనంతపురం పంచాయతీ ఈడిగపల్లెలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవత సంస్థ అనేక రకాలుగా ప్రజలకు చేయూతనిస్తూ ఆదుకుంటోందన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ ఆరె శివయ్య, కోశాధికారి రవిశంకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పక్కీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇక వెనుకబడిన విద్యార్థులుండరు

చదవడం, రాయడం, సంఖ్యాశాస్త్రంలో సామర్థ్యాల సర్వే

లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: అసర్, నాస్ అధ్యయనాల ప్రకారం గ్రామీణ విద్యార్థుల్లో అరవై శాతం మంది విద్యార్థులు 5వ తరగతిలోకి వచ్చినా 2వ తరగతి పాఠ్యాంశాన్ని చదవలేకపోతున్నారు. యాభై శాతం మంది విద్యార్థులు రెండంకెల సంఖ్యలతో ప్రాథమిక లెక్కలు చేయలేకపోతున్నారు. చదవడం, రాయడం, కూడికలు, తీసివేతలు, అంకెలను గుర్తించడంలో విద్యార్థుల అభ్యసన స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పునాది పటిష్ఠంగా మార్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రతి విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తిస్తోంది.

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల వివరాలు
ప్రాథమిక: 2,072, ప్రాథమికోన్నత: 407
1-5వ తరగతి విద్యార్థుల సంఖ్య 91,924

విద్యార్థిని అభ్యసన సామర్థ్యాన్ని నమోదు చేయిస్తున్న ఎంఈవో చక్రేనాయక్

● జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా ఎల్ఎఫ్ఎన్(ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ) సర్వేకు జిల్లాలో శ్రీకారం చుట్టింది. డిసెంబరు 5వ తేదీ వరకు ఈ సర్వేను నిర్వహించనుంది.

● సీఆర్‌పీలు, డైట్ కళాశాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదు తరగతులు చదివే ప్రతి విద్యార్థికి వెళ్లి వారి అభ్యసన సామర్థ్యాల్ని లీప్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. చదవడం, రాయడం, సంఖ్యాశాస్త్రంలో ఒక విద్యార్థి అభ్యసన స్థాయిలు పరిశీలించేందుకు 40 నుంచి 50 నిమిషాల సమయం పడుతోంది. ఒకరికి వచ్చిన ప్రశ్నలు మరొకరికి రావడం లేదు. సర్వే పూర్తయిన వెంటనే పిల్లల స్థాయికి తగ్గట్టు 100 రోజుల విద్యా ప్రణాళికను అమలు చేయనున్నారు.

● ఎల్ఎఫ్ఎన్ సర్వేతో విద్యార్థుల్ని ఏ, బీ, సీ గ్రూపులుగా విభజిస్తారు. సీ గ్రూపులో ఉన్నవారిని ప్రాథమిక స్థాయిలోనే వెనుకబడి ఉన్నట్లు గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. వారి అభ్యసన స్థాయిని మెరుగుపర్చనున్నారు.

● ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం, సంఖ్యాశాస్త్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్ని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే మండల ఎల్ఎఫ్ఎన్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని లక్కిరెడ్డిపల్లె ఎంఈవో చక్రేనాయక్ తెలిపారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

CHANGE OF NAME
I, BUDDI RAMULAMMA (OLD NAME), R/O CHIYYAVARAM VILLAGE, RLY KODUR MANDAL, ANNAMAYYA DIST, A. P. - 516101, INDIA. I CHANGED MY NAME TO BUDDHI RAMULAMMA. HENCEFORTH, I WILL BE KNOWN AS BUDDHI RAMULAMMA (NEW NAME) W/o B.SIVA REDDY.

మహారాజశ్రీ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్), రాజంపేట
I.A. No. 67/2025 in O.S. No.37/2025
[illegible] ...పిటీషనర్ / వాది
Vs
[illegible] ...ప్రతివాది
08.12.2025 [illegible] 10:30 [illegible]
దాసరి నిరంజన్‌బాబు
అడ్వకేట్, నందలూరు, 9849608498.

మహారాజశ్రీ సివిల్ జడ్జ్ (జూనియర్ డివిజన్), రాజంపేట
I.A No: 67/225 in O.S.No.37/2025
[illegible] - వాది
Vs
[illegible] - ప్రతివాది
రెస్పాండ్ నోటీస్
[illegible]
షెడ్యూల్
[illegible]
మొత్తం - 133.కు [illegible]
దాసరి నిరంజన్‌బాబు, అడ్వకేట్, నందలూరు, 9849608498.

11వ వర్ధంతి
భువి నుండి దివికేగి 11 సం॥ గడిచినా నిన్ను మరువలేకున్నాము. నీ ఆత్మ శాంతికై దేవుని ప్రార్థిస్తూ... సదా నీ స్మృతులతో... నీ జ్ఞాపకాలతో...



కీ॥శే॥ శ్రీమతి మేకపాటి గంగమ్మ (బ్రాహ్మణపల్లి, రాజంపేట (మం.)
జననం: 5-6-1948 మరణం: 1-12-2014
భర్త: మేకపాటి వెంకటసుబ్బయ్య నాయుడు Rtd. Teacher
మరియు కుటుంబ సభ్యులు
కుమార్తె: శ్రీమతి తులసి, కరస్పాండెంట్
ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం
శ్రీ తులసి ఎడ్యుకేషనల్ అకాడమి, రైల్వేకోడూరు.

ఆలోచనలు విరియాలి.. ఆవిష్కరణలు మెరవాలి..! ఈనాడు

ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. పాఠశాల స్థాయిలోనే సృజనాత్మకత వెలికితీసేందుకు 'ఈనాడు వైజ్ఞానిక ప్రదర్శన' నిర్వహిస్తోంది. విద్యార్థులు ఆలోచనలతో ప్రయోగాలు చేసేలా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీ పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల, లక్ష్మీపురం, గుంటూరులో డిసెంబరు 11వ తేదీన మెగా సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తోంది.

నిబంధనలు.. ● 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే ● ప్రాజెక్టును ముందుగా నమోదు చేసుకోవాలి ● ఒక ప్రాజెక్టుకి ఇద్దరు విద్యార్థులకు అనుమతి ● పాఠశాల/ బ్రాంచ్‌కి ఒక ప్రాజెక్టుకు మాత్రమే అనుమతి ● మొదటి ముగ్గురు విజేతలకు బహుమతులు ఉంటాయి. ● పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రదానం ● **రిజిస్ట్రేషన్ చివరి తేదీ : డిసెంబరు 7**

నమోదు కొరకు: 91549 91113 సమయం : ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గం॥ల వరకు..

బాలల సందడి

నరసరావుపేటలో రెండ్రోజుల పాటు నిర్వహించిన బాలోత్సవం ఉత్సాహంగా ముగిసింది. జిల్లాలోని 200 పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. బృందనృత్యాలు, ఏకపాత్రాభినయాలు, గీతాలాపనలు, జానపద నృత్యాలతో ఎస్ఎస్ఎన్ కళాశాల ప్రాంగణం హోరెత్తింది. **- న్యూస్‌టుడే, నరసరావుపేట అర్బన్**

దిత్వా చినుకు.. అన్నదాతల్లో వణుకు

బాపట్ల, న్యూస్‌టుడే

దిత్వా తుపాను ముప్పు భయంతో డెల్టాలో వరి రైతులు వణుకుతున్నారు. జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. నిజాంపట్నం హార్బరులో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుపాను వస్తే చేపట్టాల్సిన సహాయక చర్యలపై కలెక్టర్, జేసీ, అధికారులతో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చలి గాలులతో కూడిన చిరుజల్లులు ఆదివారం కురిశాయి. వ్యవసాయ అధికారుల సూచనలతో రైతులు వరి కోతలు, యంత్రాలతో నూర్పిడులు నిలిపేశారు. వర్షానికి తడవకుండా కల్లాల్లో ధాన్యంపై పట్టలు కప్పి ఉంచారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. చేపలవేటకు సముద్రంలోకి వెళ్లిన పడవలన్నీ ఒడ్డుకు చేరాయి.

బాపట్ల మండలం కప్పలవారిపాలెంలో ధాన్యం తడవకుండా కప్పిన పట్ట

☛ తుపాను ప్రభావంతో గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. భారీవర్షాలు కురిస్తే కోత, నూర్పిడికి సిద్ధంగా ఉన్న రెండు లక్షలకు పైగా ఎకరాల్లో వరి పంట ముంపు బారినపడితే తీవ్రంగా నష్టపోతామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గత అక్టోబరు చివరిలో వచ్చిన మొంథా తుపానుకు వాగులు, కాలువల కట్టలు ధ్వంసమయ్యాయి. గండ్లను తాత్కాలికంగా పూడ్చారు. మరోసారి వరద వస్తే కట్టలు కొట్టుకుపోయి పంట నష్టం తీవ్రంగా ఉంటుందని రైతులు భయపడుతున్నారు.

☛ గండ్లు పడకుండా నివారించటానికి కొమ్మమూరు కాలువలో నీటిని ఆలేరు, కారంచేడు, నల్లమడ సర్ప్లస్ మురుగుకాలువల్లోకి పంపించారు. ఇప్పటికే నూర్పిడి చేసి ఆరుబయట ఉన్న ధాన్యాన్ని ఆర్ఎస్‌కేల భవనాలు, గోదాములు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలకు తరలించి తడవకుండా జాగ్రత్త చేసేలా ప్రణాళిక రూపొందించారు.

అత్యవసర సాయం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 08643-220226, జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్: 83338 13228, కంట్రోల్ రూమ్ ఇన్‌ఛార్జి సీసీఎస్ డీఎస్పీ జగదీష్‌నాయక్: 8978777821, ఇన్‌స్పెక్టర్: రాంబాబు: 8978777261, చీరాల సబ్ డివిజన్: 9885380674, రేపల్లె సబ్ డివిజన్: 9063536377

విద్యుత్తు కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు: దిత్వా తుపాను ప్రభావంతో కురిసే భారీ వర్షాలకు స్తంభాలు విరిగిపడి, తీగలు తెగి కరెంటు సరఫరాకు అంతరాయం తలెత్తితే సత్వరమే పునరుద్ధరణకు అధికారులకు సమాచారం ఇచ్చేందుకు విద్యుత్తు శాఖ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ ఎస్ఈ ఆంజనేయులు తెలిపారు. విద్యుత్తు తీగలు తెగినా, కిందకు వేలాడుతున్నా తక్షణమే కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేసి అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.

కంట్రోల్ రూమ్ నంబరు: 9281413774, 08643-221922, బాపట్ల డివిజన్: 9491052945, చీరాల డివిజన్: 9440817597, అద్దంకి డివిజన్: 9490611613

పొంగుతున్నా పట్టదు.. మునుగుతున్నా తప్పదు!

నల్లమడ వాగు ఆధునికీకరణ, గుంటూరు ఛానల్ విస్తరించక వెతలు

అక్టోబరులో మొంథా తుపానుకు నల్లమడ వాగు ఉద్ధృతి

న్యూస్‌టుడే, బాపట్ల

జిల్లాలో కీలకమైన నల్లమడ వాగు ఆధునికీకరణ..గుంటూరు వాహిని విస్తరణ పనుల్లో జాప్యం నెలకొంది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. భూసేకరణ ప్రక్రియ కొలిక్కి రాలేదు. అది పూర్తయితేనే పనులు ప్రారంభమవుతాయి.

☛ నల్లమడ వాగు ఆధునికీకరణ, గుంటూరు వాహినిని పర్చూరు వరకు విస్తరించే పనులు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ఈ ప్రాంత రైతులకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం గత జూన్‌లో మంత్రివర్గ సమావేశంలో నల్లమడ వాగు పనుల భూసేకరణకు అనుమతి ఇస్తూ తీర్మానం చేశారు. మొత్తం 436 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందులో పట్టా భూమి 323 ఎకరాలు, ప్రభుత్వ భూమి 113 ఎకరాలు ఉన్నాయి.

☛ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే నల్లమడ వాగు, గుంటూరు వాహిని పనులకు జిల్లాలో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించటానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. నిధుల సాధనకు ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సి ఉంది. ఈ విషయమై ఆర్డీవో గ్లోరియాను సంప్రదించగా భూసేకరణ చేపట్టడానికి నిధులకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామన్నారు. అవి మంజూరు కాగానే భూములు సేకరిస్తామన్నారు.

☛ నల్లమడ వాగు పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ప్రవహించి సూర్యలంక పొగురు సమీపంలో సముద్రంలో కలుస్తోంది. వాగుకు వస్తున్న వరదతో లక్ష ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడుతున్నాయి. అక్టోబరులో వరద ఉద్ధృతికి వాగు పొంగి పంటలు నీట మునిగాయి. ఆధునికీకరణ పనులకు 2017లో అప్పటి తెదేపా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. భూసేకరణకు రూ.180 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేలోగా ప్రభుత్వం మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా పనులు రద్దు చేసింది.

☛ గుంటూరు వాహినిని పర్చూరు వరకు పొడిగించాలన్న ప్రతిపాదన దశాబ్దాలుగా ఉంది. వాహిని విస్తరణకు 2019 జనవరి 10న రూ.274.53 కోట్లతో పరిపాలనా పరమైన అనుమతిని అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. గుంటూరు జిల్లాలో 389.78 ఎకరాలు, బాపట్ల జిల్లాలో 51.38 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. వాహినిని పొడిగిస్తే పర్చూరు నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు, 20 పంచాయతీలకు తాగునీరు అందుతుంది.

పది రెట్లు దోపిడీ..!

ఈనాడు, అమరావతి

పదో తరగతి పరీక్షల ఫీజు పేరుతో అడ్డగోలు దోపిడీ జరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అన్న తేడా లేకుండా అనేకచోట్ల పది రెట్లు బాదేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా పాఠశాలల్లో ఈ పరిస్థితి నెలకొనగా, పట్టించుకోవాల్సిన విద్యాశాఖ ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 4 వేలకు పైగా పాఠశాలలు ఉన్నాయి. సుమారు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈసారి పది పరీక్ష కోసం సుమారు 1.50 లక్షల మంది విద్యార్థులు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది మార్చిలో పరీక్షల నిర్వహణకు ఇప్పటికే షెడ్యూలు విడుదలైంది. రెగ్యులర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రుసుము కింద రూ.125గా నిర్ణయించారు. అదే, సప్లిమెంటరీ కింద మూడు సబ్జెక్టుల లోపు ఉంటే రూ.110గా పేర్కొన్నారు. డిసెంబర్ 6వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా రిజిస్టర్ ఆదేశాలు ఇవ్వగా...ఆ గడువు దాటితే అపరాధ రుసుము చెల్లించాలి. ఇక్కడే అసలు కథ మొదలైంది.

పదో తరగతి రెగ్యులర్ పరీక్ష ఫీజు రూ.125గా ప్రభుత్వ నిర్ణయం

ప్రైవేటు విద్యాసంస్థలు రూ.వెయ్యికి పైనే వసూలు

ఇదీ పరిస్థితి.. ప్రభుత్వం నిర్ణయించిన పరీక్ష రుసుము రూ.125కు బదులు ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తుండడం గమనార్హం. పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల 'హెచ్‌ఎం'లు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. కొందరు తాము డీఈవో కార్యాలయంలో సిబ్బందికి ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.. మరికొందరు పరీక్షల వేళ 'మెయింటెనెన్స్' కోసం నిధులు సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. ఇంకొందరైతే ఏకంగా మీ పిల్లలకు అనువైన పరీక్ష కేంద్రాన్ని కేటాయించేందుకు ఈ సొమ్ముతో ప్రయత్నం చేస్తామంటూ చెబుతుండడం గమనార్హం. కూటమి ప్రభుత్వం గతానికి భిన్నంగా పారదర్శకంగా ఫీజు చెల్లించేందుకు ఈసారి నేరుగా 'హెచ్‌ఎం'లకు అవకాశం కల్పించింది. అయితే, కొన్ని పాఠశాలల్లో మాత్రం పాత ఆనవాయితీ కొనసాగిస్తూ డబ్బులు వసూళ్లకు దిగుతున్నారు.

ప్రైవేటులో మరీ దారుణం.. కొన్ని ప్రైవేటు బడుల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గుంటూరు జిల్లాలో పరీక్ష ఫీజు పేరిట రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తుండడం గమనార్హం. ఇక్కడ కనీస ఫీజు రూ.వెయ్యికి తక్కువ ఉండడం లేదు. దీనిపై గట్టిగా మాట్లాడితే పరీక్షల వేళ పిల్లలను ఇబ్బంది పెడతారేమోనని భయంతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మౌనం వహిస్తున్నారు. నిర్ణీత ఫీజు కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ కమిషనర్ ఇప్పటికే సమావేశాల్లో హెచ్చరించారు. ఉల్లంఘించే ప్రైవేటు పాఠశాలలపై భారీ జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. అయినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా కథ నడుస్తుండడం గమనార్హం..!

నేడు పీజీఆర్ఎస్ రద్దు

బాపట్ల: దిత్వా తుపాను నేపథ్యంలో కలెక్టరేట్, పోలీసు ప్రధాన కార్యాలయాల్లో సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. వారు ఆదివారం మాట్లాడుతూ ప్రజలు విషయాన్ని గమనించి ఎవరూ రావద్దని సూచించారు.

తుపాను నష్టాన్ని తగ్గించాలి: మంత్రి

బాపట్ల, న్యూస్‌టుడే: దిత్వా తుపాను నష్టాన్ని తగ్గించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. తుపాను సహాయక చర్యల సన్నద్ధతపై కలెక్టరేట్లో అధికారులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాణ నష్టం సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. చినగంజాం, అద్దంకి మండలాలకు వాతావరణ శాఖ హైఅలర్ట్ ప్రకటించిందన్నారు. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లనివ్వవద్దన్నారు. విద్యుత్తు సరఫరాకు సమస్య వస్తే తక్షణమే స్పందించి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. చెరువులు, కాలువల గట్లు తెగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. వరి కోతలు, నూర్పిడులు పూర్తిగా నిలిపివేయాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్లో 24 గంటలు పని చేసే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం తడవకుండా నిల్వ చేయటానికి 150 ప్రాంతాల్లో గోదాములను సిద్ధం చేశామన్నారు. ఆ ప్రాంతాలు, అధికారుల ఫోన్ నంబర్లు ఆర్ఎస్‌కేకు పంపించినట్లు తెలిపారు. విద్యుత్ స్తంభాలు కూలి తీగలు తెగితే తక్షణ చర్యలు చేపట్టటానికి 690 మంది సిబ్బందితో 42 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ తుపాను ప్రభావం చూపే ఐదు మండలాల్లో పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జేసీ భావన, డీఆర్వో గంగాధర్ గౌడ్ అధికారులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పార్థసారథి పక్కన కలెక్టర్ వినోద్‌కుమార్, జేసీ భావన, ఎస్పీ ఉమామహేశ్వర్

తీరంలో పర్యాటకులకు అనుమతి లేదు

బాపట్ల : దిత్వా తుపాను ప్రభావంతో సముద్రంలో అలల తీవ్రత పెరిగినందున జిల్లాలోని బీచ్‌లలో పర్యాటకుల ప్రవేశం లేదని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. ఆదివారం డీఎస్పీ నుంచి పోలీసు అధికారులతో ఆయన మాట్లాడారు. రేపల్లె, నిజాంపట్నం, నగరం, చినగంజాం, అద్దంకి మండలాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపిందన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

నిర్వహణ లోపాలు.. అక్రమాల శాపాలు..!

ఈనాడు, అమరావతి

ఏఎన్‌యూలోని రెగ్యులర్, దూరవిద్య పరీక్షల్లో ప్రహసనం

పరీక్షల నిర్వహణలో లోపాలు ప్రహసనంగా మారాయి. ప్రశ్నపత్రాల తయారీ, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు ఏఎన్‌యూకు శాపంగా పరిణమిస్తున్నాయి. రెగ్యులర్ పరంగానే కాదు..దూరవిద్య పరీక్షల నిర్వహణ విషయంలోనూ ఇదే పరిస్థితి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గత రెండు నెలల వ్యవధిలో రెండు దఫాల్లో ప్రశ్నపత్రాల పరంగా సమస్యలు ఉత్పన్నం కావడం గమనార్హం. గత నెల 18న ఏఎన్‌యూలో పీజీ మూడో సెమిస్టర్ పరీక్షల్లో ఎమ్మెస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, అనలిటికల్ కెమిస్ట్రీ విభాగాల విద్యార్థులకు చేతికందిన ప్రశ్నపత్రం ఇచ్చారు. పది ప్రశ్నలు ఇచ్చి అందులో ఎన్ని రాయాలో కూడా సూచించ లేదు. బోధనేతర సిబ్బందిని పరీక్ష పరిశీలకులుగా నియమించుకోవడం వల్లే ఇలా జరిగిందన్న విమర్శలున్నాయి. పరీక్షలకు కొన్ని రోజుల ముందు అలసత్వం వల్ల ప్రశ్నపత్రం తయారీలో తప్పులు చోటుచేసుకున్నాయి. ఇది పరీక్షల నిర్వహణ తీరును ప్రశ్నార్థకం చేసింది.

ప్రయోగ పరీక్ష లోపం.. ప్రయోగ పరీక్షల్లోనూ పరిస్థితి ఇష్టారాజ్యంగా మారింది. గతేడాది ఏఎన్‌యూ పరిధిలో జరిగిన బీఎడ్ ప్రయోగ పరీక్షల నిర్వహణ అందుకు నిదర్శనం. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జరిగిన ఈ పరీక్షల్లో విద్యార్థులు హాజరు కాకపోయినా..తాయిలాలు ముట్టజెప్పి చక్కబెట్టడం గమనార్హం. ఇక, దూరవిద్య పరీక్షల సంగతి సరేసరి. ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహణ ఆడిందే ఆటగా సాగింది.

బిల్లుల్లోనూ చిల్లులే.. ప్రశ్నపత్రాల్లోనే కాదు.. వాటి తయారీకి సంబంధించిన బిల్లుల పరంగానూ అక్రమాలకు ఆలవాలంగా మారిందన్నది బహిరంగ రహస్యం. 2022-24 మధ్య కాలంలో పీజీ కోర్సుల సమన్వయకర్తగా ఉన్న అధికారి పరీక్షల 'పేపర్ సెట్టింగ్, పరీక్షల నిర్వహణ, వాల్యుయేషన్, రీవాల్యుయేషన్'..ఇలా అనేక కీలక విధుల మాటున అంతేగాదంటే రూ.2 కోట్లు హాంఫట్ అనిపించడం గమనార్హం. పరీక్ష పత్రాన్ని సెట్ చేసేందుకు సదరు ప్రొఫెసర్లకు విశ్వవిద్యాలయం నుంచి నిర్ణీత మొత్తాన్ని 'ఆన్‌లైన్' చెల్లింపులు చేయాల్సి ఉన్నా.. సదరు అధికారి అందుకు విరుద్ధంగా నగదు చెల్లింపులు చేయడం గమనార్హం. స్టేషనరీ రీఇంబర్స్‌మెంట్ మొత్తంలోనూ భారీగా బాదేయడం ప్రస్తావనార్హం. ప్రశ్నపత్రాల కూర్పు, సమాధాన పత్రాల మూల్యాంకనంలో అడ్డగోలుగా కథ సాగింది.

తొమ్మిదేళ్లుగా అదనంగా.. దూరవిద్య విభాగంలో పరీక్షలు నిర్వహించే కళాశాలలకు చెల్లించే ఎన్‌టైటిల్‌మెంట్ సొమ్ముల పరంగా గత తొమ్మిదేళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో విద్యార్థికి రూ.20 చొప్పున రూ.కోట్లలో ఇచ్చేయడం గమనార్హం. రెగ్యులర్ కోర్సుల్లో కేవలం రూ.7.50గానే ఉంది. అయితే, దూరవిద్యలో మాత్రం మూడింతలు ఎక్కువ ఇచ్చారు. ఈ ఏడాది అధికారులు దీనిపై కొర్రీలు వేయడంతో పెండింగ్ పడింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఏఎన్‌యూలో పరీక్షల నిర్వహణ, బిల్లుల చెల్లింపులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది..!

13న అన్నమయ్య సంకీర్తనల సహస్ర గళార్చన

గుంటూరు సాంస్కృతికం: జైకిసాన్ ట్రస్టు ఆధ్వర్యంలో గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డిసెంబరు 13న ద్వితీయ అన్నమయ్య సంకీర్తనల సహస్ర గళార్చన కార్యక్రమం నిర్వహించనుండడం ఆనందదాయకమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు బృందావన గార్డెన్స్‌లోని కార్యాలయంలో సహస్ర గళార్చన గోడపత్రికలు, ఆహ్వాన పత్రికలను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అన్నమయ్య సహస్ర గళార్చన కార్యక్రమ నిర్వాహకుడు బండ్లమూరి స్వామి మాట్లాడుతూ జైకిసాన్ సంస్థ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి సేవలో భాగంగా రాష్ట్ర స్థాయిలో వివిధ జిల్లాల నుంచి వచ్చే గాయనీగాయకులతో ద్వితీయ అన్నమయ్య సహస్ర గళార్చన కార్యక్రమాన్ని 13వ తేదీ సాయంత్రం ఐదు నుంచి మూడు గంటల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు పాల్గొంటున్నారని, అన్నమయ్య సంకీర్తన అభిమానులు, స్వామి భక్తులు, ఆసక్తి ఉన్నవారందరూ పాల్గొనవచ్చన్నారు. వివరాలకు 77998 00900 నంబరులో సంప్రదించవచ్చన్నారు.

ప్రజలకు మేలు జరిగేలా పనిచేయాలి

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: 'అధికారులంతా ప్రభుత్వం జీతం ఇస్తుంది.. ఏదో నడిపించేద్దాం అని కాకుండా ప్రజల కోసం పనిచేయాలని' లింగంగుంట్ల సర్కిల్ ఎన్నెస్పీ ఎస్ఈ పి.కృష్ణమోహన్ అన్నారు. ఆదివారం ఆయన ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా నరసరావుపేటలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన ఉద్యోగ చరిత్రలో రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదన్నారు. రైతులు, గుత్తేదారులు జలవనరుల శాఖకు మూల స్తంభాలు వంటివారని వారు లేనిదే తాము లేమన్నారు. ముఖ్యఅతిథి చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. మరో 20 ఏళ్లు పనిచేయగల సామర్థ్యం ఎస్ఈలో ఉందని, రిటైర్డ్ అయినా కూడా స్వర్ణాంధ్ర అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. తండ్రి గోపాలయ్య ఎస్ఈగా రిటైర్డ్ అయ్యారని, అతని కుమారుడు కృష్ణమోహన్ కూడా ఎస్ఈగానే ఉద్యోగ విరమణ పొందడం అరుదన్నారు. తమ పదోన్నతులు, బదిలీలకు సహకరించారని, కోర్టు కేసుల పరిష్కారంలో చొరవ చూపారని సహచర సిబ్బంది పేర్కొన్నారు. ఆయన్ను సతీసమేతంగా సన్మానించారు. ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పులిపాటి కాంతారావు, వైస్ ఛైర్మన్ చక్రపాణి, ఈఎన్‌సీ బి.శ్యామ్‌ప్రసాద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కృష్ణమోహన్‌ను సన్మానిస్తున్న చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు

చేనేత పరిశ్రమ మనుగడకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలి

పేరాల (చీరాల), న్యూస్‌టుడే: చేనేత పరిశ్రమ మనుగడకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించి ఆదుకోవాలని వక్తలు డిమాండ్ చేశారు. చేనేత రాష్ట్ర సదస్సు ఆదివారం పేరాలలోని గోలి సదాశివరావు కల్యాణ మండపంలో నిర్వహించారు. దామర్ల శ్రీకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో మాజీ డీజీపీ డాక్టర్ పూర్ణచంద్రరావు, మాజీ మంత్రి పాలేటి రామారావు, మాజీ ఎమ్మెల్సీ బి.రాధాకృష్ణయ్య, జడ్పీటీసీ సభ్యురాలు ఆకురాతి పద్మిని, మాజీ ఛైర్మన్ శ్రీనివాసరావు, పరంజ్యోతి, మాచెర్ల మోహనరావు తదితరులు మాట్లాడుతూ చేనేత ఉత్పత్తుల 11 వస్త్రాల రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. చేనేతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసి, నిధులు కేటాయించాలని కోరారు. మగ్గాలను ఆధునికీకరించి శారీరక శ్రమను తగ్గించాలన్నారు. సొసైటీల బకాయిలు చెల్లించి ఎన్నికలు నిర్వహించాలన్నారు. జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని, రూ.25 వేల ఆర్థిక సాయాన్ని షెడ్ మగ్గాలకు, ఉప వృత్తులకు అందించాలని కోరారు. ప్రభుత్వం సరఫరా చేసే వస్త్రాలు చేనేతల నుంచి కొనుగోలు చేయాలన్నారు. ఆయా డిమాండ్ల సాధన కోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. డాక్టర్ సుబ్బారావు, ఆకురాతి మురళీకృష్ణ, వెంకటేశ్వర్లు, జి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న పూర్ణచంద్రరావు

జల క్రీడలు ప్రోత్సహించేలా.. వసతులు కల్పించేలా..

ప్రణాళికలు తయారు చేస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, బాపట్ల

జిల్లాలో బాపట్ల, చీరాల సముద్ర తీర ప్రాంతాలు, వాగులు..కాలువలు జల క్రీడల నిర్వహణకు అనుకూలంగా ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయటానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కయాకింగ్, సెయిలింగ్, పారా సెయిలింగ్, రాఫ్టింగ్, వాటర్ పోలో, ఈత క్రీడాకారుల సాధనకు వసతులు కల్పనపై దృష్టి సారించారు.

☛ బాపట, చీరాల మండలాల్లోని పేరలికాలువ, నల్లమడ వాగు, ఈపూరుపాలెం స్ట్రెయిట్‌కట్ కాలువలో ఏడాది మొత్తం నీరు ఉంటుంది. జల క్రీడల సాధనకు ఉపయోగంగా ఉంటాయి. ఇక్కడ పర్యాటకులను ఆకర్షించడానికి కేరళ అలెప్పీ తరహాలో హౌస్‌బోటింగ్‌ను త్వరలో ప్రారంభించటానికి అధికారులు సిద్ధమవుతున్నారు. పడవను తయారు చేయిస్తున్నారు. సూర్యలంక, పాండురంగాపురం, కొత్త వాడరేవు, అడవిపల్లెపాలెం, వాడరేవు, రామాపురం బీచ్‌ల్లో సర్ఫింగ్, స్కూబా డ్రైవింగ్, విండ్ సర్ఫింగ్, జెట్ స్కీయింగ్, వేక్ బోర్డింగ్ తదితర జల క్రీడల నిర్వహణపై సాధ్యాసాధ్యాలు పరిశీలించడానికి ఇటీవల శాప్ ఎండీ, వైస్‌ఛైర్మన్ భరణి నేతృత్వంలో నిపుణుల కమిటీ తీర ప్రాంతాన్ని సందర్శించింది.

పడవల పోటీల్లో మత్స్యకార యువత

☛ ప్రస్తుతం కృష్ణా కాలువలో కయాకింగ్ చేస్తున్నారు. క్రీడాకారులను ఆ ప్రాంతానికి ఆకర్షించేలా మౌలిక వసతుల కల్పనకు శాప్, పర్యాటక శాఖలు ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సి ఉంది. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో జల క్రీడలను ప్రోత్సహించటానికి డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నారు. పర్యాటక శాఖ సూర్యలంక బీచ్‌లో గతంలో జెట్ స్కీయింగ్‌ను విజయవంతంగా నిర్వహించింది. దీనికి పర్యాటకుల నుంచి ఆదరణ లభించింది. తర్వాత వాహనాలు మరమ్మతులకు గురవడంతో నిలిచిపోయింది. గతంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించిన సమయంలో పేరలి కాలువలో పడవల పోటీలు నిర్వహించారు. నూతన ఏడాది, సంక్రాంతి ఉత్సవాల సమయంలో పడవల పోటీలు నిర్వహిస్తే ఆదరణ ఉంటుంది. వాగులు, కాలువల్లో ప్రవాహం తక్కువగా ఉన్న పరిస్థితులు జలక్రీడల నిర్వహణకు చక్కగా సరిపోతాయని జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. వీటి అభివృద్ధికి, క్రీడాకారులను ఆకర్షించటానికి మౌలిక సదుపాయాల కల్పనపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపి నిధులు మంజూరు కాగానే పనులు చేపడతామన్నారు.

శ్రద్ధాంజలి

పేదలపెన్నిధి సుబ్బరామన్నా
మీ వ్యక్తిత్వం ఓ తరగని స్ఫూర్తి శిఖరం
మీ అంకితభావం సదా అనుసరణీయం

30వ వర్ధంతి

సందర్భంగా వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ...

కుటుంబ సభ్యులు
మరియు అభిమానులు

కీ॥శే॥ శ్రీ మాగుంట సుబ్బరామిరెడ్డి గారు
ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యులు

తేది: 1-12-2025 సోమవారం, ఉ॥ 10.00గం॥ల నుండి
ఒంగోలు పి.వి.ఆర్ మున్సిపల్ బాలుర హైస్కూల్ ఆవరణలో
మహనీయులు కీ॥శే॥ మాగుంట సుబ్బరామిరెడ్డి గారికి స్మృత్యంజలి ఘటిస్తూ...
సంస్మరణ సభ మరియు అన్నసంతర్పణ కార్యక్రమములు జరుగును.

అందరూ ఆహ్వానితులే...

(c) eenadu

తీరంలో రహదారి మరమ్మతులకు శ్రీకారం

పొట్టిసుబ్బయ్యపాలెం వద్ద చేస్తున్న పనులు

చీరాల అర్బన్, వేటపాలెం, న్యూస్‌టుడే: మొంథా తుపానుతో తీరం వెంట ఉన్న పొట్టిసుబ్బయ్యపాలెం, కఠారిపాలెం, రామాపురం, వాడరేవు ప్రాంతాల్లో దాదాపు ఎనిమిదిచోట్ల రహదారికి గండ్లు పడ్డాయి. ఇది జరిగి నెలరోజులపైనే అవుతోంది. ఆనాటి నుంచి సముద్ర తీరం వెంట పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల్లోని మత్స్యకారులు పక్కనున్న గ్రామాలకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి చేరుకుంటున్నారు. పర్యాటకులు సైతం ఇక్కడికి వచ్చేందుకు వెనుకాడే పరిస్థితి నెలకొంది. రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు ఇంజినీరింగ్ అధికారులు రూ.39.80 లక్షలతో ఘటన జరిగిన నాలుగు రోజులకే ప్రతిపాదనలు తయారుచేసి, జిల్లా అధికారులకు నివేదించారు. ఇక శాశ్వతంగా రోడ్డు నిర్మించేందుకు రూ.8 కోట్లతో నివేదికలు తయారు చేశారు. ఆ నిధులు రావడం ఆలస్యం కావడంతో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య స్పందించి జిల్లా పరిషత్ నుంచి రూ.21 లక్షలు, వేటపాలెం మండల పరిషత్ నుంచి రూ.19 లక్షల నిధులు మంజూరు చేయించారు. తాత్కాలిక పనులు చేసి రహదారిలో రాకపోకలు పునరుద్ధరించేందుకు వీలుగా మూడు రోజుల క్రితం భూమిపూజ చేయడంతో పనులకు ఇంజినీరింగ్ అధికారులు శ్రీకారం చుట్టారు. రోడ్డు దెబ్బతిన్న ప్రాంతాల్లో తొలుత కాంక్రీట్‌తో బెడ్ వేసి, దానిపై పైపులు ఏర్పాటుచేసి అవి కదలకుండా కాంక్రీట్ చేస్తారు. దానిపై సిమెంట్ డస్ట్‌తో పాటు గ్రావెల్ పోసి రహదారిని నిర్మించేలా ఇంజినీరింగ్ అధికారులు పనులు చేయనున్నారు. రాబోయే రెండు వారాల్లో వీటిని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.

పెరగనున్న పర్యాటకుల సందడి: తుపాను తరువాత రహదారి సక్రమంగా లేకపోవడంతో హైదరాబాద్, విజయవాడ, చిలకలూరిపేట, నరసరావుపేట, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి తీరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గింది. దీంతో వ్యాపారాలు లేక ఇటు రిసార్ట్స్ యజమానులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ రోజుల్లో నిత్యం 1500 మంది వరకు ఇక్కడికి వస్తుండగా అదే సెలవు రోజుల్లో ఆ సంఖ్య అయిదువేల మందికి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం రహదారి పనులు మొదలుపెట్టడంతో పర్యాటకులతో తీరంలో మళ్లీ సందడి నెలకొననుంది.

శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానము
గుడిపూడి (గ్రా), బాపట్ల (మం), బాపట్ల జిల్లా
ఇ-ప్రొక్యూర్‌మెంట్ టెండరు ప్రకటన
గుడిపూడి (గ్రా), బాపట్ల (మం), బాపట్ల జిల్లా శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానము పునఃనిర్మాణము కొరకు టెండర్లు ప్రకటన చేయడమైనది. మిగిలిన వివరముల కొరకు https://tender.apeprocurement.gov.in లో చూడవచ్చు.
సం/- కార్యనిర్వహణాధికారి, శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానము, గుడిపూడి (గ్రా), బాపట్ల (మం), బాపట్ల జిల్లా

GOVERNMENT OF ANDHRA PRADESH
WOMEN DEVELOPMENT AND CHILD WELFARE DEPARTMENT
SHORT TENDER NOTIFICATION
As per the Ministry of Women and Child Development (Sambal Division) to enhance the public awareness, visibility, and outreach of One Stop Centre (OSC) services it has been decided to standardise the branding on the dedicated vehicles for the OSC i.e., (similar to Maruthi EECO and inside as Thalli Bidda Express Ambulance) and inside branding elements i.e., of OSC, Women Help line. (WHL) 181, Child Helpline (CHL)1098, and the Beti Bachao Beti Padhao (BBBP) along with address of One Stop Centre in Bapatla District with phone number of Center Administrator.
In this regard "Short Tenders" are being called as per the government orders for to provide the Hiro Vehicle to Bapatla District from January/2026 to March/2027. Applications for the tender can be submitted from 10.30 am on 02.12.2025 to 2 pm on 09.12.2025. Interested parties may contact the O/O District Women and Child Welfare and Empowerment Officer, C/o.Bala Sadanam, Near Fire Station, Akbarpeta, Bapatla, Bapatla District, for more details contact these phone numbers 9494419745, 8106106004.
Sd/- District Women and Child Welfare and Empowerment Officer, Bapatla, Bapatla District.

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం ● ఈఎస్ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

EENADU SPORTS LEAGUE 2025

తెలుగు రాష్ట్రాల్లో కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ NECC (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Regional Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
District Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Digital Partner: ఈనాడు.net TV Partner: ETV Organised by: ఈనాడు

ఈనాడు – హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్టు ఈఎస్ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

● బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

రిజిస్ట్రేషన్ కోసం

☛ రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.

☛ మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు
డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా
ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్, ఈనాడు ఆఫీసు, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు-522 005
వివరాలకు: 7799102585, 8328360034
(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

ఈఎస్ఎల్‌లో పాల్గొనాలని ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌కు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

అధికారులు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

దేనువకొండ పాఠశాల వద్ద మ్యాప్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్ వినోద్‌కుమార్

అద్దంకి, మేదరమెట్ల, న్యూస్‌టుడే: దిత్వా తుపాను హెచ్చరిక ప్రాంతాల్లో పనిచేసే అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. నియోజకవర్గం పరిధిలోని అద్దంకి మండలం దేనువకొండ, కొరిశపాడు మండలం తిమ్మనపాలెం గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామం దేనువకొండలో అధిక వర్షపాతం నమోదైతే గృహాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంటుందని అధికారులు సూచించారు. అలాంటి సమయంలో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుందన్నారు. ప్రాథమిక పాఠశాలను పునరావాస కేంద్రంగా మార్చుకోవాలని వెల్లడించారు. విద్యుత్తు సదుపాయం, మంచినీటి సరఫరా, ఆహారం వంటి కనీస అవసరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. గత నెలలో సంభవించిన తుపాను సమయంలో గుండ్లకమ్మ జలాశయానికి 90 క్యూసెక్కుల నీరు వచ్చిందని ఇంజినీరింగ్ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. అధిక వర్షపాతం నమోదైతే చిలకలేరు, దోర్నపువాగులు పొంగి పొర్లే అవకాశం ఉంటుందని ఇంజినీరింగ్ అధికారులు సూచించారు. చెరువు కట్టలు బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలని, నేలవాలుతున్న చెట్లను తొలగించేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎక్కడా రాజీపడకుండా తుపానును ఎదుర్కోనాల్సి ఉంటుందని కలెక్టర్ అన్నారు.

● కొరిశపాడు మండలం మేదరమెట్ల రెవెన్యూ పరిధిలోని తిమ్మనపాలెం గ్రామ చెరువును పరిశీలించారు. నీరు పుష్కలంగా ఉన్న కారణంగా భవిష్యత్తులో భారీ వర్షం కురిస్తే కట్టలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని తహసీల్దార్ సుబ్బారెడ్డికి సూచించారు. చెరువు లోపల, నీటి ప్రవాహం వచ్చే మార్గంలో పూడికతీత పనులు యుద్ధప్రాతిపదికన జరిపించాలని వెల్లడించారు. చీరాల ఆర్డీవో టి.చంద్రశేఖర్‌నాయుడు, జలవనరుల శాఖ ఇంజినీర్ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సీబీజెడ్ చర్చి 125వ వార్షికోత్సవం

ప్రార్థనలకు హాజరైన విశ్వాసులు

బాపట్ల, బాపట్ల వెస్ట్, న్యూస్‌టుడే: సీబీజెడ్ చర్చి 125వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. వేడుకలకు పెద్ద సంఖ్యలో విశ్వాసులు హాజరై సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. చర్చి పాస్టర్ ఫిలిప్‌కుమార్, సహాయ పాస్టర్ రాహుల్ దేవ్, చర్చి కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

సమన్వయంతో ముందస్తు చర్యలు అవసరం

మంత్రి గొట్టిపాటి రవికుమార్

అద్దంకి, న్యూస్‌టుడే: దిత్వా తుపాను ప్రభావంతో జిల్లాలో గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆదివారం రాత్రి మంత్రి, అధికారులకు పలు సూచనలు, ఆదేశాలిచ్చారు. తుపాను ప్రభావంతో ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించకుండా చూడాలన్నారు. జిల్లాలోని తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ందుకు సిద్ధంగా ఉంచాలన్నారు. అద్దంకి నియోజకవర్గంపై తుపాను ప్రభావం ఉండనున్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజలు విద్యుత్తు స్తంభాలు, తీగలకు దూరంగా ఉండాలన్నారు. నదీపరివాహక గ్రామాల్లో అధికారులు, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చూడాలన్నారు.

నేడు మంత్రి పర్యటన: మైలవరం పంచాయతీ పరిధిలోని ఏలేశ్వరవారిపాలెంలో సోమవారం మంత్రి గొట్టిపాటి పర్యటించనున్నారు. గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఆయన పంపిణీ చేయనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయ వర్గాలు ఆదివారం రాత్రి తెలిపాయి.

కోసిన పంట తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

వేమూరు, న్యూస్‌టుడే: రైతులు కోసిన పంటను తడవకుండా పట్టలు కప్పి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన రైతులకు సూచించారు. వేమూరు మండలం జంపని ఆర్ఎస్‌కేను రేపల్లె ఆర్డీవో రామలక్ష్మితో కలసి సందర్శించారు. జేసీ మాట్లాడుతూ రైతులకు పట్టలు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ సిబ్బందిని ఆదేశించారు. పంటను అమ్ముకోదలచిన వారికి మిల్లర్ల వద్ద మద్దతు ధరకు పంటను అమ్ముకునేలా చర్యలు చేపట్టాలన్నారు. తహసీల్దార్ సుశీల, ఏవో ప్రేమ్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు.

భూవివాదాలతోనే ప్రసాద్‌నాయుడు హత్య: కావలి డీఎస్పీ

ఆరుగురు నిందితుల అరెస్టు

కావలి, న్యూస్‌టుడే: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో తెదేపా నాయకుడు గట్టుపల్లి ప్రసాద్‌నాయుడు హత్యకు భూవివాదాలే కారణమని కావలి డీఎస్పీ వి.శ్రీధర్ వెల్లడించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులు కృష్ణా జిల్లా నాగాయలంక వాసి తలశిల వెంకటనరసింహారావు, అవనిగడ్డకు చెందిన కొక్కిలగడ్డ వెంకటరావు, చల్లపల్లి గ్రామస్థుడు మండే నరసింహారావు, బాపట్ల జిల్లా లంకెవానిదిబ్బకు చెందిన తిరుమలశెట్టి డానియేల్, పీట ప్రవీణ్‌కుమార్, గండిపాలేనికి చెందిన సైకం నరేంద్రను రుపాడు వద్ద ఆదివారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గట్టుపల్లి పంచాయతీ పరిధిలోని చింతలపాలెంలో నవంబరు 26న ఒంటరిగా ఉన్న ప్రసాద్‌నాయుడును వారు హతమార్చినట్లు తెలిపారు.

ఇదీ కారణం.. కేసులో ఏ-1గా ఉన్న తలశిల వెంకటనరసింహారావుకు గట్టుపల్లి చింతలపాలెంకు చెందిన గొరపాటి సదాశివరావుతో కొన్నాళ్లుగా భూవివాదం ఉంది. వీరిలో సదాశివరావుకు ప్రసాద్‌నాయుడు అండగా నిలిచారు. ఆయన లేకుంటే వివాదం పరిష్కారమవుతుందని భావించి కృష్ణా, బాపట్ల జిల్లాల వారితో హత్యకు పథకం వేశారు. ఆయుధగుండు నిందితులను రౌడీషీటు ఉన్నాయి.

అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు

బాపట్ల, న్యూస్‌టుడే: తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని చీరాలకు చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ వాది ఉసా తులసీరామ్, మరో ఎనిమిది మంది వారికి సహకరించిన ఆరోపణలతో తెదేపాకు చెందిన ఓ మహిళా నేతపై బాపట్ల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను అశ్లీలంగా వీడియోలు తీసి వాటిని చూపి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రాంబాబు ఆదివారం తెలిపారు.

కుటుంబ కలహాలతో వ్యక్తి బలవన్మరణం

ఉలవపాడు, న్యూస్‌టుడే: ఉలవపాడుకు చెందిన ప్రసాద్‌కు గ్రామ సమీపంలో రొయ్యల చెరువులు ఉన్నాయి. వీటి వద్ద బాపట్ల జిల్లా వేటపాలెం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన రాపూరి సాంబశివరావు (50) కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఇతను భార్యను వదిలిపెట్టి మరో స్త్రీతో కలిసి ఉంటున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదివారం రేకుల గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని భార్య కోటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై అంకమ్మ తెలిపారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 118, రిటైల్ ధర - 145, చికెన్ విత్‌స్కిన్ - 210, చికెన్ స్కిన్‌లెస్ - 239.
కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -113 రిటైల్ ధర 140 చికెన్ విత్ స్కిన్ - 203, చికెన్ స్కిన్‌లెస్ - 231.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 126, 135, 146 చికెన్ విత్ స్కిన్ - 236 చికెన్ స్కిన్‌లెస్ - 246.

అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు

బాపట్ల: జీబీసీ రోడ్డులో కారు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాపట్ల నుంచి నలుగురితో విజయవాడ వెళ్తున్న కారు అప్పికట్ల పరిధిలో కాలువలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తూ కాలువలో నీరు తక్కువగా ఉండటం వల్ల లోపల ఉన్నవారికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు స్పందించి కారులో ఉన్నవారిని బయటకు తీశారు. స్వల్పంగా గాయపడిన వారిలో దంపతులు, ఓ బాబు, పాప ఉన్నారు. వివరాలు వెల్లడించటానికి ఇష్టపడలేదు. కేసు నమోదు కాలేదు.

వృద్ధురాలి ఆత్మహత్య

జాండ్రపేట(చీరాల అర్బన్): స్థానిక బీరక వారి వీధికి చెందిన బట్ట శాంతకుమారి(65) తన ఇంట్లో ఉరేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతిచెందారు. మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం

మాట్లాడుతున్న షారద్ అహర్, పక్కన మాజీ ఎమ్మెల్యే ఆమంచి తదితరులు

పేరాల (చీరాల అర్బన్), పర్చూరు, న్యూస్‌టుడే: కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందని ఏఐసీసీ సభ్యుడు, ఆ పార్టీ జిల్లా పరిశీలకులు షారద్ అహర్ అన్నారు. ఆదివారం చీరాల, పర్చూరులో పర్యటించారు. చీరాల పద్మశాలీయ కల్యాణ మండపంలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో ఆయన ఉపన్యసించారు. రైతుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి పార్టీ పరంగా త్వరలో కార్యాచరణ ప్రకటించనున్నట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా జిల్లా అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందన్నారు.

రుసుము వసూలుపై సర్దుబాటు

అద్దంకి, బల్లికురవ, న్యూస్‌టుడే: గ్రానైట్, గ్రావెల్, మట్టి తరలింపులో చెక్‌పోస్టుల వద్ద రుసుం వసూలు విషయమై సర్దుబాటు ధోరణిలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బల్లికురవ మండలం వేమవరం నాలుగురోడ్ల కూడలిలో శనివారం నాటి ఆందోళనలో ఏఎంఆర్ సంస్థకు చెందిన రెండు కేంద్రాలు ధ్వంసమైన సంగతి పాఠకులకు విదితమే. దీనిలో భాగంగా ఆదివారం మైనింగ్ అధికారుల సమక్షంలో అటు గుత్తేదారు సంస్థ, ఇటు గ్రానైట్ అసోసియేషన్ బాధ్యుల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. రుసుం వసూలులో ఒక ఒప్పందం కుదుర్చుకుని, తదనుగుణంగా నడుచుకునేందుకు ఇరు వర్గాలు అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.

ఆటోను ఢీకొన్న మినీ వ్యాన్

ఒకే కుటుంబానికి చెందిన వారికి తీవ్ర గాయాలు


ఘటన స్థలిలో దెబ్బతిన్న మినీ వ్యాన్, ఆటో

చెరుకుపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే: తిరుపతి వేంకన్న దర్శనానికి వెళ్తున్న భక్తులు ప్రమాదానికి గురయ్యారు. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని రాంభొట్లపాలెం పంచాయతీ పరిధి వినయాశ్రమం కాలనీకి చెందిన కుంచాల శివారెడ్డి కుటుంబ సభ్యులతో కలసి తిరుపతి వెళ్తున్నారు. ఆదివారం ఉదయం 5గంటల సమయంలో ఆటోలో తెనాలి రైల్వేస్టేషన్‌కు వెళ్తూ చెరుకుపల్లి దాటారు. ఊరి చివర టపాకాయల గోదాము వద్దకు వారు రాగానే తెనాలి నుంచి చెరుకుపల్లికి కోళ్ల లోడుతో వెళ్తున్న మినీ వ్యాన్ చోదకుడు నిద్ర మత్తు కారణంగా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టాడు. ఆటో పల్టీ కొట్టి రోడ్డు పక్కకు వెళ్లి నిలబడింది. ఘటనలో శివారెడ్డి, భార్య వెంకటేశ్వరమ్మ, కృనాల్ రెడ్డి, ఆటో డ్రైవర్ బూసి రెడ్డిలకు తీవ్రగాయాలయ్యాయి. పొలాల్లో రైతులు గమనించి 108 సాయంతో వారిని చికిత్స నిమిత్తం తొలుత నిడుబ్రోలు సీహెచ్‌సీ, మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చెరుకుపల్లి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు నమోదు చేశారు.

91.9 FM Vijayawada — ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును (స్పాట్‌క్యాష్) ✆ 87907 41166.

PEOPLE CARE

OLD AGE HOME

రామకృష్ణ గ్రూప్, GNT.వృద్ధులకు, పేషెంట్ల సేవకు, ఇంటి/ వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆91540 85588, 91549 35588

JOBS

Wanted Night Duty iccu Doctor Trained with Ventilator and iccu Staff Nurses Contact & fwd ur resume 62815 06491 or dr.srk66@gmail.com

Wanted Site Engineers Min. 5 Years Experience to work in Gatted Community Villas Project, Mangalagiri. ✆: 91000 22273, 97036 64251, WhatsApp Resume: 91000 22273.

EXCELLENT opportunity for FRESHERS B.Tech-ECE, EEE, MECH, Walk-in-interview 01,02,03 DEC SunandaProjects P.LTD, Hyd. 9640970707.

ఆదనపు ఆదాయం కొరకు హెల్త్ & వెల్త్ ప్రొడక్ట్స్ మార్కెట్ చేయుటకు నిరుద్యోగ యువతీ/ యువకులు, ఉద్యోగస్థులు/ రిటైర్డ్ అయినవారు కావలెను. ✆: 91214 35995.

గుంటూరులో ప్రముఖ కంపెనీలో పనిచేయుటకు మేనేజర్, అకౌంటెంట్, ఫీల్డ్ సూపర్వైజర్ & అసిస్టెంట్స్ కావలెను. 91779 99199, 90639 99499.

మంగళగిరి DGP ఆఫీస్ సమీపంలో సెక్యూరిటిగార్డ్స్ కావలెను. గార్డ్స్. 18వేలు, SUP. 21వేలు, PF & ESI కటింగ్ పోను, 10th, Age: 45లోపు. ✆ 9642313999

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు హాస్టల్ ఇన్‌ఛార్జిస్, వార్డెన్స్‌గా పనిచేయుటకు స్త్రీలు, పురుషులు కావలెను. జీతం : 10000/- నుండి14000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యార్హతలు : ఇంటర్ మరియు డిగ్రీ, వయస్సు: 22 సంవత్సరముల పైన ఉండవలెను. వివరముల కొరకు సంప్ర ఫోన్ 8978480435.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందుక్యాంపస్ ఇన్‌ఛార్జిస్, క్లాసు ఇన్‌ఛార్జిస్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము:14000/- నుండి 21000/- వరకు ఇవ్వబడును. విద్యార్హతలు : ఇంటర్ నుండి పి.జి వరకు. వయస్సు 22 సంవత్సరాలు నుండి 45సంవత్సరాలు వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయ్యిఉండాలి. సంప్ర. ఫోన్ నెంబర్ : 8978480429.

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు Computer Operatorగా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/-నుండి 15000/- వరకు ఇవ్వబడును. విద్యార్హతలు : any Degree, 55wpm Typing Speed, M.S Office Skils, వయస్సు: 22 సంవత్సరములపైన ఉండవలెను. వివరముల కొరకు సంప్ర ఫోన్: 89784 80429.

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజిలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/Female) కావలెను. సంప్ర: ✆: 8465005959.

వంట మాస్టార్లు భార్యభర్తలు కావలెను వసతి కలదు, వరంగల్ సిటీలోని ప్రైవేటు మెడికల్ కాలేజిలో వంటచేయుటకు. ✆ 93908 09999, 98492 35255.

గుంటూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ ఆఫీసునందు Door to Doorవర్క్ చేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. జీతం + ఇన్‌సెంటివ్. 63005 40963.

FACULTY/ TEACHERS

Wanted Primary Lady Principal, Vice Principal, ao, Incharge, English, Maths, Science and mother Teachers. Apple Techno School, Krishna Babu Nagar, Gujjanagundla, Guntur. 63010 36083.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Book your 5 lines Classified Colour Rs.770/-
3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/-
3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

(c) eenadu

బాపట్ల

•బాపట్ల •రేపల్లె •వేమూరు

గీతా జయంతి

గీతా పారాయణంలో మహిళలు

భట్టిప్రోలు, న్యూస్‌టుడే : సాధన మండలి విద్యాశ్రమంలో 51వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆదివారం గీతా జయంతి వేడుకలను ప్రారంభించారు. జ్యోతి వెలిగించి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలతో భగవత్ గీతాపారాయణం, సత్సంగం జరిగింది. రెండు రోజులుపాటు జరిగే ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

జిల్లాస్థాయి పోటీల్లో విద్యార్థుల సత్తా

బహుమతులు అందుకుంటున్న విద్యార్థులు

భట్టిప్రోలు: జిల్లా స్థాయిలో సమగ్ర శిక్ష అభియాన్ ఆదేశాల మేరకు బాపట్లలో జరిగిన క్రీడా పోటీల్లో భట్టిప్రోలుకు చెందిన ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు సత్తా చాటారు. పరుగు పందెంలో ఈమని సందీప్ ద్వితీయ స్థానం, లాంగ్‌జంప్‌లో ఆకురాతి యోగేష్ ప్రథమ స్థానం, షాట్‌పుట్‌లో అమృతలూరు సుశాంత్ ద్వితీయ స్థానం కైవసం చేసుకొన్నారు. బాలికల విభాగంలో షాట్‌పుట్‌లో సిరిబోయిన దివ్య ద్వితీయస్థానంలో నిలిచింది. ఈ విద్యార్థులను ఎంఈవో పులి లాజర్, ఉన్నతాధికారులు అభినందించారు.

ఆకాశం మేఘావృతం.. అన్నదాత కలవరం

దిత్వా తుపాను ప్రభావంతో ఉరుకులు.. పరుగులు

చెరుకుపల్లి గ్రామీణ, పిట్టలవానిపాలెం, అమృతలూరు, నగరం, వేమూరు, బాపట్ల టౌన్, భట్టిప్రోలు,న్యూస్‌టుడే

జంపనిలో రోడ్డు పక్కన ఆరబోసిన ధాన్యంపై కప్పిన పట్టలు

ఖాజీపాలెంలో వరి కుప్పలు వేస్తున్న కూలీలు

దిత్వా తుపాను దూసుకొస్తుందన్న సమాచారంతో బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లోని రైతుల్లో కలవరింత మొదలైంది. ముంచుతుందో కాపాడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ చిరుజల్లులు పడటంతో రైతులు ఉరుకులు పరుగులుగా ఆరబోసిన ధాన్యాన్ని రక్షించేందుకు పట్టలు కప్పి జాగ్రత్త పరిచారు. ఆరిన ధాన్యాన్ని గోదాములకు తరలించారు. కానీ నిల్వ ఉంచేందుకు సరైన గోదాములు లేకపోవడం, తేమశాతం ఎక్కువగా ఉండటంతో విక్రయించడానికి వీలుకాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పరిస్థితిని గమనించి రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని

నగరంలో ధాన్యాన్ని గోతాలకు ఎత్తుతున్న రైతులు

కోరుతున్నారు. వాతావరణం సాయంత్రానికి పూర్తిగా వర్షభావంగా మారింది. చందోలు, ఖాజీపాలెం, పిట్టలవానిపాలెం, అల్లూరు తదితర గ్రామాల్లో రైతులు పంట దక్కించుకునేందుకు పరుగులు పెడుతూ కుప్పలు వేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను చేతికందే స్థితి ఉందని, వరుణుడు కరుణించకపోతే పూర్తిగా నష్టపోతామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపల్లె నియోజకవర్గం పరిధిలో సుమారు 80 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎకరానికి రూ. 30 వేలకు పైగా పెట్టుబడులు పెట్టి పంటను పండించారు. ఈ సమయంలో ఈ పరిస్థితులు తలెత్తుతుండటంతో కనీసం పెట్టుబడి కూడా రాదని ఆవేదన చెందుతున్నారు. చెరుకుపల్లి మండల వ్యాప్తంగా 2 వేల టన్నుల ధాన్యం ఆరబోసి ఉంది. 300 టన్నులను ఇప్పటికే జాగ్రత్త చేయించామని ఏవో ఫరూక్ తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రం పరిధిలో గోదాములను సిద్ధం చేశామని చెప్పారు. ధాన్యం తడవకుండా జాగ్రత్త చేసేందుకు 180 టార్పాలిన్ పట్టాలను అందుబాటులో ఉంచామన్నారు.

సీఎం సహాయ నిధి.. అభాగ్యుల పెన్నిధి

నేతాజీనగర్ (రేపల్లె అర్బన్), న్యూస్‌టుడే


చెక్కు అందజేస్తున్న మంత్రి అనగాని సత్యప్రసాద్

రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు వైద్యశాలల్లో సేవలు పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) వరంలా మారింది. సాఫీగా సాగుతున్న కుటుంబంలో ఊహించని విధంగా అనారోగ్యం ఎదురైతే పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో సీఎంఆర్ఎఫ్ ఆపన్న హస్తం అందిస్తోంది. పార్టీలు రాజకీయాలకు సంబంధం లేకుండా అత్యవసర సమయాల్లో ఆదుకుంటూ అండగా నిలుస్తోంది.

873 మందికి లబ్ధి : కూటమి ప్రభుత్వం వచ్చాక రేపల్లె నియోజకవర్గంలో 873 మంది బాధితులకు ఆర్థిక సాయం అందేలా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కృషి చేశారు. అనారోగ్యానికి గురై ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్సలు చేయించుకున్న సందర్భంలో అయిన ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నగదు

నియోజకవర్గంలో ఇలా

మండలం	లబ్ధిదారులు	పంపిణీ రూ.కోట్లలో
రేపల్లె టౌన్	141	1,07
రేపల్లె మండలం	214	2.32
నగరం	189	2.08
నిజాంపట్నం	171	1.96
చెరుకుపల్లి	158	1.65

మంజూరయ్యేలా ప్రత్యేక చొరవ చూపారు. రేపల్లె టౌన్, రేపల్లె, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాలకు చెందిన బాధితులకు ఇప్పటి వరకు రూ. 9.8 కోట్ల నగదు చెక్కులు నాయకులు అందజేశారు. నియోజకవర్గంలో అత్యధికంగా రేపల్లె మండలంలో 214 మందికి రూ. 2,32,18,432 కోట్ల చెక్కులు అందుకున్నారు. సీఎం సహాయ నిధికి బాధిత కుటుంబీకుల నుంచి దరఖాస్తు తీసుకునేందుకు రేపల్లె తెదేపా కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

బాపట్ల : 80085 73141, రేపల్లె : 80085 73136, వేమూరు: 91107 83738

? రేపల్లె రింగురోడ్డు కూడలిలో నాలుగు హైమాస్ట్ దీపాలు లైట్లు వెలగడం లేదు. రాత్రి వేళ వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. **-రాజేష్, స్థానికుడు**
✔ వెంటనే దీపాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. **- శామ్యూల్ మున్సిపల్ ఏఈ రేపల్లె.**
– న్యూస్‌టుడే, రేపల్లె అర్బన్

? రెడ్డిపాలెం సెంటర్ నుంచి భవనంవారిపాలెం వెళ్లే ప్రధాన రహదారిపైకి ముళ్ల పొదలు అల్లుకోవటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. **- సుబ్బారావు, భవనంవారిపాలెం**
✔ పరిశీలించి వెంటనే తొలగించి ఇబ్బంది లేకుండా చేస్తాం. **- శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి, భవనంవారిపాలెం** – న్యూస్‌టుడే, పిట్టలవానిపాలెం

? ధూళిపూడి శివారులోని రహదారి చెంత చెత్త వేస్తున్నారు. **-గ్రామస్థుడు**
✔ రహదారి చెంత వేస్తున్న చెత్త తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తాం. **- డోగేంద్ర, గ్రామ కార్యదర్శి, ధూళిపూడి**

కాలువల మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం

అనగాని శివప్రసాద్‌కు వినతి పత్రం అందజేస్తున్న నాయకులు

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: పిట్లవానిపాలెం నుంచి నిజాంపట్నం వెళ్లే పంట కాలువను అభివృద్ధి చేయించేలా చొరవ చూపాలని నిజాంపట్నం, నగరం మండల నేతలు ఆదివారం రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నివాసంలో తెదేపా నాయకుడు శివప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. 15 ఏళ్లుగా పూడికతీతకు నోచుకోక సక్రమంగా దిగువకు నీరు సరఫరా కావడంలేదు. గుడ్ వాటర్ ఛానల్ వన్, టూ పంట మురుగు కాలువల గోడలు పగుళ్లిచ్చాయి. వాటిని తొలగించి నిర్మించేలా చూడాలని, మురుగు కాలువలపై ఉన్న బావుల్ని తొలగించి తూములు ఏర్పాటు చేయించి మరమ్మలు జరిగేలా కృషి చేయాలని నర్రా సుబ్బయ్య, రామకృష్ణ, మునాఫ్, కరిముల్లా తదితరులు కోరారు. స్పందించిన శివప్రసాద్ సమస్యను వెంటనే మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా దృష్టి సారిస్తామని భరోసా ఇచ్చారు.

విద్యుత్తు కార్మికుల అభ్యున్నతికి సూర్యకామేశ్వరరావు కృషి

విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న విద్యుత్తు శాఖ ఏఈలు రవికుమార్, కోటేశ్వరరావు

బాపట్ల, బాపట్ల వెస్ట్, న్యూస్‌టుడే: విద్యుత్తు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎస్ఈ సూర్యకామేశ్వరరావు ఎనలేని కృషి చేశారని ఆ శాఖ ఈఈ భాస్కరరావు అన్నారు. విశ్రాంత ఎస్ఈ సూర్యకామేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఈఈ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి ఏఈలు, సిబ్బంది పూలమాల వేసి నివాళి అర్పించారు. భాస్కరరావు మాట్లాడుతూ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆత్మార్పణ చేశారన్నారు. ఏఈలు కోటేశ్వరరావు, రవికుమార్, సాంబశివరావు, ఆంజనేయులు, రాజశేఖర్ పాల్గొన్నారు.

అల్లుకున్న తీగల తొలగింపు

ఈనాడు కథనానికి స్పందన

కంకటపాలెం (బాపట్లటౌన్) న్యూస్‌టుడే : కంకటపాలెం ఉన్నత పాఠశాల రోడ్డులో విద్యుత్తు స్తంభానికి, తీగలకు చెట్ల తీగలు అల్లుకున్నాయని అల్లుకున్న నిర్లక్ష్యం. విద్యుత్తు సరఫరాకు ఆటంకం అనే శీర్షిక ఈనెల 30న ఈనాడులో ప్రచురితమైంది. ఈనేపథ్యంలో ఆ శాఖ అధికారులు స్పందించారు. స్తంభానికి, విద్యుత్తు తీగలకు ఉన్న చెట్ల తీగలను తొలగించారు.

వైభవంగా ద్వారక కుంభ పాదయాత్ర

పాదయాత్ర చేస్తున్న విశ్రాంత అదనపు ఎస్పీ విఠలేశ్వర్, ద్వారక అర్జున రవీంద్ర

బాపట్ల, న్యూస్‌టుడే: పట్టణంలో ద్వారక కుంభ పాదయాత్ర ఆదివారం వైభవంగా నిర్వహించారు. గురువు ద్వారక అర్జున రవీంద్ర, విశ్రాంత అదనపు ఎస్పీ విఠలేశ్వర్ ద్వారక నుంచి మట్టి, నీటితో నింపిన కలశాలతో బాపట్ల పబ్లిక్ స్కూల్ నుంచి భక్తులతో కలిసి పట్టణంలో నగరోత్సవం నిర్వహించారు. భావనారాయణ స్వామి, ఆంజనేయ స్వామి, పోలేరమ్మ తదితర ఏడు ఆలయాలను కలశాలతో సందర్శించి పూజలు చేశారు. తూర్పు సత్రంలో దీప యజ్ఞాన్ని నిర్వహించారు. మహిళల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది.

కోలాటం ఆడుతున్న మహిళలు

ఐశ్వర్య ప్రదాయినిగా బండ్లమ్మ

చందోలు(పిట్టలవానిపాలెం): చందోలు శ్రీ బండ్లమ్మ అమ్మవారికి మార్గశిర మాసం రెండో ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని సువర్ణమాతృకా బంగారు కాసులహారం, రజత కవచంతో అలంకరించగా ఐశ్వర్య ప్రదాయినిగా దర్శనమిచ్చారు.

రహదారి ఆక్రమించిన ముళ్ల చెట్లు

బాపట్ల- కంటకపాలెం రోడ్డు పక్కన ఉన్న ముళ్ల చెట్లు తొలగించక పోవటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎదురు వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. చెట్లు రోడ్డు మీదకు రావటంతో రోడ్డు కుంచించుకుపోయింది. రహదారిని ఆక్రమించిన ముళ్ల చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ విషయమై ఆర్అండ్‌బీ డీఈ అరుణ మాట్లాడుతూ వెంటనే రోడ్డు మీదకొచ్చిన చెట్లను తొలగిస్తామని తెలిపారు.
- న్యూస్‌టుడే, కంకటపాలెం (బాపట్లటౌన్)

పీటీ ఛానల్‌పై వంతెన నిర్మించరూ..

మండల పరిధిలోని హైదర్‌పేట, ఈస్ట్ పిన్నిబోయినవారిపాలెం గ్రామాల పరిధిలోని రైతులు పీటీ ఛానల్ దాటి వ్యవసాయం చేయాల్సి ఉంది. మధ్యలో దాదాపు మూడు కి.మీ పొడవు ఉంటుంది. పంట కాలువలో అక్కడక్కడ కాలువ దిగి వెళ్లేందుకు మెట్లు కూడా లేవు. వరదకు కోసుకుపోయిన చోట కాలి బాటలా చేసుకుని రైతులు దిగి అవతలకు వెళ్తారు. కాలువ దాటి అవతల దాదాపు 3వేల ఎకరాల సాగు ఉంది. నిత్యం ఎక్కడో ఒక చోట కాలువ దిగి వెళ్లి పనులు చేసుకుంటారు. పచ్చగడ్డి మోపులు, పొలాల్లో చల్లే మందు కట్టలు నెత్తిన పెట్టుకుని ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సిందే. పొలాలు దుక్కుల సమయంలో దాదాపు చుట్టూ 3కి.మీ తిరిగి రావాలి. హైదరపేట నుంచి పిన్నిబోయినవారిపాలెం గ్రామాల మధ్య పీటీ ఛానల్ పంట కాలువపై ఒక్క చోట అయినా ట్రాక్టరు వెళ్లే వంతెన నిర్మించాలని రైతులు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, బాపట్ల, టౌన్

గుంత.. చింత

తెనాలి- చెరుకుపల్లి ఆర్ అండ్‌బీ రహదారి అధ్వానంగా మారింది. పెదపూడి గ్రామం వెలుపల నుంచి అమృతలూరు, గోవాడ, తాళ్లచెరువు వరకు రహదారిలో గోవాడ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల వద్ద పంట కాలువపై రహదారికి అడ్డంగా ఉన్న కల్వర్టు మీద గుంత ఏర్పడింది. కొత్తవారు వస్తే గమనింక ప్రమాదాలకు గురై గాయాలపాలవుతారు. ఈ విషయంపై ఆర్అండ్‌బీ డీఈ అరుణ మాట్లాడుతూ త్వరలో రహదారి అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. –న్యూస్‌టుడే, గోవాడ, (అమృతలూరు)

కొళాయి వద్ద అధ్వానం

మండలంలోని మేజర్ పంచాయతీ చందోలు రక్షిత మంచి నీటి పథకం ద్వారా వచ్చే తాగునీటి కొళాయిల వద్ద పరిసరాలు తీవ్ర అపరిశుభ్రంగా ఉన్నాయి. స్థానిక ప్రాథమిక పాఠశాల సమీపంలో ఉన్న కొళాయి వద్ద ఉన్న గుంతల్లో నీరు నిలబడి దుర్వాసన వస్తుంది. కొళాయి వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మురుగునీటి సమీపంలోనే తాగునీరు పట్టుకోవాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కొళాయి వద్ద గుంతలు పూడ్చి నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. –న్యూస్‌టుడే, పిట్టలవానిపాలెం

ఛత్రపతి శివాజీ చారిత్రక నాటక ప్రదర్శన

బాపట్ల వెస్ట్, న్యూస్‌టుడే : పట్టణంలోని కోన ప్రభాకరరావు కళాక్షేత్రంలో ఆదివారం ఛత్రపతి శివాజీ చారిత్రక నాటక ప్రదర్శన నిర్వహించారు. విశాఖపట్నానికి చెందిన 60 మంది కళాకారులతో అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో అలనాటి యుద్ధ సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. విజయవాడకు చెందిన సాయిబాబా నాట్య మండలి, బాపట్లకు చెందిన శ్రీఛత్రపతి శివాజీ స్మారక సేవా సమితి సంయుక్తంగా దీనిని నిర్వహించారు. శివాజీకి పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలు అయిన సందర్భంగా నాటక ప్రదర్శన చేశారు.

శంకర వేద విద్యాలయ వార్షికోత్సవం

బాపట్ల, బాపట్ల వెస్ట్, న్యూస్‌టుడే: పట్టణంలో శంకర వేద విద్యాలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు, అర్చనలు చేశారు. వేద విద్యార్థులు ప్రత్యేక పూజలు జరిపారు.

మహారాజశ్రీ రేపల్లె (సీనియర్ డివిజన్) సివిల్‌జడ్జి వారి కోర్టులో
ఐ.పి.17/25

బిట్వీన్:
గుంటూరు యానాదిలక్ష్మి @ లక్ష్మి
– పిటిషనరు

1.వడ్డాణం పున్నారావు
2.వడ్డాణం బానుప్రసాద్
3.అఫీషియల్ రిసీవర్ గుంటూరు
– రెస్పాండెంట్లు

పై నెంబరు పిటిషనులో పిటిషనరుకి, 1వ రెస్పాండెంటు అప్పుబాకీ తీర్చకుండా ఎగవేయుటకు తనపేరిట వున్న మాగాణి భూమినీ, 2వ రెస్పాండెంట్ పేరున రిజిష్టరు దఖల దస్తావేజు ద్వారా పొందుపర్చినందున అందుపై పిటిషనరు 1, 2 రెస్పాండెంట్లు పై (క్రెడిటర్ ఐ.పి) అనగా పై నెంబరు పిటిషను దాఖలు చేసినందున అందుపై ఎవరికైన అభ్యంతరములు ఉన్న ఎడల ది.18-12-2025న పైకోర్టువారి ఎదుట మీరుగాని, మీ తరపు ప్లీడరు గారు ద్వారాగాని హాజరుబడి మీ ఆక్షేపణలు తెలుపుకొనవలెను. లేనిచో మీ పరోక్షముగా తీర్మానించబడునని యిందు మూలముగా యావనమందికి ఈ ప్రకటన ద్వారా తెలియజేయటమైనది.
(కోర్టువారి ఉత్తర్వులు మేరకు)
వాయిదా తేది: 18-12-2025

దాసరి శ్రీవల్లీ
పిటిషనరు తరుపు అడ్వకేటు
రేపల్లె. సెల్ నెం: 98493 46574.

ఆటలకు దూరంగా ఉండాల్సిందేనా!

క్రీడా ప్రాంగణాలు లేని సర్కారు ఉన్నత పాఠశాలలు

బాపట్ల టౌన్, న్యూస్‌టుడే

ఆటస్థలం లేని కంకటపాలెం ఉన్నత పాఠశాల

విద్యార్థులకు చదువుతో పాటు మానసిక ఉల్లాసం ఎంతో ముఖ్యం. దానికి క్రీడలు ఎంతో దోహద పడతాయి. కానీ విద్యార్థులు క్రీడా ప్రాంగణాలు లేక ఆటలకు దూరం అవుతున్నారు. మండల పరిధిలో 18 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు కలవు. వాటిలో నందిరాజుతోట, కంకటపాలెం, మరుపోలువారిపాలెం, పాండురంగాపురం, అప్పికట్ల, పట్టణంలోని బాలికల పాఠశాల, ముత్తాయపాలెం ఉన్నత పాఠశాలల్లో ఆట స్థలాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వెదుళ్లపల్లి పాఠశాల క్రీడా ప్రాంగణం వివాదంలో ఉంది. ఇలా ఆయా పాఠశాలల్లో విద్యార్థులు ఆటలకు దూరంగా ఉంటున్నారు.

కొన్నింటిలో అరకొర వసతులు

కొన్ని పాఠశాలల్లో అరకొర వసతులతో విద్యార్థులు ఆటలాడుతున్నారు. నందిరాజుతోట ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో కొన్ని సంవత్సరాల క్రితం గ్రామస్థులు ట్రాక్టర్లతో మట్టిని తవ్వి తరలించారు. అప్పటి నుంచి అక్కడ ఆటలు ఆడటం లేదు. క్రీడా ప్రాంగణం చెరువును తలపిస్తోంది. ఇటీవల ఆటల్లో ప్రతిభ చూపుతున్న పాండురంగాపురం, మరుప్రోలువారిపాలెం క్రీడాకారులు బాపట్ల పబ్లిక్ స్కూల్ క్రీడా ప్రాంగణంలో ప్రాక్టీస్ చేసి ఆటల్లో పాల్గొంటున్నారు. ఆ రెండు గ్రామాల ఉన్నత పాఠశాలల మహిళా పీఈటీలు సొంతంగా ఆటో ఛార్జీలు బరాయించి ఆసక్తి ఉన్న క్రీడాకారులను అథ్లెటిక్స్ వైపు నడిపిస్తున్నారు. కంకటపాలెం, పట్టణ బాలికల పాఠశాల, ముత్తాయపాలెం, అప్పికట్ల ఉన్నత పాఠశాలల్లో పీడీలు ఉన్నా క్రీడా ప్రాంగణాలు లేని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై డీఈవో పురుషోత్తం మాట్లాడుతూ కొన్ని చోట్ల దాతలు ముందుకొచ్చి స్థలాలు ఇవ్వాలని కోరుతున్నామని, అవసరమైన చోట్ల గుర్తించి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నామని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

ఆరుంబాక (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: మండలంలోని ఆరుంబాక వద్ద జాతీయ రహదారి పక్కన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చెరుకుపల్లి ఎస్సై టి.అనిల్‌కుమార్ వివరాల మేరకు.. చెరుకుపల్లి కాపుల బజారుకు చెందిన బచ్చు సాయి(32) ఆదివారం ఆరుంబాక పంచాయతీ పరిధి భవానీపురం సమీపంలో జాతీయ రహదారి పక్కనే వరి పొలాల గట్లు వద్ద మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు ఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుని తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా కోసం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

పెంచలయ్యను హత్య చేసినవారిని అరెస్టు చేయాలి


నిరసన తెలుపుతున్న నాయకులు

బాపట్లటౌన్, న్యూస్‌టుడే : నెల్లూరులో సీపీఎం కార్యకర్త పెంచలయ్యను హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మీ డిమాండ్ చేశారు. పట్టణంలోని పాత బస్టాండ్ కూడలిలో శనివారం పెంచలయ్య హత్యపై ప్రజాసంఘాల నాయకులు, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆమె మాట్లాడుతూ పెంచలయ్య గంజాయి మానుకోవాలంటూ సమాజంలో తీసుకోస్తున్న వివిధ కార్యక్రమాలు గంజాయి మాఫియాకు నచ్చకే హతమార్చారని విమర్శించారు. కేసు విచారణ నిమిత్తం పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుల దగ్గరకు వెళితే పోలీసుల పైనే కత్తులతో దాడి చేసిన పరిస్థితి ఉందన్నారు. ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మనో వికాసానికి గీతాసారం మూలం

హైందవి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ

బాపట్ల, న్యూస్‌టుడే: సనాతన ధర్మ విశిష్టతను నేటి తరానికి తెలియజెప్పాలన్న లక్ష్యంతో హైందవి సంస్థ బాపట్లలో విద్యార్థులకు భగవద్గీత పారాయణంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. శ్రీకృష్ణుడు బోధించిన గీతలోని ముఖ్యమైన వంద శ్లోకాల పారాయణం చేయించారు. గీతా జయంతి సందర్భంగా సోమవారం వెయ్యి మందికి పైగా విద్యార్థులతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో సామూహిక పారాయణం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శ్లోకాల పఠనం విద్యార్థుల వికాసానికి దోహదపడుతోంది.

ఏకాగ్రత మెరుగు: గణేష్, విద్యార్థి



శత శ్లోక పఠనం ద్వారా ఏకాగ్రత మెరుగుపడింది. ఉచ్చారణలో లోపాలు లేకుండా పట్టు సాధించా. తెలుగు భాష గొప్పతనం తెలిసింది. ఆత్మవిశ్వాసం పెరిగి బాగా చదవగలుగుతున్నా.

వసుధైక కుటుంబ భావన గొప్పది: నేహ పర్వీన్, విద్యార్థిని



మనమంతా ఒకటే అన్న వసుధైక కుటుంబ భావన గొప్పతనం తెలుసుకున్నా. యువ గీత శ్లోకాలు వంద నేర్చుకున్నా. తల్లిదండ్రులు, పెద్దలను గౌరవించాలని, ఆపదలో ఉన్నవారికి చేతనైన సాయం చేయాలని తెలియజేశాయి.

అంతరాయానికి చింతిస్తున్నాం
HEALTH HOSPITALS
హెల్త్ హాస్పిటల్స్, తెనాలి
వైద్య సేవలకు రెండు నెలల విరామం
గత 20 ఏళ్ళుగా
మన ఆరోగ్యనేస్తం
హెల్త్ హాస్పిటల్స్, తెనాలి
ఇపుడు విస్తృత వైద్యసేవలతో
అత్యాధునిక వైద్యప్రమాణాలతో
డా॥ నన్నపనేని ప్రతాప్ గారి సారధ్యంలో
ఫిబ్రవరి 1, 2026 నుంచి
మళ్ళీ మీ సేవలో
HEALTH HOSPITALS
RENOVATION
INNOVATION

(c) eenadu

చీరాల

• చీరాల • అద్దంకి • పర్చూరు

ఇరుకైన వంతెనలు.. ప్రమాదాలకు నెలవులు

సాగర్ కాలువపై శిథిలావస్థకు చేరిన వంతెన

మండల పరిధిలోని ఇడుపులపాడు, ఇంకొల్లు పరిధిలో వంతెనలు శిథిలావస్థకు చేరడంతో ప్రమాదాలకు నెలవుగా మారాయి. ఇడుపులపాడు-సూదివారిపాలెం మధ్య సాగరు కాలువపై 1969లో నిర్మించిన వంతెన శిథిల స్థితికి చేరింది. వంతెన ఇరుకుగా ఉండటంతో పాటు రక్షణ గోడలు కూలిపోయి తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగి పలువురు క్షతగాత్రులయ్యారు. పెద్దఎత్తున ఆస్తినష్టం జరిగింది. ఇంకొల్లు-సంతరావూరు మధ్య ఎమిలేరు ఎత్తిపోతల పథకం దగ్గర వాగుపై నిర్మించిన వంతెనపై ఒక వాహనం మాత్రమే ప్రయాణించే వీలుంది. వంతెన ఎక్కి దిగే చోట ఎస్ ఆకారంలో మలుపులు ఉండటంతో వాహన చోదకులు నియంత్రణ కోల్పోయి వంతెనపై నుంచి వాగులో పడిపోతున్నారు. గతంలో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. వాగులు, వాలవలపై వంతెనలు నిర్మించి ప్రాణ ఆస్తి నష్టం జరుగకుండా చూడాల్సి ఉంది. – న్యూస్‌టుడే, ఇడుపులపాడు (ఇంకొల్లు)

కొమ్మలు తొలగించే యంత్రాలు సిద్ధంచేసుకోండి

అద్దంకి, న్యూస్‌టుడే: తుపాను, ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో చెట్ల కొమ్మలు తొలగించేందుకు యంత్రాలను అన్ని సచివాలయాలు సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. దిత్వా తుపాను నేపథ్యంలో అద్దంకి పురపాలక సంఘం పరిధిలోని గాజులపాలెం సచివాలయాన్ని ఆదివారం తనిఖీ చేశారు. పురపాలక కమిషనర్ డి.రవీంద్ర, అడ్మిన్ అశోక్‌తో మాట్లాడారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశ్నించగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, సిబ్బంది మొత్తం విధుల్లో ఉన్నట్లు అడ్మిన్ వివరించారు. కొమ్మలు తొలగించేందుకు నాలుగు యంత్రాలు ఉన్నాయని, మిగిలినవి అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు.

రహదారిని అభివృద్ధి చేయరూ

చీరాల విజయనగర్‌కాలనీ పరిధిలోని దండుబాటలో రహదారిని పొక్లెయిన్‌తో పగలకొట్టి వారాలు దాటుతున్నా అభివృద్ధి చేయకపోవడంతో రాకపోకలు కష్టంగా మారుతున్నాయి. ఆయిదేళ్ల క్రితం చీరాల-కారంచేడు రహదారి నుంచి దండుబాట, సావరపాలెం గేటు వరకు బీటీ రహదారి వేశారు. ఏడాదిలోనే దమ్ము ట్రాక్టర్లతో దెబ్బతింది. తర్వాత గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల 167 ఏ ఎన్‌హెచ్ నిర్మాణంలో భాగంగా ఈ ప్రాంతంలో రహదారి నిర్మించారు. రెండు నెలల క్రితం ఎన్‌హెచ్‌ను కలిపే దండుబాటను అభివృద్ధి పరిచే లక్ష్యంతో గుంతలు పడ్డ రోడ్డును పొక్లెయిన్‌తో పగలకొట్టారు. కానీ కొత్త రహదారి వేయకపోవడంతో ప్రయాణం ఇబ్బందిగా మారింది. ఇది పంచాయతీరాజ్ పరిధిలో ఉంది. అధికారులు వెంటనే రోడ్డును అభివృద్ధి చేయాలని చోదకులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, విజయనగర్‌కాలనీ (చీరాల గ్రామీణం)

రహదారిని తవ్వి వదిలేశారిలా..

తీరని గేటు కష్టాలు

న్యూస్‌టుడే, జాండ్రపేట(చీరాల గ్రామీణం)

చీరాల మండలం జాండ్రపేట - పాత చీరాల మధ్య ప్రయాణికులకు గేటు కష్టాలు తప్పడం లేదు. ఒకప్పుడు ఒకే పంచాయతీగా ఉండే ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు బాగా పెరిగాయి. మూడో రైల్వే లైన్ ఏర్పాటు చేసిన తర్వాత గేటు ఎక్కువగా పడటంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. పాత చీరాలతో పాటు కొత్తపాలెం వాసులు ప్రతి పనికి జాండ్రపేటకు వచ్చి వెళుతుంటారు. జాండ్రపేట నుంచి చీరాల నగర్‌తో పాటు ప్రభుత్వ గృహ కాలనీలు, వాద పొలాలకు వెళ్లడానికి పాత చీరాల, సీతారామపేట గేట్లు విని యోగిస్తారు. ఈ రెండింటిలో ఒక్క చోట అండర్ పాస్ ఏర్పాటు చేస్తే తమ వెతలు తీరుతాయని వీరు కోరుతున్నారు.

✦ రైల్వే స్టేషన్ చేరడానికి మార్గం లేక జాండ్రపేట వాసులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల నుంచి స్టేషన్‌లో దిగి ముఖ్య కూడలికి రావడానికి కొత్త వారైతే అయోమయంలో పడుతున్నారు. గతంలో శివాలయం నుంచి నేరుగా దారి ఉండేది. అది మూతపడటంతో అప్పటి నుంచి అవస్థలు పడుతున్నారు. పంచాయతీ అధికారులు సమస్యపై దృష్టి పెట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

జాండ్రపేట - పాత చీరాల మధ్య గేటు వేసి ఉండటంతో..

ఆగని ఇసుక తవ్వకాలు

న్యూస్‌టుడే, ఈపూరుపాలెం(చీరాల గ్రామీణం)

చీరాల మండలం ఈపూరుపాలెం గ్రామ పరిధిలో కాలువ కట్టలకు కన్నం పడుతోంది. స్వార్థపరులు అదును చూసి ఇసుక తరలిస్తున్నారు. చీరాల టీపీ స్కీం పరిధిలోని ఈపూరుపాలెం బ్రాంచి వద్ద ఈ పరిస్థితి నెలకొంది. విషయం అధికారులకు తెలిసినా..తేలిగ్గా తీసుకుంటున్నారు. అలాగే ఈపూరుపాలెం మురుగుకాలువ వద్ద సైతం ఇసుక తరలిస్తున్నారు. ఆదర్శ పాఠశాలకు పక్కనే ఈ వ్యవహారం సాగుతోంది. కొందరు దీన్ని వ్యాపారంగా మార్చి ట్రక్కుకు రూ.వందల్లో వసూలు చేసుకుంటున్నారు. దీంతో కాలువలు ప్రమాదంలో పడుతున్నాయి. వరదలు వచ్చిన ప్రతిసారి ఈపూరుపాలెం ఆదర్శ పాఠశాల మునుగుతోంది. క్రీడా మైదానంతో పాటు.. ఇంటర్ బాలికలు నివసించే వసతి గృహాన్ని వరద నీరు చుట్టుముట్టి, వారం పది రోజుల పాటు నిల్వ ఉంటోంది. దీంతో పాముల బెడదతో పాటు పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. విద్యార్థులు క్రీడలకు దూరం కావాల్సి వస్తోంది. కాలువ కట్టలు బలహీనంగా మారడంతో.. పాఠశాల ప్రహరీ దెబ్బతిని భవిష్యత్తులో కూలే ప్రమాదం ఉంది. అధికారులు ఇసుక తరలింపుపై కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.

ఈపూరుపాలెం మురుగుకాలువ పరిస్థితి

ఆ వైద్యశాలకు వెళ్తే కొత్తగా రోగాలే!

యద్దనపూడి, న్యూస్‌టుడే: రోజులు తరబడి నిల్వ ఉన్న నీటితో ఆ వైపు వెళ్లాలంటే రోగాలు కొని తెచ్చుకున్నట్లే అని గ్రామీణులు హడలెత్తుతున్నారు. ప్రభుత్వం స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్నా కాలువల్లో పేరుకుపోయి పచ్చగా దర్శనమిస్తున్న మురుగునీటితో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. ఇది యద్దనపూడి మండల కేంద్రంలోని ఆసుపత్రి, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు వెళ్లే మార్గం వెంటున్న కాలువలో మురుగు పచ్చగా పేరుకుపోయి, రోగాలకు ఆవాసంగా మారింది. నిత్యం పదుల సంఖ్యలో పీహెచ్‌సీకి వచ్చే రోగులు ఈ కాలువ దాటి ఆసుపత్రిలోకి వెళ్లాల్సి ఉంది. దోమలు, ఇతర కీటకాలకు ఆవాసంగా మారిన కాలువతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. పేరుకున్న నీటిని బయటకు పంపి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వినతిస్తున్నారు.

యద్దనపూడి పీహెచ్‌సీ ఎదుట కాలువలో పచ్చగా నీరు

వెలిగిన దీపాలు

ఉడ్‌నగర్ (చీరాల అర్బన్), న్యూస్‌టుడే: పార్కులో దీపాలకు మరమ్మతులు చేయడంతో నడకదారులకు ఇబ్బంది తప్పింది. టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న సినీ నిర్మాత, మాజీ ఎంపీ దివంగత దగ్గుబాటి రామానాయుడు పేరిట పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్కులో ఏడు వీధి దీపాలకు మూడు వెలగడం లేదని గతనెల 27న 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన కమిషనరు అబ్దుల్ రషీద్ ఆదివారం సిబ్బందిని పంపి అక్కడ వాటిని బాగుచేయించారు. దీంతో నడకదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని లైట్ల కాంతికి అడ్డుగా చెట్ల కొమ్మలు ఉన్నాయని, వాటిని తొలగిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వారు వెలిబుచ్చారు.

ఈనాడు కథనానికి స్పందన

వైభవంగా సీతారామ కల్యాణం

ఇంకొల్లు, న్యూస్‌టుడే: ఇంకొల్లు మిట్టపాలెంలోని రామమందిరం ఆవరణలో సీతారాములు కల్యాణం ఆదివారం కనుల పండువగా నిర్వహించారు. రామమందిరం నిర్మాణం పూర్తయి 50 ఏళ్లు నిండిన సందర్భాన్ని పురస్కరించుకుని వారం రోజులుగా స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నారు. సీతారామ లక్ష్మణ, ఆంజనేయస్వామి ఇతర పాత్రల వేషధారణలతో బాలలు నగర సంకీర్తన చేశారు. మధ్యాహ్నం సీతారాములు కల్యాణం చేశారు. అనంతరం అన్నసంతర్పణ నిర్వహించారు.

కల్యాణంలో పాల్గొన్న దంపతులు

పునరావాసంపై చర్యలు తీసుకోండి

ధేనువకొండ (అద్దంకి): గుండ్లకమ్మ జలాశయం పరిధిలో ముంపుగ్రామం ధేనువకొండ వాసుల పునరావాసంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కలెక్టర్ వినోద్ కుమార్‌ను కోరారు. ఆదివారం సాయంత్రం గ్రామంలోకి వచ్చిన కలెక్టర్‌ను స్థానికులు కలిసి తమ గోడు వినిపించారు. 17 ఏళ్లుగా తమ సమస్యలు పట్టించుకునే వారు లేరన్నారు. వారి సమస్యలు తెలుసుకోవాలని, పరిష్కరించాలని తహసీల్దార్ శ్రీచరణ్‌కు కలెక్టర్ సూచించారు.

నేడు ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం

అద్దంకి, న్యూస్‌టుడే: శింగరకొండ కేఆర్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ఆధ్వర్యంలో శింగరకొండపాలెం వద్ద సోమవారం శిబిరం నిర్వహిస్తున్నట్లు యూనిట్ అధికారిణి షర్మిలారాణి తెలిపారు.

నకిలీ పత్రాలతో ఇల్లు విక్రయంపై కేసు

చీరాల గ్రామీణం: నకిలీ పత్రాలు సృష్టించి ముగ్గురు వ్యక్తులు. . ఒక మాజీ సైనికుడికి రూ.23.50 లక్షలకు ఇల్లు విక్రయించిన ఉదంతం చీరాల మండలం తోటవారిపాలెం బండారు నాగేశ్వరరావు కాలనీలో ఆదివారం వెలుగు చూసింది. ఈపూరుపాలెం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామానికి చెందిన ఎలికా వీరయ్య మాజీ సైనికుడు. హైదరాబాద్‌లో నివసించే జ్యోతి వద్ద 11 సెంట్లతో కూడిన ఒక ఇంటిని నాగేశ్వరరావు కాలనీలో కొని, చీరాలలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ స్థలం అసైన్డ్ కింద ఉందని తర్వాత తెలుసుకున్న వీరయ్య విక్రయదారులను నిలదీయడంతో వాగ్వాదం జరిగింది. తిరిగి తనపైనే తప్పుడు కేసు పెడతామని బెదిరిస్తున్నారంటూ వీరయ్య ఇటీవల జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాధితుడ్ని రప్పించి, వివరాలు సేకరించారు. ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పర్చూరులోని వైజంక్షన్ వద్ద ఎత్తుగా ఇలా..

వెన్ను విరుస్తున్న.. వేగనిరోధకాలు

జాతీయ రహదారిపై కనిపించనవి కేవలం వేగనిరోధకాలు మాత్రమే. అత్యవసర ప్రాంతాల్లో వేగం నిరోధించాలంటే బారికేడ్లు ఏర్పాటుచేసి, ప్రమాదాలు నివారించేలా రవాణా, జాతీయ రహదారుల అధికారులు చొరవ చూపుతారు. వాడరేవు- పిడుగురాళ్ల 167-ఏ మార్గంలో ఇందుకు భిన్నంగా ఏర్పాటు చేసిన వేగనిరోధకాలు చోదకుల వెన్నును విరిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్చూరు- కారంచేడు మధ్య నూతనంగా నిర్మిస్తున్న హైవే టోల్ ప్లాజా వద్ద, పర్చూరు- గుంటూరు మార్గంలోని వైజంక్షన్ వద్ద అధికారులు భారీ ఎత్తున వేగనిరోధకాలు నిర్మించారు. దీంతో ద్విచక్ర వాహనదారులు పలువురు ఇవి ఎక్కిదిగే క్రమంలో అదుపుతప్పి ప్రమాదాలకు గురై ఆసుపత్రి పాలవుతున్నారు. చిన్న కార్లు అడుగు భాగంలో ధ్వంసం అవుతున్నాయని చోదకులు ఆరోపిస్తున్నారు. నిబంధనల మేరకు ఎత్తులో వీటిని ఏర్పాటుచేసి ప్రమాదాలు నివారించాలని, కొత్తగా కొనితెచ్చుకోకుండా పర్యవేక్షించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. – న్యూస్‌టుడే, మార్టూరు, పర్చూరు

కేంద్రం పరిశీలన

చినగంజాం: దిత్వా తుపాను హెచ్చరికల నేపథ్యంలో స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలోని పునరావాస కేంద్రాన్ని కోనేరు రంగారావు కమిటీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ లవన్న ఆదివారం పరిశీలించారు. మున్నంవారిపాలెం గ్రామాన్ని సందర్శించారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గేవరకు గ్రామాల్లో అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవలందించాలని సిబ్బందికి సూచించారు. కేంద్రంలోని వసతులు పరిశీలించి, తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. తహసీల్దార్ జె.ప్రభాకరరావు, ఎంపీడీవో కె.ధనలక్ష్మి పాల్గొన్నారు. ఉదయం పెదగంజాం పల్లెపాలెం తీరాన్ని తహసీల్దార్, ఎంపీడీవోలు సందర్శించారు.

అనధికార మద్యం విక్రయాలపై నిరసన

అద్దంకి, న్యూస్‌టుడే: అద్దంకి పురపాలక సంఘం వద్ద నిర్వహిస్తున్న కేఎస్‌బీ రెస్టారెంట్ అండ్ బార్‌ను యాజమాన్యం ఆదివారం మూసివేసింది. పట్టణంలోని డాబాలు, రెస్టారెంట్‌లతో అనధికార మద్యం విక్రయాల జోరు అధికంగా ఉందని, ఫిర్యాదు చేసినా స్పందించే వారు లేకపోవడంతో చేసేది లేక మూసివేసినట్లు యజమాని కోనేటి శేఖర్ తెలిపారు. దీనిపై అద్దంకి ఎక్సైజ్ సీఐ భవానీని వివరణ కోరగా రెండు రోజుల్లో ఆ సమస్య పరిష్కరిస్తామన్నారు.

తుపానుతో ముందస్తు చర్యలు

అద్దంకి,న్యూస్‌టుడే: దిత్వా తుపానుతో రైతులు తమ ఉత్పత్తులను దక్కించుకునేందుకు అనేక రకాల పాట్లు పడుతున్నారు. మండలంలో మొత్తం ఆరు టన్నుల మొక్కజొన్న నిల్వలున్నాయి. కొంతమంది రైతులు వాటిని కల్లాల్లో ఎండబెడుతున్నారు. పరదా పట్టలు కప్పుకొని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆదమరిస్తే అంతే సంగతులు

పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ముంతావారి కూడలి ఒకటి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇదొకటి. ఇక్కడ ఇష్టారాజ్యంగా వెలుస్తున్న ఫ్లెక్సీలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూడలి నుంచి సంతబజారు వెళ్లే రహదారి చిన్నగా ఉంటుంది. రద్దీగా ఉంటుంది. ఈ మలుపులో ఇటీవల వరుసగా ఫ్లెక్సీలు పెడుతున్నారు. దీంతో అటునుంచి వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ వాహనాలు వేగంగా వెళుతుంటాయి. దీంతో ఏమాత్రం ఆదమరిచిన ప్రమాదం తప్పదు. అధికారులు స్పందించి మలుపు వద్ద ఫ్లెక్సీలు లేకుండా చూడాలని, అదేవిధంగా కూడలి వద్ద వాహనాలు వేగనియంత్రణ పాటించేలా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ముంతావారికూడలి (చీరాల)

ప్రధాన రహదారిలో ఫ్లెక్సీలు

ఉచిత వైద్యశిబిరం

చీరాల, న్యూస్‌టుడే: రోటరీక్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానికంగా ఉచిత వేరికోస్ వెయిన్స్ వైద్యశిబిరం నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ఏషియన్ వాస్క్యులర్ వైద్యశాలకు చెందిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. తిరుమలశెట్టి లక్ష్మీప్రతాప్, బాల వెంకటేశ్వరరావు, హేమంత్‌కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

'పుట్టంరాజు'కు సత్కారం

అద్దంకి: పట్టణానికి చెందిన రచయిత పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తిని ఒంగోలు కళామిత్ర మండలి ఆధ్వర్యంలో ఆదివారం సత్కరించి, జ్ఞాపిక అందించారు. మండలి వెంకటకృష్ణారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పురస్కారాలకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మందిని ఎంపిక చేశారు. అందులో పుట్టంరాజు ఒకరు కాగా, ఈయనకు డాక్టర్ వంకాయలపాటి రామకృష్ణ స్మారక సాహితీ ప్రతిభా పురస్కారం అందించారు.

క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి

చీరాల: విద్యార్థులు సెల్‌ఫోన్‌కు ప్రాధాన్యం తగ్గించి క్రీడల్లో పాల్గొనాలని ఒకటో పట్టణ సీఐ సుబ్బారావు సూచించారు. ఆదివారం పేరీరా పాఠశాలలో జరిగిన క్రీడా పోటీల బహుమతి ప్రదానోత్సవానికి సీఐ హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కరస్పాండెంట్ జరార్డ్, ప్రిన్సిపల్ సుప్రసన్న పాల్గొన్నారు.



నూతన కమిటీ

వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోలుదాసు

ముంతావారి కూడలి (చీరాల): ఎన్ఆర్‌పీఎం హైస్కూలు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోలుదాసు రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఎన్‌వీఎస్, ఎస్‌జేఆర్ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడితో పాటు కార్యదర్శిగా చారుగుళ్ల గురుప్రసాద్, కోశాధికారిగా గ్రంధి నారాయణమూర్తిలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నాగుల చెరువులో మురుగు తొలగింపు

ఇంకొల్లు, న్యూస్‌టుడే: ఇంకొల్లు నాగుల చెరువులో ఏళ్ల తరబడి పేరుకుపోయిన మురుగును తొలగించే పనులు ప్రారంభించారు. గత 35 ఏళ్లుగా చెరువులో పూడికతీసి శుభ్రంచేసిన దాఖలాలులేవు. ఇటీవల చెరువులో అకారణంగా చేపలు మృతిచెందడం, నీరు నీచువాసన రావడంతో గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామీణ నీటి సరఫరా అధికారులు చెరువును పరిశీలించి, అడుగు భాగంలో మురుగు పేరుకుని నీరు కలుషితమైందని, నీరు పూర్తిగా తీసివేసి మురుగు తొలగించాలని ఆదేశించడంతో ఔట్ లెట్ ద్వారా కొంతనీటిని బయటకు పంపారు. మిగిలిన నీటిని మోటారు ద్వారా వెలుపలకు పంపనున్నారు.

హంతకులను కఠినంగా శిక్షించాలి

చీరాల, న్యూస్‌టుడే: గంజాయి మాఫియా ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న పెంచలయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గడియార స్తంభం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఎన్.బాబూరావు, బూదాటి వెంకటకుమార్, వసంతరావు, బాలకృష్ణ, నారప రెడ్డి, సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

కారంచేడు: వైఎన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ షేక్. మస్తానీ తెలిపారు. అక్టోబరులో కొత్తపట్నం గమల్లపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లాస్థాయి జూడో పోటీల్లో అండర్-14 విభాగంలో విద్యార్థినులు కె.వెంకటలక్ష్మి, కె.మహేశ్వరి, కె.మానసలు ఎంపికయ్యారన్నారు. విద్యార్థినులను హెచ్ఎం సామ్రాజ్యం అభినందించారు.

వేటపాలెం, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఏపీ వాలీబాల్ పోటీలకు మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో చదువుతున్న వినయ్ కుమార్ ఎంపికైనట్లు ప్రధానాచార్యురాలు షేక్ మహమ్మద్ నహిద తెలిపారు. చెస్ పోటీలకు అండర్-17లో సంపత్ కుమార్, టి.జైకృష్ణ, ఎం.హేమంత్, అండర్-14లో పి.దేవరాజు, పి.అనిల్, కె.రఘు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. వీరిని వ్యాయామోపాధ్యాయిని కె.మమత అభినందించారు.

200 మందికి ఉచిత వైద్యసేవలు

ఇంకొల్లు: ఇంకొల్లు మండల గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో 200 మందికి పరీక్షలు చేసి, మందులు అందజేశారు. గుంటూరు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్‌కు చెందిన వైద్యులు రాజశేఖర్, అన్వేష్‌కుమార్, సాయి ప్రకాష్, రామలక్ష్మి, గౌరి, సుకన్య, క్రిస్టినాలు గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, ఎముకలకు సంబంధించి పరీక్షలు నిర్వహిచారు.

అవీ ఇవీ

వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం

పర్చూరు, న్యూస్‌టుడే: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన తనయుడు, వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదన రెడ్డి స్థానిక వృద్ధుల ఆశ్రమంలో ఆదివారం అన్నదానం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నూతన గ్రామపార్టీ నాయకులతో సమావేశమయ్యారు.

'దిత్వా'తో సముద్ర స్నానాలు నిలిపివేత

చీరాల అర్బన్, చీరాల గ్రామీణం: దిత్వా తుపాను ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు సముద్రస్నానాలు నిలిపివేస్తున్నట్లు ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు సీఐ శేషగిరిరావు తెలిపారు. దీనివల్ల వాడరేవు, రామాపురం, కఠారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెంలో పర్యాటకులను పూర్తిగా నిలిపివేయడంతో పాటు పోలీసులు, గజఈతగాళ్లు, రెవెన్యూ సిబ్బందితో పహారా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్‌హెచ్ రహదారిపై బారికేడ్లు పెట్టారు.

బైబిల్ పరీక్షకు 30 మంది హాజరు

చినగంజాం, న్యూస్‌టుడే: క్రిస్మస్‌ను పురస్కరించుకొని చినగంజాం అంబేడ్కర్‌నగర్ పెద్ద చర్చి వద్ద ఆదివారం బాపట్ల, ప్రకాశం జిల్లాల స్థాయిలో జరిగిన బైబిల్ పరీక్షకు 30 మంది హాజరయ్యారు. ప్రశ్నపత్రాలను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఉద్యోగుల సంఘం సభ్యుడు జి.వినయ్‌కుమార్, బి.విజయ్, చినగంజాం పంచాయతీ కార్యదర్శి కె.అంజయ్య ఆవిష్కరించారు. ఇన్విజిలేటర్‌గా ఎం.అనిత వ్యవహరించారు. నిర్వాహకుడు ఎం.మేషక్‌బాబు పాల్గొన్నారు.

ఘనంగా అభయాంజనేయుడి విగ్రహ వార్షికోత్సవం

కడవకుదురు (చినగంజాం),న్యూస్‌టుడే: కడవకుదురులోని శ్రీఅభయాంజనేయస్వామి వారి 11వ వార్షికోత్సవ పూజలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. పలు గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. సుమారు రెండు వేల మందికి అన్నసంతర్పణ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

నాలుగు ప్రమాదాలు.. ముగ్గురికి గాయాలు

చీరాల గ్రామీణం, మేదరమెట్ల, అద్దంకి: వేర్వేరు సంఘటనల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. చీరాల మండలం ఈపూరుపాలెం మార్కెట్ కూడలిలో సీతారాంపేటకు చెందిన చెరుకూరి చిన్ననారాయణ శనివారం మధ్యాహ్నం కూరలు కొనుక్కుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా.. కారు ఢీకొంది. ఎగిరి రోడ్డుపై పడ్డ చిన్ననారాయణను వెంటనే చీరాలలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితుడి సోదరుడు అంకమ్మరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ✦ పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన జస్వంత్ సింగరాయకొండ నుంచి చిలకలూరిపేట ద్విచక్ర వాహనంపై వెళుతూ అత్యవసర రన్‌వేపై ఆశ్రమం వద్ద ఆగిఉన్న లారీని ఢీకొన్నారు. క్షతగాత్రుడ్ని హైవే అంబులెన్స్‌లో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ✦ శింగరకొండ వైపు నుంచి అద్దంకి పట్టణంలోకి ప్రవేశిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొంది. ఆదివారం అద్దంకి భవానీ కూడలిలో ఇది జరిగింది. కార్లలోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ✦ ఇంకొల్లు మండలం పూసపాడు గ్రామానికి చెందిన ఎం.అంకమ్మరావు ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా కారంచేడు-ఆదిపూడి రహదారిలోని విద్యుత్తు సబ్‌స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తూ అదుపుతప్పి పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వం వైద్యశాలకు తరలించినట్లు స్థానికులు తెలిపారు.

పది సవర్ల బంగారం చోరీ

మేదరమేట్ల న్యూస్‌టుడే: తాళం వేసిన ఇంట్లో బంగారం చోరీచేసిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిమ్మనపాలెంలో నివసించే యనమదల వెంకట రఘురామరెడ్డి తన భార్యతో కలిసి త్రోవగుంటలోని అత్తగారింటికి శనివారం రాత్రి వెళ్లి, ఆదివారం ఉదయం ఇంటికి వచ్చారు. వెనుక వైపు తలుపులు పగులకొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో దాచిన 10 సవర్ల బంగారు నగలు లేవు. దీనిపై రఘురామరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు.

అద్దంకిలో కొండచిలువ కలకలం

అద్దంకి: గుండ్లకమ్మకు వెళ్లే రహదారిలోని చిరు దుకాణంలోకి కొండచిలువ ప్రవేశించింది. గుర్తించిన యజమాని పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ బీట్ అధికారి ఆధ్వర్యంలో కొండచిలువను పట్టుకుని, శింగరకొండ వద్ద వదిలేందుకు తీసుకెళ్లారు.

(c) eenadu

బడి.. వృత్తివిద్యకు ఒడి

చిత్తూరులోని స్పా సెంటర్‌లో మెలకువలు తెలుసుకుంటున్న విద్యార్థినులు

వృత్తివిద్య కోర్సులను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో 12 పాఠశాలల్లో మాత్రమే విద్యార్థులకు బోధిస్తుండగా కూటమి ప్రభుత్వం వచ్చాక 52 పాఠశాలల్లో 14 ట్రేడ్లలో శిక్షణ ఇస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది అందుకు కావాల్సిన సామగ్రిని అందించింది. దీంతో గుడిపాల మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో బ్యూటీషియన్, మార్కెటింగ్ కోర్సులు ఏర్పాటుచేశారు. వాటిలో మెలకువలు నేర్చుకునేందుకు విద్యార్థినులు ఆసక్తి చూపుతున్నారు. పట్టణాల్లోని స్పా కేంద్రాలు, మార్కెటింగ్‌పై పెద్దపెద్ద మాళ్లకు విద్యార్థినులను తీసుకెళ్లి ప్రత్యక్ష అనుభవాలు చూపుతున్నారు. ఇది తమ జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

-ఈనాడు, చిత్తూరు; న్యూస్‌టుడే, గుడిపాల

సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల, తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 79,791 మంది దర్శించుకున్నారు. రూ.3.73 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

12 వేల టోకెన్లు జారీ

తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులకు ఆదివారం 12 వేల టోకెన్లు జారీ చేశారు. వీరికి సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం జరుగనుంది. శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు 2 వేల టోకెన్లు ఇచ్చారు.

కొత్త పరిశ్రమలు..

ఉపాధి ఆశలు

మారనున్న కుప్పం ముఖచిత్రం

పలార్లపల్లె వద్ద జరుగుతున్న పనులు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర సరిహద్దు ప్రాంతం. చదువుకోవాలన్నా.. ఉపాధి పొందాలన్నా ఇతర నగరాలకు వెళ్లాల్సిందే. అలాంటి కుప్పానికి నేడు పరిశ్రమలు వరుస కడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో స్థానికంగానే యువతకు ఉపాధి లభించే అవకాశాలు ఎక్కువ అయ్యాయి.

రోజంతా అక్కడే.. కుప్పం, పలమనేరు, పుంగనూరు తదితర ప్రాంతాల నుంచి రోజూ వేలసంఖ్యలో బెంగళూరుకు వలస పోతారు. డిగ్రీ చదివిన ప్రతిఒక్కరూ ఏదో ఒకపని కోసం ఉదయాన్నే రైళ్లలో బయలుదేరి రాత్రివేళ ఇళ్లకు చేరతారు. ప్రస్తుతం కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుతో వీరికి సాంత్వన చేకూరనుంది.

రూ.240 కోట్లతో 7 పరిశ్రమలు.. నియోజకవర్గంలోని 4 మండలాల్లో కడా ఆధ్వర్యంలో పరిశ్రమల స్థాపన జరుగుతోంది. 241.02 ఎకరాల్లో 7 పరిశ్రమలు స్థాపించేందుకు ముఖ్యమంత్రి ఇటీవల శంకుస్థాపన చేశారు.

కుప్పం వదిలి వెళ్లలేకపోయా..

నేను ఎంబీఏ పూర్తిచేశా. కుప్పం వదిలి వెళ్లే ఇష్టం లేదు. ఇక్కడే చిన్న వ్యాపారం ప్రారంభించా. ప్రస్తుతం పరిశ్రమల పనులు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడే ఏదోఒక ఉద్యోగం చేసుకుంటా. పరిశ్రమల ఏర్పాటుతో చాలామందికి ఉపాధి దొరుకుతుంది. **- శ్రావణ్, కుప్పం**

బెంగళూరు నుంచి వచ్చేస్తా..

నీరున్నచోట పరిశ్రమల స్థాపనకు వీలుంటుంది. హంద్రీనీవా జలాల రాకతో ఈ ప్రాంతం రూపే మారిపోతోంది. ఇంజినీరింగ్ చేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నా. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటైతే ఇక్కడికే వచ్చేస్తా. వలసలు తగ్గే అవకాశం ఉంది. **- జబివుల్లా, కుప్పం**

రాయల రాజసానికి బీటలు

చంద్రగిరి రాయలవారి కోట ఆవరణలో ఉన్న కోనేటిలో ప్రహరీ కూలిపోయింది. నిర్వహణ కొరవడటంతో నీటి స్వచ్ఛత కొరవడింది. మరింత శిథిలావస్థకు చేరకముందే పురావస్తు అధికారులు పర్యవేక్షించి మరమ్మతు చేయించాలని ఇక్కడికి వచ్చే సందర్శకులు కోరుతున్నారు. **- ఈనాడు, తిరుపతి**

కాణిపాకంలో ఆన్‌లైన్ సేవలిలా..!

కాణిపాకం: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఆన్‌లైన్ ద్వారా సేవలు ఆదివారం నుంచి అందుబాటులో ఉన్నాయని ఆలయ ఈవో పెంచల కిశోర్ తెలిపారు. https:///www.srikanipakamdevasthanam.0rg, వాట్సప్ నంబరు 95523 00009 ద్వారా దర్శనం టికెట్లు, అర్జిత సేవలు, ప్రసాదాలు, వసతి బుకింగ్ సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

వ్యాధుల శోధన..

ఆరోగ్య సాధన

☛ వైద్యానికి చిరునామాగా 'ఎంఆర్‌హెచ్‌యూ'

ఈనాడు డిజిటల్, తిరుపతి: ఆధునిక ఆరోగ్య పరిశోధనలు మారుమూల గ్రామాలనూ చేరుకుంటున్నాయి. అక్కడి వ్యాధులను గుర్తించి పరిష్కార మార్గాలూ చూపుతున్నాయి. ప్రజారోగ్యానికి భరోసా కల్పించే దిశగా చంద్రగిరిలోని 'మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్ (ఎంఆర్‌హెచ్‌యూ)' కృషి చేస్తోంది. ఆంధ్రాలో ఉన్న ఏకైక యూనిట్ ఇదే. ఆరోగ్య విధానాల రూపకల్పనలో వెన్నెముకగా నిలుస్తోంది.

▶▶ **విద్యార్థులకు శిక్షణ:** మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ల కింద విద్యార్థులకు ఆన్‌-జాబ్ ట్రైనింగ్ కల్పిస్తారు. పోషణ అభియాన్, ఆంత్రోపోమెట్రీ (ఎత్తు, బరువు, నడుము చుట్టుకొలత) గురించి ప్రజలకు ఎలా వివరించాలో శిక్షణ ఇస్తారు.

ఏడాదికి రెండుసార్లు..

ఎంఆర్‌హెచ్‌యూ ద్వారా ఏడాదికి రెండుసార్లు హెల్త్, న్యూట్రిషన్‌కు సంబంధించిన పరిశోధనలు జరుగుతాయి. పదిమందితో కూడిన శాస్త్రవేత్తలు, పీజీ స్కాలర్స్‌తో బృందం నిత్యం పరిశోధనలు చేస్తుంటారు. ప్రాజెక్టు బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు నిధులు వెచ్చిస్తుంటారు.

ఎంఆర్‌హెచ్‌యూ ల్యాబ్‌లో పరీక్షలు చేస్తున్న డా.సాహితి

పరిష్కార మార్గాలిలా..

▶▶ **ఫ్లోరైడ్ నియంత్రణ:** వాటర్ ఫిల్టర్లు మార్చడం, ట్యాంకులు శుద్ధి చేయడం, నీటిలో ఆలం వంటివి కలపడం వంటి పాలసీ మార్పులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఫ్లోరైడ్ శాతం గుర్తించే కిట్లను అందజేసింది.

▶▶ **పోషకాహారం మార్పు:** రాగి జావ. పిల్లల ఆరోగ్యంపై చూపుతున్న సానుకూల ప్రభావాలపై అధ్యయనం. ఆరోగ్య పథకాలు ప్రవేశపెట్టేలా సిఫార్సు.

▶▶ **అంటువ్యాధులపై:** శ్రీకాళంలో చర్మవ్యాధులపై అధ్యయనం ఫలితంగా.. వసతిగృహాల్లో మెడికేటెడ్ సోప్‌ల పంపిణీ.

▶▶ **క్యాన్సర్ స్క్రీనింగ్:** పాఠశాల, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు. ఎస్వీ మెడికల్, స్విమ్స్‌తో కలిసి అవగాహన.. గ్రామాల్లో పరీక్షల నిర్వహణ.

త్వరలో సాల్ట్ ప్రాజెక్టు

త్వరలో యూఎస్ సంస్థ సహకారంతో 'ఫోర్టిఫైడ్ సాల్ట్ ప్రాజెక్టు'ను చేపట్టనున్నాం ఉప్పులో ఐరన్, అయోడిన్, బీ12, కాల్షియం వంటి పోషకాల ప్రక్రియపై అధ్యయనం చేయనున్నారు. **- వెన్నెల సాహితి, శాస్త్రవేత్త**

రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రాజెక్టులు : **22** సాల్ట్ ప్రాజెక్టు ఖర్చు : రూ.**2** కోట్ల వరకు

మకనా.. ఏనుగుల్లో మూడోరకం

యాదమరి, న్యూస్‌టుడే: మండలంలోని చెరువులో లేవలేని స్థితిలో పడిపోయిన ఏనుగు ను తిరుపతి వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల వైద్యులు అరుణ్, తోయిబాసింగ్ పరిశీలించారు. 30 ఏళ్ల వయసు ఉంటుందని వెల్లడించారు. మనషుల్లో హిజ్రాలు ఉన్నట్లే ఏనుగుల్లో మకనాలు ఉంటాయని, ఇది అలాంటిదేనని అధికారులు నిర్ధారించారు. రెండునెలల కిందట గాయపడి ఉంటుందని గుర్తించి తాత్కాలిక ఉపశమనం కోసం సూదిమందు ఇచ్చారు. గాయపడ్డ ఏనుగు తమిళనాడు నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అక్కడి అటవీ అధికారులు సరిహద్దుల్లోకి మళ్లించినట్లు వెల్లడించారు. దీనికి సమీపంలోనే మరో ఒంటరి మగ ఏనుగు సంచరిస్తున్నట్లు గుర్తించారు. రంగనాయకుల చెరువు సమీప అటవీ ప్రాంతంలో 13 ఏనుగుల గుంపు సంచరిస్తూ భూమిరెడ్డిపల్లి సమీప నుంజర్ల ప్రాజెక్టు వద్ద ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.

వన చైతన్యం.. గడపదాటని దైన్యం

శేషాచలం అడవులు, అందులోని వన్యప్రాణులు ప్రత్యేకమైనవేకాదు అరుదైనవి కూడా. ఇక్కడి సంపదను కాపాడుకోవడం కేవలం అటవీశాఖ పనిమాత్రమే కాదు ప్రజల బాధ్యత కూడా. అలాంటి బాధ్యతను అనుక్షణం గుర్తుచేస్తూ అడవుల సంరక్షణకు కార్యోన్ముఖులను చేసే బాధ్యత మాత్రం అటవీశాఖదే. కానీ రూ.లక్షలు వెచ్చించి రూపకల్పన చేసిన చైతన్య రథాలను కపిలతీర్థంలోని అటవీశాఖ కార్యాలయంలో మూలనపెట్టేశారు. **-న్యూస్‌టుడే, తిరుపతి (మంగళం)**

ప్రత్యేకతలు ఇలా..

ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల పరిధిలోని ఐదువేల చదరపు కిలోమీటర్లలో శేషాచలం అడవులు విస్తరించాయి. ఇందులో భాగంగానే బయోస్ఫియర్ ప్రకటించారు. ఎర్రచందనం, డైనోసార్స్ కాలం నాటి పేరీత (సైకస్ బెడ్డోమీ) చెట్లు, పునుగు, దేవాంగపిల్లులు, అంతరించిపోతున్న బూడిదరంగు అడవికోళ్లు ఇలా.. ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

తెరపివ్వని దిత్వా

☛ 14 మండలాల్లో ప్రభావం ☛ జిల్లా యంత్రాంగం అప్రమత్తం


అరణియార్ నీటి మట్టాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ సుబ్బరాయుడు

చిత్తూరు (కలెక్టరేట్, మిట్టూరు), న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా దిత్వా తుపాను ప్రభావంతో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి గాలులతో కూడిన వర్షం పడుతుండటంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. సోమవారం కూడా తుపాన్ ప్రభావం జిల్లాలో కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రెవెన్యూ, పంచాయతీరాజ్, సచివాలయ, విద్యుత్తు సిబ్బంది తమ కార్యాలయాల్లో అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. దిత్వా తుపాను హెచ్చరికల నేపథ్యంలో అన్నిశాఖల అధికారులు, సిబ్బంది కార్యక్షేత్రాల్లో అందుబాటులో ఉండాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 14 మండలాల్లో తుపాను ప్రభావం ఉంటుందని చెప్పారు. ఆదివారం రాత్రి, సోమవారం వర్షాలు కురుస్తాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పలమనేరు, పెద్దపంజాణి, బంగారుపాళ్యం, నింద్ర, కార్వేటినగరం మండలాల్లో చెరువుల్లో నీటిమట్టాన్ని పరిశీలించాలని ఆదేశించారు. తుపాను ప్రభావం తగ్గేవరకూ వరికోతలు కోయకుండా వ్యవసాయ అధికారులు రైతులకు తెలియజేయాలని పేర్కొన్నారు.

వర్షపాతం (మి.మీటర్లలో)

సోమల	18.8
రొంపిచెర్ల	14.8
పులిచెర్ల	14.2
విజయపురం	12.2
సదుం	11.8
వెదురుకుప్పం	9.2
వి.కోట	8.2
పెనుమూరు	8.0
ఎస్ఆర్‌పురం	7.6
కార్వేటినగరం	7.2
నింద్ర	6.8
పాలసముద్రం	6.4
పుంగనూరు	5.4

☛ ఐసర్‌లో సత్ఫలితాలిస్తోన్న 'ఆలమ్ ఆఫ్‌ది మంత్'

ఏర్పేడు : ఉన్నతవిద్య అభ్యసించే వారికి సరైన ప్రణాళికలు లేకుంటే ఆశయ సాధన కలగానే మిగులుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 'ఐసర్' ఆలమ్ ఆఫ్ ది మంత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఉన్నత హోదాల్లోని పూర్వవిద్యార్థులు, నిపుణులతో మోటివేషన్ తరగతులకు శ్రీకారం చుట్టింది. పరిశోధన విద్య అనంతరం ప్రణాళికలు, ఆశయ సాధనలో వారు మార్గదర్శనం చేస్తున్నారు.

యువతా.. అందుకో విజేతల సలహా

పరిశోధనలకు ఊతం

కార్యక్రమం నూతనంగా ప్రవేశపెట్టినప్పటికీ సత్ఫలితాలనిస్తోంది. ఇక్కడి విద్యార్థులు అత్యధికంగా విదేశాల్లో విద్యనభ్యసించేందుకు అర్హత సాధిస్తున్నారు. పెద్దసంఖ్యలో జర్నల్స్ రూపొందిస్తుండటంతో విదేశాల్లోని ప్రముఖ సంస్థలతో కలిసి పరిశోధనలు చేపట్టేందుకు అవకాశాలు పొందుతున్నారు. ఈక్రమంలోనే ఈ ఏడాది అత్యధికంగా విద్యార్థులు వివిధ సంస్థల్లో స్థిరపడ్డారు.

విదేశీ విద్యపై అవగాహన

విదేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ విద్య అభ్యసించేందుకు అర్హత సాధించే విధానం, ఉపకార వేతనాలు పొందడం, పరిశోధనల ఎంపిక, ఎంఎస్ థీసిస్‌లో పరిశోధన పత్రాల ప్రచురణ విధానం, ఐసర్ తర్వాత ఉత్తమ భవిష్యత్తును ఎంపిక చేసుకోవడానికి సీజీపీఏ సవాళ్లను అధిగమించడంపై ఐసర్‌లో విద్యను పూర్తి చేసుకున్నవారు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని ఒత్తిడిని జయించేలా స్ఫూర్తిని నింపుతున్నారు.

ఎప్పుడు.. ఎలా నిర్వహిస్తారు

ప్రతినెలా సెలవు రోజుల్లో ఆలమ్ ఆఫ్ ది మంత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉన్నత స్థానంలో స్థిరపడిన పూర్వవిద్యార్థులతో విదేశాల నుంచి ఇక్కడి ఐసర్ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ లింక్‌ను విద్యార్థులకు తెలియజేయడంతో నిర్ణీత సమయంలో వారు తరగతులకు హాజరవుతున్నారు. విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో భవిష్యత్తులో అత్యధికంగా తరగతులు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

- ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు **1200** మంది,
- చదువు పూర్తయిన విద్యార్థులు **2,000** మంది

బామ్మలే స్ఫూర్తి క్రీడలే కీర్తి

తిరుపతి (క్రీడలు), న్యూస్‌టుడే: క్రీడల్లో వీరి ఉత్సాహం, మైదానంలో ప్రతిభను చూస్తే

అథ్లెటిక్స్‌లో తగ్గేదే లేదంటున్న మాస్టర్లు

చప్పట్లు మారుమోగుతాయి. సుదీర్ఘ లక్ష్యాలు.. నిరంతర సాధనతో పోటీలకు సై అంటున్నారు. ఇటీవల చెన్నై వేదికగా జరిగిన 23వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలతో రాణించారు.

హైజంప్‌లో మెరిసి..

తిరుపతి బాలాజీ కాలనీకి చెందిన నీరజ (75) వ్యాయామోపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ పొందారు. 100, 200 మీటర్ల పరుగు, హైజంప్, ట్రిపుల్‌జంప్, హర్డిల్స్, నడక పోటీల్లో తలపడుతున్నారు. ఆసియా పోటీల్లో హైజంప్‌లో కాంస్య పతకంతో మెరిశారు.

కుటుంబంలోనే..

మున్సిపల్ పార్కు సమీపంలోని కాలనీకి చెందిన భారతి(75) గృహిణి. కుటుంబంలో మహిళలందరూ క్రీడాకారులే. అక్క పుష్పకుమారి స్ఫూర్తితో అథ్లెట్‌గా రాణిస్తున్నారు. రాష్ట్రస్థాయి పరుగు పోటీల్లో పతకాలు సాధించారు. ఆసియా పోటీల్లో పరుగులో కాంస్యం పొందారు.

ఐదు విభాగాల్లోనూ..

చిత్తూరుకు చెందిన ఎల్.సుశీల(66) తిరుపతిలో ఉంటున్నారు. పశుసంవర్ధక శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. అథ్లెటిక్స్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఇటీవల జావెలిన్‌త్రో, ట్రిపుల్‌జంప్‌లో కాంస్యం సాధించారు.

పలువురిని తీర్చిదిద్ది

ఎల్ఐసీనగర్‌కు చెందిన పుష్పకుమారి (86)కి బాల్యం నుంచి ఆటలంటే మక్కువ. వ్యాయామోపాధ్యాయురాలిగా ఎంతోమంది విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. రోజూ మైదానంలో సాధన చేస్తున్నారు. జావెలిన్, డిస్కస్‌త్రోలో కాంస్యం, హ్యామర్‌త్రోలో రజతం సాధించారు.

6న జడ్పీ సర్వసభ్య సమావేశం

చిత్తూరు జడ్పీ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల ఆరో తేదీ ఉదయం 10.30 గంటలకు స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఛైర్మన్ శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో రవికుమార్‌నాయుడు ఆదివారం తెలిపారు. అజెండాలో రూపొందించిన 12 అంశాలపై చర్చ జరుగుతుందన్నారు.

నేడు డయల్ యువర్ సీఎండీ

తిరుపతి(నగరం) : విద్యుత్తు వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు సోమవారం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు.

సమయం : ఉదయం 10 గంటల నుంచి 12 వరకు

మొబైల్ నం : **89777 16661**

ఇంటికే వస్తారు.. వసూలు చేస్తారు

విద్యుత్తు బిల్లుల చెల్లింపులో కొత్త విధానం

పలమనేరు, న్యూస్‌టుడే: విద్యుత్తు బిల్లులు చెల్లించే వినియోగదారులు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. గతంలోలాగా నిర్ణీత పాయింట్ల వద్ద ఎదురుచూడాల్సిన అవసరం లేదు. బిల్లుల వసూళ్లలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొత్త విధానాలు అమలు చేస్తోంది. ఏపీ ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో అధికారులు మారుమూల గ్రామాల్లోని ఇళ్లకు వెళ్లి నేరుగా వసూలు చేయనున్నారు. గతంలో బిల్లుల చెల్లింపునకు ప్రైవేటు ఏజెన్సీలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా గతంలో ప్రైవేటు ఆధ్వర్యంలో 50 సేవా కేంద్రాలుండేవి. బ్యాంకు గ్యారెంటీలు చెల్లించిక బిల్లుల వసూలు సక్రమంగా లేక ప్రభుత్వం ఏజెన్సీలను రద్దు చేసింది. ప్రస్తుతం పుంగనూరు, రొంపిచెర్ల రెండుచోట్ల మాత్రమే ఏజెన్సీలు ఉంచారు.

స్కాన్ చేస్తే చాలు..

ఎస్పీడీసీఎల్ యాప్‌లో బిల్లు చెల్లింపునకు నానాతంటాలు పడేవారు. ఇప్పుడు బిల్లులోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు. గ్రామంలో ఈఆర్‌వో కార్యాలయం సిబ్బంది, ఎనర్జీ సహాయకుడు, లైన్‌మెన్ సైతం వెళ్లి వసూలు చేస్తున్నారు.

సమస్యలు లేకుండా.. : వినియోగదారుల నుంచి సమస్యలు లేకుండా బిల్లులు వసూలు చేస్తున్నాం. అవసరం ఉంటే సిబ్బంది ఇళ్లకు వెళ్తారు. **- శ్రీనివాసమూర్తి, డీఈఈ, పుంగనూరు**

జిల్లాలో కనెక్షన్ల వివరాలు..

ఎల్‌టీ లైన్లు: 9 లక్షలు, హెచ్‌టీ లైన్లు: 250

బిల్లు వసూలు (నెలకు): రూ.120 కోట్లు

బియ్యానికి బదులు..

రాగులొచ్చాయ్

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే : ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా చౌకధరల దుకాణాల ద్వారా ఈ నెలలో బియ్యానికి బదులు రాగులు అందజేయనున్నారు.. జిల్లాకు 300 టన్నుల రాగులను ప్రభుత్వం సరఫరా చేసింది.. ప్రభుత్వ ఆదేశాలతో ఒక్కో కార్డుదారుకు మూడు కిలోల చొప్పున వీటిని పంపిణీ చేయనున్నారు.. రాగులు తీసుకున్న వారికి మూడు కిలోల మేర బియ్యాన్ని తగ్గించనున్నారు.

కందిపప్పు వచ్చేదెన్నడో..? కార్డుదారులకు ఈ నెలలోనూ కందిపప్పు ఇవ్వకపోవడతో పేదింట పప్పన్నం కరవైంది. ఏడునెలల నుంచి.. రానున్న నెలలో అందజేస్తామని ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నా అడుగు ముందుకు పడలేదు. టెండర్ల ప్రక్రియలో జాప్యం కారణంగా వచ్చే ఏడాది జనవరి నుంచి అందజేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు దిత్వా తుపాను వర్షాల కారణంగా చక్కెర సరఫరాలో ఆలస్యం జరగనుంది.

జిల్లాలోని బియ్యం కార్డులు : **5.34** లక్షలు

ప్రతినెలా అవసరం (టన్నుల్లో):

బియ్యం	8,250
చక్కెర	250
కందిపప్పు	540

నేటినుంచి పంపిణీ

డిసెంబరు కోటా సోమవారం నుంచి లబ్ధిదారులకు అందజేయనున్నాం. ఈమేరకు చౌక దుకాణాలకు సరఫరా పూర్తిచేశాం. **శంకరన్, డీఎస్వో**

104FM Tirupati 104 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వానేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008555167, 9154991499

విచారణ పూర్తి..

చర్యలే తదుపరి

■ ఇసుక అక్రమాలపై విజి'లెన్స్' నివేదిక

పుత్తూరు, న్యూస్‌టుడే : రాష్ట్రంలో గత వైకాపా ప్రభుత్వంలో ప్రకృతి సంపదను యథేచ్ఛగా కొల్లగొట్టేశారు.. అధికారంలోకి వచ్చిందే తడవుగా ఇసుకను ప్రధాన ఆదాయవనరుగా మార్చుకున్నారు.. జాతీయ హరిత ట్రైబ్యునల్, చివరకు సుప్రీంకోర్టు రంగంలోకి దిగినా వైకాపా నాయకులకు చెవికెక్కలేదు.. ఇలా ఐదేళ్ల దోపిడీపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సమగ్ర విచారణ చేసి ఎంతమేరకు దోచారనేది లెక్కలు తేల్చారు. వివరాలు వెల్లడించి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమైందని సమాచారం.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

- చిత్తూరు జిల్లాలోని గత ప్రభుత్వంలో పలమనేరు ప్రాంతంలోని కౌండిన్య పరివాహక ప్రాంత ఇసుకను యథేచ్ఛగా అక్కడి ప్రజాప్రతినిధి రాష్ట్ర సరిహద్దులు దాటించి కర్ణాటకలో విక్రయించారు.
- కుప్పం పరిసర ప్రాంతాల్లోని వాగులు, వంకలనూ వదల్లేదు. చివరకు రైతుల పొలాల్లోనూ దౌర్జన్యంగా ఇసుక తవ్వి తరలించారు. అటవీ ప్రాంతంలో చెట్లు తొలగించి ఇసుక తవ్వకాలు చేపట్టడం గమనార్హం.
- చిత్తూరు, జీడీనెల్లూరు నియోజకవర్గాల్లో నీవా నదిలో యంత్రాలతో తవ్వేసి రూ.వందల కోట్లు గడించారు.
- నగరి కుశస్థలి నదిలో ఎలాంటి అనుమతులు లేకుండానే నిత్యం వందల ట్రాక్టర్ల ఇసుక తరలించేశారు. నాగలాపురంలోని అరణియార్, చంద్రగిరి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో అక్కడి ఎమ్మెల్యేలు ఇసుక వ్యాపారం చేసి రూ.కోట్లు గడించారు.
- సూళ్లూరుపేట, గూడూరు, నాయుడుపేట తదితర ప్రాంతాల్లోనూ అక్రమ రవాణాతో ప్రజాప్రతినిధులు రూ.కోట్లు వెనుకేసుకున్నారు.

నీవాలో ఇసుక తరలింపునకు వరుసకట్టిన ట్రాక్టర్లు (పాత చిత్రం)

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి : 80085 13290

గజ గాయం..
చెరువులో మకాం

ఏనుగును ఒడ్డుకు లాగుతున్న సిబ్బంది

యాదమరి, న్యూస్‌టుడే: గంటల పాటు ఆ ఏనుగు మృత్యువుతో పోరాడింది. తీవ్ర గాయాలతో అడవి దద్దరిల్లేలా ఘీంకరించింది. తుంటి నొప్పితో కదల్లేక నిస్సహాయ స్థితిలో చెరువులోనే పడిపోయింది. చివరకు రెండు రోజులుగా ప్రయత్నించి అధికారులు ఒడ్డుకు చేర్చారు. చీకటి పడటంతో ఏనుగును అక్కడే ఉంచారు.

వారం క్రితం తమిళనాడు నుంచి వలస వచ్చిన ఏనుగు రాష్ట్ర సరిహద్దులోని అటవీ ప్రాంతంలో తిష్ట వేసింది. గాయం నొప్పి తోనే సంచరిస్తూ శనివారం రాత్రి డీకేపల్లె సమీప గుడిపాల చెరువుకు చేరింది. అక్కడ నుంచి కదల్లేక ఉండిపోయింది. ఆది వారం ఉదయం గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమా చారమిచ్చారు. అనంతపురం సర్కిల్ సీసీఎఫ్ యశోదబాయి, అధికారులు వచ్చి పరిశీలించారు. వెనుక కుడికాలు ఇబ్బందిగా కదిలిస్తూ మెల్లగా నడిచేదని డీఎఫ్‌వో శ్రీనివాసులు చెప్పారు.

తమిళనాడు సిబ్బంది భాగస్వామ్యం..

తమిళనాడు సరిహద్దు కావడంతో ఆ రాష్ట్ర అటవీ అధికారులు, సిబ్బంది వచ్చి పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది సైతం తరలింపులో భాగస్వాములయ్యారు. పరిసర గ్రామాల ప్రజలు పెద్దఎత్తున రావడం, గాయ మైనా ఏనుగు స్పృహలోనే ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఎస్సై ఈశ్వర్ సిబ్బందితో కలిసి ప్రజ లను దూరంగా పంపారు. తహసీల్దారు పార్థసారథి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కుంకీల సాయంతో..

ఏనుగును బయటకు తీసేందుకు ముసలిమడుగు శిబిరం నుంచి కుంకీలు కృష్ణ, అభిమన్యులను రప్పించారు. క్రేన్ల సాయంతో పైకిలేపే క్రమంలో తాళ్లు తెగిపోవడంతో ఆలస్యమైంది. తిరిగి గట్టు సమీపానికి చేర్చి వైద్యులు మత్తుమందు ఇచ్చారు. రాత్రి ఇనుప గొలుసులు తెప్పించి క్రేన్‌తో వాహనంలోకి ఎక్కించి తిరుపతి జూకు తరలించే ప్రయత్నం చేశారు. చీకటిగా ఉండటంతో రాత్రి విరామం ఇచ్చారు. ఈ ఆపరేషన్‌ను ఇన్‌ఛార్జి డీఎఫ్‌వో శ్రీనివాసులు, రేంజర్లు థామస్, పట్టాభి తదితరులు పర్యవేక్షించారు.

ఈఎస్ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ
ఈనాడు క్రికెట్‌కు వేళాయె..
యువ ప్లేయర్లకు అవకాశం

EENADU SPORTS LEAGUE 2025

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative
Energy Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Regional Sponsor: MITS DEEMED TO BE UNIVERSITY — MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE
FM Partner: Mee FM | TV Partner: ETV ఆంధ్రప్రదేశ్ | Organised by: ఈనాడు | Digital Partner: ఈనాడు.నెట్, ETV BHARAT

ఈనాడు - హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభా గంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్ఎల్-2025లో పాల్గొ నవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్లు ఈఎస్ఎల్‌లో ప్రాతి నిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకు లకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అబ్డొమెన్ గార్డ్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

- బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు).
- అమ్మాయిల క్రికెట్లో క్రీడా రిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

నాకౌట్ పద్ధతిలో..

జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలం గాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతి పదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగా ణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

ఈఎస్ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న పత్రాలను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కళాశాల సీల్/ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కళాశాల సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కళాశాల సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

రిజిస్ట్రేషన్ కోసం

- రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్ సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాల యంలో అందజేయాలి. ఈనాడు కార్యాల యంలో కూడా దరఖాస్తు ఫారాలు అందు బాటులో ఉంటాయి.
- మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు
డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా: ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఎడిటోరియల్, ఈనాడు, నేండ్రగుంట(వి&పో), పాకాల(మం), తిరుపతి(జి) - 517112

వివరాలకు: 90634 38851, 80087 05935

(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

'దోషులను కఠినంగా శిక్షించాలి'

మాట్లాడుతున్న నారాయణ, నాయకులు

తిరుపతి(నగరం), న్యూస్‌టుడే: తిరుమల పరకామణి అవినీతి కేసును కూటమి ప్రభుత్వం నిగ్గు తేల్చి.. దోషు లను కఠినంగా శిక్షించాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిటీ ఛైర్మన్ కె.నారాయణ డిమాండ్ చేశారు. ఆది వారం తిరుపతిలో పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. శ్రీవారికి భక్తితో సమర్పించే కానుకలను పరకామణి లెక్కింపు సమయంలో చోరీ చేసి కేసు మాఫీ చేయడం దారుణం. ఉద్యోగి రవికుమార్ రూ. 14 కోట్లకు పైగా దోచేసినట్లు గుర్తించడం భక్తులను ఆవేదనకు గురిచేస్తోంది. కేసులో అత్యంత కీలకమైన మాజీ ఏవీఎస్వో సతీష్‌కుమార్ మృతి అనుమానాస్పదంగా ఉంది. దీని వెనుక ఉన్న సూత్రధారుల్ని బయట పెట్టి శిక్షించాలని నారాయణ కోరారు.

ఏఎంసీ ఛైర్మన్ల సంఘాధ్యక్షుడిగా రాజు

జీఎం రాజు

చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్ల జిల్లా సంఘాధ్యక్షుడిగా జీఎం రాజు (కుప్పం) ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. స్థానిక శాఖ కార్యాలయంలో ఆదివారం జిల్లాలోని పది కమిటీల ఛైర్మన్లు సమావేశమయ్యారు. సంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా రాజన్న (పలమనేరు), శ్రీనివాసులు (సోమల), ప్రధాన కార్యదర్శిగా సమీపతి (పుంగనూరు), సభ్యులు- రూన్నీ (చిత్తూరు), భాస్కరనాయుడు (బంగారుపాళ్యం), కృష్ణ మనాయుడు (వెదురుకుప్పం), రాజమ్మ (నగరి), ఎస్.కె. సుజాత (రొంపిచెర్ల), సుజాత గుండయ్య (ఎస్ఆర్ పురం)ను ఎన్నుకున్నారు.

మత్తు ముంచుతోంది!
తిరుపతి నుంచి గంజాయి దిగుమతి

ఇటీవల పట్టుబడిన సరుకు

పలమనేరు, న్యూస్‌టుడే: గంజాయి మత్తు చాపకింద నీరులా పాకుతోంది. పోలీ సులు అదుపుకు వేసినా కఠిన చర్యలు తీసుకున్నా యువత చేతికి చేరుతోంది. దీంతో వారు బానిసలుగా మారుతున్నారు. మత్తులో అఘాయిత్యా లకు పాల్పడి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. ఏజెన్సీ నుంచి తిరుపతి, చిత్తూరు వస్తున్న గంజాయి ఇప్పుడు మదనపల్లె నుంచి పలమనేరుకు చేరుతోంది.

డ్రోన్ల సాయం తీసుకుంటాం

గంజాయి అమ్మకాలు లేకుండా చేస్తాం. వినియో గించే వారిని గుర్తించేందుకు డ్రోన్ల సాయం తీసు కుంటాం. కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహి స్తున్నాం. - మురళీమోహన్, సీఐ, పలమనేరు

ఇవీ ఘటనలు..

- ఇటీవల పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు అదృశ్యమ య్యారు. కుటుంబ సభ్యుల సమా చారంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టగా తమిళనాడులో గంజాయి అమ్ముతున్నట్లు తేలింది.
- 12 ఏళ్ల బాలుడు పలమ నేరు నుంచి మదనపల్లెకు బస్సులో వెళ్లి గంజాయి తీసు కొస్తూ పోలీసులకు చిక్కాడు.
- విశాఖపట్నం నుంచి రైలు మార్గం, లారీల్లో గంజాయి తిరు పతికి చేరుతోంది. అక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా సరఫరా చేస్తు న్నారు. వి.కోట, కుప్పం ప్రాంతా లకు ఈ వ్యాపారం విస్తరించింది. పోలీసులు ప్రస్తుతం దీన్ని పూర్తిగా రూపుమాపడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

హ్యాండ్‌బాల్ విజేతగా చిత్తూరు

ట్రోఫీ, పతకాలు చూపుతున్న చిత్తూరు జిల్లా జట్టు క్రీడాకారులు

కలికిరి, న్యూస్‌టుడే: 69వ రాష్ట్రస్థాయి అండర్-14 హ్యాండ్‌బాల్ బాలబాలికల పోటీల విజేతలుగా కృష్ణ, చిత్తూరు జిల్లాల జట్లు నిలి చాయి. కలికిరిలో మూడు రోజులుగా జరుగుతున్న పోటీలు ఆదివారం ముగి శాయి. బాలుర ఫైనల్లో విశాఖపట్నం జిల్లా జట్టుపై చిత్తూరు జిల్లా జట్టు 6-9 గోల్స్ తేడాతో గెలిచి విజేతగా నిలిచింది.

నేడు గ్రీవెన్స్

చిత్తూరు కలెక్టరేట్, క్రైమ్: కలెక్టరేట్, ఏఆర్ కార్యాలయంలో సోమ వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించనున్నా మని కలెక్టర్ సుమిత్‌కు మార్, ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సర్వే అధికారుల సంఘం ఎన్నిక

ధ్రువపత్రాలు చూపుతున్న కార్యవర్గ సభ్యులు

చిత్తూరు (కలెక్టరేట్), న్యూస్‌టుడే: ఏపీ సర్వే అధికారుల సంఘం జిల్లా కార్యవర్గ ఎన్నికలు ఆదివారం జరి గాయి. అధ్యక్షుడిగా ఎ.కిరణ్‌కుమార్ (టీపీఎ) ఎంపికయ్యారు. ఏపీఎన్జీవో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ అనంతరం ఉపాధ్యక్షుడు, కార్యదర్శి పదవులు మినహా మిగిలిన వాటికి ఒక్కో నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. మధ్యాహ్నం 3 గంటలకు ఉపాధ్యక్ష, కార్యదర్శిని ఓటింగ్ ద్వారా ఎన్ను కున్నారు. ఉపాధ్యక్షుడిగా ఆర్.యోగేష్ (చిత్తూరు), కార్యదర్శిగా జి.లోకనాథం (జైరెడ్డిపల్లె) గెలుపొందారు. సంయుక్త కార్యదర్శి- ఎం.కృష్ణమూర్తి (పలమ నేరు), కోశాధికారి- ఎస్.రామాం జులు(పెద్దపంజాణి), కార్యవర్గ సభ్యు లు- బి.షమీర్ (చిత్తూరు), ఎస్.చిన్న కృష్ణ (రామకుప్పం), ఉమాశం కర్(చిత్తూరు రూరల్), సురేంద్రనాయక్ (ఔదిపల్లె), ఎస్.గోపీనాథన్ (గుడి పాల), ఎం.భాస్కర్ (రామకుప్పం)ను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా కరుణకుమార్, చరణ్ వ్యవహరించారు.

EENADU Classifieds

EDUCATION

LAST CHANCE: 10th, Inter, Direct Degree (Disc), BA, B.Com, B.Sc, BBA, BCA, B.Tech, Diploma, MA, M.Com, M.Sc, MBA, MCA Regular/ Lateral Entry. ✆ 9381287629.

PERSONAL CLASSIFIEDS

BIRTHDAY GREETINGS

జన్మదిన శుభాకాంక్షలు
పి.తన్వి
పి.లక్ష్మి, పి.భాను ప్రసాద్
చెల్లెలు: పి.కార్తీక్ అమ్మమ్మ: ఎన్.అరుణ
పి.జి.పురుషోత్తం (తాతయ్య)
సత్యవేడు

REAL ESTATE
FLAT FOR SALE
GENERAL

తిరుపతి-పద్మావతి కల్యాణ మండపం వెనుక నారాయణపురంలోని మహేశ్వరి రెసిడెన్సీలో 3 BHK ఉత్తర ముఖం. 1900 sqft ఫ్లాట్ అమ్మబడును. ✆ 81062 18440.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రజలు ఎవరికీ డబ్బు చెల్లించే ముందు తగిన రీతిలో పూర్తిగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారులు చేస్తున్న వాదనల కీలకమైన క్లెయిమ్‌లను ప్రకటనల సంపాదక వర్గం ధ్రువీకరించడం సాధ్యం కాదు. ప్రకటనదారులు సరుకులు కానీ, సేవలు కానీ అందించడంలో విఫలమైనా, ప్రజల నుండి సేకరించిన డబ్బు తిరిగి ఇవ్వకపోయినా ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.

LAND FOR SALE
GENERAL

రేణిగుంట-తిరుపతి హైవే వెంట కరకంబాడి జంక్షన్ నుండి 3km, Opp: నిస్సాన్ షో రూం. 66.5 సెంట్లు భూమి అమ్మబడును. 18.5 Cr. ఫిక్స్. ✆ 9849055557

PLOT FOR SALE
GENERAL

ఏర్పేడు to వెంకటగిరి రోడ్డు పల్లం వద్ద జాతీయ రహదారి 36.66 అంకణాల ప్లాట్ కలదు రూ. 6,25,000/- మాత్రమే. ✆ 80997 85333.

LEASE/ RENT
GENERAL

Tirupati, Mangalam, Karakambadi Road RTC Depo Road, Front 60 feet Road, 1200 Sft for Godown Purpose. Pls Con: 9652441555

TO LET

Scientific Warehouses with FCI Specification of 13500 Sqft, each 2 Ware houses totalling 27000 Sqft are readily available for Occupation for rent at adjacent national highway near tothe International Airport at Renigunta. PCR Warehousing Ltd, D.No.3-147, Guravarajupalli, Tirupati- Srikalahasti Road, Renigunta- 517520, Chittoor Dist, AP. Contact: 98490 46567, 98499 82900. Email: pcrayulu@gmail.com & pcrwhltd@gmail.com, web: www.pcrwarehousingltd.com

JOBS

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజీలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/ Female) కావలెను. సంప్ర: ✆: 8465005959.

Exp. మాస్టర్లు(జీ: 30K) & వెయిటర్స్ (జీ: 12k) కావలెను. ఫ్రీ భోజనం + వసతి. హోటల్ శరవణ భవన్, తిరుపతి. సంప్ర: 7093543337, 8897940639.

ప్రభుత్వ పాఠశాలలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో Vocational Faculty కావలెను, జీ: 28000, అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ✆ 98487 71117, 98498 48817

నెల్లూరులోని ప్రముఖ మాల్‌లో కింది పోస్టులు కావలెను. లాండ్రీ సూపర్‌వైజర్: ఆటోమేటిక్ వాషింగ్ మిషన్‌లో యూనిఫారమ్స్ వాషింగ్, ఐరన్ చేయుటలో మంచి అనుభవము కలిగి ఉండవలెను. హౌస్‌కీపింగ్ సూపర్‌వైజర్, సెక్యూరిటీ సూపర్‌వైజర్, సెక్యూరిటీ గార్డ్స్ ఎత్తు:5'8ft (పురుషులు), 5'4ft (స్త్రీలు) అనుభవజ్ఞులకు ప్రాధాన్యత. వయస్సు: 25-35 సంవత్సరాలు. మంచిజీతం, PF, ESI, గ్రాట్యుటీ, వార్షిక బోనస్ ఇవ్వబడును. దూరప్రాంత అభ్యర్థులకు ఉచిత బ్యాచిలర్ వసతి, భోజనం కలదు. ✆ 79977 33000, 79977 66000

E-KART నందు అర్జంటుగా డెలివరీ బాయ్స్ కావలెను. Qly: ఇంటర్, డిగ్రీ. జీతం: రూ. 15,000/-. Online are Available. Cell: 9014120139.

B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు... 80085 13290
మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600 Colour: రూ. 800
(ప్రకటనలపై 5% GST వర్తించును)

పేదల బియ్యం.. అక్రమాలు అడ్డుకుందాం

పాఠం చౌక ధరల దుకాణంలో తనిఖీ చేస్తున్న అధికారులు

పుంగనూరు, న్యూస్‌టుడే: రేషన్ బియ్యం అక్రమార్కు లకు ఆదాయ వనరుగా మారింది. బయట మార్కెట్లో ఎక్కువ ధర పలకడంతో పలు వురు పక్కదారి పట్టిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు పంపిస్తు న్నారు. ఇలాంటి వాటికి అడ్డు కట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

జిల్లాలో వివరాలు..

మండలాలు : 31
రేషన్‌కార్డులు: 5.43 లక్షలు
చౌక దుకాణాలు: 1379
లబ్ధిదారులు: 16,94,463 మంది

నిర్ధారణకు రాపిడ్ కిట్లు

బియ్యం పట్టుకున్న తర్వాత అవి రేషన్‌వి కాదంటూ కొందరు తప్పించు కుంటున్నారు. ఈ నేపథ్యంలో వాటిని గుర్తిం చేందుకు రసాయనాలతో కూడిన రాపిడ్ కిట్లు జిల్లా వ్యాప్తంగా 31 అందజేశారు. పట్టుకున్న చోటే పరీక్షిస్తారు. ప్రజా పంపిణీ బియ్యంలో వంద గింజలకు ఐరన్, బీ12, ఫోలిక్ యాసిడ్ పోషకాలున్న ఒక గింజ కలు పుతారు. కిట్లలో రసాయనాలు వినియోగిస్తే ఆ గింజ ఎరుపు రంగులోకి మారుతుంది. ఇలా అక్రమాలు అడ్డుకోవచ్చు.

155 టన్నులు స్వాధీనం

ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 34 కేసులు నమోదయ్యాయి. వీటిలో రూ.54.50 లక్షల విలు వైన 155 టన్నుల సరకు స్వాధీనం చేసుకున్నారు. మొగిలిఘాట్‌లో తిరుపతి నుంచి బెంగళూరు తరలిస్తున్న 345 బస్తాలు, గుడిపాల నుంచి బంగా రుపేట తీసుకెళ్తున్న 18 బస్తాలు, కైలాసపురంలో నిల్వచేసిన 40 బస్తాల బియ్యం పట్టుకున్నారు.

రేషన్ కార్డుదారులకు పోషక విలువలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యం ఇస్తున్నారు. వీటిపై అవ గాహన లేక చాలా మంది తినకుండా వ్యాపా రులకు విక్రయిస్తున్నారు. కిలో రూ.12 నుంచి రూ. 15లు పలుకుతున్నాయి.

అవగాహన లేక అమ్మకాలు..

కుప్పం, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు, నగరి ప్రాంతాల నుంచి కర్ణాటక, తమిళనాడు తరలిపోతున్నాయి. ఇకపై అడ్డుకట్ట వేస్తా మని డీఎస్‌వో శంకరన్ తెలిపారు.

కళ్లు తెరువమ్మా.. ప్రణతి

ప్రణతి

అల్లారు ముద్దుగా పెంచు కున్న చిన్నారిపై విధి చిన్న చూపు చూసింది. ఆడుతూ పాడుతూ కనిపించిన కుమార్తె కళ్ల ముందే ప్రాణాలు విడి చింది. దీంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ప్రణతి లేవమ్మా అంటూ రోదించారు. ఈ ఘటన పుంగ నూరు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. సంబంధిత వివరాలు ఇలా ఉన్నాయి.

మొడుగుపల్లెకు చెందిన అమరనాథ్, లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు దేవేశ్, కుమార్తె ప్రణతి (4). శనివారం రాత్రి వర్షం పడ టంతో దంపతులిద్దరూ వారు పడుకునే తమ టమాటాలను బాక్సుల్లో పేర్చుకుంటున్నారు. పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటున్నారు. ఈ సమయంలో పక్కనున్న సంపులో ప్రణతి పడిపో యింది. గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే బయ టకు తీసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో గుండెల విసేలా రోదించారు. సీఐ సుబ్బరాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
- న్యూస్‌టుడే, పుంగనూరు గ్రామీణం

లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

వెంకటేష్ (పాతచిత్రం)

పెద్దపంజాణి, న్యూస్‌టుడే: సర కులు తెచ్చేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని లారీ ఢీకొనడంతో దుర్మరణం చెందిన విషాద ఘటన మండలంలోని ముత్తుకూరు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఓబులాపురానికి చెందిన వెంక టేష్(35) ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై పుంగనూరు బయలుదేరాడు. మార్గమ ధ్యలో ముత్తుకూరు సమీపంలో లారీ ద్విచక్ర వాహ నాన్ని ఢీకొంది. తలకు తీవ్రగాయం కావడంతో అక్క డికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

గురుమూర్తి (పాత చిత్రం)

నింద్ర, న్యూస్‌టుడే: నెట్టేరికి చెందిన వృద్ధుడు గురు మూర్తి(70) ఆదివారం మృతి చెందారు. బహిర్భూమికి వెళ్లేందుకు నెట్టేరి కూడలి సమీప రహదా రిపై నడుస్తున్నారు. రేణిగుంట వెళ్తున్న ఓ ప్రైవేటు కంపెనీ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆయనను నగరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేశామని ఎస్సై మల్లికార్జున తెలిపారు.

నియామక పత్రం ఇస్తున్న ఎమ్మెల్యే జగన్మోహన్

96 మందికి ఉద్యోగాలు

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: చెన్నై, బెంగళూరు తదితర మెట్రో నగ రాల మధ్యనున్న చిత్తూరును ఐటీ హబ్‌గా మార్చాలన్నదే తన లక్ష్యమని ఎమ్మెల్యే గుర జాల జగన్మోహన్ అన్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం లక్ష్మినగరకాలనీ లోని మెగా జాబ్‌మేళా నిర్వహించారు. చిత్తూరును ఐటీ హబ్‌గా మార్చేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. 11 సంస్థల ప్రతినిధులు, 167 మంది అభ్యర్థులు పాల్గొ న్నారు. 96 మందికి ఉద్యోగాలకు ఎంపిక య్యారు. నైపుణ్యాభివృద్ధి అధికారి గుణశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.

రైలు నుంచి కిందపడి యువతి మృత్యువాత

కుప్పం గ్రామీణం, న్యూస్‌టుడే: చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న అశోకపురం ఎక్స్‌ప్రెస్ నుంచి కిందపడి ఓ యువతి దుర్మరణం చెందగా.. మరో యువతి రోదించిన తీరు అందరినీ కలచివేసింది. కుప్పం మండలం పెద్దగోపనపల్లె సమీపంలో తెల్లవారుజామున వెళ్తున్న వద్ద రైలు ఆగిపో యింది. అందరూ బయటకు వచ్చి చూస్తుండగా ఓ యువతి కేకలు పెడుతూ పరిగెడుతూ కనిపించింది. దీంతో ఏం జరిగిందోనని ప్రయాణికులు పరుగులు తీశారు. ఆమె కిలోమీటరు దూరం వెళ్లి అక్కడ పడిఉన్న మరో యువతి మృతదేహంపై పడి బోరున విలపించింది. గుర్తిం చిన అధికారులు బెంగళూరు నుంచి జోలార్‌పేట వెళ్తున్న రైలును కాసేపు ఆపేసినట్లు స్థాని కులు తెలిపారు. ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రైల్వే పోలీసులు చెప్పారు.

నాణ్యమైన విద్య అందిద్దాం

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అరుణ్ కుమార్, సురేష్‌కుమార్ తెలిపారు. ఆ సంఘ 75 ఏళ్ల ఉత్సవాలు నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆది వారం నిర్వహించారు. విశ్రాంత హెచ్‌ఎంలను సత్కరించారు. సంఘ పూర్వ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీతాపతినా యుడు, చంద్రశేఖర్‌రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

సత్కారం పొందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు

ఎయిడ్స్‌పై అవగాహన అవసరం

చిత్తూరు(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: ప్రపంచ ఎయిడ్స్ దినో త్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి వైద్యవిద్యార్థులు, సిబ్బంది కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిం చారు. జిల్లా క్షయ నిరారణాధికారి వెంకటప్రసాద్ మాట్లాడుతూ హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజలు అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.

పేలుడు సామగ్రి స్వాధీనం.. ముగ్గురి అరెస్టు

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశామని సీఐ శ్రీనివాసులు తెలిపారు. గొరిశంకరపురానికి చెందిన ఆనందనాయుడు పునాది రాళ్ల వ్యాపారం చేస్తారు. బండలు పేల్చే సామగ్రి వినియోగిస్తున్నాడనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఆయనతో పాటు తదితర కుప్పం, యాదమరి మండలాలకు చెందిన నాగరాజు, ధనంజయరెడ్డిని పట్టుకున్నారు. 50 కిలోల సల్ఫర్ సాల్ట్, వంద డిటోనేటర్లు, 200 జిలెటిన్ స్టిక్స్ వైరు స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు

• చిత్తూరు • పూతలపట్టు • గంగాధరనెల్లూరు • నగరి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తవణంపల్లె, న్యూస్‌టుడే: దిత్వా తుపాను నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దారు సుధాకర్, ఎస్సై చిరంజీవి హెచ్చరించారు. చెరువులు, బాహుదా నది తీర ప్రాంత ప్రజలు, ప్రమాదకర వంతెనల దగ్గర జాగ్రత్తగా ఉండాలన్నారు. అత్యవసర సమయంలో తప్ప బయట తిరగొద్దని సూచించారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు.

● **నేడు ప్రభుత్వ విప్ పర్యటన.. పాలసముద్రం, న్యూస్‌టుడే:** ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే థామస్ సోమవారం స్థానిక పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేయనున్నారని, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎంపీడీవో సతీష్‌రాజు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

డిప్యూటీ ఎంపీడీవోగా ఉద్యోగోన్నతి

పెనుమూరు, న్యూస్‌టుడే: పెనుమూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రభుకిరణ్‌కుమార్ డిప్యూటీ ఎంపీడీవోగా ఉద్యోగోన్నతి పొందారు. గ్రేడ్-1 కార్యదర్శిగా ఉన్న ఆయన్ను ఉద్యోగోన్నతిపై తవణంపల్లెకు ఉన్నతాధికారులు బదిలీ చేశారు. త్వరలో ఆయన అక్కడ బాధ్యతలు స్వీకరించనున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
చిత్తూరు నగరం: 80085 74598
నగరి: 9866112017
గంగాధరనెల్లూరు: 80085 74605
పూతలపట్టు: 9505557466

న్యూస్‌టుడే, పెనుమూరు: సమస్య: పెనుమూరు-చిత్తూరు మార్గంలో ఈతమాకులకుంట కట్టపై విద్యుత్తు స్తంభం, వైర్లకు పిచ్చి తీగలు అల్లుకున్నాయి. – ప్రయాణికులు

సమాధానం: వెంటనే సిబ్బందిని పంపి పిచ్చితీగలు తొలగించి సమస్య పరిష్కరిస్తాం. –రాజేంద్రరెడ్డి, లైన్‌మ్యాన్, పెనుమూరు

న్యూస్‌టుడే, చిత్తూరు గ్రామీణ: సమస్య: దిగుమాసాపల్లె దళితవాడలో చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. –రవి, గ్రామస్థుడు.

సమాధానం: చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగింపజేస్తాం. –శ్రీనివాసులు, ఎంపీడీవో

సమస్య : చెర్లోపల్లె పంచాయతీ ఏనుగుండ్లపల్లె, దళితవాడలో మురుగునీటి నిర్వహణ అధ్వానంగా మారింది. –గీత, గ్రామస్థురాలు

సమాధానం: మురుగు రోడ్డుపై ప్రవహించకుండా చర్యలు తీసుకుంటాం. –శ్రీనివాసులు, ఎంపీడీవో

న్యూస్‌టుడే, పాలసముద్రం: సమస్య: సింహరాజుపురం పంచాయతీ పరిధిలోని మఠవలం గ్రామంలోని వీధులు అధ్వానంగా మారాయి. –హరి, గ్రామస్థుడు.

సమాధానం: ముళ్లకంపలు తొలగించి రహదారి బాగుచేయిస్తాం. నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. –సత్యనారాయణ, డిప్యూటీ ఎంపీడీవో

మహిళకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్

పేదలకు అండగా సీఎం చంద్రబాబు

నగరి, న్యూస్‌టుడే: పేదలకు అండగా నిలవాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆశయమని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. పట్టణంలోని తెదేపా కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. నగరి పురపాలికలోని కసింమిట్టకు చెందిన కె.బి.చామంతికి రూ.37,205, పుదుపేట కె.పి.బాలమురుగన్‌కు రూ.95,020, సీఏధనపాల్‌కు రూ.15 వేలు, చింతలపట్టడ సంగీతకు రూ.95,269, ఎం.జె.లక్ష్మికి రూ.10 వేలు, ఏకాంబరకుప్పానికి చెందిన షాలినికి రూ.63,918, కె.మంజులకు రూ.37,525 చొప్పున నగదు చెక్కులు అందజేశారు. తెదేపా పట్టణ అధ్యక్షుడు గుణశేఖర్, కార్యదర్శి శ్రీనివాసన్, రజనీకాంత్, శీనురాజ్, అశోక్, శ్రీనివాసులు పాల్గొన్నారు.

క్రీడల్లో మెరిసి.. పతకాలు సాధించి

◆ నిరంతర సాధన ◆ అందివచ్చిన ప్రోత్సాహం ◆ రాణిస్తున్న యువత

న్యూస్‌టుడే, చిత్తూరు(క్రీడలు)

యువతలో దాగున్న నైపుణ్యాలు వెలికితీసేందుకు ఏటా మై భారత్, సెట్విన్ శాఖలు పోటీలు క్రమం తప్పక నిర్వహిస్తున్నాయి.. వారిని అన్ని రంగాల్లో సుశిక్షితులుగా చూడాలనేదే ఈ పోటీల లక్ష్యం.. విభిన్న రంగాల్లో జరిగే ఈ పోటీలను సద్వినియోగం చేసుకున్న యువత జిల్లా స్థాయిలో చక్కగా తమ ప్రతిభ నిరూపించుకుంటున్నారు.. తద్వారా తమదైన శైలిలో పతకాలు సాధించి శెభాష్ అనిపిస్తున్నారు.. భవిష్యత్ పోటీల్లో విజయమే ఆశయంగా ప్రతిభకు పదును పెడుతున్నారు.. జాతీయ స్థాయిలో రాణించి మంచిపేరు తెచ్చుకోవాలనేదే వీరందరి ధ్యేయం.

వాలీబాల్ ఆడుతున్న యువత

వాలీబాల్‌పై మక్కువతో..

కిరణ్.. చిత్తూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వాలీబాల్ క్రీడంటే ఇష్టం. పాఠశాల స్థాయి నుంచి క్రీడల్లో సాధన చేస్తున్నాడు. అలా ఇటీవల మైభారత్ సంస్థ నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో వెదురుకుప్పం జట్టును జిల్లా స్థాయిలో విజేతగా నిలిపాడు. జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన ఈ యువకుడిని పలువురు ప్రశంసించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ పతకం సాధించడం తన ఆశయమని చెబుతున్నాడు.

ప్రతిభతో స్వర్ణం..

చిత్తూరులోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న శ్రావణి వాలీబాల్ ఆడటంలో దిట్ట. మైభారత్ సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరచింది. తమ జట్టుకి స్వర్ణ పతకం సాధించడంలో ముఖ్య భూమిక పోషించింది. రాష్ట్ర స్థాయిలోనూ పతకం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తోంది ఈ విద్యార్థిని.

నెట్‌బాల్‌లో సత్తా చాటి..

వైష్ణవ్ డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. చిన్ననాటి నుంచి క్రీడలంటే ఆసక్తి. నెట్‌బాల్ క్రీడలో గత ఏడాదిగా శిక్షణ పొందుతున్నాడు. ఆటలో గాయాలైనా శ్రమించి నైపుణ్యం మెరుగుపరచుకున్నాడు. ఇటీవల అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన అండర్-19 నెట్‌బాల్ పోటీల్లో సత్తా చాటి రజత పతకం సాధించాడు. జాతీయ స్థాయిలోనూ పతకం గెలవడం తన లక్ష్యమని అంటున్నాడు.

ఎట్టకేలకు చిత్తూరులో..

● డివిజన్ మారిన బంగారుపాళ్యం

సీఎం చంద్రబాబుకు ప్రసాదాలు అందజేస్తున్న ఎమ్మెల్యే మురళీమోహన్, ధరణీప్రసాద్(పాత చిత్రం)

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోకి.. బంగారుపాళ్యం మండలం మార్పునకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. మండలంలో మొత్తం 41 పంచాయతీలు, 280 గ్రామాలు(అన్నీ కలుపుకొని) ఉన్నాయి. జనాభా 65 వేలు పైమాటే. మొగిలి(పడమర) నుంచి చిత్తూరు మార్గంలో(తూర్పు) సంక్రాంతిపల్లె వరకు. . తమిళనాడు సరిహద్దులో బండ్లదొడ్డి(దక్షిణం) వరకు.. ఉత్తరాన శెట్టేరి వరకు(పక్కనే పలమనేరు మండలం) ఈ మండలం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. ఎమ్మెల్యే మురళీమోహన్, తెదేపా మండల అధ్యక్షులు ధరణీప్రసాద్.. ఇటీవల అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి విన్నవించారు. పలమనేరు డివిజన్‌లో ఉండటంతో ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజలు పలు పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు సీఎంకు విన్నవించారు. జిల్లా కేంద్రం చిత్తూరుకు 17 కిమీ దూరంలో ఉందని, అదే సరిహద్దులో ఉన్న సంక్రాంతిపల్లె నుంచి 9 కిమీ ఉందని, అదే పలమనేరుకు బంగారుపాళ్యం నుంచి చూస్తే 25 కిమీ దూరం, అదే సంక్రాంతిపల్లె వాసులు వెళ్లాలంటే 34 కిమీ ఉంటుందని పేర్కొన్నారు. బండ్లదొడ్డి వాసులు పనుల నిమిత్తం 40 కిమీ దూరం వెళ్లాల్సి వస్తుందని విన్నవించారు.

రెండు బస్సులు మారాలి..

దీనికితోడు రాకపోకలకు సైతం తిప్పలు తప్పడం లేదని, ఎన్నో వ్యయప్రయాసల కోర్చి అక్కడిదాకా వెళ్తున్నారని సీఎంకు వారు వివరించారు. బండ్లదొడ్డి, తుంబకుప్పం తదితర ప్రాంత ప్రజలు పలమనేరు పనుల నిమిత్తం వెళ్లాలంటే కనీసం రెండు బస్సులు మారాలని, అదే చిత్తూరుకు ఒక బస్సులో వెళ్లొచ్చని పేర్కొన్నారు. ఫలితంగా ఈ మండలాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్‌కు మార్పు చేస్తే ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని వివరించారు. స్పందించిన సీఎం ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలమనేరు రెవెన్యూ డివిజన్‌లో ఉన్న బంగారుపాళ్యాన్ని.. చిత్తూరు రెవెన్యూ డివిజన్‌లోని మార్పు చేస్తూ తీర్మానించారు. తమ కష్టాలు గట్టెక్కాయని ఈ ప్రాంత ప్రజలు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

పుత్తూరు: మాట్లాడుతున్న ఎక్సైజ్ ఎస్‌ఐ అంజాద్‌బాషా

పాలసముద్రం: ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులతో ప్రిన్సిపల్ హేమలత

మాదకద్రవ్యాల జోలికెళ్లొద్దు

పుత్తూరు, న్యూస్‌టుడే: విద్యార్థులు మాదక ద్రవ్యాలు జోలికి వెళ్తే భవిత అంధకారమేనని ఎక్సైజ్ ఎస్‌ఐ అంజాద్‌బాషా పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు సీటీఆర్‌నత్తంలో ప్రత్యేక శిబిరాన్ని వారం రోజులుగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆదివారం ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు తీసుకున్నా, రవాణా చేసినా కఠినంగా శిక్షిస్తామన్నారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడటం వల్ల మంచి జీవితం కోల్పోవడమేకాక కుటుంబం పరువు దెబ్బతింటుందన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు శ్రీనివాసులు, బాబురావు, వాలంటీర్లు పాల్గొన్నారు.

పాలసముద్రం, న్యూస్‌టుడే: ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు సమాజ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హేమలత పేర్కొన్నారు. తమ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు చేపట్టిన సేవా కార్యక్రమాల ముగింపు సభ వెంగళరాజుకుప్పం జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించారు. ఉత్తమ సేవలందించిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారి షణ్ముగం, అధ్యాపకులు రమ్య, బాలకృష్ణ పాల్గొన్నారు.

నగరి: బహుమతి అందజేస్తున్న ప్రిన్సిపల్ మంజుల

నగరి, న్యూస్‌టుడే: విద్యార్థి దశలోనే సమాజంలో బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మంజుల పేర్కొన్నారు. ఏకాంబరకుప్పం దళితవాడలో జరిగిన ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఉత్తమ సేవలు అందించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఎన్‌ఎస్‌ఎస్ అధికారి బ్రహ్మానందం, హెచ్‌ఎం పాపయ్య అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి

నగరి, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో అనుపమ కోరారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను ఆమె ఆదివారం పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యవసర, సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామని, ఇబ్బందులు ఉన్నవారు వెంటనే శిబిరాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ కె.వి.కృష్ణారెడ్డి, తహసీల్దార్ రవికుమార్, అధికారులు ఉన్నారు.

స్థానికులతో మాట్లాడుతున్న ఆర్డీవో అనుపమ, కమిషనర్

రహదారిపై ప్రయాణం సాగేదెలా..?

చిత్తూరు-పలమనేరు మార్గమధ్యలో మాధవనగర్ సమీప వంతెన వద్ద చెట్లు భారీగా పెరిగి రహదారిపైకి వచ్చాయి. ఎదురెదురుగా వాహనాలు వచ్చినపుడు పక్కకు వెళ్తే వంతెన చివరన ఉన్న లోయలోకి వెళ్లి ప్రమాదానికి గురి కావాల్సిందే. పొదల చాటున లోయ ఉన్న సంగతి ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు గుర్తించలేనంతగా చెట్లు పెరిగాయి. చిత్తూరు, పలమనేరు, మదనపల్లె, కుప్పం, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, లారీలు తదితర వాహనాల రాకపోకలతో ఈ మార్గం రద్దీగా ఉంటుంది. -న్యూస్‌టుడే, బంగారుపాళ్యం

వడమాల.. ఎలా నడవాల..?

ఇటీవలి వర్షాలకు మండలంలోని వడమాల చెరువు నిండింది. దీంతో చెరువు కట్ట నుంచి ఊట నీరు వస్తోంది. ఈ నీరు పూర్తిగా వడమాలపేట నుంచి వడమాల గ్రామం వరకు రోడ్డుపై పెద్దఎత్తున నిలిచి ఉంది. గతంలో చెరువు కట్టకు ఆనుకుని కాలువ ఉండేది. ఈ కాలువ క్రమేపీ పూడిపోవడంతో నీరు రోడ్డుపైకి చేరుతోంది. ఫలితంగా రోడ్డు గుంతలమయం కావడంతో ఆ నీరు గుంతల్లోకి చేరి బురదమయమైంది. ఈ మార్గం మీదుగా వెళ్లే వాహన దారులు, విద్యార్థులు, పాదచారులు నిత్యం అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, వడమాలపేట

కుక్కలున్నాయ్.. పిక్కలు జాగ్రత్త

పచ్చికాపల్లంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామ సింహాలు గుంపులు గుంపులుగా దర్శనమిస్తూ ప్రజలను హడలెత్తిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఇక్కడ శునకాల సంచారం బాటసారులనే కాక వాహనదారులను సైతం కలవరపాటుకు గురిచేస్తోంది. ఇవి వాహనదారులు, బాటసారులను వెంబడిస్తున్నాయి. ఎక్కడినుంచో అధిక సంఖ్యలో కుక్కలు ఈ ప్రాంతంలో వదిలిపెట్టినట్లు ఉందని, గతంలో వీధి కుక్కలున్నప్పటికీ ఈ స్థాయిలో లేవని స్థానికులు చెబుతున్నారు. తెల్లవారు జామున దుకాణాల ఎదుట, కూడళ్లు, శివారు ప్రాంతాల్లో వీటి బెడద ఎక్కువైందని వాపోతున్నారు. -న్యూస్‌టుడే, వెదురుకుప్పం

ఈ వంతెనలకు మరమ్మతులెన్నడో..?

● భారీ వర్షాలకు ప్రజల ఇబ్బందులు

పి.కొత్తకోట-వేనూతనపల్లె మార్గంలో చిన్నవంతెన

పూతలపట్టు, న్యూస్‌టుడే: ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. రెండ్రోజుల్లో జిల్లాలో మళ్లీ భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలుచోట్ల రోడ్లపై చెరువు మొరవ నీరు సహా నదుల ప్రవాహానికి వంతెనలు కొట్టుకుపోతున్నాయి. మండలంలోని పూతలపట్టు-పోలవరం రోడ్డుపై భీమా నది వంతెన భారీ వర్షాలు కురిసినప్పుడల్లా దెబ్బతింటోంది. ఈ రహదారిపై పలు గ్రామాలు, ఇతర మండలాలకు వెళ్లే ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు, మూడు రోజులు జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయని హెచ్చరికలు వెలువడుతున్నాయి. పి.కొత్తకోట-వేనూతనపల్లె రహదారిపై ఉన్న వంతెన ఇప్పటికే కుంగింది. రెడ్డిచెరువు మొరవ నీరు అధికమై తగ్గేవరకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కి.మీ దూరం అధికంగా వెళ్లాల్సి ఉంటుందని ఆయా ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. ఈ రెండింటికి మరమ్మతులు చేయాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించామని గ్రామస్థులు తెలిపారు. గత నెలలో వర్షాల సమయంలో కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎమ్మెల్యే మురళీమోహన్.. పూతలపట్టు సమీప భీమా నది వంతెన పరిశీలించిన విషయం విదితమే. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

బోధనలో లక్ష్మీప్రసాద్ శైలి విభిన్నం

లక్ష్మీప్రసాద్ దంపతులను సత్కరిస్తున్న ఉపాధ్యాయులు

యాదమరి, న్యూస్‌టుడే: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా ఉపాధ్యాయుడు లక్ష్మీప్రసాద్ శైలి విభిన్నమని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఆయన బోధన ఉంటుందని ఉపాధ్యాయులు కొనియాడారు. ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా ఆదివారం పాఠశాల ఆవరణలో ఆయన్ను ఘనంగా సత్కరించారు. పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆయన పాఠశాల అభివృద్ధికి తన వంతు ఆర్థిక సాయాన్ని చేశారని, పాఠశాలలో భీష్మాచార్యుల పాత్ర పోషించారన్నారు. ఆయన సేవలు ఎనలేనివని ఎంఈవోలు ప్రసాద్, రుక్మిణి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలు

పుత్తూరు, న్యూస్‌టుడే: పట్టణంలో ఓ పిచ్చికుక్క ముగ్గురిపై దాడి చేసింది. జెండామాను వీధిలోని ప్రైవేటు పాఠశాలలో సెక్యూరిటీ గార్డు మునస్వామిని తీవ్రంగా గాయపరిచింది. అటుగా వెళ్తున్న డెలివరీ బాయ్ ఆకాష్, మరో వ్యక్తిపైనా దాడి చేసింది. వారిని వైద్య విధాన ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.

ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కూటమి ప్రభుత్వం కృషి

నింద్ర, న్యూస్‌టుడే: రైతు కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ తెదేపా అధ్యక్షుడు గంధమనేని రమేష్ చంద్రప్రసాద్ తనయుడు గంధమనేని రాజేష్ అన్నారు. ఒరూరుపేటలో రైతన్నా-మీకోసం కరపత్రాలను ఆయన ఆదివారం అందజేశారు. ప్రతి రైతు కుటుంబం వద్దకు వెళ్లి ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు. సింగిల్ విండో అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, నాయకులు గిరి, గజేంద్రనాయుడు, గురుప్రసాద్ పాల్గొన్నారు.

కరపత్రాలు పంపిణీ చేస్తున్న గంధమనేని రాజేష్

మద్యం తాగి రావద్దన్నందుకు తండ్రిపై దాడి

శ్రీరంగరాజపురం, న్యూస్‌టుడే: మద్యం సేవించి ఇంటికి రావద్దన్న తండ్రిని..ఓ కుమారుడు చితకబాదిన ఘటన ఆదివారం మండలంలో జరిగింది. గ్రామస్థుల కథనం మేరకు.. పిళ్లారికుప్పం గ్రామానికి చెందిన చెంగారెడ్డి కుమారుడు కమలేష్(35) మద్యానికి బానిసయ్యాడు. మద్యం సేవించి ఇంట్లోకి రాకూడదని తండ్రి.. కొడుకును అడ్డుకోగా ఇరువురి నడుమ వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కమలేష్.. తండ్రిని కొట్టడంతో స్పృహ తప్పి పడిపోవడంతో 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కమలేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై సుమన్ తెలిపారు.

● పెనుమూరు మండలం పాళ్యెంకొత్తూరు గ్రామ పరిధిలో పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురు జూదరులను అదుపులోకి తీసుకుని వారి నుంచి తీసుకుని రూ.20,300 నగదు స్వాధీనం చేసుకున్నారు.

● పుత్తూరు మండలం శిరుగురాజుపాళెం సమీప మామిడి తోటలో ఇటీవల ఐదు గురిని పోలీసులు అరెస్టు చేశారు.

● పరమేశ్వర మంగళంలో డ్రోన్ కెమెరాతో పసిగట్టి ముళ్ల కంపలో జూదం ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేశారు.

సరిహద్దు మీరిన జూదం

● రోజుకో చోట నిర్వహణ ● శివారు ప్రాంతాలే స్థావరాలు

న్యూస్‌టుడే, పుత్తూరు

ఇటీవల పోలీసుల డ్రోన్ కెమెరాకు చిక్కిన జూదరులు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జూదం ఓ వ్యసనంగా మారింది.. చిన్నా, పెద్దా తేడా లేకుండా జూదం, ఆన్‌లైన్ గేమింగ్, మట్కా వ్యసనపరులుగా మారుతున్నారు.. ఉమ్మడి జిల్లాకు ఇటు తమిళనాడు, అటు కర్ణాటక సరిహద్దు కావడంతో శివారు గ్రామ అటవీ ప్రాంతాల్లో రోజుకోచోటు మారుస్తూ పోలీసుల కళ్లుగప్పి జూద శిబిరాలు దర్జాగా నిర్వహిస్తున్నారు.. పోలీసులు దాడులు నిర్వహించి అరెస్టు చేసినా వారిలో మార్పు రాకపోవడంతో అప్పులపాలై కుటుంబాలు ఆర్థికంగా చతికిలబడుతున్నాయి.

ఎక్కడెక్కడంటే..

ప్రధానంగా జిల్లాలోని సత్యవేడు, నగరి నియోజకవర్గంలోని పుత్తూరు మండలంలోని తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో శిబిరాలు వెలిశాయి. ఇక జీడీనెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం, పెనుమూరు, చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల, పలమనేరు తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా జూదం సాగుతోంది. రోజుకు రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయి. పట్టుబడినా కొద్దిరోజులు ఆగాక.. మళ్లీ మొదలుపెడుతున్నారు.

నిత్యం కేసులే..

జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించి జూదరులను అరెస్టు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులకు తెలిసే నిర్వహిస్తున్నారనే బహిరంగ ఆరోపణలు లేకపోలేదు. స్టేషన్ల వారీగా నెలవారీ మామూళ్లు ఇచ్చి వారి కనుసన్నల్లో ఈ శిబిరాలు దర్జాగా నిర్వహిస్తుండటం గమనార్హం.

కఠిన చర్యలు తీసుకుంటాం..

ఎక్కడైనా జూదం ఆడుతున్న తమకు సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. జూదం, మట్కా వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సబ్ డివిజన్ పరిధిలో జూద శిబిరాలపై చర్యలు తీసుకుంటాం. **-రవికుమార్, డీఎస్పీ, పుత్తూరు**

కుస్తీ పట్టి.. పతకం కొట్టి

● తలొగ్గిన పేదరికం
● గ్రామీణ విద్యార్థుల ప్రతిభ

న్యూస్‌టుడే, గుడిపాల

మారుమూల గ్రామాల్లో నివాసం, దీనికితోడు పేదరికం.. ఇవేవీ వారి ప్రతిభకు అడ్డు కాలేదు.. నిరంతర సాధన, మొక్కవోని దీక్ష, పట్టుదలతో ముందుకు సాగారు.. అదే వారిని అత్యున్నత స్థాయిలో నిలిపింది.. వ్యాయామ అధ్యాపకులు రవి, గురుప్రసాద్ ప్రోత్సాహంతో బరిలో దిగితే పతకమే లక్ష్యంగా పాఠశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడమే ధ్యేయంగా అడుగిడుతున్నారు మండలంలోని నరహరిపేట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు.. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో విజేతలై పసిడి, కాంస్య పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎదిగారు.

జాతీయ స్థాయిలో మెరవాలని..

మండలంలోని అనుపు ఎస్టీకాలనీకి చెందిన **మహాలక్ష్మి** పదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు సురేష్, రాజమ్మ.. తమలా బిడ్డ కష్టపడకూడదని రోజూ కూలికి వెళ్లి చదివిస్తున్నారు. వారి కష్టాన్ని గ్రహించిన ఈ విద్యార్థిని ఇటు చదువు, అటు క్రీడల్లో చక్కగా రాణిస్తోంది. ఆమె ఆసక్తి గమనించిన ఉపాధ్యాయుడు రవికుమార్ కుస్తీ పోటీల్లో చక్కటి తర్ఫీదు ఇవ్వడంతో అనతి కాలంలో కుస్తీ నేర్చుకుని ఇటీవలి స్కూల్ గేమ్స్‌లో కుస్తీ పోటీల్లో పసిడి పతకాన్ని సాధించింది. ఈ నెల ఐదున ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలవాలనేదే తన లక్ష్యమని చెబుతోంది.

అందివచ్చిన ప్రోత్సాహం..

చిత్తపారకు చెందిన **ఉదయ్ యాదవ్** పదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు కోటీశ్వరి, మురళి. కుస్తీలో చక్కగా రాణిస్తుండటంతో కుమారుడిని తీర్చిదిద్దాలని తలచి వ్యాయామ ఉపాధ్యాయులకు చెప్పగా వారు ప్రోత్సహించారు. ఇటీవల అండర్-19 కుస్తీ పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించాడు. జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాన్నదే తన లక్ష్యమని చెప్పాడు.

తండ్రి కోరిక నెరవేర్చడమే లక్ష్యం

చైతన్య ప్రసాద్ పదో తరగతి చదువుతున్నాడు. బాల్యం నుంచి కుస్తీపై మక్కువ. అతడి ప్రతిభ గుర్తించిన పీఈటీలు తల్లిదండ్రులు అలిమేలు, సాంబశివన్‌కు చెప్పగా వారు సైతం ప్రోత్సహించారు. తమ కుమారుడు జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదగాలని తలచారు. అందివచ్చిన ప్రోత్సాహంతో జిల్లా, రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో ప్రతిభ చూపాడు. ఇటీవలి అండర్-19, కుస్తీ పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించాడు. మంచి శిక్షణ తీసుకుని జాతీయ స్థాయిలో రాణించి తండ్రి కోరిక నెరవేరుస్తానని చెప్పాడు.

(c) eenadu

పలమనేరు
•పలమనేరు •కుప్పం •పుంగనూరు

వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: పాతపేటలో వెలసిన శ్రీచెన్నమల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన వైభవంగా జరిగింది. ఆలయంలో అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక అలంకరణతో అర్చనలు, పూజలు జరిపారు. భ్రమరాంభిక సమేత శ్రీచెన్నమల్లికార్జునస్వామి ఉత్సవమూర్తులను అలంకరించి ప్రాకారోత్సవం చేశారు. నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు.

పాతపేటలో ప్రత్యేక అలంకరణలో శ్రీచెన్నమల్లికార్జునస్వామి

గంగమాంబ ఆలయ కుంభాభిషేకం

శాంతిపురం, న్యూస్‌టుడే: మండల పరిధి కొలమడుగు పంచాయతీ వేటగిరి కొత్తూరులో నూతనంగా నిర్మించిన ప్రసన్న ఊరి గంగమాంబ ఆలయంలో మహా కుంభాభిషేకం, శిలా విగ్రహ ప్రతిష్ఠాపన పూజలను శని, ఆదివారాల్లో నిర్వహించారు. ఆదివారం విమాన గోపురం, కలశ స్థాపన పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అమ్మవారికి పూజలు

చౌడేపల్లె, న్యూస్‌టుడే: మండలంలోని గడ్డంవారిపల్లెలో ఆదివారం బోయకొండ గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. గ్రామస్థులు ఉపవాస దీక్షలు చేసి విశేష పూజలు నిర్వహించారు.

వర్షం వస్తే.. నీటిమడుగే

సదుం-పీలేరు మార్గంలోని కుమారుని ఒడ్డు చెరువు సమీపంలో వర్షపునీరు రోడ్డుపై చేరుతోంది. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డుపై ప్రవహించే వర్షపు నీటితో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డుపై కల్వర్టు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, సదుం

మరమ్మతులు ఆలస్యం.. కలుషిత నీరే శరణ్యం..!

✦ ఇబ్బంది పడుతున్న జనం
✦ పట్టించుకోని అధికారులు

పలమనేరు, న్యూస్‌టుడే: మున్సిపల్ పరిధిలోని ప్రజలకు సురక్షిత మంచినీరు సరఫరా చేయాలి. ఇందుకోసం పంప్‌హౌస్‌లోని అన్ని పరికరాలు ఎప్పటికప్పుడు క్రమపద్ధతిలో ఉండాలి. కానీ కొన్ని కారణాలతో పలమనేరు పట్టణ వాసులకు సురక్షిత నీరు దూరమవుతోంది. పైగా కౌండిన్య ప్రాజెక్టుకు వచ్చిన నీటిని కూడా వాడుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. పట్టణంలోని పంప్‌హౌస్‌లో ఫిల్టర్ బెడ్లు, మోటార్లు మరమ్మతుకు గురయ్యాయి. వాటిని బాగు చేయించాల్సిన గుత్తేదారు జాప్యం చేయడంతో ప్రజలకు శాపంగా మారింది.

సమస్య ఏంటంటే..

పట్టణంలోని ప్రజలకు నీటిని సరఫరా చేసే ఫిల్టర్ బెడ్లు మార్చలేదు. సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పంప్‌హౌస్‌లోని ఫిల్టర్ బెడ్లను మార్చాలి. ప్రస్తుతం ఉన్న బెడ్లు ఎప్పుడు మార్చారో తెలియని పరిస్థితి. దీంతో అవి నీటిని శుద్ధి చేయలేకపోతున్నాయి. పైగా మోటారు సరిగా లేకపోవడంతో కౌండిన్య ప్రాజెక్టు వచ్చే నీటిని ప్రజలకు సరఫరా చేయలేకపోతున్నారు. ఇక క్యాటిల్ ఫారం వద్ద ఉన్న సంపు నుంచి, కొన్ని బోర్ల ద్వారా వచ్చే నీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ఇటీవల మున్సిపల్ సమావేశంలో పలువురు సభ్యులు ఈ విషయాన్ని ప్రస్తావించారు.

మున్సిపల్ పంప్‌హౌస్

మున్సిపల్ జనాభా: 53 వేలు
వార్డులు: 26
అందించాల్సిన నీరు: 3 ఎంఎల్‌డీ(నిత్యం)

మార్చడానికి అయ్యే ఖర్చు..

ఫిల్టర్ బెడ్లు మార్చడానికి రూ. 40 లక్షలు ఖర్చవుతుంది. ఈ ఏడాది జనవరిలో ఇందుకోసం 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయాలని సభ్యులు తీర్మానించారు. అయితే అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా అక్కడ కౌండిన్య నీరు నిరుపయోగంగా ఉంది.

పనులు పూర్తి కావస్తున్నాయి

చాలా సంవత్సరాల నుంచి ఫిల్టర్ బెడ్లు మార్చలేదు. ఇప్పుడు వాటిని మార్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రాజెక్టు వద్ద కూడా మోటార్లు మార్పించే పనులు చేపడుతున్నాం. పైపులైన్లు లీకేజీలు లేకుండా చూస్తాం. ప్రజలకు మంచి నీటిని అందించేందుకు కృషి చేస్తాం.
- ఎన్వీ రమణారెడ్డి, కమిషనర్, పలమనేరు

రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలు

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల నుంచి రాష్ట్రస్థాయి పోటీలను ఇక్కడ చేపడుతున్నారు. బాలుర బేస్‌బాల్ పోటీలో విజయనగరం, తూర్పు గోదావరి, చిత్తూరు జట్లు గెలుపొందాయి. సెమీ ఫైనల్స్ సోమవారం చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
పలమనేరు: 80085 74580
కుప్పం పట్టణం: 80085 73490
పుంగనూరు: 80085 74622

పలమనేరు, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని అయ్యాకణ్ణు వీధిలో కాలువలు శుభ్రం చేయాలి. మురుగు పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. – సురేష్, పలమనేరు
సమాధానం: సిబ్బందిని పంపి కాలువలు శుభ్రం చేయిస్తాం. – ఎన్వీ రమణారెడ్డి, కమిషనర్

పుంగనూరు, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని ఎంబీటీ రోడ్డులో జడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాల మలుపులో వేగనిరోధకాలు, జీబ్రా గీతలు, హెచ్చరిక బోర్డులు లేవు. స్కూల్ జోన్ కావడంతో వీటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. – సజ్జాద్, ఎంబీటీ రోడ్డు
సమాధానం: నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తాం.
– మహేష్, డీఈఈ, పురపాలక సంఘం, పుంగనూరు

లక్ష్మీనగర్ కాలనీలో పారిశుద్ధ్య పనులు

స్పందనకు వందనం

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని లక్ష్మీనగర్ కాలనీలో మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వీధిలో పరిసరాలు అధ్వానంగా ఉండటంతో 'ఈనాడు'లో సమస్యపై 'మేమున్నాం మీకు తోడుగా'లో వార్త వచ్చింది. అధికారులు ఆ మేరకు స్పందించారు.

అవగాహన కల్పిస్తున్న విద్యార్థులు

పచ్చదనంపై ప్రజలకు అవగాహన

పలమనేరు, న్యూస్‌టుడే: మున్సిపల్ పరిధిలోని గడ్డూరులో ఆదివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ప్రజలకు పచ్చదనంపై అవగాహన కల్పించారు. గ్రామంలో వాలంటీర్లతో కలిసి సామాజిక సర్వే కూడా చేపట్టారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారి రమేష్‌బాబు, అధ్యాపకులు నాగరత్నంరెడ్డి పాల్గొన్నారు.

విద్యా బోధనలో లక్ష్మీప్రసాద్ శైలి విభిన్నం

యాదమరి, న్యూస్‌టుడే: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు బాషా ఉపాధ్యాయుడు లక్ష్మీప్రసాద్ శైలి విభిన్నమని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఆయన బోధన ఉంటుందని ఉపాధ్యాయులు కొనియాడారు. ఆయన ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా ఆదివారం పాఠశాల ఆవరణలో ఆయన్ను సత్కరించారు.

విశ్రాంత జీవితం ప్రశాంతంగా సాగాలి

జానకి దంపతులను సత్కరిస్తున్న అధికారులు

సదుం, న్యూస్‌టుడే: విశ్రాంత జీవితం ప్రశాంతంగా సాగాలని సదుం మండలం చెరకువారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు చరణ్, గాయత్రి అన్నారు. ఆదివారం చెరకువారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పబ్లిక్ హెల్త్ నర్సుగా విధులు నిర్వహిస్తున్న జానకి ఉద్యోగ విరమణ పొందారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో జానకి దంపతులను ఘనంగా సత్కరించారు. ఆసుపత్రి సిబ్బంది నీలకంఠ తదితరులు పాల్గొన్నారు.

అనుమతులు లేకుంటేనేం అమ్మేద్దాం..!

❖ పట్టించుకోని అధికారగణం

పుంగనూరు, న్యూస్‌టుడే: పొలాలను వ్యవసాయేతర భూములుగా మార్చుకున్న తర్వాతే తమ భూముల్లో వివిధ అవసరాలకు వినియోగించుకోవాలి. కానీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుంగనూరు పట్టణంలో విచ్చలవిడిగా లేవుట్లుగా మార్చి అక్రమ స్థలాల పేరిట ప్రజలకు విక్రయిస్తూ స్థిరాస్తి వ్యాపారాలు సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవసాయ భూములతో పాటు పంట కాలువలు, ప్రభుత్వ భూముల సైతం ఆక్రమించి లేవుట్లలో కలిపేసుకుంటున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో స్థిరాస్తి వ్యాపారులు యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి

ఇటు పురపాలిక, అటు పంచాయతీల ఆదాయానికి అక్రమ లేఅవుట్ల కారణంగా గండిపడుతోంది. అభివృద్ధికి ఉపయోగించుకోవాల్సిన నిధులను రాబట్టుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. అక్రమ లేఅవుట్ల క్రయ, విక్రయాల నిలుపుదల చేస్తేనే లేఅవుట్లు క్రమబద్ధీకరించుకుంటారని ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో కట్టడి రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పుంగనూరు పురపాలక కార్యాలయం

ఎక్కడెక్కడంటే
పట్టణ పరిధిలోని భగత్‌సింగ్ కాలనీ, యూఎస్‌సీ సర్కిల్, రాగానిపల్లె రోడ్డు, మదనపల్లె రోడ్డు, కృష్ణమరెడ్డిపల్లె, మినీ బైపాస్‌రోడ్, వనలమదిన్నె, చంగళాపురం, పలమనేరు రోడ్డులో అక్రమ లేఅవుట్లు ఉన్నాయి.

నోటీసులు ఇచ్చాం
పట్టణ పరిధిలోని 21 నాన్ లేఅవుట్ల దారులకు నోటీసులు ఇచ్చాం. నిబంధనల ప్రకారం ఉంటేనే భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నాం. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాం.
- మధుసూదనరెడ్డి, కమిషనరు, పుంగనూరు

గేటు మరమ్మతు చేయరూ..!

పుంగనూరులోని ఏఎంసీ ఆవరణ రెండో ద్వారం గేటు పూర్తిగా దెబ్బతింది. ఓ వైపు గోడ కూడా పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. అలాగే భారీ వాహనాలు రాకపోకలు సాగించడానికి ద్వారాన్ని వెడల్పు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. కార్యాలయ భద్రతతో పాటు మూగజీవాలు లోపలికి రాకుండా ఉండేందుకు రెండో ద్వారం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై ఛైర్మన్ సమీపతి యాదవ్ మాట్లాడుతూ.. గేటు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. - న్యూస్‌టుడే, పుంగనూరు

ఈ గోతిని వదిలేస్తారా..?

స్థానిక పంచాయతీ రాజ్ అతిథి గృహం ఎదుట ఏర్పడిన గొయ్యి ప్రమాదకరంగా మారింది. గోతిగా కన్పించే స్థలం వాస్తవంగా మురుగు నీటి కాలువ. అయితే ఓ వైపు పంచాయతీ రాజ్, మరో వైపు నేషనల్ హైవే, మరో వైపు పురపాలక శాఖ వారు రోడ్లు, కాలువలు నిర్మించారు. కానీ ఈ ప్రాంతంలో మాత్రం అసంపూర్తిగా వదిలేశారు. ఈ కాలువను కూడా పునర్మించి, రక్షణ గోడ కడితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, పుంగనూరు

చిక్కామా.. అంతే..!

సోమల బస్టాండులో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆ పక్కన వెళ్లాలంటేనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చీకటి పడగానే గుంపులుగా సంచరిస్తూ వాహనదారులు, పాదచారులపై దాడి చేస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, సోమల



కరాటేలో కుప్పం విద్యార్థుల ప్రతిభ

కరాటే పోటీల్లో గెలుపొందిన విద్యార్థులతో యాజమాన్యం

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: కర్ణాటకలోని కోలారులో 12వ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీల్లో కుప్పం హాకింగ్స్ పాఠశాలకు చెందిన 28 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ఛైర్మన్ హఫీజ్ తెలిపారు. ఎనిమిది మంది విద్యార్థులు ప్రథమ, మరో ఎనిమిది మంది ద్వితీయ, 12 మంది తృతీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. కరాటే మాస్టర్లు రాజు, సౌమ్య, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థి దశ నుంచే సేవా కార్యక్రమాలు

పరిసరాలు శుభ్రం చేస్తున్న విద్యార్థులు

సోమల, న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచే సేవా కార్యక్రమాలు అలవాటు చేసుకోవాలనిస్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఛైర్మన్ కోటేశ్వరరావు, ప్రిన్సిపల్ అమరేంద్రకుమార్ తెలిపారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని ఎస్.నడింపల్లెలో విద్యార్థులు పరిసరాల శుభ్రతపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామంలో శుభ్రత పనులు చేపట్టారు. సర్పంచి వెంకట్రమణ, కార్యక్రమ అధికారి గౌతమ్ పాల్గొన్నారు.

పంటలపై ఏనుగు బీభత్సం

కల్లూరు, న్యూస్‌టుడే: మండలంలోని కమ్మపల్లె పంచాయతీలోని పలువురు రైతులకు చెందిన పంటలను ఒంటరి ఏనుగు ధ్వంసం చేసింది. మామిడి, ఎర్రచందనం, టేకు, బెండ, అలసంద, పశుగ్రాసం పంటలు ఏనుగు దాడిలో దెబ్బతిన్నాయి.

నేడు తెదేపా ఇన్‌ఛార్జి చల్లాబాబు పర్యటన

కల్లూరు, న్యూస్‌టుడే: పుంగనూరు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి సోమవారం మండలంలోని 102 ఇ.రామిరెడ్డిగారిపల్లెలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రమేష్ ఆదివారం తెలిపారు.

వరి రైతు విలవిల..!

పుంగనూరు, న్యూస్‌టుడే: బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను కారణంతో నియోజకవర్గంలోని వరి రైతులు విలవిల్లాడుతున్నారు. వారం రోజులుగా వాతావరణంలో మబ్బులు కప్పుకోవడంతో వరి రైతులు కోతలు మొదలు పెట్టలేదు. వర్షం కురవకపోయినా ఎండ లేకపోవడంతో రైతులు వేచి చూశారు. శనివారం తుంపర్లు రావడంతో రైతులు ఆందోళనకు గురై రాత్రింబవళ్లు యంత్రాలతో కోతలు మొదలు పెట్టారు. అయితే ఆదివారం ఎడతెరిపి లేకుండా తుంపర్లు కురుస్తూనే ఉండటంతో ఎక్కడి పనులు అక్కడే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తుపాను ఎన్ని రోజులు పడుతుందో ఏమోనని రైతులు దిగాలు చెందుతున్నారు.

వరి కోత మధ్యలో ఆపేసిన యంత్రం

ఎంత తగ్గిస్తారోనని..

ధాన్యం ఎక్కువ రోజులు కుప్పలో ఉంటే నాణ్యత తగ్గుతుందని మదనపడుతున్నారు. బాగున్న ధాన్యం క్వింటా రూ. 1900లతో కొనుగోలు చేస్తుండగా రంగు మారితే ఎంత తగ్గిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలో మూడువేల ఎకరాల్లో వరిసాగు చేయగా ఇప్పటివరకు సగానికి సగమే కోత జరిగిందని రైతులు పేర్కొంటున్నారు.

ఇలా చేస్తే మేలు..

వరి ధాన్యాన్ని కాపాడుకోవడానికి స్థానిక వ్యవసాయశాఖ ఏడీ శివకుమార్ కొన్ని సూచనలు చేశారు. వరి పొలాల్లో నీరు బయట వెళ్లేందుకు పొలం గట్లను అక్కడక్కడ తొలగించాలన్నారు. నీటిలో మునిగిన వరి పొలంతో ధాన్యం మొలకెత్తకుండా ఉప్పు ద్రావణాన్ని చల్లుకోవాలి. తుపాను తగ్గే వరకు వరి కోతలు కొనసాగించరాదని పేర్కొన్నారు.

సంరక్షణలో అవస్థలు

తుపాను కారణంగా మూగజీవాలు మేతకు, సేదతీరడానికి ఇబ్బంది పడుతున్నాయి. మందలు, షెడ్లలో ఎక్కువ సమయం ఉండటం లేదు. పశుపోషకులు, గొర్రెలు, మేకల పెంపకందార్లు వాటి సంరక్షణలో అవస్థలు పడుతున్నారు.

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం

పుంగనూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని 16వ వార్డుకు చెందిన తెదేపా కార్యకర్త రాజాఅర్సు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. తెదేపా కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి అతని కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయం మంజూరు కావడంతో స్థానిక నాయకుడు శ్రీకాంత్ ఆదివారం మంజూరు పత్రాలను కుటుంబ సభ్యులకు అందించారు. తెదేపాలో సభ్యత్వం ఉండటంతో పార్టీ ఈ సాయం చేసిందన్నారు.

మంజూరు పత్రాలు అందిస్తున్న తెదేపా నాయకుడు శ్రీకాంత్

రచయితను సత్కరిస్తున్న సభ్యులు

'నాగేటి సాళ్లలో' మదిలో నిలిచిపోయే కథ

పలమనేరు, న్యూస్‌టుడే: రచయిత జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి రచించిన 'నాగేటి సాళ్లలో' మదిలో నిలిచిపోయే కథగా గుర్తింపు పొందిందని పలమనేరు రచయితల సంఘం గౌరవాధ్యక్షుడు మాధవ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని కళామందిరంలో ఏర్పాటు చేసిన కథా చర్చ కార్యక్రమంలో ప్రముఖ రచయితలు, కవులు పాల్గొన్నారు. అనంతరం రచయితను సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షులు తులసినాథంనాయుడు, సభ్యులు పుష్ప, దోర్నాదుల సిద్ధార్థ, ఆనందతీర్థ, శ్రీపురం సీతారామయ్య పాల్గొన్నారు.

విద్యార్థి అదృశ్యం

హేమంత్

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: పుంగనూరుకు చెందిన విద్యార్థి విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో అదృశ్యమైన ఘటన శుక్రవారం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. పట్టణంలోని ఏవీరావు వీధికి చెందిన బెల్లం వ్యాపారి మల్లికార్జునరెడ్డి చిన్నకుమారుడు హేమంత్(16) ఇంటర్ బైపీసీ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి క్లాస్‌కు వెళ్లి సాయంత్రం తిరిగి రాకపోవడంతో గుర్తించిన యాజమాన్యం పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విజయవాడ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మహిళా విభాగం ఏర్పాటు

పలమనేరు, న్యూస్‌టుడే: మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు పలమనేరు తాలూకా ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు ఆనందబాబు తెలిపారు. ఆదివారం ఎన్జీవో సంఘ కార్యాలయంలో నూతన కార్యవర్గ ఎన్నికలు చేపట్టారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యదర్శిగా జయమ్మ, ఉపాధ్యక్షులుగా సురేష్, రాజశేఖర్, మహిళా ఉపాధ్యక్షురాలిగా నాగేశ్వరమ్మ ఎన్నికయ్యారు.

ప్రమాణం చేస్తున్న సభ్యులు

మురుగు పరుగు.. పరిష్కారం కరవు

మండలంలోని పాళెం పంచాయతీ కోటపల్లెలోని దిగువ వీధిలో ప్రధాన రహదారి మలుపు వద్ద మురుగునీరు ప్రవహిస్తోంది. కాలువల నుంచి వచ్చే మురుగు ఏటూ వెళ్లలేక నిల్వ ఉంటోంది. సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, కల్లూరు

దారి వసతి కల్పించండి సారూ

చౌడేపల్లె, న్యూస్‌టుడే: కొన్నేళ్లుగా వినియోగిస్తున్న దారికి.. ప్రస్తుతం కంచె వేశారని అధికారులు స్పందించి న్యాయం చేయాలని మండలంలోని ఎ.కొత్తకోట పంచాయతీ మంచినీళ్లపల్లెకు చెందిన సుధాకర్ కోరారు. దారి సమస్యతో నాలుగు కుటుంబాల వారు ఇబ్బందులు పడుతున్నారు. పండించిన ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి దారి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డంతా బురదమయం

బైరెడ్డిపల్లె-కడపనత్తం మార్గంలో తారు రోడ్డు బురదమయంగా మారింది. రోడ్డుపై అడుగడుగునా గుంతలు ఏర్పడి పూర్తిగా ధ్వంసమైంది. గుంతలు ఏర్పడిన రోడ్డుపై స్థానికులు మట్టిని పరచడంతో కొద్దిపాటి వర్షం కురిసినా బురద గుంతలను తలపిస్తోంది. బురద రోడ్డుపై వాహన చోదకులకు అవస్థలు తప్పడం లేదు. పాతపేట, పాతూరునత్తం, కడపనత్తం వద్ద రోడ్డు పూర్తిగా దెబ్బతింది. సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పరిష్కారానికి నోచుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.
– న్యూస్‌టుడే, బైరెడ్డిపల్లె

చురుగ్గా భవన నిర్మాణ పనులు

సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అర్ధంతర భవనాల నిర్మాణం పూర్తికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. గుడుపల్లె మండల సచివాలయం భవన సముదాయం నిర్మాణాన్ని పునఃప్రారంభించారు. ఏడేళ్ల కిందట పనుల్ని ప్రారంభించగా.. వైకాపా పాలనలో పట్టించుకోలేదు. కూటమి పాలనలో స్థానిక నేతలు చొరవ తీసుకోవడంతో ఎట్టకేలకు నిర్మాణాన్ని చేపడుతున్నారు. రూ.2 కోట్ల అంచనాలతో మంజూరైన నిధులతో అన్ని హంగులతో భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామని నేతలు తెలిపారు. – న్యూస్‌టుడే, కుప్పం

విద్యార్థులకు తీరని నీటి కష్టాలు

శాంతిపురం మండలం అనికెర ప్రాథమిక పాఠశాలలో 48 మంది విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. గత ప్రభుత్వం నాడు-నేడు ద్వారా తాగునీటి వసతి నిర్మాణ పనుల్ని పూర్తి చేయకపోవడంతో చిన్నారులకు నీటి ఎద్దడి తప్పడంలేదు. నీటి తొట్టె నిర్మాణం, ట్యాంకు, కుళాయిల ఏర్పాటు పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. మధ్యాహ్న భోజన సమయంలో నీటి కోసం ఇళ్ల బాట పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.
– న్యూస్‌టుడే, శాంతిపురం

గోదాము.. అలంకారప్రాయం..!

రైతులు పండించిన పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి వీలుగా వైకాపా ప్రభుత్వం నిర్మించిన బహుళ ప్రయోజన సౌకర్య గోదాము అలంకారప్రాయంగా దర్శనమిస్తోంది. నాబార్డు నిధులతో పీఏసీఎస్ ద్వారా రూ. 40 లక్షల వ్యయంతో కుప్పనపల్లెలో నాలుగేళ్ల క్రితం బహుళ ప్రయోజన సౌకర్య గోదాము నిర్మించారు. నిర్మాణ పనులు పూర్తయినా మౌలిక వసతుల కల్పన, విద్యుత్తు సదుపాయం లేకపోవడంతో నిరుపయోగంగా మిగిలింది. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన గోదాము ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, బైరెడ్డిపల్లె

(c) eenadu

జనవరి 25 నుంచి నరసింహుడి కల్యాణోత్సవాలు

న్యూస్‌టుడే, అంతర్వేది

ఉత్సవమూర్తులు

అంతర్వేది లక్ష్మీనరసింహుడికి 2026 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 2 వరకు కల్యాణోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ముహూర్త పత్రాన్ని ప్రధానార్చకులు శ్రీనివాసకిరణ్, స్థానాచార్యులు రంగాచార్యులు బృందం ఏసీ నాగవరప్రసాద్‌కు ఆదివారం అందజేశారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఇప్పటికే దేవస్థానం అధికారులు టెండర్లను పిలిచి కొన్ని ఖరారు చేయగా మరికొన్ని చేయాల్సి ఉంది. డిసెంబరు 4న స్వామివారి సన్నిధిలో వివిధ శాఖల అధికారులతో ఆర్డీవో సమావేశం నిర్వహించనున్నారని ఏసీ వెల్లడించారు.

● జనవరి 25న స్వామి, అమ్మవార్లకు వధూవరులుగా అలంకణ. ● 26, 27న పురవీధుల్లో గ్రామోత్సవాలు. ● 28న రాత్రి స్వామివారికి కల్యాణోత్సవం. ● 29న మధ్యాహ్నం 02.05 గంటలకు రథోత్సవం ● ఫిబ్రవరి 1న చక్రస్నానం ● 2న తెప్పోత్సవం.

విన్యాసం..

కాకినాడలో జరుగుతున్న జిమ్నాస్టిక్ ఛాంపియన్‌షిప్ ఆదివారం ముగిసింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రదర్శనతో అలరించారు. ఈ సందర్భంగా యాక్రోబెటిక్స్‌లో స్టాటిక్ పిరమిడ్ ఆకృతిలో చేసిన విన్యాసం అందరినీ ఆకట్టుకుంది.

- న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ)

జల్లు.. రైతులు ఘొల్లు

వాతావరణ మార్పులతో అన్నదాతల్లో ఆందోళన

న్యూస్‌టుడే, ముమ్మిడివరం, పి.గన్నవరం

యంత్రంలో వరి కోతలు

ఆరుగాలం కష్టపడి సాగుచేసే రైతన్నకు పంట చేతికొచ్చే సమయంలో ప్రతికూల వాతావరణ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దిత్వా తుపాను ప్రభావంతో వాతావరణం మారింది. మబ్బులు.. గాలుల తీవ్ర.. జల్లుల కారణంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

రామచంద్రపురం, మండపేట, ఆలమూరు మండలాల్లో 90 శాతానికి పైగా మాసూళ్లు పూర్తయ్యాయి. కోనసీమ మండలాల్లో వరికోతలు జరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 1.09 లక్షల ఎకరాల్లో వరికోతలు పూర్తయ్యాయి. వరి చేలు పూర్తిగా ఆరకపోవడంతో యంత్రాలతో మాసూళ్లకు కష్టమవుతోంది. రోజువారీ కూలీ రూ. 1000 చేరింది.

జిల్లా వివరాలు..

ఖరీఫ్ సాగు:	1,69,000 ఎకరాలు
మొంథా తుపాను నష్టం:	73,822 ఎకరాలు
వరికోతలు పూర్తయింది:	1,09,000 ఎకరాలు
కుప్పలపై ఉన్న వరి:	806 ఎకరాలు
పనలపై ఉన్నది:	1500 ఎకరాలు
కోతలకు సిద్ధంగా ఉన్నది:	60,000 ఎకరాలు

యంత్రాల కొరత..

జిల్లాలో సుమారు 120 వరకు వరి కోత యంత్రాలు ఉన్నాయి. ఇవి ఏ మూలకు చాలడం లేదు. తెలంగాణలోనూ వరి కోతలు ప్రారంభంకావడంతో తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల నుంచి యంత్రాలు ఇక్కడకు రాలేదు. ఇక్కడ డిమాండ్ ఏర్పడడంతో గంటకు రూ. 3,600-4000 వరకు వసూలు చేస్తున్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

బెంబేలెత్తిస్తున్న కీటకం..!

స్క్రబ్ టైఫస్ పైనే దృష్టి

ఈనాడు, కాకినాడ, న్యూస్‌టుడే, మసీదు సెంటర్:

కొన్ని నెలలుగా చాపకింద నీరులా వ్యాపిస్తున్న స్క్రబ్ టైఫస్ శీతాకాలంలో విజృంభిస్తోంది. గత రెండు నెలల్లో కాకినాడ జిల్లాలో సగటున రోజుకు ఒకరు దీని బారిన పడుతున్నారు. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లోనూ ఇదివరకే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లిని పోలిన కీటకం కుట్టడం వల్ల సోకుతున్న ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుండటంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లా ఆసుపత్రుల నుంచి పీహెచ్‌సీ వైద్యుల వరకు బాధితులను గుర్తించి సకాలంలో చికిత్స అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ఒకరు చనిపోవడంతో మిగతా జిల్లాల్లోనూ మరింత ఫోకస్ పెడుతున్నారు.

జనవరి నుంచి నవంబరు 26 వరకు నమోదైన కేసులు

పరీక్షించిన రక్త నమూనాలు	96
పాజిటివ్ కేసులు	9
వ్యాప్తి శాతం	9

ఇక్కడే ఎక్కువ పరీక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షించిన నమూనాల్లో కాకినాడ జిల్లాలోనే అత్యధికంగా 1,167 టెస్టులు చేశారు. జీజీహెచ్‌కొచ్చే స్థానికులతో పాటు కోనసీమ, అల్లూరి జిల్లాల నుంచి వచ్చే టైఫాయిడ్, డెంగీ లక్షణాలతో వచ్చిన వారందరికీ స్క్రబ్ టైఫస్ పరీక్షలు చేయడం వల్లే కేసులు కూడా ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయని జిల్లా వైద్యాఆరోగ్యశాఖ అధికారి చెబుతున్నారు. కాకినాడ అర్బన్, గ్రామీణ ప్రాంతాలతో పాటు సామర్లకోట, తుని, ప్రత్తిపాడు ప్రాంతాల నుంచి ఎక్కువ ఈ కేసులు వచ్చాయి. మిగతా మండలాల్లోను ఈ వ్యాధి బాధితులున్నారు. గత నెలలో 232 టెస్టులు చేయగా 44 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాజమహేంద్రవరం జీజీహెచ్‌లోని జిల్లా పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లోను ఈ వ్యాధి నిర్ధారిత పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల కోసం కిట్లు పంపించాలని అధికారులకు లేఖరాశారు. అవి ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. అందువల్లే అక్కడ తక్కువ సంఖ్యలో కేసులు నమోదైనట్లు కనిపిస్తున్నాయి.

నిర్లక్ష్యం వీడకుంటే ప్రమాదమే..

కీటకం కుట్టిన చోట నల్లని మచ్చ ఏర్పడటం, రెండు మూడు రోజుల తర్వాత జ్వరం, తలనొప్పి, దద్దుర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి సమయంలో టెస్ట్ చేయించుకుని పాజిటివ్ వస్తే అయిదు రోజులు చికిత్స తీసుకుంటే తగ్గిపోతుందని జిల్లా మలేరియా అధికారి ప్రభాకర్ చెప్పారు. పరీక్షించుకోకుండా మాత్రలతో సరిపెట్టుకుందామంటే ప్రమాదమంటున్నారు. ఇళ్లు, పనిచేసే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పొదలు, తుప్పల్లో పనులకు వెళ్లేవారు నిండుగా వస్త్రాలు ధరించాలని సూచిస్తున్నారు. దీనిపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌వో నరసింహానాయక్ తెలిపారు. అనుమానితులకు అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్ మందులను పీహెచ్‌సీ స్థాయిలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.

కీటకం కుడితే శరీరంపై వచ్చే దద్దురు

బస్సులను తనిఖీ చేస్తున్న అధికారులు

64 బడి బస్సుల్లో లోపాలు

అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: రహదారి భద్రత, ప్రమాదాల నివారణలో భాగంగా నవంబరు 28 నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని పలు విద్యాసంస్థలకు చెందిన 143 బస్సులను తనిఖీ చేసినట్లు జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. తనిఖీలు నిర్వహించిన 64 బస్సుల్లో సాంకేతికపరమైన లోపాలున్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. బస్సు ఫిట్‌నెస్, అగ్ని నిరోధక పరికరం, అత్యవసర ద్వారం వంటి అంశాలపై పూర్తిగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఈ నెల 4 వరకు తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.

పింఛన్లకు రూ.101.74 కోట్లు విడుదల

అల్లవరం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి జిల్లాకు రూ. 101.74 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 2,35,729 మంది లబ్ధిదారులకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి గ్రామాల్లో సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తారన్నారు. దీని కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు 4,500 మంది సిబ్బందికి విధులు కేటాయించినట్లు గ్రామీణాభి వృద్ధి సంస్థ అధికారులు తెలిపారు.

నేడు వినతుల స్వీకరణ

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ మహేష్‌కుమార్, ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటారన్నారు. ప్రజలు వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార మార్గాలు పొందాలని కోరారు.

వరదనీరు పోయె.. కొయ్యింగల వేట మొదలాయె

న్యూస్‌టుడే, పి.గన్నవరం

గోదావరిలోకి వదిలిన అయిలును లాగుతున్న మత్స్యకారులు

కొయ్యింగ చేపలు

గోదావరికి వరద నీరు తగ్గేవరకు దాదాపుగా నాలుగు నెలల పాటు చేపల వేటలేక మత్స్యకారులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో నవంబరు మొదటి వారం నుంచి నదిలో పూర్తిగా తేటనీరు రావడంతో కొయ్యింగల వేటలో నిమగ్నమయ్యారు.

ఖరీదైన వేట..

రెండు మరపడవలపై 14 మంది మత్స్యకారులు కలిసి సుమారు 300 మీటర్ల పైబడి ఉన్న అయిలు(భారీ వల)ను గోదావరిలోకి వదులుతారు. పూర్తిగా నీటిలోకి వెళ్లిన తరువాత పైన ఉన్న తెప్పల ఆధారంగా రెండు వైపుల నుంచి ఇసుకతిన్నె ఉన్న చోటుకు లాగుతారు. దాంట్లో చిక్కిన కొయ్యింగలను పట్టుకుని మార్కెట్‌లో విక్రయిస్తారు. వీటితో పాటు కట్టెపరిగెలు, ఇతరాలు లభ్యమవుతాయి. కొంతమంది మోచేతి వలతో వేటాడతారు. అయిలుతో వేటచేస్తే ఎక్కువ చేపలు పడుతుంటాయి. అయిలు, రెండు మరపడవల కొనుగోలుకు రూ.7 లక్షల వరకు ఖర్చవుతుంది.

● చేపలవేట విరామ సమయంలో సముద్రంలో వేటాడే వారికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందుతుంది. ఇదే విధంగా తమను కూడా ఆదుకోవాలని కోనసీమలో వశిష్ఠ, వైనతేయ, గౌతమి, వృద్ధగౌతమి గోదావరి నదీపాయలపై ఆధారపడి వేట సాగించే సుమారు 8 వేల కుటుంబాలు కోరుతున్నాయి.

సైకిల్ తొక్కుతున్న ఎస్పీ రాహుల్‌మీనా, పోలీస్ అధికారులు

డ్రగ్స్ ఉచ్చులో పడొద్దు

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: యువత డ్రగ్స్ ఉచ్చులో పడొద్దని ఎస్పీ రాహుల్‌మీనా సూచించారు. ఆదివారం ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు 'డ్రగ్స్ వద్దు బ్రో'.. 'డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం'.. నినాదాలతో సైకిల్ ర్యాలీ చేశారు. ఎస్‌కేబీఆర్ కళాశాల వాకర్స్ క్లబ్ సభ్యులు, జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి హైస్కూల్ సెంటర్ కూడలి వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ రాహుల్‌మీనా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 'ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్' కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన పెంచడమే లక్ష్యమని, ఇలాంటి కార్యక్రమాలను ప్రతి నెలా నిర్వహిస్తామని తెలిపారు. ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు, ఎస్బీ సీఐ పుల్లారావు, ఏఆర్ఐ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న కిమ్స్ ఛైర్మన్ చైతన్యరాజు, ఎమ్మెల్యేలు ఆనందరావు, సుబ్బరాజు, ఎమ్మెల్సీలు సూర్యనారాయణరావు, ఇజ్రాయిల్ తదితరులు

అమలాపురంలో ప్రపంచ తెలుగు మహాసభలు

● కిమ్స్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 28, మార్చి 1న నిర్వహణ

అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 28, మార్చి 1న జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని కిమ్స్ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు కె.వి.వి.సత్యనారాయణరాజు (చైతన్యరాజు) కోరారు. ఆయన ఆదివారం అమలాపురం, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, కిమ్స్ ఎండీ రవికిరణ్‌వర్మ, అముడా ఛైర్మన్ అల్లాడ స్వామినాయుడుతో కలిసి కిమ్స్ వైద్యకళాశాలలో ప్రపంచ తెలుగు మహాసభల గోడపత్రికలను ఆవిష్కరించారు. గత రెండు సభలను రాజమహేంద్రవరంలో నిర్వహించామని తెలుగు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిన నేపథ్యంలో 3వ మహాసభలను అమలాపురం కిమ్స్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు చైతన్యరాజు చెప్పారు. కవులు, సాహితీవేత్తలు, కళాకారులు, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.

'హేతువాద ఆలోచన అవసరం'

సమావేశంలో మాట్లాడుతున్న సత్యనారాయణ

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: కులాలు, జాతులు, మతాలు, వర్గాల నుంచి మనుషులు స్వేచ్ఛాజీవులు కావాలని భారత హేతువాద సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి మేడూరి సత్యనారాయణ తెలిపారు. అమలాపురం ఎస్టీయూ సమావేశ మందిరంలో ఆదివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా హేతువాద సంఘ సభ్యుల మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యనారాయణ మాట్లాడుతూ మనుషులు హేతుబద్ధ ఆలోచనలతో, ఆధునిక విజ్ఞానంతో వాస్తవిక నిర్ణయాలు తీసుకుని జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవాలన్నారు. అనంతరం ఆయన రచించిన బౌద్ధం - హేతువాద మానవవాద ఉద్యమం గ్రంథాన్ని ఆవిష్కరించి సమీక్ష చేశారు. మత విశ్వాసాలు, విశ్వ పరిణామం తదితర వాటిపై చర్చించారు. సంఘ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కెవీవీ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి డి.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం ● ఈఎస్‌ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

EENADU SPORTS LEAGUE 2025

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

ఈనాడు - హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్టు ఈఎస్ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

● బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

రిజిస్ట్రేషన్ కోసం

☛ రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.

☛ మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు

డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా

ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్,
ఈనాడు కార్యాలయం,
ఎన్‌హెచ్-16, హుకుంపేట,
రాజమహేంద్రవరం-533107
వివరాలకు: 96666 31768

(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
District Sponsor: TIRUMALA విద్యాసంస్థలు
Digital Partner: ఈనాడు.నెట్, ETV BHARAT
FM Partner: ఈ FM Mee FM
TV Partner: ETV ఆంధ్ర ప్రదేశ్
Organised by: ఈనాడు క్రీడాతరంగ్ క్లబ్

ఈఎస్ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

వాడపల్లిలో ఆధ్యాత్మిక పరిమళం

పూజలకు హాజరైన భక్తజనం (అంతర చిత్రం) అష్టోత్తర పూజలో అర్చకస్వామి

వాడపల్లి (ఆత్రేయపురం), న్యూస్‌టుడే: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిచెందిన వాడపల్లి వేంకటేశ్వరుని దివ్యక్షేత్రం ఆదివారం అశేష భక్తజనంతో శోభిల్లింది. ఐశ్వర్య లక్ష్మీ హోమం, గోపూజ, అష్టోత్తర శతనామావళి, కల్యాణం, బాలభోగం, నివేదన, పవళింపు సేవ తదితర కార్యక్రమాలు కనులపండువగా నిర్వహించారు. ఆయా పూజలకు హాజరైన భక్తుల గోవింద నామస్మరణతో పరిసరాలు ప్రతిధ్వనించాయి.

సేవలకు గుర్తింపు



శ్రీనివాసబాబు దంపతులను సన్మానిస్తున్న అధికారులు

బిక్కవోలు: మనం చేసిన సేవలతోనే గుర్తింపు లభిస్తుందని వక్తలు పేర్కొన్నారు. బిక్కవోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన చప్పిడి శ్రీనివాసబాబు ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయనను సన్మానించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ జానకీదేవి, తూర్పుగోదావరి జిల్లా రిజిస్ట్రార్ రెడ్డి సత్యనారాయణ హాజరయ్యారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈయన 2018లో బెస్ట్ సబ్ రిజిస్ట్రార్ అవార్డు అందుకున్నారు.

భక్తులకు అండగా దాతలు

బ్యాటరీ కారుపై ఆలయానికి వెళుతున్న భక్తులు

ఆత్రేయపురం.: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి దర్శనానికి విచ్చేసే భక్తులకు దాతలు వివిధ రకాలుగా అండగా నిలుస్తున్నారు. గోవిందనగర్ వంతెన నుంచి భక్తులు సునాయసంగా ఆలయానికి చేరుకునేందుకు జేఎస్ఎన్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత జంపన సూర్యనారాయణరాజు రూ.12 లక్షల విలువచేసే రెండు బ్యాటరీ కార్లు, విక్టరీ బజార్స్ అధినేత విక్టరీ వెంకటరెడ్డి రూ.20 లక్షల విలువైన రెండు బ్యాటరీ వాహనాలను అందించారు. దాతల సహకారంతో వైద్య సౌకర్యాలు మెరుగయ్యాయి. కిమ్స్ యాజమాన్యం శనివారాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ అవసరమైనవారికి వివిధ పరీక్షలు చేయడంతో పాటు మందులు అందిస్తోంది. సత్యసాయి సేవా సమాజం సభ్యులు బృందంగా ఏర్పడి పలు చోట్ల భక్తులకు తాగునీరు, రస్నా, మజ్జిగ తదితర పానీయాలు అందిస్తున్నారు. మరికొంతమంది విలువైన చక్రాల కుర్చీలు, తాగునీటి ట్యాంకులు అందించారు. ఊబలంకకు చెందిన ఎంఎస్ఆర్ ఆలయంలోని అంతరాలయం తదితర చోట్ల సెంట్రల్ ఏసీ వసతి సమకూర్చారు. ఇటీవల మరో దాత సురక్షిత నీరు అందించే యంత్రాన్ని ఏర్పాటుచేశారు. గతంలో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు రూ.50 లక్షలు ఖర్చు చేసి రథం ఏర్పాటుచేశారు.

వందేమాతరం స్ఫూర్తి తరాలు కొనసాగుతుంది

● ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

విజేతకు బహుమతులు అందిస్తున్న ఎమ్మెల్యే బండారు

ఆలమూరు: బకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం స్ఫూర్తి తరాలు కొనసాగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలమూరు ఎంపీపీ కార్యాలయంలో బాలమందిరం, సాహితీగోదావరి సంయుక్త నిర్వహణలో ఏర్పాటుచేసిన వందేమాతరం 150 కవి సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ప్రముఖ కవులు కృష్ణశ్రీ, ర్యాలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం, పోటీలు నిర్వహించారు. రామకృష్ణ(కాకినాడ) రచించిన పర్జన్య హూంకారం ప్రథమ, యమున(జగ్గంపేట) రచించిన వారసత్వ ఆయుధం ద్వితీయ, సూర్యాకుల(ఆలమూరు) రచించిన వందేమాతరం గీతం తృతీయ బహుమతులకు ఎంపికయ్యాయి. ప్రత్యేక బహుమతులకు శృంగారాయునిపాలేనికి చెందిన ఆర్.వి.వి.రాజా రచించిన దుర్గమ వరగీతం, అనపర్తికి చెందిన చాగంటి సుబ్రహ్మణ్యం రచించిన కోనకోనా కోనసీమ ఎంపికయ్యాయి. విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందించారు.

దుర్గమ్మకు విరులశోభ



ఆలమూరు మండలంలోని బడుగువానిలంకలోని ఆలయంలో కొలువుదీరిన విజయదుర్గమ్మ ఇక్కడి రైతులకు ఆరాధ్య దైవం. అమ్మవారి తీర్థమహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు మూలవిరాట్‌ను సుందరంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలమూరు, కడియం, ఆత్రేయపురం, రావులపాలెం మండలాలకు చెందిన కర్షకులు పెద్దఎత్తున తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. - న్యూస్‌టుడే, ఆలమూరు

అన్నదాత.. దిత్వాతో కలత

దిత్వా తుపాను ప్రభావం నేపథ్యంలో అన్నదాతలు అయినకాడికి అమ్ముకోవాలని ఆత్రుత పడుతుండడాన్ని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. పచ్చి ధాన్యం బస్తా రూ.1,200 నుంచి రూ.1,350 చొప్పున కొంటున్నారని, పరిస్థితులు బాగుంటే మద్దతు ధరకే అమ్ముకునేవాళ్లమని వాపోతున్నారు. - న్యూస్‌టుడే, అయినవిల్లి

రాతికట్టుతో రక్షణ.. చురుగ్గా కార్యాచరణ

వశిష్ఠ నదీ తీరంలోని ఎడమ ఏటిగట్టుకు శాశ్వత రక్షణ కోసం రూ.25.10 కోట్లతో సోంపల్లి నుంచి రాజోలు వరకు ఇటీవల చేపట్టిన రాతికట్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్థానిక శ్మశానవాటిక నుంచి కాటన్‌పార్క్ వరకు రెండు విభాగాలుగా 1,420 మీటర్ల పొడవునా 5 మీటర్ల వెడల్పుతో చేపట్టారు. ఇప్పటివరకు 20 శాతం పూర్తయ్యాయి. - న్యూస్‌టుడే, రాజోలు, మామిడికుదురు

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభ వాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి, ✆ 73862 01191.

స్థిరాస్తులపై తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్ స్థిరాస్తి ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్ ఇవ్వబడును. సిబిల్ అవసరంలేదు. అయోధ్య కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్, ✆ 93969 99669.

పర్సనల్, వ్యవసాయ భూములకు, రైతులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, ఇండస్ట్రియల్‌కు ఫైనాన్స్ సదుపాయం కలదు. Contact Cell: 90632 90864.

REAL ESTATE

HOUSE FOR SALE

GENERAL

House For Sale Near Ashoknagar, Meeseva road, Kakinada. 370Sq yards (52x65) Contact: RS RAO, ✆ 94927 70388.

PLOT FOR SALE

GENERAL

Open Plot For Sale Near Gokulam Temple, Gokulam Road, Kakinada. Plot No: 11 (45x67) 337 Sq Yards. RS RAO, ✆ 94927 70388.

రాజమండ్రి పిడింగొయ్యలో 257 గజాల తూర్పు ప్లాటు అమ్మకం. వెంటనే రిజిస్ట్రేషన్ చేయు వారికి ప్రాధాన్యత. సెల్: 98480 18234.

JOBS

కాకినాడలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌కు 1) సేల్స్ మేనేజర్, 2) ప్రొక్యూర్మెంట్ మేనేజర్, 3) ప్రాసెసింగ్ మేనేజర్, 4) అకౌంటెంట్ 5) ఆఫీస్ క్లర్క్స్ కావలెను. జీ: 15-35 వేలు, సంప్ర: లెన్సన్ ఫుడ్స్, ఆనందభారతి గ్రౌండ్స్ ఎదురుగా, సినిమా రోడ్, ✆ 63056 27297, Email: hr@lensunfoods.com

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజీలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/ Female) కావలెను. సంప్ర: Contact Cell: 84650 05959.

నిడదవోలు మండలం శంకరాపురంలోని దివ్యాంగుల ఆశ్రమం హృదయాలయం నందు పని చేయుటకు వంటవాళ్ళు, వార్డెన్, ఆయాలు, కేర్‌టేకర్, స్వీపర్ (ఆడవారు), అడ్మిన్ / డ్రైవర్ / వార్డెన్ (మగ) రెసిడెన్షియల్‌గా పనిచేయుటకు కావలెను. సెల్: 94409 42148, 94418 76034.

రాఘవ ఆటో ఫైనాన్స్‌కు రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, జగ్గంపేట, తుని, రావులపాలెంలలో బిజినెస్ & రికవరి ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ✆ 910092 7474, 90631 80344.

జనప్రియ ఊరగాయలు నందు పని చేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. Contact: జనప్రియ ఊరగాయలు, రాయుడుపాకలు, రాజమండ్రి రూరల్, Cell: 98664 08924.

SECURITY GUARDS

రాజమండ్రి పోలవరం ప్రాజెక్ట్ దగ్గర పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. జీతం: 15,000/-, P.F, ESI, ఉచిత వసతి – భోజన సదుపాయం కలదు. Contact: 98665 94189, 85004 98115.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 6-35 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి):	18,000
పాతకాయ: గండేరా	29,000
గటగట	27,000
కొత్తకాయ: గండేరా	28,000
గటగట	26,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	15,000-16,000
కొత్త (పచ్చి) కాయ	14,000-15,000
కొబ్బరినూనె మార్కెట్: 15 కిలోలు	6,000
కిలో	400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	113-00
రిటైల్ లైవ్	140-00
డ్రెస్డ్	203-00
స్కిన్‌లెస్	231-00

ఉన్నత విలువలు పాటించిన నేత వాజ్‌పేయీ

● విగ్రహావిష్కరణ సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

తాపేశ్వరంలో అటల్ జీ ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించిన కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ

మండపేట, ద్వారపూడి, న్యూస్‌టుడే: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ అత్యంత ఉన్నత విలువలు పాటించిన వ్యక్తి అని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి బాటలు వేసిన దార్శనికుడని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట బైపాస్ రోడ్డు జంక్షన్‌లో ఏర్పాటుచేసిన మాజీ ప్రధాని అటల్‌జీ విగ్రహాన్ని రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరితో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం తాపేశ్వరం వేడుక ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో తొలిసారి మండపేటలో విగ్రహాన్ని ఏర్పాటుచేయడం సంతృప్తినిచ్చిందని, అందుకు కృషిచేసిన భాజపా నియోజకవర్గం కన్వీనర్ కె.వి.వి.సాయిరామ్‌ని అభినందించారు. ● ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వాజ్‌పేయీ చిత్ర ప్రదర్శనను తిలకించిన అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఒక్క ఓటు తేడా రావడంతో నైతిక విలువలు పాటిస్తూ ప్రధాన మంత్రి పదవికి వాజ్‌పేయీ రాజీనామా చేశారని గుర్తుచేశారు. గ్రామాల్లో రహదారులను అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో గ్రామీణ సడక్ యోజనను ఆచరణలోకి తెచ్చారని కొనియాడారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ వాజ్‌పేయీ అమల్లోకి తెచ్చిన సంస్కరణలతో దేశం ప్రస్తుతం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీప్రసన్న, అనకాపల్లి జిల్లా ఇన్‌ఛార్జి కర్రి చిట్టిబాబు, కోనసీమ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, నేతలు యాళ్ల దొరబాబు, ఛైర్‌పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, నియోజకవర్గ పాల్గొన్నారు.

92.7 FM Rajamahendravaram
ఈ FM 92.7 Mee FM
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

మద్యం మత్తులో అభిమాని హల్‌చల్

అమలాపురం పట్టణం: అమలాపురం పట్టణంలో ఓ యువకుడు మద్యం మత్తులో హల్‌చల్ చేశాడు. స్థానిక వెంకటరమణ థియేటర్‌లో మహేష్‌బాబు సినిమా బిజినెస్‌మేన్ రీ-రిలీజ్ సందర్భంగా నేదునూరుకు చెందిన కేతా హేమవర్ధన్‌ను అక్కడికి చేరుకున్నాడు. మద్యంతాగి ఉన్న అతడు తలపై బీరు సీసాతో కొట్టుకున్నాడు. తలపై చిమ్మిన రక్తంతో తన అభిమాన నటుడి చిత్రానికి బొట్టుపెట్టాడు. పెట్రోల్ సీసా చేతిలో పట్టుకుని రోడ్డుపై నృత్యం చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఎస్సై కిషోర్‌బాబు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ప్రాణం తీసిన చేతబడి భయం

▲ వెంటాడి.. కత్తితో నరికి యువకుడి హత్య
▲ ఆపై పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు

ఆనంద్ కుమార్ (పాత చిత్రం)

కోరుకొండ, సీతానగరం, న్యూస్‌టుడే: చేతబడి చేసి చంపేస్తాడనే భయం.. అనుమానంతో వరసకు బావ అయిన వ్యక్తిని నరికి చంపిన ఘటన సంచలనం కలిగించింది. పోలీసులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజానగరం మండలం నరేంద్రపురానికి చెందిన పిల్లి ఆనంద్‌కుమార్ అలియాస్ ఆనంద్(31) దోసకాయలపల్లికి చెందిన త్రివేణిని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అత్తారింట్లోనే ఉంటున్నారు. అక్కడే మేక మాంసం దుకాణం నడుపుతున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. సీతానగరం మండలం ములకల్లంకకు చెందిన గాడి రాజ్‌కమల్ త్రివేణికి దూరపు బంధువు. వరసకు సోదరుడు అవుతాడు. వివాహం కాలేదు. ఏడు నెలల క్రితం కొంతకాలం వీరి ఇంట్లోనే ఉంటూ కూలిపనికి వెళ్లేవాడు. ఆ సమయంలోనే రాజ్‌కమల్.. త్రివేణిపై కన్నేసి అసభ్యకరంగా మాట్లాడినట్లు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఆనంద్ అతన్ని ఇంటి నుంచి బయటకు పంపించేశాడు. అప్పుడు వీరి మధ్య వివాదం జరిగింది.

అనుమానం పెనుభూతమై..: రాజ్‌కమల్‌కు ఇటీవల ఆరోగ్యం బాగోలేదు. ఆసుపత్రులకు తిరిగినా తగ్గలేదు. మంత్రాలు వేసే వారి మాటలు నమ్మి ఆనంద్ తనకు చేతబడి చేసి ఉండొచ్చని నమ్మాడు. ఆదివారం ఉదయం మేకను కొనేందుకు ఆనంద్ ఎప్పుడూ వెళ్లే ప్రాంతానికి వెళ్లాడు. అప్పటికే కాపు కాసిన రాజ్‌కమల్ అతనిపై కత్తితో దాడి చేయబోగా తప్పించుకుని పరుగుపెట్టాడు. వెంటాడి మరీ కత్తితో ఆనంద్ మెడపై బలంగా నరికేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘర్షణలో ఆనంద్ చేయి తెగి పడింది. ఆపై రాజ్‌కమల్ నరికిన కత్తిని దూరంగా పాడేసి, ఆనంద్‌కు చెందిన ద్విచక్రవాహనంపైనే సీతానగరం పోలీసుస్టేషనులో లొంగిపోయాడు. ఏఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ వై.శ్రీకాంత్, సీఐ వై.సత్యకిషోర్, ఎస్సై నాగార్జున, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు..: హత్యకు ఉపయోగించిన కత్తిని అనకాపల్లిలో ప్రత్యేకించి తయారు చేయించాడు. చేతబడి భయంతోనే పథకం ప్రకారం హత్య చేసి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. గతంలో జరిగిన అవమానం కూడా కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.

కేసు నమోదు..: మృతుడి భార్య త్రివేణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వై.సత్యకిషోర్ తెలిపారు. తమ బిడ్డను అడ్డు తొలగించి, ఆస్తులన్నీ దోచేయాలని చూస్తున్నారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. అది తేలే వరకు మృతదేహాన్ని కదిలించేది లేదని అడ్డు నిలిచారు. పోలీసులు వారి నుంచి వివరాలు తీసుకుని, నచ్చజెప్పడంతో వెళ్లిపోయారు.

(c) eenadu

రాజోలు

• రాజోలు • కొత్తపేట • పి.గన్నవరం

సమష్టి భావన అవసరం

ఐ.పోలవరం: సమష్టి భావనతో ఉంటేనే హిందూ సంఘటన సాధ్యమవుతుందని శృంగవృక్షం పంచమ పఠాధిపతి సాయిదత్త నాగానంద స్వామీజీ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మురమళ్ల ఉప మండల పరిధిలో పెన్మత్స కృష్ణంరాజు అధ్యక్షత జరిగిన హిందూ సమ్మేళనంలో స్వామీజీ అనుగ్రహభాషణం చేశారు. విశ్వహిందూ పరిషత్ ఏపీ, తెలంగాణ కార్యదర్శి ఆకెళ్ల రవికుమార్ మాట్లాడుతూ సమాజంలో బేధభావాలను రూపుమాపి సమరసతో కూడిన ఆచరణ, పర్యావరణ అనుకూలమైన జీవన విధానం, విలువలు అవసరం అన్నారు. కార్యక్రమంలో నడింపల్లి సూర్యవర్మ, జంధ్యాల విజయలక్ష్మి, గొలకోటి వెంకటరెడ్డి, బొంతు కనకారావు, ఏలూరి రాంబాబు, నంధ్యాల నరసింహస్వామి, సలాది శ్రీనివాసరావు పాల్గొన్నారు.

చురుగ్గా అన్న క్యాంటీన్ పనులు

రాజోలు: రాజోలులో అన్న క్యాంటీన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.61 లక్షలతో స్థానిక సాయిబాబా ఆలయం పక్కన దీని నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టు పనుల కోసం నిత్యం వచ్చే పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటివరకు 60 శాతం పనులు పూర్తయ్యాయని, డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేస్తామని డీపీహెచ్ఈవో ఈఈ ఎం.టి.హుస్సేన్ తెలిపారు.

నేదునూరులో ఉచిత వైద్యశిబిరం

అయినవిల్లి, న్యూస్‌టుడే: రావి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నేదునూరులో జరిగిన ఉచిత వైద్యశిబిరంలో అమలాపురానికి చెందిన వైద్యుడు కాశిన రవికుమార్ రోగులకు చెవి, ముక్కు, గొంతు, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు. ఫౌండేషన్ సెక్రటరీ పాలగుమ్మి వెంకటకృష్ణ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంగర శివసాయిగౌడ్, జంగా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: రాజోలు: 80085 74174 పి.గన్నవరం: 80085 74229 కొత్తపేట:90323 93884

స్పందనకు వందనం

దోమల నివారణకు చర్యలు

రావులపాలెం గ్రామీణం: దేవరపల్లిలో దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా నివారణకు మందులు చల్లించారు.

పైపులైనుకు మరమ్మతులు

మామిడికుదురు: లూటుకుర్రు వినాయక ఆలయ సమీపంలో పైపులైను దెబ్బతినడంతో తాగునీరు సక్రమంగా రావడం లేదని స్థానికులు చెప్పిన సమస్యను సర్పంచి అడబాల తాతకాపు, కార్యదర్శి సూర్యనారాయణరాజు వద్ద ప్రస్తావించగా స్పందించారు. వెంటనే పైపునకు మరమ్మతులు చేయించారు.

వ్యర్థాల తొలగింపు

ఆత్రేయపురం: రాజవరంలోని పలు వీధుల్లో చెత్త పేరుకుపోవడంతో ఇబ్బంది పడుతున్నామంటూ స్థానికులు తెలిపిన సమస్యను సర్పంచి జాన మంగాయమ్మ వద్ద ప్రస్తావించగా స్పందించారు. కార్మికులను పంపి వ్యర్థాలను తీయించారు.

స్వచ్ఛతకేదీ.. వసతి?

మలికిపురం మండలంలోని కేశనపల్లిలో సాంఘిక సంక్షేమ వసతి గృహ భవనం ఇది. పైకొచ్చిన చెట్ల కొమ్మలు, ప్రహరీ పక్కన నరికి పడేసిన చెట్లు, చుట్టూ చెత్త, కొమ్మలతో 'స్వచ్ఛభారత్' స్ఫూర్తి ఎక్కడా కనిపించడం లేదు. నిర్వహణ లేక భవనంపైని స్లాబ్ నుంచి నీరు లీకవుతోంది. కేశనపల్లి-కరవాక ర.భ శాఖ రహదారి పక్కనే ఇలా కనిపిస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. పంచాయతీ కార్యదర్శి కొండలరావు ఉన్నతాధికారులకు తెలిపి శుభ్రం చేయిస్తామన్నారు. – న్యూస్‌టుడే, మలికిపురం

ఒడ్డుకు చేరిన బోట్లు

దిత్వా తుపాను ప్రభావంతో అంతర్వేది సముద్ర తీరంలో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఈదురుగాలులు వీస్తుండటం, చిన్నపాటి వర్షం కురవడంతో జిల్లాకు చెందిన గంగపుత్రులతో పాటు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా, నిజాంపట్నం ప్రాంతాలకు చెందిన వారంతా వేటను నిలిపివేసి స్థానిక మినీ ఫిషింగ్ హార్బర్‌లో బోట్లను నిలిపివేశారు. ఒడ్డుకు కట్టేసి ఇళ్లకు వెళ్లిపోయారు. తరుచుగా తుపాన్లు రావడంతో జీవనోపాధి దెబ్బతింటుందని జాలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – న్యూస్‌టుడే, సఖినేటిపల్లి

ఆలయానికి మరింత వైభవం తేవాలి

మామిడికుదురు, న్యూస్‌టుడే: అప్పనపల్లి బాలబాలాజీస్వామి దేవస్థానానికి మరింత వైభవాన్ని తీసుకువచ్చేలా వంశపారంపర్య ధర్మకర్తగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మొల్లేటి లక్ష్మీనారాయణ కృషి చేయాలని తెదేపా నాయకులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయనను పలువురు సత్కరించారు. కేతా శ్రీనివాస్, తులా శ్రీనివాస్, కామిశెట్టి బాబ్జి పాల్గొన్నారు.

ఆక్రమణల్లో చిక్కి.. షట్టర్లు ఛిద్రమై

– న్యూస్‌టుడే, మామిడికుదురు

వచ్చే దాళ్వా వరిసాగులో రైతులను ప్రధానంగా వ్యయ ప్రయాసలకు గురిచేసేది సాగునీటి సమస్యే. ఇప్పటినుంచే దీనిపై దృష్టిపెట్టి అవసరమైన కార్యాచరణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల పరిధిలోని పి.గన్నవరం అక్విడక్టు దిగువనున్న గ్రామాల్లో ఎక్కడా ఎద్దడి రానీయకుండా చూసేనే రైతుకు సాంత్వన చేకూరుతుంది.

ఆయకట్టు తగ్గినా.. షరామామూలే

పి.గన్నవరం అక్విడక్టు దిగువనున్న నగరం దీవిలోని అయిదు మండలాల్లో గతంలో సుమారు 45 వేల ఎకరాల ఆయకట్టు ఉండేది. ఆక్వా విస్తరణ, లేఔట్ల కారణంగా విస్తీర్ణం తగ్గుముఖం పట్టింది. రాజోలు, మలికిపురం, మామిడికుదురు, సఖినేటిపల్లి మండలాల్లో సుమారు 16,750 ఎకరాల వరకు దాళ్వా వరి సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. తీర గ్రామాల్లో ముంపు కారణంగా మొదటి పంటకు దూరమైనా రెండో పంటకు సన్నద్ధమవుతుంటారు. చివరి ఆయకట్టు వరకు నీరు సక్రమంగా సరఫరా అయితేనే అందరికీ మేలు జరుగుతుంది.

మెరుగైతేనే.. సాగుకు మేలు

పంట కాలువలు పలుచోట్ల ఆక్రమణల బారిన పడి నీటిపారుదల నెమ్మదిస్తోంది. ఆర్‌టెక్(ఓటీ)లకు ఉన్న తలుపులు రంధ్రాలు పడటంతో అవస్థలు ఎదురవుతున్నాయి.

● 5,403 రిజిస్టర్డ్ ఆయకట్టుకు ఆధారమైన మానేపల్లి చానల్‌పై 12 గ్రామాలు, 3,539 ఎకరాల ఆయకట్టు ఉన్న తాటిపాక చానల్‌పై 8 గ్రామాలు, 3,731 ఎకరాలకు ఆధారమైన కదలి చానల్‌పై 4 గ్రామాలున్నాయి.

● 3,268 ఎకరాల ఆయకట్టు ఉన్న రాజోలు కాలువ, 3,478 ఎకరాల ఆయకట్టు ఉన్న పొదలాడ కాలువ సహా పొన్నమండ, లక్కవరం, రామరాజులంక, మలికిపురం తదితర పంట కాలువలు ఆక్రమణల బారిన ఉన్నాయి. గట్లు బలహీనంగా మారి, చెట్లు కాలువ మధ్యలో విరిగి పడిపోయి అధ్వానంగా మారాయి.

కదలి పంటకాలువ దుస్థితి

● గెద్దాడ, కొర్లగుంట, మొగలికుదురు తదితర చోట్ల షట్టర్ల రంధ్రాలు పడి బలహీనంగా మారాయి. కాలువ నిండా తూడు, డెక్క, ఇతర తుంగజాతి మొక్కలు ఆవహించడంతో పారుదలకు అడ్డంకిగా మారాయి.

కార్యాచరణ చేపడతాం

కాలువల్లో సాగునీటి పారుదలకు అవాంతరాలు లేకుండా చూస్తాం. ఇందుకోసం డిసెంబరు మొదటి వారంలో ప్రత్యేక కార్యాచరణ చేపడతాం. తూడు, డెక్కను పూర్తిగా నిర్మూలించడంతో పాటు షట్టర్లకు అవసరమైన మరమ్మతులు చేయిస్తాం. సాగునీటి సంఘాలతో పరిశీలన చేస్తాం. **- రమేష్‌బాబు, ఏఈఈ, జలవనరులశాఖ తాటిపాక, రాజోలు విభాగాలు**

తిరుమంగైయాళ్వార్ తిరునక్షత్ర ఉత్సవాలు ప్రారంభం

వాడపల్లి (ఆత్రేయపురం), న్యూస్‌టుడే: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలోని ఆళ్వార్ సన్నిధిలో ఆదివారం తిరుమంగైయాళ్వార్ తిరునక్షత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ద్రవిడ వేదపారాయణం, పల్లకీ ఉత్సవం, సేవాకాలం, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.

ఆళ్వార్ సన్నిధిలో అర్చకుల పూజలు

సిద్ధివినాయకుని సేవలో దేవాదాయశాఖ కమిషనర్

అయినవిల్లి, న్యూస్‌టుడే: అయినవిల్లి సిద్ధి వినాయకస్వామిని ఆదివారం దేవాదాయ ధర్మాదాయశాఖ సంయుక్త కమిషనర్ వి.త్రినాథరావు సతీసమేతంగా దర్శించుకుని పూజలు చేశారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకుడు వినాయకరావు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం

దాతకు స్వామివారి చిత్రపటం అందిస్తున్న ఈవో

వాడపల్లి(ఆత్రేయపురం), అంతర్వేది, న్యూస్‌టుడే: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలోని నిత్యాన్నదాన పథకానికి బెంగళూరు జేపీనగర్‌కు చెందిన పీసపాటి సూర్యనరసింహ శ్రీనివాస్, సత్య సూర్య పూర్ణిమ దంపతులు ఆదివారం రూ.1,00,116 విరాళంగా సమర్పించారు. వీరికి స్వామివారి చిత్రపటం అందించి దేవస్థానం ఈవో నల్లం సూర్య చక్రధరరావు అభినందించారు.

● అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగే నిత్యాన్నదాన పథకానికి విశాఖ జిల్లా సిరిపురానికి చెందిన కేతినీడి అరుణ రూ.50 వేల విరాళాన్ని ఆలయ ఏసీ నాగవరప్రసాద్‌కు అందజేశారు.

మారథాన్ విజేత శ్రీరామరాజు

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: విశాఖలో ఆదివారం నిర్వహించిన నాలుగో మారథాన్‌లో మండలంలోని లొల్ల గ్రామానికి చెందిన మాజీ సైనికుడు, ట్రైఅథ్లెట్ దాట్ల నాగశ్రీరామరాజు విజేతగా నిలిచారు. మొత్తం 32 కి.మీ. పరుగును 2.18 గంటల్లో పూర్తిచేసి ప్రథమస్థానం సాధించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రశంసాపత్రం, పతకం అందించారు. డిసెంబరు 7న తణుకులో నిర్వహించే రోడ్ రన్ విజయవంతం కావాలని ప్రస్తుత విజయాన్ని అంకితం చేశారు.

పేదల పెన్నిధి చంద్రబాబు: బండారు

రావులపాలెం పట్టణం, ఆలమూరు, న్యూస్‌టుడే: పేదల పెన్నిధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు సేవలందిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలోని తెదేపా కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 62 మందికి రూ.38.68 లక్షల విలువైన చెక్కులు అందించారు. ఇప్పటివరకు 24 దఫాలుగా రూ.5.06 కోట్ల సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందించామన్నారు.

లబ్ధిదారులతో ఎమ్మెల్యే సత్యానందరావు

యూటీఎఫ్ అధ్యయన సామగ్రి ఆవిష్కరణ

యూటీఎఫ్ ముద్రించిన పదో తరగతి మోడల్ పేపర్లతో సిద్ధం చేసిన అధ్యయన సామగ్రిని ఆలమూరు ఎంపీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ మెటీరియల్ ఉపయోగపడుతుందన్నారు. యూటీఎఫ్ మండలాధ్యక్షుడు అద్దరి శ్రీనివాసరావు, మండల విద్యాశాఖాధికారి-2 ఎన్.రాజు పాల్గొన్నారు.

గంజాయి రవాణాపై చర్యలు తీసుకోవాలి

తాళ్లరేవు, న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లాలో గంజాయి గుండాలతో హత్యకు గురైన ప్రజానాట్యమండలి నాయకుడు పెంచలయ్యను హత్య చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కమిడి సత్య శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తాళ్లరేవు ప్రజా సంఘాల కార్యాలయంలో మండల కమిటీ సమావేశం సంఘ మండల కార్యదర్శి దుప్పి అదృష్టదీపకుడు అధ్యక్షతన ఆదివారం సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టేకుమూడి ఈశ్వరరావు, కమిడి సత్య శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. సంఘం నాయకులు నేరుడుమిల్లి త్రిమూర్తులు, గోడి భాస్కరరావు, దుప్పి వాసు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

వసతిగృహం చెంత.. తుప్పలతో చింత

తొత్తరమూడి బీసీ మహిళా కళాశాల విద్యార్థుల వసతి గృహం ప్రహరీ, మరుగుదొడ్ల పరిసరాల్లో డొంకలు, తుప్పలు పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాములు, విష పురుగులు చేరే ప్రమాదం ఉంది. డొంకలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ఈవోపీఆర్డీ వాణీబెహరా తెలిపారు. - న్యూస్‌టుడే, అయినవిల్లి

కూలిన గోడ.. కరవైన రక్షణ

చింతలపల్లి ప్రధాన పంటకాలువపై వంతెన రక్షణ గోడ కూలి ప్రమాదకరంగా మారింది. పలు గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం దీనిపై నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. రాత్రి సమయంలో నేరుగా కాలువలోకి దూసుకెళ్లి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉప ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు వద్ద ప్రస్తావించగా మండల పరిషత్‌లో చర్చించి నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు. - న్యూస్‌టుడే, రాజోలు

ఏళ్లగా పునాది దశలోనే..

గెద్దాడలో రూ.17 లక్షలతో నిర్మించతలపెట్టిన వెల్‌నెస్ కేంద్ర భవనం పునాది దశలోనే నిలిచిపోయింది. గత నాలుగేళ్లుగా ఏవిధమైన కదలిక లేకపోవడంతో ఇనుప ఊచలు తుప్పుపట్టి క్రమేణా విరిగిపోయే పరిస్థితికి చేరాయి. రూ.2.50 లక్షలు వ్యయం చేశాక నిధులు రాకపోవడంతో అప్పటి వైకాపా పాలనలో అలాగే వదిలేశారు. ఈ విషయాన్ని పంచాయతీరాజ్ ఏఈ ఆనంద్ దృష్టికి తీసుకువెళ్లగా దీనిపై పరిశీలన చేసి అవసరమైన ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. - న్యూస్‌టుడే, మామిడికుదురు

ప్రమాదకరంగా కల్వర్టు

లొల్ల నుంచి ర్యాలి ర.భ దారిలోని కల్వర్టు ప్రమాదకరంగా మారింది. వంతెన ఎత్తు, అప్రోచ్ పల్లంగా ఉండటంతో తరచుగా ఇక్కడ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో వాహనాలు అదుపుతప్పి కాలువలో పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నిత్యం ఆ మార్గంలో ర్యాలి ఆలయానికి వేల మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ విషయాన్ని ర.భ డీఈ రాజేంద్ర వద్ద ప్రస్తావించగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. - న్యూస్‌టుడే, ఆత్రేయపురం

అక్విడక్టు పునాదులపై చెత్త

డొక్కా సీతమ్మ అక్విడక్టు పునాదుపై చెత్త నిలిచిపోయింది. గోదావరి వరదలకు కొట్టుకొచ్చిన చెత్త ఎగువన పునాదుల వద్ద అడ్డుపడి ఉండిపోయింది. దాంట్లో మొక్కలు మొలిచేందుకు అవకాశం ఉంది. భవిష్యత్తులో అక్విడక్టుకు నష్టం కలిగించే పరిస్థితులు ఏర్పడతాయి. చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని గోదావరి మధ్యడెల్టా ఈఈ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. – న్యూస్‌టుడే, పి.గన్నవరం

ఆటోడ్రైవర్ నిజాయతీ

పి.గన్నవరం, న్యూస్‌టుడే: ఓ ఆటో డ్రైవర్ నిజాయతీగా వ్యవహరించి ప్రయాణికుల సొత్తును అప్పగించిన సంఘటన ఇది. దీనికి సంబంధించి వివరాలు ఇలా.. లంకలగన్నవరానికి చెందిన గనిశెట్టి త్రిమూర్తులు కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి బస్సులో వచ్చి ఆదివారం ఈతకోట వద్ద దిగారు. అక్కడి నుంచి ఆటో ఎక్కి లంకలగన్నవరం వంతెన వద్ద దిగారు. ఒక బ్యాగు మరిచిపోయారు. అందులో రూ.పదివేల నగదు, విలువైన పట్టుచీరలు, ఆధార్‌కార్డు ఉన్నాయి. ఆటో డ్రైవర్ శీలం ప్రసాద్ గమనించి ఆధార్ కార్డులోని చిరునామా ప్రకారం ఇంటికెళ్లి బ్యాగు అప్పగించారు. దీంతో అతని నిజాయతీని మెచ్చుకుని ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి ఆధ్వర్యంలో సత్కరించారు.

ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు

ప్రతిభావంతులతో నిర్వాహకులు

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: ఆత్రేయపురం మండలం ర్యాలి అన్నపూర్ణ ఛారిటబుల్ ట్రస్టు, శ్యామ్ జాదూగర్ మాయా ఈబడి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జాతీయస్థాయి భారత్ టాలెంట్ చిల్డ్రన్స్ ఫెస్ట్ కార్యక్రమంలో చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 18 మంది చిన్నారులు పలు కళారూపాలతో ప్రతిభచాటారు. ముఖ్యఅతిథులుగా వైద్యురాలు దివ్యరెడ్డి, పారిశ్రామికవేత్త చంద్రరెడ్డి దంపతులు విచ్చేసి ప్రతిభకనబర్చిన చిన్నారులకు బాల విభూషణ్, బాలభూషణ్, బాలశ్రీ అవార్డులు అందించారు. కార్యక్రమంలో శ్యామ్ జాదూగర్, అన్నపూర్ణ, మోహత్, సీత, తేజశ్రీ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సాంస్కృతిక ఉత్సవాలు

సఖినేటిపల్లి, న్యూస్‌టుడే: గోదావరి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెంలోని విజేత పబ్లిక్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాలను శ్రీశ్రీ కళావేదిక ఛైర్మన్ కె.ప్రతాప్ ప్రారంభించారు. అనేక మంది కళాకారులు పాల్గొని నాటకాలు, నాటికలు, ఏకపాత్రాభినయాలు, ట్రాక్ సింగింగ్, కూచిపూడి, మ్యాజిక్, తదితర ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. చిన్నారుల నృత్యాలు అలరించాయి. కళాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచి పోతు దేవీదుర్గా, తాతయ్యానాయుడు, కటికిరెడ్డి మహేష్, భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు మాలే శ్రీనివాసనగేష్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

వివిధ వేషధారణల్లో కళాకారులు

పగలైనా ఇంతే..

పొడగట్లపల్లిలో ఆదివారం మధ్యాహ్నం దాటినా వీధి దీపాలను ఎవరూ ఆపకపోవడంతో నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి. ప్రధాన రహదారి పొడవునా ఇదే పరిస్థితి. పంచాయతీ సిబ్బంది వాటివంక కన్నెత్తి చూడకపోవడం విశేషం. దీనిపై పలువురు గ్రామస్థులు వాపోతున్నారు. – న్యూస్‌టుడే, రావులపాలెం గ్రామీణం

ఉచితంగా టార్పాలిన్ల అందజేత

ఐ.పోలవరం: రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్ సొసైటీ కార్యదర్శి గాడి శ్రీను సహకారంతో కౌలు రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేశారు. మురమళ్లలో 20 మందికి ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు చేతుల మీదుగా ఆదివారం అందజేశారు. ఐ.పోలవరం, పాతఇంజరం, టి.కొత్తపల్లి గ్రామాల్లో 70 మంది కౌలు రైతులకు వీటిని పంపిణీ చేసినట్లు అధికారులు పాల్గొన్నారు.

కార్యకర్తలే పార్టీకి వెన్నెముక

పేరవరం (ఆత్రేయపురం), న్యూస్‌టుడే: తెలుగుదేశానికి కార్యకర్తలే వెన్నెముక అని నాయకుడు బండారు సంజీవ్ అన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందిన కోట లక్ష్మణరావు కుటుంబానికి మంజూరైన రూ.5 లక్షల బీమా చెక్కును ఆదివారం పేరవరం గ్రామంలో మృతుని భార్య విజయలక్ష్మికి ఆయన అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ముళ్లపూడి భాస్కరరావు, కూసంపూడి బాబు, చిటికెన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

చెక్కు అందజేస్తున్న సంజీవ్

ఏసుబాబు దంపతులను సత్కరించిన ఎంఈవో మనోహరం, ఉపాధ్యాయులు

సేవలు ప్రశంసనీయం

భారతి దంపతులను సత్కరిస్తున్న అధికారులు

రాజోలు, ఆత్రేయపురం, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో అందించిన సేవలు ప్రశంసనీయమని ఎంఈవో నల్లి మనోహరం అన్నారు. రాజోలు మండల పరిషత్ కోఆపరేటివ్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన కడలి ఏసుబాబును ఆదివారం ఘనంగా సత్కరించారు. ఎస్ఎంసీ ఛైర్మన్, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

● విద్యార్థుల అభ్యున్నతికి గొరపల్లి భారతి అందించిన సేవలు ప్రశంసనీయమని ఎంఈవో పీవీ ప్రసాదరావు తదితరులు కొనియాడారు. పేరవరం జడ్పీ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేసిన ఆమె ఉద్యోగ విరమణ సందర్భంగా ఉపాధ్యాయులు సత్కరించారు. ఇల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

యువ వైద్యునికి పౌరసన్మానం

మలికిపురం, న్యూస్‌టుడే: గ్రామీణ స్థాయి నుంచి కష్టపడి ఎం.ఎస్. పూర్తిచేసి ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా విధుల్లో చేరిన శంకరగుప్తం గ్రామానికి చెందిన నల్లి నితీశ్‌కుమార్‌ను ఆదివారం శంకరగుప్తంలో జరిగిన కార్యక్రమంలో గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. సర్పంచి రాపాక ఆనందకుమార్, సీహెచ్ విల్సన్, నల్లి జోగేశ్వరరావు, కోటేశ్వరరావు, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

బ్రాహ్మణ సంఘ అధ్యక్షునిగా 'మేడవరపు'

ఆలమూరు, న్యూస్‌టుడే: ఆలమూరు మండలంలోని శ్రీసూర్యగాయత్రి బ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్షునిగా పెదపళ్లకు చెందిన మేడవరపు లక్ష్మణరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చింతలూరు బ్రాహ్మణ కమ్యూనిటీ హాలులో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. గౌరవాధ్యక్షులుగా చల్లా వెంకటసుబ్రహ్మణ్యం, అల్లంరాజు రామకృష్ణమూర్తి, ఉపాధ్యక్షులుగా కూచిబట్ల శివ, మద్దూరి సుబ్రహ్మణ్యశాస్త్రి, కార్యదర్శిగా వేదుల లక్ష్మణశర్మ, కోశాధికారిగా చర్ల కృష్ణ హనుమాన్ ఎన్నికయ్యారు.

దిత్వా తుపాను.. అన్నదాత దిగాలు

పి.గన్నవరం, మామిడికుదురు, రావులపాలెం గ్రామీణం, **అయినవిల్లి, న్యూస్‌టుడే:** ఇటీవల సంభవించిన మొంథా తుపాను ఖరీఫ్ వరి రైతులను అపారంగా నష్టపరిచింది. అరకొరగా మిగిలిన పంటను గట్టెక్కించుకొనే పనిలో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో దిత్వా తుపానుతో ఆదివారం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలైంది. దీంతో అన్నదాతలు దిగులు చెందుతున్నారు. కోతలు నిలిపివేసి పనలను మెరక ప్రాంతాలకు చేర్చి ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లు కప్పి రక్షణ చర్యలు చేపట్టారు. పనల మీద 23 ఎకరాలు ఉంది. తుపాను కారణంగా డిసెంబరు 2 వరకు కోతలు వాయిదా వేసుకోవాలని అధికారులు రైతులకు సమాచారం చేరవేశారు. ✦ మామిడికుదురు మండలంలో 750 ఎకరాల్లో కోతలు జరిగినా కల్లాలు లేకపోవడంతో బరకాలు కప్పి సంరక్షించుకుంటున్నారు. ఈదురుగాలులు ఎక్కువగా ఉండటంతో కొన్నిచోట్ల చేలు నేలవాలాయి. ✦ అయినవిల్లి మండలంలో 8,150 ఎకరాల్లో వరి సాగుచేస్తున్నారు. గత నాలుగు రోజులుగా ముమ్మరంగా కోతలు ఆరంభించారు. తుపాను ముంచుకురావడంతో యంత్రాలతో నూర్పిళ్లు చేసిన ధాన్యాన్ని నేరుగా సంచుల్లో పట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పటికీ నూర్పిళ్లు చేసినవారు రహదారులు, కల్లాలో వేసిన ధాన్యం రాశులపై బరకాలు కప్పి ఉంచారు.

రావిపాడు రేవట్లో ధాన్యం రాశిపై బరకం కప్పుతున్న రైతులు

తాడివారిమెరకలో నేలనంటిన పంటను చూస్తున్న రైతు

దళారులదే రాజ్యం

దిత్వా తుపాను కారణంగా చేతికి అందిన పంటను దక్కించుకోవాలనే యత్నాలను రైతులు ముమ్మరం చేశారు. దీంతో ఒక్కసారిగా కోత యంత్రాలు అద్దెలు పెంచేశారని ఆవేదన చెందుతున్నారు. పచ్చిధాన్యాన్ని కొందరు వ్యాపారులు బస్తా రూ.1,200 నుంచి రూ.1,350 వరకు కొనుగోలు చేసి అందినకాడికి దండుకుంటున్నారని వాపోతున్నారు.

(c) eenadu

అమలాపురం

• అమలాపురం • ముమ్మిడివరం

11 వరకు ఎస్ఐఆర్ దరఖాస్తుల స్వీకరణ

యానాం, న్యూస్‌టుడే: పుదుచ్చేరి వ్యాప్తంగా 30 నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన కోసం ఎస్ఐఆర్ దరఖాస్తుల స్వీకరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డిసెంబరు 11 వరకు పెంచినట్లు పుదుచ్చేరి ఎన్నికలశాఖ అధికారులు తెలిపారు. ఎస్ఐఆర్ దరఖాస్తుల ఆధారంగా నిర్వహించిన డిజిటల్ జాబితా ప్రకారం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకటన 16న జరగనుంది. డిసెంబరు 16 నుంచి జనవరి 15 వరకు ఓట్ల నమోదుకు క్లెయిలు, అభ్యంతరాలు స్వీకరణ, జనవరి 16 నుంచి ఫిబ్రవరి 7 వరకు దరఖాస్తుల తనిఖీ, పరిశీలన, ఫిబ్రవరి 14న ఓటర్ల జాబితా ప్రకటన జరుగుతాయన్నారు.

రైతుబజార్‌లో నిన్నటి ధరలు (కిలోకు)

అమలాపురం పట్టణం: టమాట - 38, వంకాయలు నలుపు - 46, వంకాయలు తెలుపు - 40, బెండకాయలు - 58, పచ్చిమిర్చి - 42, కాకరకాయ - 45, బీరకాయలు - 48, కాలిఫ్లవర్ -26, క్యాబేజీ - 32, క్యారెట్ - 55, దొండకాయలు - 30, బంగాళదుంపలు - 25, ఉల్లిపాయలు - 26, గోరుచిక్కుళ్లు - 45, దోసకాయలు - 26, చిక్కుడుకాయలు - 90, చేమదుంపలు - 43, కంద - 55, బీట్‌రూట్ - 48, కీరదోసకాయలు -35, అల్లం - 75, క్యాప్సికం - 98, చిలకడదుంపలు - 45, గుమ్మడి -30, ఉసిరి - 80, ముల్లంగి - 45, కరివేపాకు -55, నిమ్మకాయలు - 30, మామిడికాయ - 70. ఒక్కొక్కటి చొప్పున.. ఆనబకాయ - 22, పొట్లకాయ -25, అరటికాయ -6, మునగకాయ -15, ఆకుకూరలు కట్ట - 10, 15, కొత్తిమీర కట్ట - 15, కొబ్బరికాయ - 25.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

అమలాపురం పట్టణం: 79939 35935, గ్రామీణం: 91000 20948

అల్లవరం: 91548 46718 , ముమ్మిడివరం: 80085 74166

కాట్రేనికోన: 79950 67044 ఉప్పలగుప్తం: 91548 46716

సమస్య: అమలాపురం విద్యుత్తు నగర్‌లో చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోంది.

- కుమారి, స్థానికురాలు

సమస్య: భూపయ్యఅగ్రహారం మురుగుకాలువలో పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో మురుగు ముందుకు కదలడం లేదు.

- రాజా, స్థానికుడు

సమస్య: ఎత్తురోడ్డు శ్మశానవాటికకు వెళ్లే రోడ్డు దుమ్ము, ధూళితో అపరిశుభ్రంగా మారింది.

- ఫణి, వ్యాపారి

సమస్య: కాలేజీరోడ్డు మురుగుకాలువలో పూడికలు తొలగించకపోవడంతో దోమలు పెరిగిపోయాయి.

- పండు, స్థానికుడు

సమస్య: మొబర్లీపేటలో దోమలతో ఇబ్బందులు పడుతున్నాం. దోమలు లేకుండా చేయాలి.

- సంతోషిణి, స్థానికురాలు

పరిష్కారం: విద్యుత్తునగర్‌లో చెత్త, భూపయ్యఅగ్రహారం మురుగుకాలువలో పిచ్చిమొక్కలు, ఎత్తురోడ్డు శ్మశానవాటిక రోడ్డులో దుమ్ము, కాలేజీరోడ్డు మురుగుకాలువ సమస్యలు తెలుపగా ఆయా వార్డుల సచివాలయ కార్యదర్శులు స్పందించారు. సిబ్బందితో వాటిని తొలగింపజేశారు. మొబర్లీపేటలో తెదేపా నాయకులు దోమల మందు చల్లించారు.

- న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

పూడిక తీశారు..

సమస్య: ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని హైస్కూల్ సెంటర్ ప్రాంతంలో డ్రెయిన్ పూడిపోయి మురుగు ముందుకు సాగడం లేదు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి.

- పి.ఉమామహేశ్వరరావు, స్థానికుడు

సమస్య: నగర పంచాయతీ పరిధి లోని కొండాలమ్మచింత ప్రాంతంలో డ్రెయిన్‌లో చెత్త పేరుకుపోవడంతో నీరు ముందుకు సాగడం లేదు.

- సీహెచ్.సత్యనారాయణ, స్థానికుడు

పరిష్కారం: నగర పంచాయతీ పరిధిలోని హైస్కూల్ సెంటర్, కొండాలమ్మచింత ప్రాంతాల్లో డ్రెయిన్ల సమస్యలను కమిషనర్ రవీంద్ర దృష్టికి తీసుకెళ్లగా పారిశుద్ధ్య సిబ్బందిని పంపి సమస్యను పరిష్కరించారు.

- న్యూస్‌టుడే, ముమ్మిడివరం

ఆరోగ్యానికి సైకిల్ సవారీ

కొందరు నిత్యం వ్యాయామం

బోడసకుర్రు గోదావరి తీరాన సైకిల్‌పై మిత్రబృందం

న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

సైకిల్ పేద, మధ్య తరగతి ప్రజల వాహనం. గతంలో ఎక్కడ చూసినా సైకిళ్లే కనిపించేవి. ద్విచక్రవాహనాలు విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత వీటిని తొక్కేవారు తక్కువయ్యారు. ఇటీవల శారీరక వ్యాయామం లేక ఆరోగ్య సమస్యలు రావడం, స్థూలకాయంతో బాధపడటంతో పలువురు మళ్లీ సైకిళ్ల తొక్కేందుకు ఆసక్తి చూపుతున్నారు. బృందాలుగా ఏర్పాటై చుట్టు పక్కల గ్రామాల్లో ఆలయాలకు సైకిళ్లపై వెళ్తున్నారు. చుట్టు పక్కల అందమైన ప్రదేశాలు, గోదావరి, సముద్రం తదితర ప్రాంతాలను చుట్టి వస్తున్నారు. ప్రతి ఆదివారం తీర్థయాత్రలకు వెళ్తున్నారు.

కుటుంబ సభ్యులందరూ..

చిన్నతనం నుంచి సైకిల్ అంటే ఇష్టం. పాఠశాలకు, కళాశాలకు సైకిల్‌పై వెళ్లేవాళ్లం. మా అబ్బాయి అరుణ్‌కుమార్, అమ్మాయి శేషశ్రీ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. ఇంటి నుంచి పని చేస్తున్నారు. మా ఇంట్లో వారందరం వారానికి ఒకసారి సైకిల్‌పై గోదావరి పరివాహక ప్రాంతాలకు వెళ్లి వస్తాం. నేనూ రోజూ మిత్రులతో కలిసి గంట సైకిల్ తొక్కుతా. ఆదివారం మూడు గంటల పాటు సైకిల్‌పై తిరుగుతా. - తోట రామస్వామినాయుడు

అవగాహన కల్పిస్తున్నాం..

చిన్నప్పటి నుంచి సైకిల్ తొక్కడం అలవాటు. మిత్రులతో కలిసి సైకిల్ తొక్కడం అలవాటుగా మారింది. దీనివల్ల ఆరోగ్యం లభిస్తుంది. సైకిల్ తొక్కడం వల్ల ఉపయోగాలపై ఎస్‌కేబీఆర్ కళాశాల వద్ద అవగాహన కల్పిస్తున్నాం. ఎంతో మంది యువకులు, పెద్దలు సైకిల్ తొక్కేలా ప్రోత్సహిస్తున్నాం. అందరూ సైకిల్ తొక్కాలి. - గొవ్వాల రాజేష్, కౌన్సిలర్

సైకిల్ తొక్కడం హాబీ..

నా దినచర్యలో సైకిల్ తొక్కడం భాగమైంది. ఉదయం 4.30 గంటలకు బయటకు వచ్చి సైకిల్‌పై 10 కిలోమీటర్ల వరకు తిరిగి వస్తుంటా. చుట్టుపక్కల ప్రాంతాలు, పొలాలు తిరుగుతా. మిత్రబృందంతో కలిసి ప్రతి ఆదివారం మూడు గంటల పాటు సైకిల్ తొక్కుతూ పి.గన్నవరం, బెండమూర్లంక, చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలకు వెళ్తాం. తెల్లవారు జామున సైకిల్ తొక్కడం వల్ల ఉల్లాసంగా ఉంటుంది.

- జవ్వాది తాతాబాబు, వ్యాపారవేత్త, అమలాపురం

స్ఫూర్తి

14న చలో కాకినాడ

తాళ్లరేవు, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లాకు విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టే వరకు ప్రజా ఉద్యమం కొనసాగించాలని సాధన సమితి నాయకుడు చెక్కా అజయ్‌వర్మ అన్నారు. తాళ్లరేవు మండలం గాడిమొగ కల్యాణ మండపంలో అగ్నికుల క్షత్రియుల మండల స్థాయి విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో గాడిమొగ, భైరవపాలెం, చినవలసల, లక్ష్మీపతిపురం, పెదవలసల, కోరింగ గ్రామాల పెద్దలు, మహిళలు మాట్లాడారు. జిల్లాకు నాయకర్ పేరు పెట్టేవరకు ఉద్యమిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గ్రామాలవారీ పోరాట కమిటీలను నియమించాలని నిర్ణయించారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 14న కాకినాడ ఎంఎస్ఎన్ ఛార్టీస్ కళాశాల మైదానంలో బహిరంగ సభ జరుగుతుందన్నారు. సభకు నాయకర్ అభిమానులు తరలిరానున్నారని వారు తెలిపారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్సీ

తాళ్లరేవు, న్యూస్‌టుడే: పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పని చేస్తూ క్షేత్ర స్థాయిలో తెదేపా బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. పి.మల్లవరానికి చెందిన కొంతమంది యువకులు తెదేపా మండల అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ ఆధ్వర్యంలో ఆదివారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం ఆ యువకులకు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కెడీసీసీబీ బ్యాంక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ లక్ష్మణరావు, మండల కార్యదర్శి కట్టా త్రిమూర్తులు, పుంగనూరు వెంకటేశ్వరావు, పితాని విష్ణు, ధూళిపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

సేవలు అభినందనీయం

యానాం, న్యూస్‌టుడే: పుదుచ్చేరి పోలీసు శాఖలో 38ఏళ్ల పాటు పనిచేసిన యానాం కోస్టల్ పోలీస్ స్టేషన్ ఏఎస్సైగా ఆదివారం పదవీ విరమణ చేసిన కోన వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు సేవలు అభినందనీయమని ఎస్పీ వరదరాజన్ అన్నారు. కోన వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు దంపతుల్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సత్కరించారు. ఎస్సైలు పునీత్‌రాజ్, నూకరాజు, రమణమూర్తి, కాళే సుబ్రహ్మణ్యం, దాసరి పట్టాభిరామయ్య, పల్లినీడి ఏసు, ఉరదాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ఐ.పోలవరం: భావితరాలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజ అభివృద్ధికి తోడ్పడేది గురువులేనని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. ఐ. పోలవరంలోని వేగిరాజు నారాయణరాజు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన ఆకుల వెంకటేశ్వరరావుకు ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ ఆదివారం జరిగింది. సాగిరాజు సూరిబాబురాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఏఎస్సై దంపతులను సత్కరిస్తున్న ఎస్పీ వరదరాజన్

వెంకటేశ్వరరావుకు సన్మానం

ఏడాదిగా వదిలేశారు..!

గత ఏడాది తుపాను ప్రభావంతో ఒరిగిన విద్యుత్తు స్తంభాలను ఇప్పటికీ సరిచేయలేదు. ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువు నుంచి జంగాలదిబ్బకు వెళ్లే రహదారిలో గత ఏడాది తుపాను ధాటికి విద్యుత్తు స్తంభాలు కొబ్బరిచెట్లపై వాలిపోయాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా వీటిని సరిచేయాలని పలువురు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, ఉప్పలగుప్తం

ఆ 150 మీటర్లు అష్టకష్టాలు

కాట్రేనికోన మండలం గచ్చకాయలపోరలోని సముద్రపు పర్ర వద్ద రోడ్డు గుంతలమయమై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సుమారు 150 మీటర్ల మేర దూరం ఉన్న ఈ రోడ్డుకు ఒకవైపు సముద్రపు పర్ర, మరోవైపు కూనవరం డ్రెయిన్ ఉన్నాయి. ఇక్కడ రోడ్డు ఎక్కడికక్కడ గుంతలు పడటంతో కంకరరాళ్లు పైకి లేచాయి. అధికారులు స్పందించి రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, కాట్రేనికోన

ఆక్రమణలో పురపాలక స్థలం

అమలాపురం నల్లవంతెన బైపాస్ రోడ్డులో పది సెంట్ల పురపాలక స్థలం ఉంది. ఇక్కడ ఓ వ్యక్తి మరమ్మతులకు గురైన కార్లు, ఇతర వాహనాలను నిలుపుతూ ఆక్రమించాడు. అధికారులు వాటి జోలికి వెళ్లడం లేదు. ఈ విషయాన్ని మున్సిపల్ పట్టణ ప్రణాళికాధికారిణి రాణి సంయుక్త వద్ద ప్రస్తావించగా.. గతంలో ఆ స్థలాన్ని ఖాళీ చేయించామని, మళ్లీ వాహనాలు నిలుపుతున్నారని అన్నారు. త్వరలోనే ఖాళీ చేయిస్తామని తెలిపారు. - న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

బెర్ములు లేక ప్రమాదకరంగా..

అమలాపురం తెన బైపాస్ రహదారికి గత ప్రభుత్వంలో రూ.లక్షలు ఖర్చుపెట్టి బెర్ములు నిర్మించారు. కొద్ది రోజులకే అవి కనుమరుగయ్యాయి. అటుగా వెళ్లే ద్విచక్రవాహనాలు, భారీ వాహనాలు, కార్లు గుంతలో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆ మార్గంలో వీధి దీపాలు లేకపోవడంతో చీకటిలో రాకపోకలు సాగిస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

కౌలురైతులకు ఉచితంగా టార్పాలిన్ల అందజేత

ఐ.పోలవరం, న్యూస్‌టుడే: రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యదర్శి గాడి శ్రీను సహకారంతో కౌలు రైతులకు ఉచితంగా టార్పాలిన్లు అందజేశారు. మురమళ్లలో 20 మంది కౌలు రైతులకు సమకూర్చిన వీటిని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు చేతుల మీదుగా ఆదివారం అందజేశారు. ఐ.పోలవరం, పాతఇంజరం, టి.కొత్తపల్లి గ్రామాల్లో 70 మంది కౌలు రైతులకు వీటిని పంపిణీ చేశారు. కౌలు రైతులకు మూడేళ్లుగా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని శ్రీను తెలిపారు.

కౌలు రైతులకు టార్పాలిన్లు అందజేస్తున్న ఎమ్మెల్యే బుచ్చిబాబు

దాడి ఘటనపై కేసు నమోదు

కాట్రేనికోన, న్యూస్‌టుడే: గేదె గడ్డి తినేసిందన్న కారణంతో తనపై దాడి చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుమల్లలోని నెల్లివారిపేటకు చెందిన నెల్లి వెంకటేశ్వరరావు తన పాడి గేదెను నవంబరు 27న సమీపంలోని ఓ వ్యక్తి తోటలో కట్టాడు. 28న గొలకోటి నాగేశ్వరరావు, అతని ఇద్దరు కుమారులు మణికంఠ, రాజులు.. వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి గేదె గడ్డి తినేసిందని వాగ్వాదానికి దిగారు. కులం పేరుతో దూషిస్తూ తనపై దాడికి తెగబడ్డారని వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఆ క్రమంలో తన సోదరుడు, అతని కుమార్తె పీక పట్టుకుని నొక్కారని ఆరోపించారు. కంటికి గాయం కావడంతో ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుని అదే రోజు కాట్రేనికోన పోలీసుస్టేషనులో ముగ్గురిపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఎస్సై అవినాష్‌ను వివరణ కోరగా వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు దాడిచేసిన వారిపై ఆదివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని తెలిపారు.

ఆహార సరఫరా కేంద్రాల ఏర్పాటుకు సూచనల ఆహ్వానం

యానాం, న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యానాం పురపాలక సంఘంలోని అన్ని వార్డుల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు దాణా కేంద్రాల్ని ఏర్పాటు చేయాల్సి ఉందని పరిపాలనాధికారి అంకిత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శునకాలకు అహారం పెట్టేందుకు ఏర్పాటు చేయాల్సిన కేంద్రాలు స్థాపించడానికి ప్రజలు, నివాస సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థలు తమ విలువైన సూచనలు ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం 12లోగా సమర్పించాలని అంకిత్‌కుమార్ కోరారు.

సత్యానందానికి నివాళి

నివాళి అర్పిస్తున్న అధికారులు, కుటుంబ సభ్యులు

యానాం, న్యూస్‌టుడే: ఫ్రెంచి పాలనలో 1951 నుంచి 1954 వరకు యానాం మేయరుగా సేవలందించిన మద్దింశెట్టి సత్యానందం వర్ధంతిని యానాం సమాచారశాఖ ఆదివారం నిర్వహించింది. ఇన్‌ఛార్జి పరిపాలనాధికారి ఆరోగ్యశాఖ డీడీ డాక్టర్ టి.రవిశంకర్, ఎస్పీ వరదరాజన్, మున్సిపల్ కమిషనర్ అద్దంకి మల్లికార్జునరావు, ఎస్సైలు పునీత్‌రాజ్, నూకరాజు, విశ్రాంత అధికారి డాక్టర్ మద్దింశెట్టి జియ్యన్న, సమాచారశాఖాధికారి కొల్లు ప్రసాద్ తదితరులు సత్యానందం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

వర్షంతో అన్నదాతల ఆందోళన

గెద్దనపల్లిలో బరకాలతో కప్పిన వరి

కాట్రేనికోన, న్యూస్‌టుడే: మండల వ్యాప్తంగా ఆదివారం ఆకాశం మేఘావృతమై చిరుజల్లులతో కూడిన వర్షం కురవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వారం రోజుల నుంచి కాట్రేనికోనలో వరికోత మాసూళ్లు మొదలుపెట్టారు. తేమ శాతం ఎక్కువగా ఉండటంతో ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారు. రెండురోజుల నుంచి వాతావరణం మారడంతో సాధ్యమైనంత వరకు కోసిన పంటను గట్టుకు తెచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి జల్లులతో వర్షం కురిసింది. చేలో ఉన్న వరిపనలు తడిచాయి.

ఉప్పలగుప్తం: ఆరుగాలం శ్రమించే అన్నదాతలను వర్షాల రూపంలో కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటీవల మొంథా తుపాను వర్షాలకు రైతులు నష్టపోయారు. ప్రస్తుతం దిత్వా తుపాను ప్రభావంతో వర్షాలు మొదలయ్యాయి. ఉప్పలగుప్తం మండలంలోని కిత్తనచెరువు, భీమనపల్లి, కూనవరం, గొల్లవిల్లి తదితర గ్రామాల్లో వరిచేలు కోతకు దశకు చేరుకున్నాయి. చాలా ప్రాంతాల్లో చేలల్లో నీరు ఉండటంతో యంత్రాలతో మాసూలు చేసే వీలులేకుండా పోయింది. మరోవైపు కూలీల కొరత ఏర్పడింది. కోతలు కోసిన రైతులు ఆగమేఘాల మీద చేలల్లో పనలను ఆదివారం గట్టుకు చేర్చేందుకు శ్రమించారు. మరికొన్ని చోట్ల గట్టుకు చేర్చిన రాశులు, వరి కుప్పలపై బరకాలు కప్పి కాపాడే పనిలో నిమగ్నమయ్యారు. మండల వ్యాప్తంగా ఇంకా సుమారు 3వేల ఎకరాల్లో కోతలు కోయాల్సి ఉందని ఏవో కుమార్‌బాబు తెలిపారు.

కిత్తనచెరువులో వరిపనలు గట్టుకు చేరుస్తున్న కూలీలు

సమావేశంలో ఏఎంసీ ఛైర్మన్లు

రైతు సమస్యలపై చర్చ

దాక్షారామ: కోనసీమ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి అందించే సాయం అంశాలపై కోనసీమ జిల్లా పరిధిలోని పలువురు మార్కెట్ కమిటీ ఛైర్మన్లు ఆదివారం ద్రాక్షారామ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. రైతులకు ఉపయోగపడే పుంతరోడ్లు, ఇతర సదుపాయాలు, జిల్లాలో మార్కెట్ కమిటీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. ఆయా అంశాలను డిసెంబరు 7వ తేదీన మంగళగిరిలో జరిగే రాష్ట్రస్థాయి ఏఎంసీ ఛైర్మన్ల సమావేశం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇటీవల మొంథా తుఫానుతో జరిగిన పంటనష్టం, ఇన్‌పుట్ సబ్సిడీ, అన్నదాత సుఖీభవ, మార్కెట్ కమిటీల అభివృద్ధి అంశాలపై చర్చించారు. రామచంద్రపురం కమిటీ ఛైర్మన్ అక్కల రిష్వంత్‌రాయ్, అధికారి లక్ష్మి (అమలాపురం), చిట్టూరి శ్రీనివాస్ (అంబాజీపేట), పెనుమళ్ల లక్ష్మి (నగరం), చింతపల్లి రామకృష్ణ (మండపేట), ఓగూరి భాగ్యశ్రీ (ముమ్మిడివరం) తదితరులు పాల్గొన్నారు.

గంజాయి గుండాలపై చర్యలు తీసుకోవాలి

తాళ్లరేవు, న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లాలో ప్రజా నాట్యమండలి నాయకుడు పెంచలయ్యను హత్య చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కమిడి సత్య శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తాళ్లరేవు ప్రజా సంఘాల కార్యాలయంలో మండల కమిటీ సమావేశం సంఘం మండల కార్యదర్శి దుప్పి అదృష్టదీపకుడు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. గంజాయి గుండాలు హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టేకుమూడి ఈశ్వరరావు, కమిడి సత్య శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. సంఘం నాయకులు నేరుడుమిల్లి త్రిమూర్తులు, గోడి భాస్కరరావు, దుప్పి వాసు పాల్గొన్నారు.

హనుమాన్ రథోత్సవం

సినిమారోడ్డులో హనుమాన్ రథాన్ని లాగుతున్న భక్తులు

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: అమలాపురం యర్రమిల్లి వారి వీధి శ్రీసకల కార్యసిద్ధి మరకత హనుమాన్ మందిరంలో 40వ హనుమద్‌వ్రత పూజా మహోత్సవాల్లో ఆదివారం హారతి సేవ, 108 సుందరకాండ పారాయణం నిర్వహించారు. అనంతరం అకొండి సింహాచలం సర్వీస్ ట్రస్టు ఛైర్మన్ అకొండి పవన్ ఆధ్వర్యంలో హనుమాన్ రథోత్సవం నిర్వహించారు.

వీరేశ్వరస్వామిని దర్శించుకుంటున్న దేవాదాయశాఖ ఆర్‌జేసీ

ఐ.పోలవరం, న్యూస్‌టుడే: మురమళ్లలోని భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి వారిని రాజమహేంద్రవరం దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ వేండ్ర త్రినాథరావు దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ కమిషర్, ఈవో వి. సత్యనారాయణ ఆర్‌జేసీ దంపతులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

సమష్టి భావన అవసరం

ఐ.పోలవరం, న్యూస్‌టుడే: ప్రతి హిందువు ఒక్కరిలోనూ రావాల సమష్టి భావనతో ఉంటేనే హిందూ సంఘటన సాధ్యమవుతుందని శృంగవృక్షం పంచమ పఠాధిపతి సాయిదత్త నాగానంద స్వామీజీ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలల్లో భాగంగా ఐ.పోలవరం మండలం మురమళ్ల ఉప మండల పరిధిలో పెన్మత్స కృష్ణంరాజు అధ్యక్షత జరిగిన హిందూ సమ్మేళనంలో స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. గడపలోపలే కులం.. గడప దాటితే హిందువులం అనే భావన ప్రతి న్నారు. విశ్వహిందూ పరిషత్ ఏపీ, తెలంగాణ కార్యదర్శి ఆకెళ్ల రవికుమార్ మాట్లాడుతూ సమాజంలో బేధభావాలను రూపుమాపి సమరసతో కూడిన ఆచరణ, పర్యావరణ అనుకూలమైన జీవన విధానం, విలువలు అవసరం అన్నారు. నడింపల్లి సూర్యవర్మ, జంధ్యాల విజయలక్ష్మి, గొలకోటి వెంకటరెడ్డి, బొంతు కనకారావు, ఏలూరి రాంబాబు, నంద్యాల నరసింహస్వామి, సలాది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సాయిదత్త నాగానంద స్వామీజీ అనుగ్రహభాషణం

మాపై ఎందుకింత నిర్లక్ష్యం

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: అమలాపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న 23వ వార్డును సమస్యలు వెంటాడుతున్నాయి. నారాయణపేట, దక్షిణామూర్తి వీధి, కృష్ణారావువీధి, కె.అగ్రహారం, గణేష్‌సెంటర్, శ్రీకామాక్షిపీఠం వీధి తదితర ప్రాంతాలలో సుమారు 2,200 మంది నివసిస్తున్నారు. తాగునీరు సరిగా అందడం లేదని, పారిశుద్ధ్య పనులు నిర్వహించడం లేదని, వీధిదీపాలు వెలగడం లేదని, ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.

నారాయణపేటవీధి రోడ్డుపై చెత్త

వార్డులో ఇవీ సమస్యలు..

వార్డులో ప్రధాన రహదారి డంపింగ్ యార్డును తలపిస్తోంది. రోడ్డు పక్కన చెత్త, వ్యర్థాలను రోజుల తరబడి తొలగించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణల కారణంగా రహదారులు ఇరుకుగా మారుతున్నాయి. మురుగు కాలువలు అధ్వానంగా మారడంతో మురుగు నిలిచి దోమలు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అన్ని ప్రాంతాల్లో రహదారులు లేవు. కొళాయిలకు ట్యాప్‌లు లేకపోవడంతో మంచి నీరు వృథా అవుతోంది. నారాయణపేటరోడ్డులో రహదారి ఆక్రమణలకు గురికావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీనిపై మున్సిపల్ అధికారులను వివరణ అడిగినా సమాధానం చెప్పడం లేదు.

కోనసీమ కొబ్బరి పందిరి

కనుమరుగు అవుతున్న సంప్రదాయాలకు ప్రాణంపోస్తున్నారు కొందరు గ్రామీణులు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో ఓ ఇంటి ముందు పెళ్లి కోసం వేసిన కొబ్బరి ఆకుల పందిరి ఆకట్టుకుంటోంది. కొబ్బరి ఆకులతో ద్వారాన్ని నిర్మించి, వాటికి ధాన్యపు కుచ్చులతో అలకరించారు. ప్రకృతి హితంగా పచ్చని ఆకులు, పూలతో నిర్మించిన పందిరిని పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు. - న్యూస్‌టుడే, ఉప్పలగుప్తం

(c) eenadu

మండపేట

• మండపేట • రామచంద్రపురం

సిద్ధివినాయకుని సేవలో సంయుక్త కమిషనర్

అయినవిల్లి, న్యూస్‌టుడే: అయినవిల్లి సిద్ధివినాయకస్వామిని ఆదివారం దేవాదాయ ధర్మాదాయశాఖ సంయుక్త కమిషనర్ వి.త్రినాథరావు సతీసమేతంగా దర్శించుకుని పూజలు చేశారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకుడు వినాయకరావు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.

గింజమొలక రాకుండా ఉప్పునీరు చల్లండి..

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: ప్రస్తుతం దిత్వా తుపాను నేపథ్యంలో రామచంద్రపురం డివిజన్ పరిధిలోని రైతులు పంటలను కాపాడుకోవడానికి ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు బి.నాగకుమార్ సూచించారు. రామచంద్రపురం మండలంలో 19,095 ఎకరాల్లో పంటలు సాగు చేయగా ఇప్పటివరకు 17,600 ఎకరాలు, కె.గంగవరం మండలంలో 16,764 ఎకరాలు సాగుచేయగా 12,615 ఎకరాల్లో కోతలు పూర్తయినట్టు ఆయన వివరించారు. ఇంకా కోతలు పూర్తికాని రైతులు తుపాను తీరం దాటే వరకు కోతలు మొదలు పెట్ట వద్దని సూచించారు. కోతలు పూర్తయి పనలపై ఉన్న పంటకు 5 శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలని చెప్పారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

మండపేట: **80085 74183** రామచంద్రపురం: **80085 74191**
కపిలేశ్వరపురం: **97044 16418** పామర్రు: **80085 74228**
ద్రాక్షారామ: **80085 74192** ద్వారపూడి: **91543 96553**

మురుగు తొలగించారు..

సమస్య: మండపేట మండలం మారేడుబాక మహిళానగర్ అంగన్‌వాడీ కేంద్రం వీధి డ్రైనేజీలో వ్యర్థాలు పేరుకుపోయాయి. దుర్వాసనతో పాటు దోమలు వ్యాపిస్తున్నాయి.

- కె.పి.కుమార్, మారేడుబాక

పరిష్కారం: సమస్యను పంచాయతీ ఇన్‌ఛార్జి కార్యదర్శి రామకృష్ణంరాజు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించారు. సిబ్బందిని పంపించి మురుగు పారేలా చర్యలు తీసుకున్నారు.

- న్యూస్‌టుడే, ద్వారపూడి

తొలగిన చెత్త

రాయవరం: రాయవరం మండలం పసలపూడి నరాల వారిపాలెంలో చెత్త కుప్పలుగా పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోందని 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా సమస్యను పంచాయతీ కార్యదర్శి ఎ.గోవిందరాజులు దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. కార్యదర్శి వెంటనే స్పందించి పారిశుద్ధ్య కార్మికులతో చెత్తను తొలగించే పనులు చేయించారు.

చిరుజల్లులు.. ఉరుకులు, పరుగులు

● ధాన్యాన్ని కాపాడుకునే చర్యల్లో అన్నదాతలు

పామర్రు, న్యూస్‌టుడే: దిత్వా తుపాను తీవ్రంగా మారుతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరిపంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురిస్తే భారీగా నష్టపోతామని అన్నదాతలు వాపోతున్నారు. ఈనెల 30, జనవరి ఒకటి, రెండు తేదీల్లో దిత్వా తుపాను ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. దీనికి తగ్గట్టుగానే ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది. మధ్యాహ్నం నుంచి చిరుజల్లులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రైతులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. సాధ్యమైనంత వరకు త్వరగా కోతలు పూర్తిచేయాలని, నూర్పిడి చేసి ధాన్యాన్ని కల్లాల నుంచి బయటకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. ముందు రోజు రాత్రి వరకు కోసిన వరి ధాన్యాన్ని కొందరు తరలించగా మరికొంత మంది రోడ్ల మీద, కల్లాల్లోనూ అలాగే ఉంచేశారు. ఆయా చోట్ల ధాన్యం రాశులు తడిసిపోకుండా బరకాలు కప్పారు. హడావుడిగా యంత్రాలతో కోతలు కోయించడం, ధాన్యాన్ని రోడ్డు మీదకు తీసుకువచ్చి ఆరేయడంలో కొందరు, హడావుడిగా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తూ మరికొందరు కనిపించారు.

మొంథా ముంచింది.. మళ్లీ ఇదొకటా..?

ఈసారి వరిపంట బాగా పండింది. సగటున 35 బస్తాల వరకు దిగుబడి అవుతుందనుకున్నాం. తీరా పంట కోత దశకొచ్చే సమయానికి మొంథా తుపాను వచ్చింది. అధిక వర్షాలతో వరి పొలాలు పడిపోయాయి. కంకులన్నీ నేలపాలయ్యాయి. ధాన్యం తడిసి ముద్దయింది. దిగుబడి తగ్గిపోయింది. కోతలకు రెట్టింపు డబ్బు ఖర్చుపోయింది. కౌలు కూడా ఇవ్వలేని పరిస్థితి రైతులకు ఎదురయింది. దిగుబడుల వద్దకు వచ్చేసరికి 20 నుంచి 25 బస్తాలలోపే పలు చోట్ల నమోదవుతోంది. అయితే ధాన్యాన్ని విక్రయించడానికి ఇప్పటివరకు ఉన్న నిబంధనలు సడలించడం, అమ్మిన ధాన్యానికి 24 గంటల్లోనే నగదు జమచేస్తుండడంతో అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు.

● రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో మొత్తం 1,07,774 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. దాదాపు 90 నుంచి 95 శాతం కోతలు పూర్తయ్యాయి. ఇందులో సగం పంట ధాన్యం ఇంకా ఆరబోత దశలోనే ఉంది. ఇలాంటి సమయంలో వర్షాలు రాకూడదని, కనీసం డిసెంబరు మొదటి వారం వరకైనా వాతావరణం సహకరించాలని రైతులు కోరుకుంటున్నారు.

యండగండిలో ఆరబోసిన ధాన్యాన్ని తరలించే పనుల్లో రైతులు

వర్షం తెచ్చిన తంటా..

● దిత్వా తుపాను ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి మండలంలో గాలులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. వర్షం రాదనే ధైర్యంతో పలువురు రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారు. అయితే మధ్యాహ్నం 3.30 గంటల నుంచి అన్ని గ్రామాల్లోను వర్షం కురిసింది. రోడ్లపై ఆరబెట్టుకున్న ధాన్యంపై బరకాలు, టార్పాలిన్లు కప్పారు. ఇప్పటికే దిగుబడులు లేవని, ధాన్యంలో తేమ శాతం 17 శాతానికి తగ్గించుకుందామంటే సరైన ఎండ రాక ముందే మరో తుపాను రావడంతో ఆందోళన అధికమవుతోందని పామర్రుకు చెందిన రైతులు మేడిశెట్టి సత్యనారాయణ, వాసంశెట్టి సూర్యనారాయణ, కుడుపూడి చంద్రరావు తదితరులు చెప్పారు.

నేడు గీతా జయంతి వేడుకలు

రాయవరం: రాయవరం మండలం వెదురుపాక గీతాజ్ఞాన మందిరంలో గీతా జయంతి వేడుకలను సోమవారం నిర్వహించనున్నారు. మందిరం నిర్వాహకులు సత్తి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మార్గశిర శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని వేకువజామునే 4.55 గంటలకు సామూహిక భగవద్గీత పారాయణం, మహా ఆవాహన యజ్ఞదీక్షా పూర్వక గీతా జయంతి వేడుకలు ప్రారంభమవుతాయన్నారు.

స.హ. చట్టం పరిరక్షణ సమితి ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జిగా రాజు

రామచంద్రపురం, న్యూస్‌టుడే: డా.బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామానికి చెందిన పలివెల రాజును సమాచార హక్కు పరిరక్షణ సమితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జి అధ్యక్షునిగా నియమించినట్లు జాతీయ అధ్యక్షుడు ముత్యాల పోసికుమార్, రాష్ట్ర అధ్యక్షుడు ఖండవల్లి భరత్‌కుమార్ ఆదివారం తెలిపారు. సంబంధిత ఉత్తర్వులను స్వీకరించినట్లు రాజు వెల్లడించారు.

విజ్ఞానయాత్రలో ఉపాధ్యాయులు, విద్యార్థులు

విద్యార్థుల విజ్ఞానయాత్ర

మండపేట గ్రామీణం: తాపేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజ్ఞాన యాత్రలో భాగంగా ఆదివారం కోరంగి మడ అడవులను సందర్శించారు. పాఠశాలలోని 9వ తరగతి విద్యార్థులు మడ అడవులు, పరిసర ప్రాంతాలను ప్రత్యక్షంగా తిలకించి అవగాహన పెంచుకున్నారు. యాత్రతో విద్యార్థుల్లో ఐక్యమత్యం, విజ్ఞానం పెంపొందుతాయని హెచ్‌ఎం వాకా వెంకటరమణ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వాడ్రేవు శ్రీనివాస్, శర్మ, గిరిరాజు, కర్రి శ్రీనివాస్, నరేష్, సీతారత్నం, ఉషారాణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పోరాటయోధుడు పరంజ్యోతి

ద్రాక్షారామ: పీడిత ప్రజలపక్షాన పోరాడిన పరంజ్యోతి అమరుడై 20 వసంతాలు గడిచాయని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లి సత్తిబాబు అన్నారు. పరంజ్యోతి వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం భీమక్రోసుపాలెంలో నిర్వహించారు. గ్రామంతో పరంజ్యోతికి విడదీయరాని అనుబంధం ఉందని, అనేక పోరాటాలు చేసి గ్రామం నుంచి అనేక మంది విప్లవ కార్యకర్తలను తయారు చేశారని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు జి.శ్యామల, వేణి, ఏఐఎఫ్‌ఐ నాయకులు త్రిమూర్తులు, రైతుకూలీ సంఘం నాయకుడు గుండపల్లి మంగమ్మ, విప్పర్తి రాముడు, యన్నం పాప తదితరులు పాల్గొన్నారు.

పరంజ్యోతికి నివాళి అర్పిస్తున్న గ్రామస్థులు

నిత్యాన్నదాన పథకానికి విరాళం

వాడపల్లి (ఆత్రేయపురం), అంతర్వేది, న్యూస్‌టుడే: వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలోని నిత్యాన్నదాన పథకానికి బెంగళూరు జేపీనగర్‌కు చెందిన పీసపాటి సూర్యనరసింహ శ్రీనివాస్, సత్య సూర్యపూర్ణిమ దంపతులు ఆదివారం రూ.1,00,116 విరాళంగా సమర్పించారు. వీరికి స్వామివారి చిత్రపటం అందించి దేవస్థానం ఈవో నల్లం సూర్యచక్రధరరావు అభినందించారు.

● అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగే నిత్యాన్నదాన పథకానికి విశాఖ జిల్లా సిరిపురానికి చెందిన కేతినీడి అరుణ రూ.50 వేల విరాళాన్ని ఆలయ ఏసీ నాగ వరప్రసాద్‌కు అందజేశారు.

శ్రీవరప్రకాష్ కుటుంబానికి అండగా ఉందాం

● సంతాప సభలో మంత్రి సుభాష్

మండపేట, న్యూస్‌టుడే: మండపేట మున్సిపల్ మాజీ ఛైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ ఆకస్మిక మృతి తెదేపాకు తీరని లోటని, పార్టీ అభివృద్ధికి విశేష సేవలందించిన ఆయన చిరస్మరణీయుడని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ హాలులో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సంతాపసభలో మంత్రి మాట్లాడారు. బాధిత కుటుంబానికి అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉన్న శ్రీవరప్రకాష్ 51 సంవత్సరాల వయసులో మృతిచెందడం బాధాకరమని పేర్కొన్నారు. అందరి తలలో నాలుకలా మెలిగే ప్రకాష్ మృతి తనకు వ్యక్తిగతంగా తీరనిలోటన్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఛైర్మన్‌గా ఆయన పనిచేసిన కాలంలో అవినీతికి తావులేకుండా పట్టణ అభివృద్ధికి కృషిచేశారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా పురస్కారం అందుకున్నారని చెప్పారు. రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి, మాజీ ఎమ్మెల్సీ వీవీచౌదరి, నేతలు రెడ్డి రాధాకృష్ణ, పలువురు కమ్మ సంఘం నాయకులు పాల్గొన్నారు.

సభలో మాట్లాడుతున్న మంత్రి వాసంశెట్టి సుభాష్

విలీనంపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాటల యుద్ధం

మండపేట, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లాలో మండపేట నియోజకవర్గం విలీనంపై శనివారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసేందుకు కృషిచేసిన ఎమ్మెల్యే వేగుళ్లకు అభినందనలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టి మున్సిపల్ ఛైర్‌పర్సన్ పతివాడ నూక దుర్గారాణితో పాటు తెదేపా, వైకాపా కౌన్సిలర్లు అభినందనలు తెలిపారు. సభలో ఉన్న ఎమ్మెల్సీ కూడా సమర్థించడంతో పాటు జేసీని సభ్యులతో తాను కూడా పాల్గొన్నట్లు వివరించారు. ఎన్నికల హామీ మేరకు టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తామన్న హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశం అనంతరం వైకాపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మండపేట అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే ఇంకా ఉందని, రాజమహేంద్రవరంలో విలీనం అపోహ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ వైకాపా హయాంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా విభజించి కొన్ని మండలాలను మాత్రం సమీప జిల్లాల్లో విలీనం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని కాజులూరు కాకినాడలో కలపలేదా అని ప్రశ్నించారు. అప్పట్లోనే సహకరించి ఉంటే రాజమహేంద్రవరంలో కలిసి ఉండేదన్నారు.

ఎమ్మెల్సీ తోట ఓర్వలేకపోతున్నారు..

మండపేట: మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయడాన్ని ఓర్వలేక ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారని రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా మార్పులపై ఆయన చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

రోడ్డు మరమ్మతులు ప్రారంభం

మండపేట మండలం ద్వారపూడి ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి నుంచి వస్త్ర దుకాణ సముదాయం వరకు ర.భ. శాఖ రహదారిలో గుంతల పూడ్చివేత పనులు ఆదివారం ప్రారంభించారు. నిన్న మొన్నటి వరకు అధ్వానంగా ఉన్న ఈ మార్గంలో వాహన చోదకులు, స్థానికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. వర్షం కురిసే సమయాల్లో గుంతల్లోకి నీరుచేరి, రాత్రిపూట కనిపించక తరచుగా ప్రమాదాలకు గురయ్యేవారు. పలుమార్లు 'ఈనాడు'లో కథనాలు ప్రచురించడంతో ర.భ. శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా ఈ రహదారిలో ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చేయడంతో వాహనచోదకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, ద్వారపూడి**

28 ఏళ్లుగా భగవద్గీత పరిమళాల వ్యాప్తి

ఆధ్యాత్మికవాడగా పేరొందిన కె.గంగవరం మండలం సత్యవాడలోని ఓం శ్రీగీతా మందిరం 28 ఏళ్లుగా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది. ఏటా గీతా జయంతి రోజు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. భగవద్గీత పుట్టినరోజైన సోమవారం వేడుకల నిర్వహణకు మందిరంలో ఏర్పాట్లుచేశారు. ఈ మందిరాన్ని అక్టోబరు 1987లో ప్రారంభించారు. అప్పటి నుంచి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మందిరం మండపంపై దశావతారాల విగ్రహాలు చెక్కించారు. ముందు ఆవరణలో కృష్ణుడు కాళీయమర్ధనం, గోపాలకృష్ణుడి విగ్రహాలను చూడముచ్చటగా అలంకరించారు. కాకినాడ దివ్యానంద స్వామి, శ్రీశైలం గీతాశ్రమం అధిపతి మహేష్ స్వామీజీ అనుగ్రహ భాషణ ఉంటుందన్నారు. **- న్యూస్‌టుడే, పామర్రు**

తాగునీరు ఎప్పుడొస్తుందో..?

రామచంద్రపురం పట్టణంలోని శివాలయం పార్కు మంచినీటి ట్యాంకు నుంచి సరఫరా చేసే తాగునీటిపై 11 వార్డుల ప్రజలు ఆధారపడ్డారు. రోజూ ఉదయం 6 గంటల నుంచి 8.15 గంటల వరకు, సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటలు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే కొన్ని రోజుల్లో ఓ పావుగంట లేదా అరగంట నీటిని సరఫరా చేసి కుళాయిలను కట్టేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్‌నగర్, సూర్యానగర్ తదితర ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉందని వాపోతున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్.రాజును వివరణ కోరగా నీటి సరఫరాలో ఇబ్బందులు తొలగిస్తామని చెప్పారు. **- న్యూస్‌టుడే, రామచంద్రపురం**

దశలవారీగా కాలువల అభివృద్ధి

పామర్రు, న్యూస్‌టుడే: ఎర్రపోతవరం నీటి పంపిణీ సంఘం పరిధిలోని అన్ని పంట కాలువలను ప్రాధాన్యతా క్రమంలో దశలవారీగా అభివృద్ధి చేస్తామని సంఘం అధ్యక్షుడు నిడదవోలు సుబ్రహ్మణ్యేశ్వరరావు అన్నారు. వెంకటాయపాలెం నుంచి కుందూరు వచ్చే పంటకాల్వ ఆధునికీకరణ పనులకు ఆయన ఆదివారం పూజలు చేసి ప్రారంభించారు. ఈ కాలువ కింద దాదాపు 1300 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. కాలువ పొడుగునా పూడిక, చెత్త, చెదారంతో నిండిందని, తక్కువ వర్షం వచ్చినా సమీపంలోని పొలాలలన్నీ ముంపునకు గురవుతున్నాయని చెప్పారు. ఈ కారణంగా పనులను ప్రారంభించామని చెప్పారు. వెంలంపాలెం నీటి సంఘం అధ్యక్షుడు సురేష్, నీటి పారుదల శాఖ సిబ్బంది రాజు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీపుష్పోత్సవం

అంగర, న్యూస్‌టుడే: అంగరలో కొలువైన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి మహోత్సవాలు ఆదివారంతో వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో ఆరో రోజు సందర్భంగా స్వామివారి పవళింపు సేవ (శ్రీపుష్పయాగం) భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు కొమాళ్లపల్లి సుబ్రహ్మణ్యం, శ్రీకంఠం మల్లేశ్వరపుశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అంగర, పడమర ఖండ్రిక గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పుంతలో ముసలమ్మతల్లి జాతర..

మండపేట: పుంతలో ముసలమ్మతల్లి అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి జాతర, ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా విచిత్ర వేషధారణలు, గరగనృత్యాలు, బాణసంచాతో భారీ ఊరేగింపు ఆకట్టుకుంది.

అంగరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పవళింపుసేవ

ముగిసిన ఎన్‌ఎంఎంఎస్ మోడల్ పరీక్ష

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: ఉన్నత పాఠశాల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే మెరిట్ స్కాలర్‌షిప్ కోసం నిర్వహించే ఎన్‌ఎంఎంఎస్ మోడల్ పరీక్షను ద్రాక్షారామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. కోనసీమ జిల్లా స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షకు ద్రాక్షారామ కేంద్రంలో 125 మంది హాజరవగా జిల్లావ్యాప్తంగా కొత్తపేట, అమలాపురం డివిజన్లలో కలిపి 2600 మంది విద్యార్థులు రాశారు. రామచంద్రపురం డివిజన్‌కు సంబంధించి జిల్లా పరిషత్ తరపున కన్వీనరుగా శనివారపు పాపాయి, కోఆర్డినేటర్లు గణేష్, రాజశేఖర్ పర్యవేక్షించారు. ప్రతిభచాటిన వారికి సోమవారం ప్రశంసాపత్రాలు, బహుమతులు అందిస్తామని జిల్లా సైన్సు అధికారి గిరిజాల సుబ్రహ్మణ్యం తెలిపారు.

ద్రాక్షారామలో జరిగిన ఎన్‌ఎంఎంఎస్ మోడల్ పరీక్ష

అంగర: ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పథకానికి సంబంధించిన నమూనా పరీక్షను కపిలేశ్వరపురం సర్వారాయ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో జరిగిన నమూనా పరీక్షకు మండలంలోని వివిధ ఉన్నత పాఠశాలల నుంచి 52 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉపాధ్యాయులు కేవీవీ సత్యనారాయణ, ఎ.రాంబాబు, గోవిందకుమార్ పర్యవేక్షించారు.

తిరుమంగైయాళ్వార్ తిరునక్షత్ర ఉత్సవాలు ప్రారంభం

వాడపల్లి (ఆత్రేయపురం): వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలోని ఆళ్వార్ సన్నిధిలో ఆదివారం తిరుమంగైయాళ్వార్ తిరునక్షత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ద్రవిడ వేదపారాయణం, పల్లకీ ఉత్సవం, సేవాకాలం, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.

ఆళ్వార్ సన్నిధిలో అర్చకుల పూజలు

చట్టాలపై మహిళలు అవగాహన పెంచుకోవాలి

కాజులూరు, న్యూస్‌టుడే: మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకున్నప్పుడే హింసకు అడ్డుకట్ట వేయవచ్చని భీమాబాయి మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన అన్నారు. ఆదివారం మహిళా మండలి ఆధ్వర్యంలో లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా 16 రోజుల అంతర్జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆర్యవటంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు విద్యాధికులు కావడం ద్వారా సమాజంలో గౌరవంతో పాటు హింసకు దూరంగా ఉండొచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో అర్జునరావు, చంద్రకళ, అనిత, లోవకుమారి, నూకలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీలో నినాదాలు చేస్తున్న స్థానికులు

వాజ్‌పేయీ విగ్రహావిష్కరణలో భాజపా శ్రేణుల సందడి

మండపేట, న్యూస్‌టుడే: మండపేట బైపాస్‌రోడ్డు జంక్షన్‌లో మాజీ ప్రధాని, భారతరత్న వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి భాజపా శ్రేణులు, కూటమి నాయకుల సందడి నెలకొంది. కార్యక్రమానికి భారీఎత్తున మహిళలు, అభిమానులు హాజరయ్యారు. తొలుత రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి, భాజపా జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయగీతాన్ని ఆలపించారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు, రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ పతివాడ నూక దుర్గారాణి తదితరులు భాజపా పతాకాన్ని ఆవిష్కరించారు. దాదాపు సంవత్సరం కాలంగా వాజ్‌పేయీ విగ్రహ కమిటీ అధ్యక్షుడు కేవీవీ సాయిరామ్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు ఫణిప్రకాష్, కోన సత్యనారాయణతో పాటు పలువురు నాయకులు విగ్రహావిష్కరణకు ప్రయత్నాలు చేశారు. పార్టీ అభిమానులు, నాయకుల నుంచి నిధులు సేకరించి 8 అడుగుల విగ్రహాన్ని కొత్తపేటలోని శిల్పి వుడయార్‌తో తయారు చేయించారు. విగ్రహావిష్కరణ అనంతరం నాయకులు తమ వెంట తెచ్చుకున్న పూలమాలలు వేసి విగ్రహాన్ని ముంచెత్తారు. విగ్రహం వద్ద అటల్‌జీ జీవిత చరిత్ర తెలిపే వివరాలతో శిలాఫలకాన్ని ఏర్పాటుచేశారు. ఆవిష్కరణ అనంతరం తాపేశ్వరంలోని వేడుక ఫంక్షన్ హాలు వరకు వాహనాల్లో ర్యాలీగా చేరుకున్నారు. సమావేశం అనంతరం సామూహిక భోజనాలు ఏర్పాటుచేశారు. ఫంక్షన్ హాలు ఉచితంగా అందించిన అభిమాని నల్లమిల్లి విజయభాస్కరరెడ్డిని జిల్లా అధ్యక్షుడు, కేంద్ర మంత్రి తదితరులు సత్కరించారు.

విగ్రహావిష్కరణ శిలాఫలకం వద్ద నాయకులు, కార్యకర్తలు

రైతు సమస్యలపై ఏఎంసీ ఛైర్మన్ల చర్చ

ద్రాక్షారామ: కోనసీమ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి అందించే సాయం అంశాలపై కోనసీమ జిల్లా పరిధిలోని పలువురు మార్కెట్ కమిటీ ఛైర్మన్లు ఆదివారం ద్రాక్షారామ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. రైతులకు ఉపయోగపడే పుంతరోడ్లు, ఇతర సదుపాయాలు, జిల్లాలో మార్కెట్ కమిటీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. ఆయా అంశాలను డిసెంబరు 7వ తేదీన మంగళగిరిలో జరిగే రాష్ట్రస్థాయి ఏఎంసీ ఛైర్మన్ల సమావేశం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇటీవల మొంథా తుఫానుతో జరిగిన పంటనష్టం, ఇన్‌పుట్ సబ్సిడీ, అన్నదాత సుఖీభవ, మార్కెట్ కమిటీల అభివృద్ధి అంశాలపై చర్చించారు. రామచంద్రపురం కమిటీ ఛైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, అధికారి లక్ష్మి (అమలాపురం), చిట్టూరి శ్రీనివాస్ (అంబాజీపేట), పెనుమళ్ల లక్ష్మి (నగరం), చింతపల్లి రామకృష్ణ (మండపేట), ఓగూరి భాగ్యశ్రీ (ముమ్మిడివరం) తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో చర్చిస్తున్న ఏఎంసీ ఛైర్మన్లు

మహారాజశ్రీ రామచంద్రపురం సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో

E.P.No.54/2021
In
O.S.No.167/2008

Between:
గ్రంధి సత్యనారాయణమూర్తి ... DHR
And
1. మేడిశెట్టి మాణిక్యాంబ
2. మేడిశెట్టి శ్రీనివాస్ ... JDRs

పై నెంబరు E.P. ప్రకారము డి.హెచ్.ఆర్/వాదికి రావలసిన డిక్రీ బాకీవసూలు నిమిత్తం జె.డి.ఆర్స్ తాలూకు ఈ దిగువ సుదహరించిన షెడ్యూల్ దాఖలా స్థిరాస్తిని ది.వి. 16-12-2025 ఉదయం 10.30 ని॥ల నుంచి పై కోర్టువారి ఉత్తర్వులు మేరకు వేలం వేయబడును. సదరు వేలంలో పాల్గొనదలచిన వారు డి.హెచ్.ఆర్.ను గానీ, డి.హెచ్.ఆర్./ వాది అడ్వకేట్ గారిని గానీ కలిసి సమాచారం పొందవచ్చును.

షెడ్యూల్: తూర్పుగోదావరి జిల్లా (ప్రస్తుతం కోనసీమ జిల్లా) రామచంద్రపురం మండలం, ద్రాక్షారామ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో చేరిన ద్రాక్షారామం తాలూకు 3వ వార్డు లోని సర్వే నెం.260/1 RCC Daba ఇల్లుకు డోరు నెంబర్ 3-89 రు ఇంటి వెనుక గల ఖాళీ స్థలం 205 చ.గ॥లలో RCC డాబా ఇంటికి హద్దులు: **తూర్పు:** 36 1/2 అడుగుల జె.డి.ఆర్స్ స్థలం; **పడమర:** 36 1/2 అడుగుల ఉప్పులూరి కామేశ్వరరావు గారి గోడ; **ఉత్తరం** మరియు **దక్షిణం:** 50 అడుగుల జె.డి.ఆర్స్ స్థలం. సదరు హద్దుల మధ్య 205 Sq. yds లో RCC డాబా ఇంటికి గల ఈజిమెంటరీ హక్కులు సర్వం సహా.

DHR విలువ : 4,00,000/-
అమీనా విలువ : 30,00,000/-
JDR విలువ : ఇవ్వలేదు

రామచంద్రపురం, **S.Harikrishna,** అడ్వకేట్
Dt: 29-11-2025. రామచంద్రపురం, సెల్: 98661 43874

(c) eenadu

ఈనాడు తూర్పుగోదావరి

కళల గీతిక.. సృజన వీచిక

ఆకట్టుకున్న శాస్త్రీయ నృత్యాలు.. ఉర్రూతలూగించిన జానపదాలు.. ఆలోచింపజేసిన ఉపన్యాసాలు.. సైన్స్ ప్రయోగాలు, లఘు నాటికలు, గీతాలాపనలతో రాజమహేంద్రవరంలోని ఎస్‌కేవీటీ కళాశాలలో బాలోత్సవం ఆదివారం కోలాహలంగా సాగింది. జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన 1,200 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమకు ఇష్టమైన అంశంలో సృజనాత్మకతతో ప్రతిభ కనబరిచారు. రెండోరోజు జరిగిన ముగింపు కార్యక్రమానికి యూనియన్ బ్యాంకు రీజనల్ విభాగాధిపతి ఎ.విశ్వేశ్వరరావు, ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ సత్యనారాయణ సాహూ తదితరులు హాజరయ్యారు.

– న్యూస్‌టుడే, శ్యామలా సెంటర్

సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ నేడు

వి.ఎల్.పురం: జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. డిసెంబరుకు సంబంధించి వివిధ కేటగిరీల కింద జిల్లాలో 2,34,520 మంది లబ్ధిదారులకు రూ.102.70 కోట్ల మేర పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సోమవారం ఉదయం నుంచే సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్ము పంపిణీ చేస్తారన్నారు.

అల అంతర్వేదిలో..

జనవరి 25 నుంచి నరసింహుడి కల్యాణోత్సవాలు

అంతర్వేది: అంతర్వేది లక్ష్మీనరసింహుడికి 2026 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 2 వరకు కల్యాణోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ముహూర్త పత్రాన్ని ప్రధానార్చకులు శ్రీనివాసకిరణ్, స్థానాచార్యులు రంగాచార్యులు బృందం ఏసీ నాగవరప్రసాద్‌కు ఆదివారం అందజేశారు. ● జనవరి 25న స్వామి, అమ్మవార్లకు వధూవరులుగా అలంకరణ. ● 26, 27న పురవీధుల్లో గ్రామోత్సవాలు. ● 28న రాత్రి స్వామివారికి కల్యాణోత్సవం. ● 29న మధ్యాహ్నం 02.05 గంటలకు రథోత్సవం ● ఫిబ్రవరి 1న చక్రస్నానం ● 2న తెప్పోత్సవం.

బెంబేలెత్తిస్తున్న కీటకం..!

స్క్రబ్ టైఫస్ పైనే దృష్టి

ఈనాడు, కాకినాడ, న్యూస్‌టుడే, మసీదు సెంటర్

కొన్ని నెలలుగా చాపకింద నీరులా వ్యాపిస్తున్న స్క్రబ్ టైఫస్ శీతాకాలంలో విజృంభిస్తోంది. గత రెండు నెలల్లో కాకినాడ జిల్లాలో సగటున రోజుకు ఒకరు దీని బారిన పడుతున్నారు. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లోనూ ఇదివరకే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లిని పోలిన కీటకం కుట్టడం వల్ల సోకుతున్న ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుండడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లా ఆసుపత్రుల నుంచి పీహెచ్‌సీ వైద్యుల వరకు బాధితులను గుర్తించి సకాలంలో చికిత్స అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ఒకరు చనిపోవడంతో మిగతా జిల్లాల్లోనూ మరింత ఫోకస్ పెడుతున్నారు.

తూర్పుగోదావరిలో జనవరి నుంచి నవంబరు 26 వరకు నమోదైన కేసులు

పరీక్షించిన రక్త నమూనాలు	పాజిటివ్ కేసులు	వ్యాప్తి శాతం
64	7	10

రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షించిన నమూనాల్లో కాకినాడ జిల్లాలోనే అత్యధికంగా 1,167 టెస్టులు చేశారు. జీజీహెచ్‌కొచ్చే స్థానికులతో పాటు కోనసీమ, అల్లూరి జిల్లాల నుంచి వచ్చే టైఫాయిడ్, డెంగీ లక్షణాలతో వచ్చిన వారందరికీ స్క్రబ్ టైఫస్ పరీక్షలు చేయడం వల్లే కేసులు కూడా ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయని జిల్లా వైద్యాఆరోగ్యశాఖ అధికారి చెబుతున్నారు. కాకినాడ అర్బన్, గ్రామీణ ప్రాంతాలతో పాటు సామర్లకోట, తుని, ప్రత్తిపాడు ప్రాంతాల నుంచి ఎక్కువ ఈ కేసులు వచ్చాయి. మిగతా మండలాల్లోను ఈ వ్యాధి బాధితులున్నారు. గత నెలలో 232 టెస్టులు చేయగా 44 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక్కడే ఎక్కువ పరీక్షలు

రాజమహేంద్రవరం జీజీహెచ్‌లోని జిల్లా పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లోను ఈ వ్యాధి నిర్ధారిత పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు నెలలు కిందటే ఆ ల్యాబ్‌లో పరీక్షల కోసం కిట్లు పంపించాలని అధికారులకు లేఖరాశారు. అవి ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. అందువల్లే ఇక్కడ తక్కువ సంఖ్యలో కేసులు నమోదైనట్లు కనిపిస్తున్నాయి.

నిర్లక్ష్యం వీడకుంటే ప్రమాదమే..

కీటకం కుట్టిన చోట నల్లని మచ్చ ఏర్పడటం, రెండు మూడు రోజుల తర్వాత జ్వరం, తలనొప్పి, దద్దుర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి సమయంలో టెస్ట్ చేయించుకుని పాజిటివ్ వస్తే అయిదు రోజులు చికిత్స తీసుకుంటే తగ్గిపోతుందని జిల్లా మలేరియా అధికారి ప్రభాకర్ చెప్పారు. పరీక్షించుకోకుండా మాత్రలతో సరిపెట్టుకుందామంటే ప్రమాదమంటున్నారు. ఇళ్లు, పనిచేసే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పొదలు, తుప్పల్లో పనులకు వెళ్లేవారు నిండుగా వస్త్రాలు ధరించాలని సూచిస్తున్నారు. దీనిపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌వో నరసింహానాయక్ తెలిపారు. అనుమానితులకు అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్ మందులను పీహెచ్‌సీ స్థాయిలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.

వడివడిగా అడుగులు

పూర్తయిన ప్రధాన ప్లాంటు నిర్మాణం

ఈనాడు మీ తోడు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: గోదావరి ప్రక్షాళనలో భాగంగా రాజమహేంద్రవరం ఆవ ప్రాంతంలో నిర్మిస్తున్న ఎస్టీపీ ప్లాంటు పనులు కొలిక్కి వచ్చాయి. కాంక్రీటు పనులు దాదాపు పూర్తవ్వగా ప్లాంటుకు అనుబంధంగా మొత్తం నాలుగు సంపుల నిర్మాణం పూర్తయ్యింది. ఇక యంత్రాలు అమర్చాల్సి ఉంది. మురుగునీటిని నిల్వ చేసేందుకు 50 ఎంఎల్‌డీ ప్లాంటు సిద్ధం చేయగా, వివిధ దశల్లో నీటి వడపోత, రసాయన ప్రక్రియ నిమిత్తం నాలుగు సంపులు అందుబాటులోకి తీసుకొచ్చారు. వచ్చే మార్చికి పనులు పూర్తవుతాయని మున్సిపల్ ఇంజినీర్లు 'న్యూస్‌టుడే'కు చెప్పారు. నమామి గోదావరి ప్రాజెక్టులో భాగంగా కేంద్రం మొదటి విడతగా రూ.100 కోట్లు విడుదల చేసింది. అందులో రూ.89 కోట్లతో పనులకు ప్రతిపాదించారు. 50 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన ఈ ప్లాంటు త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతోపాటు పక్కనే అదనంగా మరో 5 ఎంఎల్‌డీ ప్లాంటు కూడా సిద్ధమవుతుంది.

ప్రధాన లక్ష్యం..: గోదావరిలో మురుగునీరు కలవడంతో నీరు కలుషితం అవుతోంది. నదిలో మురుగునీరు నేరుగా కలవకుండా ప్లాంట్‌కు పంపింగ్ చేస్తారు. నల్ల, ఆవ ఛానల్ ద్వారా వచ్చే నీటిని పైపులైన్ల ద్వారా ప్లాంట్‌కు పంపింగ్ చేస్తారు. దశల వారీగా శుద్ధి చేసి, వివిధ అవసరాలకు వినియోగిస్తారు.

పీజీఆర్ఎస్‌లో అర్జీల స్వీకరణ

కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) సోమవారం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగే జిల్లాస్థాయి పీజీఆర్ఎస్‌లో వివిధ సమస్యలపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. కలెక్టరేట్‌తోపాటు రెవెన్యూ డివిజన్, మున్సిపల్, మండల కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ అర్జీలు స్వీకరిస్తామని, ప్రజలు తమ సమీపంలోని కార్యాలయంలో అర్జీలు అందజేయవచ్చని కలెక్టర్ తెలిపారు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి

Cell: 80085 97607

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 80082 34669

ఇక.. మరిన్ని ఘాట్‌లు..!

ఈనాడు, రాజమహేంద్రవరం, నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు నిర్వహించాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో రాజమహేంద్రవరంతోపాటు తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టనున్న పనులపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. దాదాపు 8 కోట్ల మంది భక్తుల వస్తారన్న అంచనాతోపాటు, ప్రత్యేక రోజుల్లో గరిష్ఠంగా 75 వేల మంది వరకు వస్తారని భావిస్తున్నారు.

- రద్దీ నియంత్రణ, యాత్రికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతి ఘాట్‌లో 50 మీటర్లకు ఒక కంపార్ట్‌మెంట్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు ఇందులోనే 10 సామాజిక మరుగుదొడ్లు, రెండు దుస్తులు మార్చే గదులు, 6 వాటర్ ఏటీఎంలు, అందుబాటులోకి తెస్తారు.
- ప్రతి భక్తుడు ఘాట్‌లోకి వెళ్లి పుణ్యస్నానం చేసి 15 నిమిషాల్లో బయటకొస్తారని అంచనా వేశారు.
- ప్రతి కంపార్ట్‌మెంట్ నుంచి ఒక రోజు (18 గంటలు)లో 44,928 మంది పుణ్యస్నానం చేస్తారని అంచనా వేస్తున్నారు.
- గోదావరికి ఇరు వైపులా 7.06 కి.మీ. మేర 97 ఘాట్‌లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. తూర్పువైపు 4.93 కి.మీ. పరిధిలో 45 ఘాట్‌లు సిద్ధం చేస్తారు.

శాఖల వారీగా ప్రతిపాదలు (రూ.కోట్లలో)	
జలవనరులు	603.50
గ్రామీణ నీటి సరఫరా	18.12
పంచాయతీరాజ్	278.50
జిల్లా పంచాయతీ (డీపీవో)	46.04
దేవాదాయ	23.35
రహదారులు, భవనాలు	1425.38
మున్సిపల్	2617.16
విద్యుత్తు	223.28
పర్యాటకం	74.30
ప్రజా రవాణా (ఆర్టీసీ)	28.50
వైద్య, ఆరోగ్యం	4.09
అటవీ	31.06
మత్స్యశాఖ	5.00
అగ్నిమాపకం	27.03
పోలీసు	161.40

కోతల వేళ.. 'దిత్వా'తో కలవరం

వి.ఎల్.పురం: జిల్లాలో ముమ్మరంగా వరి కోత జరుగుతున్న సమయంలో దిత్వా తుపాను అన్నదాతలను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. పంట చేతికందే తరుణంలో తుపాను ప్రభావంతో జిల్లాలో ఆదివారం వర్షపు చినుకులు మొదలవడంతో రైతులు కలవరపడుతున్నారు. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉండటంతో ఇప్పటికే కోతలు కోసి ధాన్యాన్ని ఆరబెట్టిన రైతులు దానిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 76,941 హెక్టార్లలో ఖరీఫ్ వరిసాగు జరగగా శనివారం నాటికి 62,712 హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. ఇంకా 14,229 హెక్టార్లలో కోతలు జరగాల్సి ఉంది. వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతానికి కోతలు నిలిపివేయించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు తెలిపారు. వర్షాలు తగ్గేవరకు ఎవరూ కోతలు చేయొద్దని ఆయన సూచించారు. ధాన్యం సేకరణకు సంబంధించి ఆదివారం నాటికి 28,180 మంది రైతుల నుంచి 2,10,210 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించినట్లు పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు.

2nd MEMORIAL ANNIVERSARY

Smt. G.M. Henrietta

(Henrietta Teacher, Schade Girls High School)

W/o. K.V. Ratnam

On Monday December 1st, 2025 @ 6.30 pm at our Residence, # 55-7-75 Suviseshapuram, behind Manjeera Hotel, Rajahmundry.

Dr. K. Neil kishore, Dr. P. Saritha, Mr. K.Sanjay Ratna Kumar, Dr. P. Shanila, Mrs. Indira John, Dr. B. John Ratnam

K. Neol Snehith, K. Ashley, K. Emely, Dr. B. Lenora, Dr. B. Rebecca, B. Ratnam

(c) eenadu

కట్టలుకట్టి.. ఆటలు కట్టిపెట్టి!

చదువుతోపాటు ఆటల్లోనూ ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతి పాఠశాలకు క్రీడా సామగ్రి పంపిణీ చేసింది. తాళ్లపూడి మండలంలో పాఠశాలలకు సరఫరా చేసేందుకు సుమారు పది రోజుల కిందట వేగేశ్వరపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు క్రీడా సామగ్రిని తీసుకొచ్చారు. క్రికెట్ కిట్లు, క్యారమ్ బోర్డులు, బ్యాడ్మింటన్ బ్యాట్ తదితర పరికరాలు మూటల్లోనే మూలుగుతున్నాయి. ఇప్పటి వరకు కట్టలను విప్పకుండా సామగ్రిని విద్యార్థులకు పంచకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. కొన్ని రోజుల్లో పరీక్షల సమయం సమీపిస్తున్నందున విద్యార్థులు ఆటలకు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఎంఈవో నెహ్రూ వద్ద ప్రస్తావించగా పరిశీలించి పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

- న్యూస్‌టుడే, తాళ్లపూడి

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం ● ఈఎస్‌ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

EENADU SPORTS LEAGUE 2025

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్‌ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్‌ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్‌ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

ఈనాడు - హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్‌ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్టు ఈఎస్‌ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

● బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

రిజిస్ట్రేషన్ కోసం

☛ రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.

☛ మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా
ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్,
ఈనాడు కార్యాలయం,
ఎన్‌హెచ్-16, హుకుంపేట,
రాజమహేంద్రవరం-533107
వివరాలకు: 96666 31768
(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ NECC (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT
District Sponsor: TIRUMALA విద్యాసంస్థలు
FM Partner: ఈ FM Mee FM TV Partner: ETV ఆంధ్ర ప్రదేశ్ Organised by: ఈనాడు

ఈఎస్‌ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

వందేమాతరం స్ఫూర్తి తరాలు కొనసాగుతుంది

● ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

విజేతకు బహుమతులు అందిస్తున్న ఎమ్మెల్యే బండారు

ఆలమూరు: బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం స్ఫూర్తి తరాలు కొనసాగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలమూరు ఎంపీపీ కార్యాలయంలో బాలమందిరం, సాహితీగోదావరి సంయుక్త నిర్వహణలో ఏర్పాటుచేసిన వందేమాతరం 150 కవి సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ప్రముఖ కవులు కృష్ణశ్రీ, ర్యాలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం, పోటీలు నిర్వహించారు. రామకృష్ణ(కాకినాడ) రచించిన పర్జన్య హూంకారం ప్రథమ, యమున(జగ్గంపేట) రచించిన వారసత్వ ఆయుధం ద్వితీయ, సూర్యాకుల(ఆలమూరు) రచించిన వందేమాతరం గీతం తృతీయ బహుమతులకు ఎంపికయ్యాయి. ప్రత్యేక బహుమతులకు శృంగారాయునిపాలేనికి చెందిన ఆర్.వి.వి.రాజా రచించిన దుర్గమ వరగీతం, అనపర్తికి చెందిన చాగంటి సుబ్రహ్మణ్యం రచించిన కోనకోనా కోనసీమ ఎంపికయ్యాయి. విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందించారు.

వాడపల్లిలో ఆధ్యాత్మిక పరిమళం

హాజరైన భక్తజనం (అంతర చిత్రం) అష్టోత్తర పూజలో అర్చకస్వామి

వాడపల్లి (ఆత్రేయపురం), న్యూస్‌టుడే: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిచెందిన వాడపల్లి వేంకటేశ్వరుని దివ్యక్షేత్రం ఆదివారం అశేష భక్తజనంతో శోభిల్లింది. ఐశ్వర్య లక్ష్మీ హోమం, గోపూజ, అష్టోత్తర శతనామావళి, కల్యాణం, బాలభోగం, నివేదన, పవళింపు సేవ తదితర కార్యక్రమాలు కనులపండువగా నిర్వహించారు. ఆయా పూజలకు హాజరైన భక్తుల గోవింద నామస్మరణతో పరిసరాలు ప్రతిధ్వనించాయి.

భాజపా అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షుల నియామకం

దేవీచౌక్, న్యూస్‌టుడే: పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో భాగంగా భాజపా అనుబంధ వివిధ విభాగాల మోర్చాల జిల్లా అధ్యక్షులను ఆదివారం ప్రకటించారు. మహిళా, కిసాన్, బీసీ, ఎస్సీ, మైనార్టీ మోర్చాలకు కొత్త అధ్యక్షులను నియమించినట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తెలిపారు. మహిళా మోర్చా పాలడుగుల శ్రీవిద్య, కిసాన్ మోర్చా పేపకాయల కాశీ, బీసీ మోర్చా మరుకుర్తి నరేష్‌కుమార్ యాదవ్, ఎస్సీ మోర్చా తగరం సురేష్‌బాబు, మైనార్టీ మోర్చా రాజేష్‌కుమార్ జైన్‌లను జిల్లా అధ్యక్షులుగా నియమించినట్లు పేర్కొన్నారు. త్వరలో మిగిలిన రెండు మోర్చాలకు సంబంధించిన అధ్యక్షులను నియమిస్తామన్నారు. కొత్తగా నియమించిన అధ్యక్షులు జిల్లాలో పర్యటించి తమ మోర్చాలకు సంబంధించిన కమిటీలను ఏర్పాటుచేసి క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు.

సేవలకు తగిన గుర్తింపు

శ్రీనివాసబాబు దంపతులను సన్మానిస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ జానకీదేవి, తూర్పుగోదావరి జిల్లా రిజిస్ట్రార్ రెడ్డి సత్యనారాయణ

బిక్కవోలు, న్యూస్‌టుడే: మనం చేసిన సేవలతోనే గుర్తింపు లభిస్తుందని వక్తలు పేర్కొన్నారు. బిక్కవోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రారుగా పనిచేసిన చప్పిడి శ్రీనివాసబాబు ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ జానకీదేవి, తూర్పుగోదావరి జిల్లా రిజిస్ట్రార్ రెడ్డి సత్యనారాయణ హాజరయ్యారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. మంచి చేసిన వారికి గుర్తింపు లభిస్తుందన్నారు. 1983లో జూనియర్ అసిస్టెంటుగా సర్వీసులో చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి గ్రేడ్-1 సబ్ రిజిస్ట్రార్ అయ్యారన్నారు. ఈయన చేసిన సేవలకు గుర్తింపుగా 2018లో బెస్ట్ సబ్ రిజిస్ట్రార్ అవార్డు అందుకున్నారు. కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రతిష్ఠాత్మకంగా గోదావరి పుష్కరాలు

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాధవ్

బిక్కవోలు, న్యూస్‌టుడే: గోదావరి పుష్కరాలు ప్రతిష్ఠాత్మకంగా చేపడతామని, ప్రతి ఒక్కరికీ గుర్తుండేలా గోదావరి పుష్కరాలు జరుగుతాయని భాజపా రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ అన్నారు. రామవరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వారణాసిలో మహాకుంభమేళా చేశామని, అది విజయవంతమైందన్నారు. వాజ్‌పేయీ శతజయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు. అన్ని పక్షాలను కలుపుకుని వెళ్లడంలో ఆయన చాకచక్యం చూపించారని, అలాంటి స్ఫూర్తిని పెంచాలన్నారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ భాజపా నాయకులు పాల్గొన్నారు.

తెలుగు తల్లి ఒడిలో వెలుగు దివ్వెలు

ఆత్మీయ సమ్మేళనంలో వీసీ మునిరత్నం నాయుడు, బేతవోలు రామబ్రహ్మం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి

బొమ్మూరు, హుకుంపేట, న్యూస్‌టుడే: తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులందరూ కలుసుకోవడం హర్షణీయమన్నారు. విశిష్ట అతిథి ప్రొ.బేతవోలు రామబ్రహ్మం మాట్లాడుతూ యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. ఇక్కడ చదివిన వారు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారన్నారు. వీసీ డా. మునిరత్నం నాయుడు మాట్లాడుతూ మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. సాహితీవేత్తలు డా.రెంటాల శ్రీవెంకటేశ్వరరావు, డా.సాధనాల వెంకట స్వామినాయుడు, డా.చిల్లుకోటి కూర్మయ్య, పేరయ్యనాయుడు తదితరులు మాట్లాడారు. పూర్వ విద్యార్థులు తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. అనంతరం రామబ్రహ్మం, వీసీని సన్మానించారు.

కళకళలాడేది..

2004-06 బ్యాచ్‌లో చదివిన 26 మందిమి కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఓ ప్రైవేటు సంస్థలో రీజనల్ ఇన్‌ఛార్జ్‌గా చేస్తున్నాను. గతంలో ప్రొఫెసర్లు మాపై చూపిన ఆదరణ మరిచిపోలేం. నిత్యం కోర్సులు, విద్యార్థులతో ప్రాంగణం కళకళలాడేది.

- ఎం.వి.ఎల్.నరేష్, రాజమహేంద్రవరం

నిత్యం నేర్చుకునేవాళ్లం..

ఇక్కడ నేర్చుకున్న విద్య, నైతిక విలువలు నా జీవితాన్ని మార్చాయి. ఎంఏ తెలుగు, ఎంఫిల్ చేశాను. నిత్యం తెలుగు సాహిత్యం, పద్యాలు నేర్చుకునే వాళ్లం. మా బ్యాచ్‌లో 80 మంది ఉండేవారు.

- కె.శ్యామల దేవి, డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు, కాకినాడ

ఆరుద్ర దగ్గర నేర్చుకున్నాం..



మాది 1991-93 బ్యాచ్. మేము చదుకునే రోజుల్లో సినీగేయ రచయిత ఆరుద్ర మాకు అతిథి అధ్యాపకుడిగా బోధించేవారు. అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు ఎంతో ఆసక్తిగా బోధించేవారు.

- గూటం.స్వామి, తెలుగు ఉపాధ్యాయుడు, బొమ్మూరు

అప్పట్లో అన్ని వసతులు

1993లో ఎంఫిల్ పూర్తి చేశాను. అప్పట్లో వర్సిటీకి బస్సు ఉండేది. దూరప్రాంతాల వారికి వసతిగృహ సదుపాయం బాగుండేది. ఇక్కడ చదివిన వారు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, కవులు, సాహితీవేత్తలుగా స్థిరపడ్డారు.

- పద్మావతి, శ్రీకాకుళం, ఉపాధ్యాయురాలు

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభ వాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి. ✆ 73862 01191.

స్థిరాస్తులపై తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్ స్థిరాస్తి ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్ ఇవ్వబడును. సిబిల్ అవసరంలేదు. అయోధ్య కోఆపరేటివ్ సొసైటి బ్యాంక్, ✆ 93969 99669.

పర్సనల్, వ్యవసాయ భూములకు, రైతులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, ఇండస్ట్రియల్‌కు ఫైనాన్స్ సదుపాయం కలదు. Contact Cell: 90632 90864.

REAL ESTATE

HOUSE FOR SALE

GENERAL

House For Sale Near Ashoknagar, Meeseva road, Kakinada. 370Sq yards (52x65) Contact: RS RAO, ✆ 94927 70388.

PLOT FOR SALE

GENERAL

Open Plot For Sale Near Gokulam Temple, Gokulam Road, Kakinada. Plot No: 11 (45x67) 337 Sq Yards. RS RAO, ✆ 94927 70388.

రాజమండ్రి పిడింగొయ్యలో 257 గజాల తూర్పు ప్లాటు అమ్మకం. వెంటనే రిజిస్ట్రేషన్ చేయు వారికి ప్రాధాన్యత. సెల్: 98480 18234.

JOBS

కాకినాడలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌కు 1) సేల్స్ మేనేజర్, 2) ప్రొక్యూర్మెంట్ మేనేజర్, 3) ప్రాసెసింగ్ మేనేజర్, 4) అకౌంటెంట్ 5) ఆఫీస్ క్లర్క్స్ కావలెను. జీ: 15-35 వేలు, సంప్ర: లెన్సన్ ఫుడ్స్, ఆనందభారతి గ్రౌండ్స్ ఎదురుగా, సినిమా రోడ్, ✆ 63056 27297, Email: hr@lensunfoods.com

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజిలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/ Female) కావలెను. సంప్ర: Contact Cell: 84650 05959.

నిడదవోలు మండలం శంకరాపురంలోని దివ్యాంగుల ఆశ్రమం హృదయాలయం నందు పని చేయుటకు పంటవాళ్ళు, వార్డెన్, ఆయాలు, కేర్‌టేకర్, స్వీపర్ (ఆడవారు), అడ్మిన్ / డ్రైవర్ / వార్డెన్ (మగ) రెసిడెన్షియల్‌గా పనిచేయుటకు కావలెను. సెల్: 94409 42148, 94418 76034.

రాఘవ ఆటో ఫైనాన్స్‌కు రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, జగ్గంపేట, తుని, రావులపాలెంలలో బిజినెస్ & రికవరి ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ✆ 910092 7474, 90631 80344.

జనప్రియ ఊరగాయలు నందు పని చేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. Contact: జనప్రియ ఊరగాయలు, రాయుడుపాకలు, రాజమండ్రి రూరల్, Cell: 98664 08924.

SECURITY GUARDS

రాజమండ్రి పోలవరం ప్రాజెక్ట్ దగ్గర పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. జీతం: 15,000/-, P.F, ESI, ఉచిత వసతి + భోజన సదుపాయం కలదు. Contact: 98665 94189, 85004 98115.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర

★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 6-35 పైII
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి):	18,000
పాతకాయ: గండేరా	29,000
గటగట	27,000
కొత్తకాయ: గండేరా	28,000
గటగట	26,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	15,000-16,000
కొత్త (పచ్చి) కాయ	14,000-15,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	6,000
కిలో	400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	113-00
రిటైల్ లైవ్	140-00
డ్రెస్డ్	203-00
స్కిన్‌లెస్	231-00

92.7 FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM

ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

ఉన్నత విలువలు పాటించిన నేత వాజ్‌పేయీ

● విగ్రహావిష్కరణ సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

తాపేశ్వరంలో ఎగ్జిబిషన్ సందర్శించిన కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ

మండపేట, ద్వారపూడి, న్యూస్‌టుడే: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ అత్యంత ఉన్నత విలువలు పాటించిన వ్యక్తి అని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి బాటలు వేసిన దార్శనికుడని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట బైపాస్ రోడ్డు జంక్షన్‌లో ఏర్పాటుచేసిన మాజీ ప్రధాని అటల్‌జీ విగ్రహాన్ని రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరితో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం తాపేశ్వరం వేడుక ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో తొలిసారి మండపేటలో విగ్రహాన్ని ఏర్పాటుచేయడం సంతృప్తినిచ్చిందని, అందుకు కృషిచేసిన భాజపా నియోజకవర్గం కన్వీనర్ కె.వి.వి.సాయిరామ్‌ని అభినందించారు. ● ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వాజ్‌పేయీ చిత్ర ప్రదర్శనను తిలకించిన అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఒక్క ఓటు తేడా రావడంతో నైతిక విలువలు పాటిస్తూ ప్రధాన మంత్రి పదవికి వాజ్‌పేయీ రాజీనామా చేశారని గుర్తుచేశారు. గ్రామాల్లో రహదారులను అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో గ్రామీణ సడక్ యోజనను ఆచరణలోకి తెచ్చారని కొనియాడారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ వాజ్‌పేయీ అమల్లోకి తెచ్చిన సంస్కరణలతో దేశం ప్రస్తుతం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీప్రసన్న, అనకాపల్లి జిల్లా ఇన్‌ఛార్జి కర్రి చిట్టిబాబు, కోనసీమ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, నేతలు యాళ్ల దొరబాబు, ఛైర్‌పర్సన్ పతివాడ నూక దుర్గారాణి పాల్గొన్నారు.

అక్నూలో అంతర్జాతీయ సదస్సు

రాజానగరం, న్యూస్‌టుడే: నన్నయ విశ్వవిద్యాలయంలో డిసెంబరు 5, 6 తేదీల్లో భౌతిక, రసాయన, జీవశాస్త్రాలలో నూతన ఆవిష్కరణలు, వ్యవసాయ, ఆహార సాంకేతికత, ఔషధ ఆవిష్కరణ, పర్యావరణ స్థిరత్వంలో వాటి ఉపయోగాలు అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నామని వీసీ ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఈ సదస్సుకు డిసెంబరు 2 లోపు పరిశోధ నపత్రాలు సమర్పించాలని తెలిపారు. కాన్ఫరెన్స్, అయొంకి పబ్లిషింగ్ కో సంస్థ ఛైర్మన్ ప్రొ.చంద్రమౌళి పావులూరి, నిర్వహణా కార్యదర్శులుగా కెమిస్ట్రీ విభాగాధిపతి కె.దీప్తి తదితరులు వ్యవహరిస్తారన్నారు. వివరాలకు సదస్సు కన్వీనర్ బి.జగన్మోహన్ రెడ్డి 93471 53270 ని సంప్రదించాలని వీసీ తెలిపారు.

ప్రాణం తీసిన చేతబడి భయం

▲ వెంటాడి.. కత్తితో నరికి యువకుడి హత్య
▲ ఆపై పోలీసుస్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు

ఆనంద్ కుమార్ (పాత చిత్రం)

కోరుకొండ, సీతానగరం, న్యూస్‌టుడే: చేతబడి చేసి చంపేస్తాడనే భయం.. అనుమానంతో వరసకు బావ అయిన వ్యక్తిని నరికి చంపిన ఘటన సంచలనం కలిగించింది. పోలీసులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజానగరం మండలం నరేంద్రపురానికి చెందిన పిల్లి ఆనంద్‌కుమార్ అలియాస్ ఆనంద్(31) దోసకాయలపల్లికి చెందిన త్రివేణిని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అత్తారింట్లోనే ఉంటున్నారు. అక్కడే మేక మాంసం దుకాణం నడుపుతున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. సీతానగరం మండలం ములకల్లంకకు చెందిన గాడి రాజ్‌కమల్ త్రివేణికి దూరపు బంధువు. వరసకు సోదరుడు అవుతాడు. వివాహం కాలేదు. ఏడు నెలల క్రితం కొంతకాలం వీరి ఇంట్లోనే ఉంటూ కూలిపనికి వెళ్లేవాడు. ఆ సమయంలోనే రాజ్‌కమల్.. త్రివేణిపై కన్నేసి అసభ్యకరంగా మాట్లాడినట్లు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఆనంద్ అతన్ని ఇంటి నుంచి బయటకు పంపించేశాడు. అప్పుడు వీరి మధ్య వివాదం జరిగింది.

అనుమానం పెనుభూతమై..: రాజ్‌కమల్‌కు ఇటీవల ఆరోగ్యం బాగోలేదు. ఆసుపత్రులకు తిరిగినా తగ్గలేదు. మంత్రాలు వేసే వారి మాటలు నమ్మి ఆనంద్ తనకు చేతబడి చేసి ఉండొచ్చని నమ్మాడు. ఆదివారం ఉదయం మేకను కొనేందుకు ఆనంద్ ఎప్పుడూ వెళ్లే ప్రాంతానికి వెళ్లాడు. అప్పటికే కాపు కాసిన రాజ్‌కమల్ అతనిపై కత్తితో దాడి చేయబోగా తప్పించుకుని పరుగుపెట్టాడు. వెంటాడి మరీ కత్తితో ఆనంద్ మెడపై బలంగా నరికేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘర్షణలో ఆనంద్ చేయి తెగి పడింది. ఆపై రాజ్‌కమల్ నరికిన కత్తిని దూరంగా పడేసి, ఆనంద్‌కు చెందిన ద్విచక్రవాహనంపైనే సీతానగరం పోలీసుస్టేషనులో లొంగిపోయాడు. ఏఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ వై.శ్రీకాంత్, సీఐ వై.సత్యకిషోర్, ఎస్సై నాగార్జున, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు..: హత్యకు ఉపయోగించిన కత్తిని అనకాపల్లిలో ప్రత్యేకించి తయారు చేయించాడు. చేతబడి భయంతోనే పథకం ప్రకారం హత్య చేసి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. గతంలో జరిగిన అవమానం కూడా కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.

కేసు నమోదు..: మృతుడి భార్య త్రివేణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వై.సత్యకిషోర్ తెలిపారు. తమ బిడ్డను అడ్డు తొలగించి, ఆస్తులన్నీ దోచేయాలని చూస్తున్నారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. అది తేలే వరకు మృతదేహాన్ని కదిలించేది లేదని అడ్డు నిలిచారు. పోలీసులు వారి నుంచి వివరాలు తీసుకుని, నచ్చజెప్పడంతో వెళ్లిపోయారు.

(c) eenadu

రాజమహేంద్రవరం

ఐసీఈయూ నూతన కార్యవర్గం

దేవీచౌక్, న్యూస్‌టుడే: ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్(ఐసీఈయూ) రాజమహేంద్రవరం డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎన్ఆర్‌జీ మాధ్యూస్, ఉపాధ్యక్షులుగా సీహెచ్ సత్యదేవ్, జి.శ్రీనివాసరావు, వి.వి.సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా ఎం.కోదండరామ్, సంయుక్త కార్యదర్శులుగా పీవీఎస్ రాజు, ఎ.సుబ్బారావు, ఎం.రామకృష్ణ, కోశాధికారిగా వి.ఈశ్వరరావుతోపాటు 15 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

రైతుబజారులో నిన్నటి ధరలు(రూ.లో)

దేవీచౌక్: టమాటా-28, వంకాయలు నలుపు-30/గులాబీ-36/తెలుపు-38/దొమ్మేరు-40, బెండ-50, కాకర-34, బీర పందిరి-38, దొండ-18, క్యారెట్-50, బీట్‌రూట్-40, గోరు చిక్కుళ్లు-40, దోస-24, ఆనపకాయ-18/20, చిక్కుళ్లు-68/సన్నాలు-80, పచ్చిమిర్చి-38, బంగాళాదుంపలు-21, ఉల్లిపాయలు-18.

అల్లుకున్న ప్రమాదం

రాజమహేంద్రవరం జయకృష్ణపురంలో విద్యుత్తు స్తంభానికి మొక్కలు తీగలు అల్లుకుని ప్రమాదకరంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వెనుక వీధిలో ఉన్న విద్యుత్తు స్తంభానికి తీగలు పాకాయి. ఎండిపోయి ఉండటంతో రాపిడి జరిగి నిప్పురవ్వలు ఏర్పడితే ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే తీగలు తొలగించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, దేవీచౌక్

ఆత్మీయ సమ్మేళనం

కొవ్వూరు పట్టణం: వారంతా 34 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్నారు.. వివిధ రంగాల్లో స్థిరపడ్డారు.. ఎక్కడెక్కడో ఉన్న వారంతా ఆత్మీయంగా కలవాలన్న సంకల్పం నెరవేరింది. కొవ్వూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1990-91లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం శ్రీరస్తు కల్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను పిలిచి సన్మానించారు. చదువుకున్న పాఠశాల తరగతి గదులు, క్రీడా ప్రాంగణంలో గడిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ.10-మ.1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 83282 39927, 80089 02897

స్పందనకు వందనం

సమస్య: స్థానిక ఏవియేషన్‌లోని నివాస గృహసముదాయాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదు. నివాసాల చెంత చెత్త పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దుర్వాసన వస్తుండటంతో నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. - రాజేష్, స్థానికుడు

సమస్య: గాయత్రినగర్‌లో నివాసాల చెంత తుప్పలు పెరిగిపోయి కీటకాలకు నిలయంగా మారింది. తుప్పలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. - రాజు, స్థానికుడు

సమాధానం: సిబ్బందిని పంపించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. - వినూత్న, ఎంహెచ్‌వో

- వి.ఎల్.పురం, న్యూస్‌టుడే

నగరంలోని వివిధ సమస్యలపై 'మేమున్నాం.. మీకుతోడుగా'కు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను నగరపాలక సంస్థ ఆయా విభాగాల అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ● వి.ఎల్.పురంలోని ఆర్ఎంసీ పార్కు ప్రధాన ద్వారం వద్ద చెత్తను సంబంధిత పారిశుద్ధ్య సిబ్బంది తొలగించినట్లు ఫిర్యాదుదారుడు మోహన్‌కృష్ణ తెలిపారు. ● స్థానిక పీఅండ్‌టీ కాలనీలో వీధిదీపాలకు సంబంధించి విభాగం సిబ్బంది మరమ్మతులు చేపట్టడంతో సమస్య తొలగినట్లు ఫిర్యాదుదారుడు సుబ్బారావు తెలిపారు. ● ఏవీఏ రోడ్డులోని పెట్రోల్ బంక్ రోడ్డులోని వీధిదీపాలకు మరమ్మతులు చేసినట్లు ఫిర్యాదుదారుడు తెలిపారు. ● పలుచోట్ల రహదారి గుంతలు పూడ్చినట్లు ఫిర్యాదుదారుడు రెడ్డి తెలిపారు. - న్యూస్‌టుడే, వి.ఎల్.పురం

ముంపు పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలో మురుగునీటి ప్రక్షాళనకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. రానున్న పుష్కరాల నేపథ్యంలో సమస్యను కొలిక్కి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. పూర్తిస్థాయి కాలువ నిర్మాణ వ్యవస్థ అందుబాటులో లేకపోవడమే ముంపుకు ప్రధాన కారణం. ఈ క్రమంలో మూడు విడతల్లో మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మున్సిపల్ సాధారణ నిధులతో ఈ పనులు చేయనున్నారు.

ప్రధాన రహదారిలో కుంగిపోయిన కాలువ

కాతేరు, కొంతమూరు పరిధిలో..

నగరంలోని కాతేరు, మల్లయ్యపేట, కొంతమూరు, క్వారీమార్కెట్, లాలాచెరువు ప్రాంతాల నుంచి నీరంతా దిగువకు వస్తోంది. వర్షాకాలంలో నీటి ప్రవాహం పెరగడంతో దిగువ ప్రాంతాలు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఆ నీటిని కాలువల ద్వారా కాతేరు మళ్లిస్తారు. అక్కడ సమగ్ర మురుగునీటి ప్రక్షాళన నిమిత్తం 20 ఎంఎల్‌డీ ప్లాంటు నిర్మిస్తారు. ఎగువన ఉన్న నీరంతా ప్లాంటుకు చేరుకొని అక్కడ శుద్ధీకరణ చేసి తిరిగి నదిలో వదులుతారు. కంబాలచెరువు, ఆర్యాపురం, తుమ్మలావ, కృష్ణానగర్ తదితర చోట్ల ముంపు సమస్య తగ్గుతుంది.

దేవీచౌక్, కంబాలచెరువు ప్రాంతాల్లో..

దేవీచౌక్, గోకవరం బస్టాండ్, గోదావరి బండ్ రోడ్డు, కంబాలచెరువు, దానవాయిపేట, ప్రకాశంనగర్, జాంపేట, ఆజాద్ చౌక్ ప్రాంతాల్లో వర్షపు నీరు వెళ్లేందుకు కాలువలను ఆధునికీకరిస్తారు. అటు పేపరుమిల్లు నుంచి సీతంపేట, కోటగుమ్మం, కోటిపల్లి బస్టాండ్ మీదుగా కాలువలను విస్తరిస్తారు. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వర్షాలతో ఈ ప్రాంతంలో నేరుగా ప్రధాన కాలువ గుండా క్వారీ చానల్ మీదుగా నల్లాఛానల్‌కు చేరుతుంది. అక్కడ నుంచి ఎస్‌టీపీ ప్లాంటు ద్వారా తిరిగి నదిలో కలిసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆవ ప్రాంతంలో 50 ఎంఎల్‌డి మురికినీటి ప్లాంటు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో కాలువలు ఉన్నప్పటికీ ప్రస్తుత అవసరాలకు ఉపయోగపడని విధంగా ఉన్నాయి. చాలా వరకూ కాలువలు కుంగిపోయాయి. వీటిని చక్కదిద్దనున్నారు.

రైల్వేస్టేషన్, మోరంపూడి..

ఆల్కట్‌గార్డెన్స్, రైల్వేస్టేషన్, మోరంపూడి, బొమ్మూరుతో పాటు గ్రామీణం పరిధిలో కాలువల ద్వారా వచ్చే నీరంతా ధవళేశ్వరం వద్ద పైపులైన్ల ద్వారా కలపడానికి ప్రతిపాదనలు చేస్తున్నారు. అవసరమైతే వేమగిరి రోడ్డులో 9 ఎంఎల్‌డీ ప్లాంటు నిర్మిస్తారు. ప్రస్తుతం అర్బన్‌లో రోజూ 60 ఎంఎల్‌డీ మురుగునీరు విడుదల అవుతోంది. వర్షం వస్తే ఆ నీటితో కలిసి 80 నుంచి 100 ఎంఎల్‌డీ నీరు నదిలో కలుస్తుంది. కాగా 2040 నాటికి అర్బన్‌లో ప్రతి రోజూ 110 ఎంఎల్‌డీ నీరు విడుదలవుతుంది అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చేపట్టే పనులు భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడనున్నాయి.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నగర పర్యటన

ఏవీఏ రోడ్డు: విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల స్థాయి నుంచే పరిసరాలపై అవగాహన, విజ్ఞానం పెంపొందించుకునేందుకు ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) ప్రవేశపెట్టారు. అందులో భాగంగా యర్రవరం, పెద్దాపురం, గొల్లప్రోలు, మల్లెపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలు, సామర్లకోట మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు సుమారు 400 మంది ఆదివారం ఎక్స్‌పోజర్ విజిట్‌కు రాజమహేంద్రవరం వచ్చారు. సైన్స్ సెంటర్, రోడ్‌కం రైలు వంతెన, మహాకాళేశ్వర ఆలయం, ఇస్కాన్ మందిరం, ధవళేశ్వరం కాటన్ మ్యూజియం, కాటన్ బ్యారేజీ, ఆర్ట్స్ కళాశాల, కడియం నర్సరీలు, దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీలు చూశారు.

పచ్చదనానికి యువ సంకల్పం

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వాలంటీర్లు మొక్కలు నాటారు. హుకుంపేట నాగిరెడ్డినగర్ లోని సచివాలయం వద్ద ఆదివారం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవా శిబిరం నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి స్వర్ణ పంచాయతీ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ సంచుల నిషేధంపై గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కె.సుభాషిణిదేవీ, సిబ్బంది పాల్గొన్నారు.

– న్యూస్‌టుడే, దేవీచౌక్

నిబంధనలు మరిచి శుచికి తిలోదకాలిచ్చి

ధవళేశ్వరం, న్యూస్‌టుడే: కార్తికం ముగియడంతో మాంసాహార ప్రియులంతా మాంసం దుకాణాల ముందు క్యూ కడుతున్నారు. వారాంతంలో అయితే తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇంతవరకు బాగానే ఉన్నా కొన్ని కబేళాలు, మాంసం దుకాణాల వద్ద కనీస నిబంధనలు పాటించట్లేదు. పరిశుభ్రత మాటే వదిలేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సైతం పట్టించుకోవట్లేదనే విమర్శలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. దీంతో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది.

ధవళేశ్వరం ప్రధాన రహదారిలో విక్రయాలు

ఐఎల్‌టీడీ కూడలి, బొమ్మూరు, బాలాజీపేట, ధవళేశ్వరం, కొంతమూరు, కోలమూరుల్లో రహదారి పక్కనే దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. కొన్నిచోట్ల మురుగు పారే డ్రెయినేజీపై దుకాణాలు ఉండటం గమనార్హం. చికెన్ విక్రయ దుకాణాల వద్ద కొందరు కోళ్లను పెంచుతున్నారు. ఎలుకలు కొరికి గాయపరుస్తున్నా.. వాటినే కోసి విక్రయిస్తుండటం గమనార్హం.

నడిరోడ్డు పైనే..

ఇవీ నిబంధనలు..

✦ పూర్తి ఆరోగ్యంగా ఉన్న పశువులను మాత్రమే వధించి, విక్రయించాలి. ✦ వ్యాధుల బారిన పడిన, గాయపడిన వంటివాటిని విక్రయించకూడదు. ✦ ఈ అంశాలను పరిశీలించి వాటికి సీలుతో ధ్రువీకరించాల్సిన బాధ్యత ఆ ప్రాంత పశు వైద్యులపై ఉంది. ఇవి ఎక్కడా అమలు కావట్లేదు. ✦ అపరిశుభ్ర వాతావరణంలోనే విక్రయిస్తున్నారు. రోడ్డుపై దుమ్ము, ధూళి వంటివి పడుతున్నాయి. వాటిని కప్పేలా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈగలు, ఇతర పరాన్నజీవులు వంటివి దానిపై వాలుతున్నాయి.

ఆదేశాలు జారీ చేస్తాం..

గ్రామాల్లో వధిస్తున్న మేక, గొర్రె, పొట్టేళ్లు, మాంస దుకాణాల వివరాలు సేకరించడంతో పాటు అక్కడి పారిశుద్ధ్య వివరాలు నమోదు చేస్తాం. వధించే ముందు పశు వైద్యుడి ధ్రువీకరణ పొందారా లేదా అన్నది పరిగణనలోకి తీసుకునేలా కార్యదర్శులకు ఆదేశాలిస్తాం. కళేబరాల వద్ద పాటించాల్సిన శుభ్రతా చర్యలపై అవగాహన కల్పిస్తాం. ప్రజారోగ్యానికి ముప్పువాటిల్లే చర్యలు లేకుండా జాగ్రత్తలు పాటిస్తాం.

– రమేశ్, ఎంపీడీవో, కడియం మండలం

పిల్లల అభ్యసన సామర్థ్యాలపై సర్వే

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: చదవడం.. రాయడం.. లెక్కించడం.. బొమ్మలను గుర్తించడం.. ప్రతి విద్యార్థికి ఉండాల్సిన కనీస సామర్థ్యాలు. ఈ విషయాలు నేటితరం పిల్లలకు ఎంతమేర తెలుసు ననే దానిపై విద్యాశాఖ ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నారు. అభ్యసన సామర్థ్యాలను (ఎఫ్ఎల్ఎన్) పరిశీలిస్తున్నారు. నగరంలోని 54 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. సుమారు 7,450 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరికి గత నాలుగు రోజులుగా ఒకటి నుంచి అయిదో తరగతి వారిని సర్వే చేస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థితో మాట్లాడుతున్న అధికారులు

ఏం చేస్తారంటే..

ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థికి కొన్ని రకాల బొమ్మలు ఇచ్చి వాటి పేర్లను చదివిస్తారు. ఒక వరుస అంకెను ఇచ్చి కలిపితే ఎంత అని రెండో తరగతి విద్యార్థిని అడుగుతారు. ✦ చిట్టి చిలకమ్మ.. అమ్మ కొట్టిందా.. అనే పద్యాన్ని చదవమంటారు. ✦ ఆంగ్ల పదాలను ఇచ్చి ఐదోతరగతి విద్యార్థిని చదివిస్తారు. ఇలా యూడైస్‌లో పేర్కొన్న కొన్ని రకాల పరీక్షలు పెట్టి పిల్లలతో సమాధానలు రప్పిస్తారు. వాటిని వెంటనే యూడైస్‌లో నమోదు చేస్తారు.

అయిదు రోజుల్లో పూర్తి..

దీని ద్వారా విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరిగిందా లేదా ఉపాధ్యాయులు పాఠాలు ఏవిధంగా చెబుతున్నారు. అనే విషయాలను గుర్తించి డిసెంబరు 5కు సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. దానవాయిపేట మున్సిపల్ స్కూలు క్లస్టర్ పరిధిలో పాఠశాలల్లో అధికారులు సర్వే పూర్తిచేశారు. మిగతా పాఠశాలల్లోనూ మూడు రోజుల్లో పూర్తి చేయనున్నారని అర్బన్ పాఠశాలల తనిఖీ అధికారి బి.దిలీప్‌కుమార్ తెలిపారు.

ఒరిగిన విద్యుత్తు స్తంభం..

రాజమహేంద్రవరం గ్రామీణం కొంతమూరు-కాతేరు రోడ్డులోని ఒక విద్యుత్తు స్తంభం ఒకవైపునకు ఒరిగిపోయి ప్రమాదకరంగా ఉంది. చాలకాలం నుంచి ఇలాగే ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. గాలి దుమారం లాంటివి వస్తే పూర్తిగా పడిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సరిచేయడం లేదా కొత్తది ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, దేవీచౌక్

ధ్వంసమైన మార్గం..

సీటీఆర్ఐ సమీపంలోని రోడ్డు గుంతలమయంగా మారింది. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న అంతర్గత దారులు ధ్వంసమయ్యాయి. పెద్ద గుంతలతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గుంతలు పూడ్చాలని, మరమ్మతులు చేయాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. – న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

ప్రమాదకరంగా కాలిబాట

స్టేడియం రోడ్డులోని సూర్యదీప్ పాఠశాల వద్ద ఫుట్‌పాత్‌పై స్లాబులు కుంగి ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో రెండు పాఠశాలలు ఉండడంతో విద్యార్థుల సంచారం ఎక్కువగా ఉంటుంది. తరచూ ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. కాలిబాట లేకపోగా, పలుచోట్ల స్లాబులు కుంగిపోయాయి. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

–న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

ట్రాఫిక్‌తో ఇక్కట్లు

నగరంలో జాంపేట, గణేష్‌చౌక్, సీవీజీ మార్కెట్ వద్ద రోజూ విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఆదివారం మాంసాహార దుకాణాల్లో కొనుగోళ్లతో సమస్య తీవ్రంగా ఉంటోంది. వాహనదారులు, పాదచారులకు అవస్థలు తప్పట్లేదు. రోడ్డు పక్కనే వాహనాలు నిలిపేస్తున్నారు. దీనికితోడు అపసవ్య మార్గంలో ప్రయాణిస్తున్నారు. – న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

రాత్రిపూట భయం.. భయం..

మెయిన్ రోడ్డు నాళం భీమరాజు వీధిలో రాత్రిపూట సంచరించాలంటే స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో వీధి దీపాలు సరిగా వెలగట్లేదని, అపరిచితుల సంచారం ఎక్కువగా ఉందని ఆందోళన చెందుతున్నారు. గోదావరి గట్టు, మెయిన్ రోడ్డును కలిపే మార్గంలోనూ సమస్య నెలకొంది. సమస్య పరిష్కరించాలి. – న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

టి.నగర్, న్యూస్‌టుడే: వాంబే గృహాల్లో సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం 39వ డివిజన్ లింగంపేట వాంబే గృహాలను పరిశీలించారు. తాగునీటి మోటార్లు సక్రమంగా పని చేయకపోవడంతో నీటి అవసరాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. వాటిని బాగు చేసేందుకు అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. పలు బ్లాకుల్లో సెప్టిక్‌ట్యాంకు సమస్య ఉన్న నేపథ్యంలో బాగు చేయాలని ఆదేశించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూటమి సర్కారు కృషి చేస్తోందన్నారు. ప్రాధాన్యాల మేరకు పూర్తి చేస్తామన్నారు.

ఒత్తిడి జయిస్తే పరీక్షల్లో మంచి ఫలితాలు

శ్యామలాసెంటర్: స్థానిక సుబ్బారావుపేటలోని క్వారీపేట మున్సిపల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రధానోపాధ్యాయులు బీవీ శాంతకుమారి అధ్యక్షతన ఆదివారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నన్నయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకాలజిస్ట్ ఎం.గోపాలకృష్ణ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో ప్రతి సబ్జెక్టును చదువుకునేందుకు రోజూ కొంత సమయం కేటాయించాలన్నారు. మనకు రాని సబ్జెక్టుల కోసం మరింత ఎక్కువ సమయం కేటాయించాలన్నారు. ఈ మూడు నెలలు ఒత్తిడిని జయించి పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తాననే ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు. చక్కటి ఆహారం, నిద్ర సమయపాలన పాటించాలని సూచించారు. ఇన్‌ఛార్జి హెచ్ఎం పద్మారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సిరివెన్నెల సాహిత్యం నిత్యనూతనం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: సిరివెన్నెల సాహిత్యం నిత్యనూతనమని ప్రముఖ కవి సన్నిధానం నరసింహశర్మ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తుమ్మలావలోని సి.పి.బ్రౌన్ మందిరంలో సిరివెన్నెల వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. సన్నిధానం శర్మ మాట్లాడుతూ సినీ సాహిత్యంలో ఆధునిక యువతరం శకం సిరివెన్నెలతోనే మొదలైందన్నారు. పాండిత్యం మూలాలు తెలిసి భాషా సాహిత్యంపై సాధికారత కలిగిన రచయిత సిరివెన్నెల అన్నారు. గంగావతరణం రాసిన ఆయన విశ్వనాథ స్థాయిలో రచనలు చేశారన్నారు. సన్నిధానం శాస్త్రి నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో అధ్యాపకుడు చావలి యాగంటి కోటి హనుమంతరావు, ఓఎన్‌జీసీ విశ్రాంత జీఎం గరికపాటి సత్యస్వరూప్, గాడేపల్లి భవాని, వింజమూరి లావణ్య తదితరులు పాల్గొన్నారు.

సిరివెన్నెల చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ప్రముఖులు

పాడుతున్న గాయకులు

అలరించిన స్వర రమణీయం

ఏవీఏ రోడ్డు, న్యూస్‌టుడే: స్థానిక విక్రమహాలులో ఆదివారం గాయకుడు ఏవీ రమణ ఆధ్వర్యంలో 'స్వర రమణీయం' పేరిట సినీ సంగీత విభావరి నిర్వహించారు. వారాంతపు సాయంత్రం వేళ నగరంలో జరిగిన సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. పెద్దఎత్తున నగరవాసులు తరలివచ్చారు.

గురజాడ రచనలు.. చైతన్య దీపికలు

ఏవీఏ రోడ్డు: సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఏబీ నాగేశ్వరరావు పార్కులోని సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో జరిగింది. కార్యక్రమానికి సంఘ ఉపాధ్యక్షుడు వరప్రసాద్ అధ్యక్షత వహించి, మాట్లాడారు. ముఖ్యవక్తగా హాజరైన సామాజిక కార్యకర్త గౌరవ్.. గురజాడ అప్పారావు గురించి మాట్లాడారు. కన్యాశుల్కం నాటకంలోని సారంశాన్ని విశ్లేషించారు. నవంబరులో పుట్టినరోజు జరుపుకొన్న 15 మందితో కేకు కోయించి, స్వీట్ ప్యాకెట్లు అందించారు. గురజాడ వర్ధంతి సందర్భంగా సంఘ సభ్యులు చలపతిరావు, పట్టాభి రామారావు 50 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. మారిశెట్టి సత్యనారాయణ, కాసాని శంకర్రావు, పార్వతి, భారతి, నాగమణి పాల్గొన్నారు.

బ్యాడ్మింటన్ పోటీల్లో నగరానికి పతకం

విజయవాడ క్రీడలు: సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన 50వ రాష్ట్రస్థాయి అధ్యాపకుల బ్యాడ్మింటన్ టోర్నీ ఆదివారం ముగిసింది. పురుషుల విభాగంలో ఎస్.వంశీ నరసింహారావు (బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల, రాజమహేంద్రవరం) ఉత్తమ క్రీడాకారుల రోలింగ్ ట్రోఫీ కైవసం చేసుకున్నారు. సిద్ధార్థ అకాడమీ కోశాధికారి సూరెడ్డి వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి ఎన్.లలితప్రసాద్ అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు బహూకరించారు. కార్యక్రమంలో ఏపీ టీచర్స్ బ్యాడ్మింటన్ సంఘ అధ్యక్షుడు ఎం.వీరభద్రరావు, కార్యదర్శి పి.అంకమ్మ చౌదరి, కళాశాల డైరెక్టర్ వి.బాబూరావు, ప్రిన్సిపల్ (డిగ్రీ కళాశాల) ఎం.రమేష్, ప్రిన్సిపల్ (జూనియర్ కళాశాల) చుండి వెంకటేశ్వర్లు, కార్య నిర్వాహక కార్యదర్శి టీబీబీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఉపన్యాస పోటీలతో నాయకత్వ లక్షణాలు

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్రతిభాపాటవ పోటీలు

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో దానవాయిపేటలోని భాష్యం పాఠశాలలో ఉపన్యాస పోటీలు జరిగాయి. విద్యార్థుల జీవితాలపై సెల్‌ఫోన్ ప్రభావం అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జోనల్ విభాగాధిపతి వి.ఆంజనేయులు మాట్లాడుతూ ఉపన్యాస పోటీలతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను బయటకు వస్తాయన్నారు. పోటీల్లో వి.రామసాయి శ్రీకర్ (10వ తరగతి), ఆర్.తిష్య (8వ తరగతి), వై.సాయి మోహిత (7వ తరగతి) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వీరికి ఈనాడు సమకూర్చిన బహుమతులను వి.ఆంజనేయులు, ప్రిన్సిపల్ జె.వెంకటేశ్వరరావు అందించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా కె.ఫణిరాంకుమార్, యు.డి.లక్ష్మి వ్యవహరించారు.

విజేతలతో భాష్యం పాఠశాల యాజమాన్యం

పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

వసతిగృహాల్లో వ్యక్తిత్వ వికాస తరగతులు

వి.ఎల్.పురం: కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలతో వివిధ ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, సత్ప్రవర్తన, కెరీర్ గైడెన్స్ తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా వైద్యులు, వివిధ రంగాల నిపుణులు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు. వారి అనుభవాలు, మార్గదర్శక సూత్రాలను విద్యార్థులతో పంచుకున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, సంస్కారవంతమైన ప్రవర్తనను అలవర్చడం, భవిష్యత్తు లక్ష్యాలు, ఉన్నత విద్య- ఉద్యోగ అవకాశాలపై అవగాహన స్పష్టత కల్పించారు. ఆదివారం రాజమహేంద్రవరం పరిధిలోని వివిధ సంక్షేమ వసతిగృహాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. వైజంక్షన్ వద్ద బీసీ వసతిగృహాల సముదాయ భవనంలో జరిగిన కార్యక్రమంలో కిఫి ఆసుపత్రి ప్రతినిధి కె.సుబ్రహ్మణ్యం పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. సహాయ బీసీ సంక్షేమాధికారి ముత్యాల సుబ్బారావు, హెచ్‌డబ్ల్యూవోలు అబ్దుల్‌సుకూర్, వై.శ్రీనివాస్, కె.సుందరమ్మ పాల్గొన్నారు.

కోతుల బెడదతో బెంబేలు

పాతసోమాలమ్మ గుడి ప్రాంతంలో వానరాలు

న్యూస్‌టుడే, వి.ఎల్.పురం: ఇప్పటికే వీధికుక్కల సమస్యతో ఇబ్బందులు పడుతుండగా ఇప్పుడు కోతుల బెడద పెరిగిందని నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. నగరంలోని శ్యామలానగర్, పాతసోమాలమ్మ గుడి ఏరియా, బ్యాంకు కాలనీ, దానవాయిపేట, ప్రకాష్‌నగర్, వెంకటేశ్వరనగర్ తదితర ప్రాంతాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇంటి పెరట్లో ఆరేసిన దుస్తులను చించేసి పాడు చేయడంతో పాటు ఇళ్లలోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేస్తున్నాయని చెబుతున్నారు. మీదపడి దాడి చేస్తుండటంతో చిన్నపిల్లలు, వృద్ధులు భయపడుతున్నారు. ఇకనైనా నగరపాలకసంస్థ అధికారులు స్పందించి కోతులను పట్టించి, అడవిలో వదిలిపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

పతకం అందుకుంటున్న జూహిత గుణ

జాతీయస్థాయిలో బంగారు పతకం

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: అరుణాచల్‌ప్రదేశ్ ఈటానగర్‌లో జరుగుతున్న 69వ జాతీయస్థాయి స్కూలుగేమ్స్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో లాలాచెరువు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్థిని జూహిత గుణ స్వర్ణపతకం సాధించింది. 69కేజీల విభాగంలో స్నాచ్ 76, క్లీన్‌అండ్‌జర్క్ 90 కేజీలు మొత్తం 166కేజీలు బరువులెత్తి పతకం సాధించింది. ఒలింపిక్స్‌లో పతకమే నా లక్ష్యమని జూహిత పేర్కొంది. ఈ సందర్భంగా జూహితను పాఠశాల ప్రధానోపాధ్యాయిని యు.విజయలక్ష్మి తదితరులు అభినందించారు.

బాలోత్సవం

ఎస్‌కేవీటీ కళాశాలలో శని, ఆదివారాలు బాలోత్సవం ఎంతో ఉత్సాహంగా జరిగింది. వివిధ విభాగాల్లో విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. పి.కల్యాణ్‌రెడ్డి, చిత్రకారుడు డెన్నిస్ దామెర్ల, జి.భాస్కర్, అమరావతి బాలోత్సవం కార్యదర్శి టి.క్రాంతికుమార్, గోదావరి బాలోత్సవం సభ్యులు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

– న్యూస్‌టుడే, శ్యామలాసెంటర్

ప్రశంసాపత్రాలతో విజేతలు

(c) eenadu

రాజమహేంద్రవరం గ్రామీణం
• రాజమహేంద్రవరం గ్రామీణం • రాజానగరం • అనపర్తి

సిరివెన్నెల సాహిత్యం నిత్యనూతనం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: సిరివెన్నెల సాహిత్యం నిత్యనూతనమని ప్రముఖ కవి సన్నిధానం నరసింహశర్మ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తుమ్మలావలోని సి.పి.బ్రౌన్ మందిరంలో సిరివెన్నెల వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. సన్నిధానం శర్మ మాట్లాడుతూ సినీ సాహిత్యంలో ఆధునిక యువతరం శకం సిరివెన్నెలతోనే మొదలైందన్నారు. పాండిత్యం మూలాలు తెలిసిన భాషా సాహిత్యంపై సాధికారత కలిగిన రచయిత సిరివెన్నెల అన్నారు. గంగావతరణం రాసిన ఆయన విశ్వనాథ స్థాయిలో రచనలు చేశారన్నారు.

ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నిరసన

రంగంపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ ఆదివారం సింగంపల్లిలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నిరసన తెలిపింది. కార్పొరేట్ పెద్దలకు అడవుల్లోని ఖనిజ సంపదను అప్పగించడం దారుణమని సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు విమర్శించారు. సంఘం ప్రతినిధులు ర్యాలీగా తిరుగుతూ నినాదాలు చేశారు.

నిరసనలో రైతు కూలీ సంఘం ప్రతినిధులు

మేమున్నాం.. మీకు తోడుగా

మీ సమస్యలపై స్పందించేందుకు ఫోన్ చేయండి: ధవళేశ్వరం: 91212 29057, కడియం: 91212 29062, అనపర్తి: 95333 66637

తాగునీరు రావట్లేదు..

సమస్య: బొమ్మూరు నేతాజీనగర్ 4వ వీధిలో వీధి కుళాయి నుంచి నీరు రావట్లేదు.
- శ్రీను, స్థానికుడు

సమాధానం: కుళాయి మరమ్మతులు చేయించి నీరు వచ్చేలా ఏర్పాటు చేస్తాం.
- కాశీ, గ్రామకార్యదర్శి, బొమ్మూరు
- న్యూస్‌టుడే, బొమ్మూరు

నగరం.. విశేషాల సమాహారం

ఏవీఏ రోడ్డు: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే పరిసరాలపై అవగాహన, విజ్ఞానం పెంపొందించుకునేందుకు పీఎంశ్రీ ప్రవేశపెట్టారు. [illegible] వరం, పెద్దాపురం, గొల్లప్రోలు, మల్లిపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, సామర్లకోట మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు సుమారు 400 మంది ఆదివారం ఎక్స్‌పోజర్ విజిట్‌కు రాజమహేంద్రవరం వచ్చారు. సైన్స్ సెంటర్, రోడ్‌కం రైలు వంతెన, [illegible] ఆలయం తదితరాలను చూశారు.

నిబంధనలు మరిచి.. శుచికి తిలోదకాలిచ్చి

కడియం, ధవళేశ్వరం, న్యూస్‌టుడే: కార్తికం ముగియడంతో మాంసాహార ప్రియులంతా మాంసం దుకాణాల ముందు క్యూ కడుతున్నారు. వారాంతంలో అయితే తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇంతవరకు బాగానే ఉన్నా పలు పశువుల కబేళాలు, మాంసం దుకాణాల వద్ద కనీస నిబంధనలు పాటించట్లేదు. పరిశుభ్రత మాటే మరిచారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సైతం పట్టించుకోవట్లేదనే విమర్శలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. దీంతో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది.

ధవళేశ్వరం ప్రధాన రహదారిలో విక్రయాలు

నడిరోడ్డు పైనే..

రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలోని ఐఎల్‌టీడీ కాలనీ, బొమ్మూరు, బాలాజీపేట, ధవళేశ్వరం, కొంతమూరు, కోలమూరు, కడియం, వీరవరం, దుళ్ల తదితర గ్రామాల్లో రహదారి పక్కనే దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. కొన్నిచోట్ల మురుగు పారే డ్రైనేజీపై దుకాణాలు ఉండటం గమనార్హం. చికెన్ విక్రయ దుకాణాల వద్ద కొందరు కోళ్లను పెంచుతున్నారు. వాటిలో కొన్నింటిని ఎలుకలు కొరికి గాయపరుస్తున్నాయి. వాటినే కోసి విక్రయిస్తుండటం గమనార్హం. రాజానగరం, దివాన్‌చెరువు, కోరుకొండ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి.

ఇవీ నిబంధనలు..

● పూర్తి ఆరోగ్యంగా ఉన్న పశువులను మాత్రమే వధించి, విక్రయించాలి. ● వ్యాధుల బారిన పడిన, గాయపడిన వంటివాటిని విక్రయించకూడదు. ● ఈ అంశాలను పరిశీలించి వాటికి సీలుతో ధ్రువీకరించాల్సిన బాధ్యత ఆ ప్రాంత పశు వైద్యులపై ఉంది. ఇవి ఎక్కడా అమలు కావట్లేదు. ● నగరాల్లో వీటి పరిశీలనకు ప్రత్యేక విభాగం ఉంది. ● గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించాల్సి ఉండగా జరగట్లేదు. ● అపరిశుభ్ర వాతావరణంలోనే విక్రయిస్తున్నారు. రోడ్డుపై దుమ్ము, ధూళి వంటివి పడుతున్నాయి. వాటిని కప్పేలా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈగలు, ఇతర పరాన్నజీవులు వంటివి దానిపై వాలుతున్నాయి.

ఆదేశాలు జారీ చేస్తాం..

గ్రామాల్లో వధిస్తున్న మేక, గొర్రె, పొట్టేళ్లు, మాంస దుకాణాల వివరాలు సేకరించడంతో పాటు అక్కడి పారిశుద్ధ్య వివరాలు నమోదు చేస్తాం. వధించే ముందు పశువైద్యుడి ధ్రువీకరణ పొందారా లేదా అన్నది పరిగణనలోకి తీసుకునేలా కార్యదర్శులకు ఆదేశాలిస్తాం. కళేబరాల వద్ద పాటించాల్సిన శుభ్రతా చర్యలపై అవగాహన కల్పిస్తాం. ప్రజారోగ్యానికి ముప్పువాటిల్లే చర్యలు లేకుండా జాగ్రత్తలు పాటిస్తాం.

- రమేశ్, ఎంపీడీవో, కడియం మండలం

నివాళి అర్పిస్తు న్న కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తదితరులు

గురజాడకు ఘన నివాళి

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: అభ్యుదయ కవితా పితామహుడు, వ్యవహారిక భాషోద్యమం భాగస్వామి, రచయిత గురజాడ అప్పారావు వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ రామవరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

బిక్కవోలు, అనపర్తి గ్రామీణం: మండపేటలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహావిష్కరణకు విచ్చేసిన కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్ మాధవ్‌లకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామవరంలో స్వాగతం పలికారు.

Happy Birthday Brother
మా సోదరుడు రాజేంద్ర ప్రసాద్ గార్కి
మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
శ్రీ రాంపిచర్ల రాజేంద్ర ప్రసాద్ గారు
Squad Inspector, Vijayawada Division
SC Railway's
రాంపిచర్ల బ్రదర్స్
శంభూనగర్, రాజమండ్రి

పూర్వ విద్యార్థుల కలయిక

బిక్కవోలు, న్యూస్‌టుడే: బలభద్రపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1989-94 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు ఆదివారం కలిశారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాల్లో స్థిరపడ్డ వారూ హాజరయ్యారు. గురువులకు పాదపూజలు, సన్మానాలు చేశారు. అప్పటి విద్యార్థిని కొవ్వూరి పద్మావతి పాఠశాల్లో సైకిల్ షెడ్డును ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. పడాల గెరటారెడ్డి, యం.అమ్మనశాస్త్రి, పడాల సుబ్బారెడ్డి, రాజరత్నం, తదితర ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.

ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం

రంగంపేట: ప్రభుత్వాలకు పన్నులు చెల్లించే వారిలో ఆర్యవైశ్యులే అధికమని ఆర్యవైశ్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం రంగంపేట మండల ఆర్యవైశ్యుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా మండవిల్లి రాజాతోపాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సంఘం చేపట్టాల్సిన పనులను జిల్లా అధ్యక్షుడు బత్తుల సత్యనారాయణ తెలిపారు.

శాంతి కల్యాణంలో పాల్గొన్న భక్తులు

వైభవంగా శాంతి కల్యాణం

కోరుకొండ, న్యూస్‌టుడే: కోరుకొండ శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి శాంతి కల్యాణం ఆదివారం వైభవంగా జరిగింది. స్వామివారి కల్యాణ వేదికపై వేద మంత్రోచ్ఛారణలతో సంప్రదాయబద్ధంగా కల్యాణం నిర్వహించారు. 108 మంది దంపతులు కల్యాణంలో పాల్గొన్నారు. సోమవారంతో షష్ఠి వేడుకలు ముగుస్తాయి.

కనులపండువగా శ్రీపుష్పోత్సవం

బిక్కవోలు, న్యూస్‌టుడే: పందలపాక శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి శ్రీపుష్పోత్సవం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఉదయం నుంచి స్వామివారు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పండ్లు, పాలు సమర్పించారు. కేశవాచార్యులు, గరిమెళ్ల ప్రకాశరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అలంకరణలో స్వామివారు, అమ్మవార్లు

బావాజీపేటను ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలి

గోకవరం, న్యూస్‌టుడే: వెదురుపాక పంచాయతీ పరిధిలో ఉన్న బావాజీపేట గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కోరారు. జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామానికి ఆదివారం వీరు వెళ్లి ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. తెదేపా మండల అధ్యక్షుడు పిల్లా చంటిబాబు, అఖిలపక్ష నాయకులు బొట్టా రామకృష్ణ, ఎస్.బాబు, కొరిపల్లి అప్పలస్వామి, కొత్తల వీరఅప్పారావు, గొర్రెల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందిస్తున్న నాయకులు

డిప్యూటీ ఎంపీడీవోగా పంచాయతీ కార్యదర్శి

రంగంపేట, న్యూస్‌టుడే: రంగంపేట గ్రామపంచాయతీ కార్యదర్శి వెలిచేటి శ్రీరామ్మూర్తికి డిప్యూటీ ఎంపీడీవోగా ఉద్యోగోన్నతి లభించింది. ఆదివారం రంగంపేట పంచాయతీలో ఏపీసీఎస్ అధ్యక్షుడు గారపాటి రాంబాబు, నీటి సంఘం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస్, మండల తెదేపా ఉపాధ్యక్షుడు వి.శేషగిరిరావు తదితరులు ఆయనను సత్కరించారు.

శ్రీరామ్మూర్తిని సత్కరిస్తున్న ప్రజాప్రతినిధులు

ప్రమాణ స్వీకార శుభాకాంక్షలు
నేడు రాపాక PACS సొసైటీ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న రైతు బాంధవుడు శ్రీ నాగారపు సత్యనారాయణమూర్తి గార్కి, పర్సన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీ సింహాద్రి వీరభాస్కర్ గార్కి శ్రీ ముత్యాల గోవిందరాజు గార్కి మా శుభాకాంక్షలు
శ్రీ నాగారపు సత్యనారాయణమూర్తి గారు
PACS ఛైర్‌పర్సన్, రాపాక
కాట్నం వెంకటేశ్వరరావు
CEO, PACS, రాపాక, మరియు సిబ్బంది

పేదలకు దుప్పట్లు పంపిణీ

ఏవీఏ రోడ్డు: సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆర్యాపురం ఏబీ నాగేశ్వరరావు పార్కులోని సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో జరిగింది. కార్యక్రమానికి సంఘ ఉపాధ్యక్షుడు వరప్రసాద్ అధ్యక్షత వహించి, మాట్లాడారు. ముఖ్యవక్తగా హాజరైన సామాజిక కార్యకర్త గౌరవ్.. గురజాడ అప్పారావు గురించి మాట్లాడారు. కన్యాశుల్కం నాటకంలోని సారాంశాన్ని విశ్లేషించారు. నవంబరులో పుట్టినరోజు జరుపుకొన్న 15 మందితో కేకు కోయించి, స్వీట్ ప్యాకెట్లు అందించారు. గురజాడ వర్ధంతి సందర్భంగా సంఘ సభ్యులు చలపతిరావు, పట్టాభి రామారావు 50 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. మారిశెట్టి సత్యనారాయణ, శంకర్రావు, పార్వతి, భారతి, నాగమణి పాల్గొన్నారు.

స్వర మాధుర్యం

ఏవీఏ రోడ్డు, న్యూస్‌టుడే: స్థానిక విక్రమహాలులో ఆదివారం గాయకుడు ఏవీ రమణ ఆధ్వర్యంలో 'స్వర రమణీయం' పేరిట సినీ సంగీత విభావరి నిర్వహించారు. వారాంతపు సాయంత్రం వేళ నగరంలో జరిగిన సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. పెద్దఎత్తున నగరవాసులు తరలివచ్చారు.

ఒత్తిడి జయిస్తే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు

శ్యామలా సెంటర్: స్థానిక సుబ్బారావు పేటలోని క్వారీపేట మున్సిపల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రధానోపాధ్యాయులు బీఏ శాంతకుమారి అధ్యక్షతన ఆదివారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నన్నయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకాలజిస్ట్ ఎం.గోపాలకృష్ణ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో ప్రతి సబ్జెక్టును చదువుకునేందుకు రోజూ కొంత సమయం కేటాయించాలన్నారు. మనకు రాని సబ్జెక్టుల కోసం మరింత ఎక్కువ సమయం కేటాయించాలన్నారు. ఈ మూడు నెలలు ఒత్తిడిని జయించి పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తాననే ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు. చక్కటి ఆహారం, నిద్ర సమయపాలన పాటించాలని సూచించారు. ఇన్‌ఛార్జి హెచ్‌ఎం పద్మారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అశ్రునివాళి
జననం 21-11-1964
మరణం 21-11-2025
శ్రీ కొవ్వూరి శ్రీనివాసరెడ్డి గారు
కొంకుదురు బులివీర్రెడ్డి గారి అబ్బాయి శ్రీను
కొమరిపాలెం
మాకు మమతానురాగాలను పంచి, మా కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించిన మంచిమనిషి, మా భవిష్యత్తుకు బంగారుబాటలు వేసిన మహోన్నత వ్యక్తి శ్రీ కొవ్వూరి శ్రీనివాసరెడ్డి గారి మరణం మా కుటుంబానికి తీరని లోటు. దైవసన్నిధికి చేరిన వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ...
బాధాతప్త హృదయాలతో నివాళులర్పిస్తూ...
భార్య: శ్రీమతి సత్యవేణి
కుమారుడు: బులివీర్రెడ్డి కోడలు: లక్ష్మీ సంతోషి
కుమార్తె: మల్లిడి మాధురి అల్లుడు: శివశంకర్‌రెడ్డి
మనుమలు: కొవ్వూరి శ్రీయాన్ వీర్రెడ్డి, మల్లిడి నిఖిల్‌సాత్విక్ రెడ్డి
అన్నయ్యలు: కొవ్వూరి సాంబశివారెడ్డి వదినలు: లక్ష్మి
కొవ్వూరి సుబ్బారెడ్డి - మంగయ్యమ్మ
కొవ్వూరి రామచంద్రారెడ్డి - మణికుమారి
తమ్ముడు: కొవ్వూరి వేణుగోపాలరెడ్డి మరదలు: మంగయ్యమ్మ
అక్క: సత్తి శ్రీలక్ష్మి బావ: భాస్కర రెడ్డి (లేటు)
మరియు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు
పెద్దకర్మ: ది.1-12-2025 సోమవారం, కొమరిపాలెంలో మా స్వగృహమునందు జరుగును.

అమృతమూర్తికి అశ్రునివాళి
మాకు అత్యంత ఆత్మీయ సన్నిహితులు, కొమరిపాలెం వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్, కొంకుదురు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ కొవ్వూరి వేణుగోపాలరెడ్డి గారి అన్నయ్య గారు శ్రీ కొవ్వూరి శ్రీనివాసరెడ్డి గారి మరణానికి చింతిస్తూ... వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెల్పుతూ...
శ్రీ కొవ్వూరి శ్రీనివాసరెడ్డి గారు
కొంకుదురు బులివీర్రెడ్డి గారి అబ్బాయి శ్రీను, కొమరిపాలెం
నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి MLA
నల్లమిల్లి మనోజ్ రెడ్డి తెదేపా యువ నాయకులు
రామకృష్ణ పౌల్ట్రీ కాంప్లెక్స్, వేములపల్లి ఎగ్జిక్యూటివ్ పార్టనర్: సత్తి రామారెడ్డి, కొంకుదురు
పులగం సత్యనారాయణరెడ్డి
చిన్నం వెంకటరెడ్డి
కర్రి వెంకటరెడ్డి
చిన్నం వీరభద్రారెడ్డి (బిక్కవోలు మండల TDP సోషల్‌మీడియా అధ్యక్షుడు)
చిన్నం సూరారెడ్డి
చిన్నం వెంకటనారాయణరెడ్డి (చంటిబాబు)
కొవ్వూరి శ్రీనివాసరెడ్డి (బేకరి శ్రీను)
D.V.R. కొమరిపాలెం PACS ఛైర్ పర్సన్ జిల్లా తెదేపా వాణిజ్య విభాగం కార్యదర్శి
పడాల సూర్యనారాయణరెడ్డి PACS ఛైర్ పర్సన్, పందలపాక
శ్రీమతి సత్తి వీరమణి నాగిరెడ్డి (రాజా) సర్పంచ్, కొంకుదురు, సెల్: 98481 64378
సత్తి బులివీర్రెడ్డి హైమా హేచరీస్, కొంకుదురు
పడాల వీరవెంకట సత్యనారాయణరెడ్డి (P.V.) MPTC సభ్యులు కొంకుదురు
88 రామారెడ్డి కొంకుదురు రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు
సత్తి సత్యనారాయణరెడ్డి (అబ్బాయిగారి దత్తుడు)
నల్లమిల్లి శివారెడ్డి
సత్తి రామకోటేశ్వర్‌రెడ్డి & సన్స్
సత్తి వెంకటసూర్యనారాయణరెడ్డి (పెద్ద) బిక్కవోలు మండలం YSRCP యువజన విభాగం అధ్యక్షులు
చిన్నం శ్రీనివాసరెడ్డి S/o వీర్రెడ్డి, కొంకుదురు, సెల్: 99633 59222
నల్లమిల్లి ఎగ్గిరెడ్డి
సత్తి వెంకటరెడ్డి (పెద్ద వెంకయ్య) కొంకుదురు సైకిల్ స్టాండ్
కర్రి వీర్రెడ్డి & సన్స్ రెడ్డి బ్రదర్స్
పడాల వీర్రాఘవరెడ్డి (తెనాలి)
మల్లిడి శ్రీనివాసరెడ్డి (ఎర్ర శ్రీను)
సోమంచి శ్రీనివాస సుబ్రహ్మణ్యం S/o కృష్ణమూర్తి
సత్తి వెంకటరెడ్డి (చిన్న వెంకయ్య)
పడాల రామకృష్ణారెడ్డి (చెల్లారెడ్డి గారి రాము)
తమలంపూడి వెంకటేశ్వర్‌రెడ్డి
సత్తి గుర్రెడ్డి (గోపి)
సత్తి రామారెడ్డి S/o నెంబర్ వీర్రెడ్డి గారు
సత్తి సోమిరెడ్డి S/o లేఖర్ రామస్వామి
పడాల సతీష్‌కుమార్‌రెడ్డి
పడాల ఫణిశంకర్‌రెడ్డి
పడాల వెంకటరామారెడ్డి (చిన్నబుజ్జి) ఉపసర్పంచ్, పందలపాక, బిక్కవోలు మండల తెదేపా అధ్యక్షులు
తమలంపూడి సుధాకర్‌రెడ్డి
పడాల గోపాలకృష్ణారెడ్డి (గోపాలం)
మల్లిడి వెంకటరెడ్డి (వంశీ)
కొంకుదురు గ్రామ పంచాయతీ సెక్రటరి & సిబ్బంది
తేతలి సత్యనారాయణరెడ్డి (సత్య)
కొవ్వూరి కరుణాకర్‌రెడ్డి (ఏసు)
కొవ్వూరి వీరవెంకట శ్రీనివాసరెడ్డి (బావ)
సత్తి బాపిరెడ్డి
కొంకుదురు P.A.C.S. భాషా, శ్రీను, సాంబశివ
చింతా శ్రీనివాసరెడ్డి కొంకుదురు P.A.C.S. ఛైర్ పర్సన్
మాసాబత్తుల నాగరాజు
పేరూరి మరళీ
కొవ్వూరి వెంకటకృష్ణారెడ్డి
పడాల వీర్రాఘవరెడ్డి (పెద్ద)
వేణు - బూన్ యూత్ కొంకుదురు

(c) eenadu

కొవ్వూరు
• కొవ్వూరు • నిడదవోలు • గోపాలపురం

సిరివెన్నెల సాహిత్యం నిత్యనూతనం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: సిరివెన్నెల సాహిత్యం నిత్యనూతనమని ప్రముఖ కవి సన్నిధానం నరసింహశర్మ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తుమ్మలావలోని సి.పి.బ్రౌన్ మందిరంలో సిరివెన్నెల వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. సన్నిధానం శర్మ మాట్లాడుతూ సినీ సాహిత్యంలో ఆధునిక యువతరం శకం సిరివెన్నెలతోనే మొదలైందన్నారు. పాండిత్యం మూలాలు తెలిసిన భాషా సాహిత్యంపై సాధికార కలిగిన రచయిత సిరివెన్నెల అన్నారు. గంగావతరణం రాసిన ఆయన విశ్వనాథ స్థాయిలో రచనలు చేశారన్నారు. సన్నిధానం శాస్త్రి నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో అధ్యాపకుడు చావలి హనుమంతరావు, ఓఎన్జీసీ విశ్రాంత జీఎం గరిమెళ్ల సత్యస్వరూప్, గాడేపల్లి భవాని, విజయమూర్తి లావణ్య తదితరులు పాల్గొన్నారు.

వసతిగృహాల్లో వ్యక్తిత్వ వికాస తరగతులు

వి.ఎల్.పురం: కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలతో వివిధ ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, సత్ప్రవర్తన, కెరీర్ గైడెన్స్ తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా వైద్యులు, వివిధ రంగాల నిపుణులు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేస్తారు. వారి అనుభవాలు, మార్గదర్శక సూత్రాలను విద్యార్థులతో పంచుకున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, సంస్కారవంతమైన ప్రవర్తనను అలవర్చడం, భవిష్యత్తు లక్ష్యాలు, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన స్పష్టత కల్పించారు. ఆదివారం రాజమహేంద్రవరం పరిధిలో వివిధ సంక్షేమ వసతిగృహాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ వద్ద బీసీ వసతిగృహాల సముదాయ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ ప్రతినిధి కె.సుబ్రహ్మణ్యం పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: తాళ్లపూడి: 80085 74498
ఉ. 10 - మ. 1 | కొవ్వూరు: 80085 74503, నల్లజర్ల: 97011 37112

వేరుకుపోయిన వృక్షాలు

దేవరపల్లి: యాద వోలు వెళ్లే రహదారిలో తాగునీటి ట్యాంక్ సమీపంలో పేరుకుపోయిన వృక్షాలను కుళాయిలు, పందులు రహదారిపైకి లాగడంతో రాత్రి వేళ వాహన చోదకులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు తెలిపిన సమస్యను దేవరపల్లి పంచాయతీ కార్యదర్శి రవి కిషోర్ దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.

కదలని మురుగు..

నల్లజర్ల: ప్రకాశరావుపాలెం కృష్ణుడి ఆలయం వీధిలో డ్రెయిన్ పూడుకుపోవడంతో మురుగు బయటకు వచ్చి ఆ ప్రాంతమంతా దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు తెలిపిన సమస్యను పంచాయతీ కార్యదర్శి లావణ్యవతి దృష్టికి తీసుకువెళ్లగా డ్రెయిన్ మరమ్మతులు చేయించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

కొవ్వూరు పట్టణం: కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రధాన డ్రెయిన్‌లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయి మురుగు కదలక దోమలు, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని స్థానికుడు కె.రాజా తెలిపిన సమస్యను పురపాలక పారిశుద్ధ్య అధికారి రవికి తెలియజేయగా శుభ్రత పనులు చేపడతామన్నారు.

పొక్లెయిన్‌తో కాలువ శుభ్రం

తాళ్లపూడి, న్యూస్‌టుడే: మలకపల్లి ఆదివారంలో ప్రాథమిక పాఠశాల వద్ద మురుగు కాలువలో వ్యర్థాలు పేరుకుపోయాయని పంచాయతీ కార్యదర్శి కామేశ్వరి, సర్పంచి రాపాక రాజేశ్వరి దృష్టికి తీసుకెళ్లగా స్పందించారు. ఎన్ని కాలనీలో మురుగు నిల్వ ఉండకుండా పొక్లెయిన్ సాయంతో నుంచి అరకంటి రహదారి వెంబడి కాలువలో వ్యర్థాలను తీయించారు.

చివరి దశకు పొగాకు నాట్లు

న్యూస్‌టుడే - గోపాలపురం, దేవరపల్లి

మెట్ట ప్రాంతంలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసే వర్జీనియా పొగాకు నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. గోపాలపురం, కొవ్వూరు, రాజానగరం నియోజకవర్గాల పరిధిలోని పొగాకు సాగు చేస్తారు. 2025-26 సీజన్‌కు సంబంధించి నాట్లు వేసే సమయంలో అధిక వర్షాలు, మొంథా తుపాను కారణంగా సుమారు మూడు వారాల వరకు నాట్లు ఆలస్యమయ్యాయి. ఇప్పటికి గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాల పరిధిలో 90 శాతం వరకు నాట్లు పూర్తయినట్లు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు.



వర్జీనియా తోట

అసలు తగ్గేదేలే.. గత ఏడాది లోగ్రేడ్ పొగాకు మినహా మిగిలిన పంటకు గిట్టుబాటు ధర రావడంతో రైతులు సీజన్‌కు సైతం ధర ఇలానే ఉంటుందనే ఉద్దేశంతో కౌలు, బ్యారన్ లీజులు పెరిగినా వెనక్కి తగ్గలేదు. నేల స్వభావం బట్టి ఎకరం భూమి కౌలు రూ.70 వేల నుంచి రూ.85 వేల వరకు పలుకుతోంది. గతంలో రూ.1.50 లక్షలు అద్దె ఉన్న బ్యారన్ వచ్చే సీజన్‌కు రూ.2.50 లక్షల వరకు ఉంది. వీటికి తోడు నారు ధర, కూలీల ఖర్చు చాలా ఎక్కువగా ఉంది.

3678 బ్యారన్ల రిజిస్ట్రేషన్ పూర్తి.. గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాల పరిధిలో ఎన్‌ఎల్ఎస్ నేలలో పొగాకు పండించేందుకు ఇప్పటి వరకు 3,161 మంది రైతులు 3,678 బ్యారన్లకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాటిలో 5,835 హెక్టార్లలో నాట్లు వేసినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. తాండ్రేడ కవిసర ప్రాంతాల్లో ఎన్‌బీఎస్ నేలలో పొగాకు పండించేందుకు 724 మంది రైతులు 775 బ్యారన్ల రిజిస్ట్రేషన్ చేసుకోగా కేవలం 112 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. ఇంకా ఎన్ఎల్ఎస్, ఎన్‌బీఎస్ నేలల్లో కలిపి సుమారు 1,500 హెక్టార్ల వరకు నాట్లు వేసే అవకాశం ఉంది. మరో 20 రోజుల్లోగా పూర్తి స్థాయిలో నాట్లు పూర్తవుతాయని రైతులు చెబుతున్నారు.

రెండు వేలం కేంద్రాల్లో ఇలా..

రైతులు	బ్యారన్లు	సాగు విస్తీర్ణం (హెక్టార్లలో)
3,161	3,678	5,835 (ఎన్ఎల్ఎస్)
724	775	112 (ఎన్‌బీఎస్)

సాగు నియంత్రణ పాటించాలి.. ప్రస్తుతం ధరను దృష్టిలో పెట్టుకుని సాగు పెంచవద్దని బోర్డు అధికారులు రైతులకు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి ధర ఉంటుందని బోర్డు అనుమతి ఇచ్చినంత వరకు మాత్రమే సాగు చేయాలని రాజమహేంద్రవరం రీజియన్ మేనేజర్ జీవీవీ ప్రసాద్ రైతులకు సూచిస్తున్నారు. అయినప్పటికీ కొందరు అనుమతికి మించి సాగు చేస్తున్నారు. దీని ప్రభావం వచ్చే సీజన్ అమ్మకాలో తెలుస్తుంది.

ఆశ్రమంలో వసతులపై న్యాయమూర్తి ఆరా

సిబ్బందితో మాట్లాడుతున్న న్యాయమూర్తి అనురాధ

దేవరపల్లి, న్యూస్‌టుడే: దేవరపల్లి మండలం గౌరీపట్నం గూడెంలోని అగడ పాటి రామలక్ష్మమ్మ-రామానాయుడు దివ్యాంగులు, వృద్ధుల ఆశ్రమాన్ని కొవ్వూరు 9వ అడిషనల్ జిల్లా న్యాయమూర్తి శ్రీమతి ఎం.అనురాధ ఆదివారం పరిశీలించారు. ట్రైనింగ్ కాగిత భాస్కరరావుతో మాట్లాడి ఆశ్రమ అభివృద్ధికి కావాల్సిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సహాయం కావాలన్నా కోర్టు తరఫున అందజేస్తామన్నారు. న్యాయవాదులు ఎండీవీ ప్రసాద్, ఎం.వెంకటేశు, కె.బ్రహ్మయ్య, గోపాలపురం ఎస్సై మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

మద్ది ఆంజనేయస్వామి సేవలో..

జంగారెడ్డిగూడెం గ్రామీణ: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని కొవ్వూరు 9వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి ఎం.అనురాధ ఆదివారం దర్శించుకుని పూజలు చేశారు. తొలుత ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయ ముఖ మండపంలో అనురాధ దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం చేశారు. వారికి స్వామివారి చిత్రపటాన్ని అందించినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు.

స్మృతులు పంచుకుని.. ఆత్మీయత పెంచుకుని

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: వారంతా 34 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్నారు.. ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు.. ఇలా పలు విభిన్న రంగాల్లో స్థిరపడ్డారు.. ఎక్కడ ఉన్నా ఉన్నవారంతా ఆత్మీయంగా కలవాలన్న సంకల్పం నెరవేరింది. కొవ్వూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1990-91లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం శ్రీకృష్ణ కల్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను పిలిచి సన్మానించారు. చదువుకున్న పాఠశాల తరగతి గదులు, క్రీడా ప్రాంగణంలో గడిపారు. పూర్వ విద్యార్థి సమితి సభ్యులు కొల్లి రవి, ఈద్పుగంటి సురేష్‌కుమార్, నాళం శ్రీను, మద్దుకూరి సురేష్, కడియం వసంత్, మల్లుల రాంబాబు, యల్లల శ్రీను, ఉప్పులూరి చక్రధర్, అనపర్తి శ్యామ్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించగా సుమారు 60 మంది హాజరయ్యారు.

గురువులతో పదో తరగతి పూర్వ విద్యార్థులు

సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం

జేసీబీని నడిపి పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ముప్పిడి

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమంతో పాటు సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. నాబార్డు నిధులు రూ.2.70 కోట్లతో దొమ్మేరు నుంచి కుమారదేవం వెళ్లే బీటీ రహదారి నిర్మాణ పనులకు ఆదివారం ఆయన నాయకులతో కలిసి భూమిపూజ చేశారు. పెనకనమెట్ట మురుగు వద్ద పూజ అనంతరం జేసీబీ యంత్రం నడిపి పనులను ప్రారంభించారు. గురుకుల పాఠశాల ప్రాంగణంలో రూ.30 లక్షలతో రహదారులు, సదుపాయాల కల్పన చర్యలు తీసుకున్నామన్నారు. ఏఎంసీ ఛైర్మన్ నాదెళ్ల శ్రీరామ్‌చౌదరి, ద్విసభ్య కమిటీ సభ్యుడు కంఠమణి రామకృష్ణ, మద్దిపట్ల శివరామకృష్ణ, సర్పంచి మేకల శ్రీను, గారపాటి రామకృష్ణ, డేగల సునీత, సుంకర సత్తిబాబు, కేటీకే రంగారావు తదితరులు పాల్గొన్నారు.

కోటసత్తెమ్మ ఆలయంలో భజన కోలాహలం

కోటసత్తెమ్మ ఆలయంలో భక్తులు

నిడదవోలు, న్యూస్‌టుడే: తిమ్మరాజుపాలెం లోని కోటసత్తెమ్మ ఆలయంలో అమ్మవారిని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం రాధే శ్యామ్ కల్యాణ భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి రూ.1,13,255 ఆదాయం వచ్చిందని ఈవో వి.హరిసూర్యప్రకాష్, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దేవులపల్లి రవిశంకర్ తెలిపారు.

బలికమ్మ వార్షికోత్సవం

నిడదవోలు: పురపోతవర్రు గ్రామదేవత బలికమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భజన కార్యక్రమం, అన్నసమారాధన నిర్వహించారు.

కాలభైరవస్వామి ఉత్సవాలు

ఉండ్రాజవరం: మండలంలోని తాడిపర్రులో కొలువైన పార్వతీ సమేత సోమేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో కాలభైరవస్వామి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ చేశారు. భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఉద్యోగ విరమణ సత్కారం

తాళ్లపూడి, న్యూస్‌టుడే: మండలంలోని అన్నదేవరపేట మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల(మెయిన్) ప్రధానోపాధ్యాయుడు గెద్దం దైవవరప్రసాద్ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఎంఈవోలు బాలాజీ, నెహ్రూ, ఉపాధ్యాయులు పాల్గొని దైవవరప్రసాద్ దంపతులను సత్కరించారు.

యూటీఎఫ్ నూతన కార్యవర్గం

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: యూటీఎఫ్ మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఉండ్రాజవరంలో ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కట్టా శ్రీనివాస్, గౌరవాధ్యక్షుడిగా ఎ.లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణ, కోశాధికారిగా కె.విజయకుమార్, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

హిందూ సమ్మేళనానికి తరలిరండి

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి పెద్దఎత్తున తరలి రావాలని నిర్వహణ సమితి కార్యదర్శి ముత్తా రామారావు, శశి విద్యాసంస్థల వ్యవస్థాపక ఛైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ ఆదివారం తెలిపారు. తాడేపల్లిగూడెంలో డిసెంబరు 1న మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమ్మేళనం నిర్వహించనున్నట్లు చెప్పారు. హిందూ బంధువులంతా కుటుంబ సమేతంగా విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు.

పాఠశాల గచ్చు ఇలా.. చిన్నారులు నడిచేదెలా..?

పెరవలి మండలం నడుపల్లికోటలోని ప్రాథమిక పాఠశాల భవనం దుస్థితికి చేరింది. భవనం ముందున్న ఫ్లోరింగ్ దెబ్బతినడంతో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలో 22 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆరుబయట గచ్చు మొత్తం పగిలిపోయి గుంతలు పడింది. చిన్నారులు బయటకు వెళ్లేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే కిందపడి గాయాలపాలవడం ఖాయంగా కనిపిస్తోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను ఎంఈవో షేక్ సూర్జాన్ వద్ద ప్రస్తావించగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. - న్యూస్‌టుడే, పెరవలి

ఆదమరిస్తే.. అపాయమే

చిన్నాయిగూడెంలో కోడ్ నంబరు 66 అంగన్‌వాడీ కేంద్రం చుట్టూ ప్రహరీ లేకపోవడంతో చిన్నారులు బయటకు పరుగులు తీస్తే రోడ్డుపై తిరిగే వాహనాల కారణంగా ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేంద్రం పరిధిలో 12 మంది చిన్నారులు, ముగ్గురు గర్భిణులు, నలుగురు బాలింతలు ఉన్నారు. కేంద్రాన్ని ఆనుకుని ఆరిపాటిదిబ్బలు వెళ్లే రహదారి ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయశాంతిని సంప్రదించగా చుట్టూ రక్షణగా తెర కట్టించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, దేవరపల్లి

చెట్ల కొమ్మలతో ప్రవాహానికి ఆటంకం

పెరవలి మండలంలో కాకరపర్రు నుంచి బ్యాంకు కాలువ పక్కన చెట్లు విస్తరించి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయి. బ్యాంకు కెనాల్ కింద 37 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువ శివారు ప్రాంతానికి సాగునీరందక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాలువలోని తూడు, అడ్డుపడిన చెట్ల కొమ్మలను తొలగించాలని రైతులు కోరుతున్నారు. దీనిపై పెరవలి జలవనరుల శాఖ ఏఈ నల్లజర్ల బాలమురళి దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. - న్యూస్‌టుడే, పెరవలి

రాళ్లుతేలి, గుంతలతో అధ్వానం

నిడదవోలు మండలం జీడిగుంట గ్రామం నుంచి ఏటిగట్టుకు వెళ్లే రహదారి గుంతలు, రాళ్లతో అధ్వానంగా తయారయింది. వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు, గోదావరికి పశువులను తోలుకెళ్లే వారు, శ్మశానానికి అంతిమసంస్కారాల నిమిత్తం వెళ్లే గ్రామస్థులు ఇదే రహదారిపై రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. గత గోదావరి పుష్కరాల సమయంలో నిర్మించిన ఈ ప్రధాన రహదారి నిర్వహణ పట్టించుకోకపోవడంతో దుస్థితికి చేరి వాహన చోదకులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, నిడదవోలు

తుపాను హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో ఆకాశం మేఘావృతమై వర్షం కురవడంతో ధాన్యం రైతులు ఆదివారం ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం సార్వా మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మండలంలో 12 వేల ఎకరాల వరి సాగు చేయగా ప్రస్తుతం 65 శాతం మాసూళ్లు పూర్తయ్యాయి. 25 శాతం ధాన్యం రహదారులపై, కల్లాల్లో నిల్వ ఉంది. ధాన్యం దక్కించుకోటానికి రైతులు పరుగులు తీశారు. మోర్త, కాల్దరి, వడ్లూరు, సత్యవాడ, పసలపూడి, సూర్యారావుపాలెం తదితర గ్రామాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ధాన్యం రాశులపై బరకాలు కప్పి భద్రపర్చారు. పశువుల దాణాకు వినియోగించే వరి గడ్డిని ఒబ్బిడి చేయడానికి రైతులు నానాతంటాలు పడ్డారు.

గడ్డి ఒబ్బిడి చేసుకుంటున్న రైతులు

ప్రభుత్వం ఆదుకోవాలి

చాగల్లు, న్యూస్‌టుడే: ప్రస్తుత తుపాను ప్రభావంతో రైతులకు మళ్లీ ఇబ్బందులు తప్పడం లేదని జిల్లా రైతు సంఘం కన్వీనర్ గారపాటి సుబ్బారావు అన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుమారు 20 శాతం రైతులు పంటను మిల్లులకు చేరవేయాల్సి ఉందన్నారు. తడిసిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని కోరారు.

'మానవత' చేయూత

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: శాంతి రథం ఏర్పాటుకు మానవత సేవా సంస్థ సభ్యురాలు పనితిని పార్వతి రూ.1.5 లక్షల విరాళం అందజేశారు. ఆదివారం దమ్మెన్నులో సంస్థ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా 8 మంది పేదలకు ఒక్కొక్కరికి రూ 5 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీనివాసు, ప్రతినిధులు కొఠారి సిద్ధార్థరాజు, తాతిన వెంకటకృష్ణారావు, సుంకవల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

గురజాడ రచనలు.. చైతన్య దీపికలు

ఏవీఏ రోడ్డు: సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆర్యాపురం ఏబీ నాగేశ్వరరావు పార్కులోని సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో జరిగింది. కార్యక్రమానికి సంఘ ఉపాధ్యక్షుడు వరప్రసాద్ అధ్యక్షత వహించి, మాట్లాడారు. ముఖ్యవక్తగా హాజరైన సామాజిక కార్యకర్త గౌరవ్.. గురజాడ అప్పారావు గురించి మాట్లాడారు. కన్యాశుల్కం నాటకంలోని సారంశాన్ని విశ్లేషించారు. నవంబరులో పుట్టినరోజు జరుపుకొన్న 15 మందితో కేకు కోయించి, స్వీట్ ప్యాకెట్లు అందించారు. గురజాడ వర్ధంతి సందర్భంగా సంఘ సభ్యులు చలపతిరావు, పట్టాభి రామారావు 50 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలుపుదల

పెరవలి: పెరవలిలో విద్యుత్తు లైన్ల నిర్వహణ పనుల నిమిత్తం ఒకటో తేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు సరఫరా నిలుపుదల చేయనున్నట్లు నిడదవోలు ఈఈ నారాయణ అప్పారావు తెలిపారు.

మొక్కలతోనే మనుగడ

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వాలంటీర్లు మొక్కలు నాటారు. హుకుంపేట నాగిరెడ్డినగర్‌లోని సచివాలయం వద్ద ఆదివారం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవా శిబిరం నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి స్వర్ణ పంచాయతీ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ సంచుల నిషేధంపై గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కె.సుభాషిణిదేవీ, సిబ్బంది పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, దేవీచౌక్

కళల నగరి..

ఎస్‌కేవీటీ కళాశాలలో శని, ఆదివారాలు బాలోత్సవం ఎంతో ఉత్సాహంగా జరిగింది. వివిధ విభాగాల్లో విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. పి.కల్యాణ్‌రెడ్డి, చిత్రకారుడు డెన్నిస్ దామెర్ల, జి.భాస్కర్, అమరావతి బాలోత్సవం కార్యదర్శి టి.క్రాంతికుమార్, గోదావరి బాలోత్సవం సభ్యులు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. - న్యూస్‌టుడే, శ్యామలాసెంటర్

ప్రశంసాపత్రాలతో విజేతలు

కార్యకర్తలకు అండగా జనసేన

నల్లజర్ల, న్యూస్‌టుడే: కార్యకర్తలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు అన్నారు. ఇటీవల ముసుళ్లకుంట గ్రామానికి చెందిన కోట చినసుబ్బారావు మృతిచెందగా.. ఆదివారం ఆయన కుటుంబ సభ్యులను సువర్ణరాజు పరామర్శించి బియ్యం, నిత్యావసర సరకులు సుబ్బారావు కుమారులు ఇద్దరికి చదువుకు అయ్యే ఖర్చును తమ కళాశాల ద్వారా అందిస్తామన్నారు. జిల్లా కార్యదర్శి అచ్యుత సత్యనారాయణ, మండలశాఖ అధ్యక్షుడు చోడసాని బాపిరాజు, దగాని శ్రీనివాస్, కొత్తపల్లి హరిబాబు, గుండాబత్తుల వరుణ్, దొండపాటి బాబు తదితరులు పాల్గొన్నారు.

పెంచలయ్య హత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలి

నిడదవోలు, న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా చేతిలో హత్యకు గురైన అభ్యుదయ యువ కళాకారుడు, సీపీఎం నాయకుడు పెంచలయ్య హత్యకు కారకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నిడదవోలులో ఆదివారం అమరుల స్తూపం వద్ద నిరసన చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జువ్వల రాంబాబు, నాయకులు జి.డానియేల్, టి.ఫ్రాన్సిస్‌రాజు, టి.బాబు, టి.మహేష్, ప్రవీణ్, గండి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

మనోధైర్యం నింపి.. సాంత్వన చేకూర్చి

● తగ్గుముఖం పట్టిన హెచ్ఐవీ కేసులు
● నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

నిడదవోలు, న్యూస్‌టుడే: వ్యక్తిగత సమస్య నుంచి సామాజిక సమస్యగా మారి మానవ మనుగడకు పెద్ద సమస్యగా పరిణమించిన హెచ్ఐవీ.. అధికారిక లెక్కల ప్రకారం క్రమంగా తగ్గుముఖం పట్టింది. గత ఐదేళ్ల గణాంకాలు చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి సంఘీభావంగా 1988 నుంచి ఏటా డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 'అంతరాయాలను అధిగమించడం, ఎయిడ్స్ ప్రతిస్పందనను మార్చడం' అనే నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాజంలో ఆదరణ కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న హెచ్ఐవీ బాధితులకు ప్రత్యేక కేంద్రాలు సాంత్వన చేకూరుస్తున్నాయి. చనిపోవాలనుకున్న వారు సైతం కొత్త జీవితాలను ఆరంభిస్తున్నారు.

నిడదవోలు, కొవ్వూరు పట్టణాల్లో వివరాలివీ..

సంవత్సరం	పరీక్షలు	నిర్ధరణ
2022	4,693	52
2023	6,136	56
2024	6,498	69
2025	5,200	56
2022	4,921	43
2023	5,595	49
2024	5,351	35
2025	5,150	46

ఐసీటీసీల ద్వారా చికిత్స..

ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు నిడదవోలు, కొవ్వూరు సీహెచ్‌సీల్లో సమీకృత సలహా, పరీక్ష కేంద్రాలు (ఐసీటీసీ) ఏర్పాటయ్యాయి. కొవ్వూరు కేంద్రంలో 220 మంది, నిడదవోలు కేంద్రంలో 120 మంది ఏఆర్టీ విధానంలో చికిత్స పొందుతున్నారు. హెచ్ఐవీ లక్షణాలు కనిపిస్తే సీడీ 4 (తెల్ల రక్తకణాలు) పరీక్షలు చేస్తారు. క్లస్టర్ డివిజన్ సెల్స్ (రక్త కణాలు) తక్కువ ఉంటే చికిత్స కేంద్రం ద్వారా ఔషధాలు ఇస్తారు. సాధారణంగా మానవుల్లో ఈ రక్తకణాలు 800 నుంచి 2 వేల వరకు ఉంటాయి. ఎయిడ్స్ సోకిన వారికి రెట్రో వైరస్ ట్రీట్‌మెంట్ చికిత్స అందిస్తారు. చికిత్స కేంద్రంలో నమోదైన రోగులకు పరీక్షలు నిర్వహిస్తూ రక్త కణాల పెరుగుదలను పర్యవేక్షిస్తున్నారు.

చైతన్యం నింపుతున్నాం..

ప్రజా చైతన్యంతోనే ఎయిడ్స్ మహమ్మారి అంతమొందుతుంది. సమాజాన్ని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత యువతపై ఉంది, సురక్షితం కాని లైంగిక సంబంధాలతో పలువురు హెచ్ఐవీ బారిన పడుతున్నారు. బాధితుల్లో మనోధైర్యాన్ని నింపి జీవితం పట్ల ఆసక్తిని పెంచుతున్నాం.

- ప్రమోద, ఐసీటీసీ కేంద్ర కౌన్సిలర్, నిడదవోలు

జవహర్‌ను సత్కరిస్తున్న మాదిగ నాయకులు

చదువుతోనే దళితుల అభ్యున్నతి

నిడదవోలు, న్యూస్‌టుడే: చదువుతోనే దళితుల అభ్యున్నతి సాధ్యమవుతుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్ అన్నారు. నిడదవోలు మండలం గోపవరంలో ఆదివారం నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. జవహర్‌తో పాటు నిడదవోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గాలింకి జిన్నాబాబు, మాదిగ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉద్యమకారులను ఘనంగా సత్కరించారు. ఆహ్వాన కమిటీ కన్వీనర్ నేకూరి ప్రవీణ్‌కుమార్, సభ్యులు గెద్దం రవీంద్రబాబు, రాజారత్నం, ముప్పిడి వెంకట్రావు, ఎం.విజయ్, నేకూరి శ్రీను, దిద్దే విక్టర్, గెల్లా రాజు, చదలవాడ వెంకటేశ్వరరావు, కొల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

పాపం.. పంచప్రాణాలు

ప్రమాద స్థలంలో స్థానికులు, పోలీసులు

ఉడుపి, న్యూస్‌టుడే: ఆదివారం ఆ కుటుంబాల్లో మృత్యువు కారుచీకట్లు కమ్మేసింది... రూపంలో ఉత్తరాదికి చెందిన కూలీలను కానరాని లోకాలకు తీసుకెళ్లింది... ఉడుపి జిల్లా కాపు సమీపంలోని కోతలకట్టె జాతీయ రహదారి 66లో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు దుర్మరణం చెందగా మరో ఏడుగురు గాయపడ్డారు. మణూరు నుంచి మట్టెకు అలంకార వస్తువులను తరలిస్తున్న గూడ్సు వాహనం అదుపు తప్పి రహదారి విభాజకాన్ని ఎక్కి, మరో వైపునకు వెళ్లి కొట్టింది. ఒడిశాకు చెందిన ప్రవు రవిదాస్ (28), సాహిల్ (27), త్రిపురకు చెందిన గాంహెల్ (30), పశ్చిమ బంగాల్‌కు చెందిన కమల్ (32), సమరేశ్ (31)లను మృతులుగా గుర్తించారు.

వణికించే చలి.. విరిసిన రంగవల్లి

కబ్బన్ ఉద్యానవనంలో ఉద్యానశాఖ ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనకు సందర్శకుల రద్దీ కొనసాగింది. చిరు జల్లులు, చలి గాలి తీవ్రత ఉన్నప్పటికీ నగరవాసులు తన కుటుంబ సభ్యులతో కలిసి కబ్బన్ ఉద్యానానికి వచ్చారు. కబ్బన్ నడకదారుల సంఘం తమ సభ్యుల కోసం ముగ్గుల పోటీలను నిర్వహించింది. ప్రదర్శన వీక్షించేందుకు వచ్చిన వారు కూడా ముగ్గులు వేసేందుకు సహకరించారు. విజేతలకు బహుమతులు అందిస్తామని సంఘం అధ్యక్షుడు ఉమేశ్ తెలిపారు. - బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే

బాల్యానికి భరోసా.. భవిత కులాసా!

● బాల్య వివాహాలకు అడ్డుకట్ట ● ఫలితాలిస్తున్న కొత్తచట్టం

ఈనాడు, బెంగళూరు: బాల్య వివాహం ఆధునిక సమాజాన్ని కూడా పట్టి పీడించే ఓ ప్రమాదకర ధోరణి. ఓ ఇంటి ఆర్థిక, సామాజిక దుస్థితికి అద్దం పట్టే ఈ వివాహం కొత్త జంట జీవితాలను కూడా చిదిమేసే ప్రమాదకరమైన పట్టం. నేటికీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు చట్టం కళ్లుగప్పి జరుగుతుండటంతో వాటిని అడ్డుకునేందుకు స్థానిక, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు భావితరానికి భరోసా ఇస్తున్నాయి. ఈ ప్రయత్నాలకు కర్ణాటక సర్కారు జతచేర్చిన బాల్య వివాహాల నియంత్రణ చట్టంలోని కొత్త నిబంధనలు ఈ సామాజిక పిడుగును దాదాపు నిలువరించే ప్రయత్నమే.

పెరుగుతున్న అవగాహన: రాష్ట్రంలో ఐదేళ్ల మహిళా, శిశు సంక్షేమశాఖ, ఆయా పోలీసు స్టేషన్లు, పీడీఓ కార్యాలయాల నివేదిక ప్రకారం ఏటేటా రాష్ట్రంలో బాల్య వివాహాల ప్రభావాలపై అవగాహన పెరుగుతున్నట్లు వెల్లడవుతోంది. ముఖ్యంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ)లపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ఏదైనా ఫిర్యాదు చేస్తే అందుకు పరిష్కారం లభిస్తుందన్న భావన పెరుగుతోంది. ఈ సమితి ఏర్పాటు చేసిన సహాయవాణి కూడా ఫిర్యాదుదారుల్లో నమ్మకాన్ని పెంచుతోంది. ఇందుకు కారణం బాల్య వివాహాలు 2024-25తో పోలిస్తే దాదాపు 500 తగ్గటం, నిలువరించిన వివాహాలు, నమోదైన కేసుల సంఖ్య కూడా పెరగటమే. గతంలో ఓ కుటుంబంలో బాల్య వివాహం జరుగుతుందంటే ఆ గ్రామస్థులు అడ్డుకునే వారు కాదు. నెలల తర్వాత అది కూడా పొరుగు గ్రామాల నుంచి ఫిర్యాదులు వచ్చేవి. ఐదేళ్లుగా ఈ వివాహాలను యత్నించే కుటుంబాల నుంచే ఫిర్యాదులు వస్తుండటం పెరిగిన అవగాహనకు నిదర్శనం.

ఏడాది	బాల్య వివాహాలు	అడ్డుకున్న వివాహాలు	కేసులు
2020-21	296	2,711	280
2021-22	418	2,401	310
2022-23	405	2,900	410
2023-24	709	3,001	141
2024-2025	210	3,381	250

సహాయవాణి-1098, 080-22351098
(గమనిక: మహిళ,శిశు సంక్షేమశాఖ వార్షిక నివేదిక ఆధారం)

పిల్లల ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెల్

కొత్త నిబంధనలతో తగ్గుముఖం

రాష్ట్ర ప్రభుత్వం 2023లో బాల్య వివాహ నియంత్రణ చట్టం (పీసీఎంఏ) 2006ను సవరించి అందులో కొత్త నిబంధనలను జోడించింది. గతంలోని చట్టంలో నిర్లిప్తత పట్టం నేరంగా పరిగణించే వీలు లేదు. సవరించిన చట్టంలో నిర్లిప్తతగానే హాజరైన వారిని శిక్షార్హుల జాబితాలో చేర్చటంతో ఈ వివాహాన్ని ఆదిలోనే అడ్డుకునే అవకాశం దొరికింది. మహిళా, శిశు సంక్షేమశాఖ మాత్రమే కాకుండా గ్రామ పంచాయతీ, స్థానిక స్వచ్ఛంద సంస్థలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పోలీసు యంత్రాంగాన్ని ఈ వ్యవస్థలో భాగం చేయటంతో కేంద్ర ప్రభుత్వ 'బాల్ వివాహ ముక్త్ భారత్', రాష్ట్ర ప్రభుత్వ 'స్ఫూర్తి' పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్నారు. నియంత్రణ, రక్షణ, విచారణ (3పీ-ప్రివెన్షన్, ప్రొటెక్షన్, ప్రాసిక్యూషన్) ప్రక్రియలు సకాలంలో నిర్వహిస్తున్నారు. గతంలో తొలి రెండు ప్రక్రియలు ముగిసిన తర్వాత విచారణ దశకు చేరుకోవటంతో ఈ వివాహాల నియంత్రణ సాధ్యపడేది కాదు.

ఓ గ్రామంలో బాల్య వివాహ వేడుక

సమన్వయంతోనే సాధ్యమవుతోంది

గ్రామస్థులకు పంచాయతీ అధికారుల నుంచి స్వచ్ఛంద సంస్థలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, చివరకు పోలీసుల నుంచి సహకారం అందుతోంది. కొత్తచట్టంలో వీరందరినీ భాగస్వామ్యులుగా చేయటంతో సమన్వయం పెరుగుతోంది. రానున్న రోజుల్లో శిక్ష ప్రమాణాన్ని కూడా పెంచి ఈ వివాహాలను పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం.
- లక్ష్మీ హెబ్బాళ్కర్, మంత్రి, మహిళా శిశు సంక్షేమశాఖ

వన్నెల సాలీడు.. హొయలు చూడు

దట్టమైన అడవుల్లో కనిపించే జెయింట్‌వుడ్ స్పైడర్ జాతి సాలీడు శిరహట్టి తాలూకా సాసరవాడ గ్రామంలో ప్రత్యక్షమైంది. జీవ వైవిధ్య పరిశోధకుడు ఎస్.మంజునాథ నాయక్, ఆయన బృందంలోని సంగమేశ్ కడగద, శరణుగౌడ ఈ సాలీడును గుర్తించారు. అడవులు లేని గదగ జిల్లాలో ఈ తరహా సాలీడు కనిపించడం అపురూపమని మంజునాథ్ తెలిపారు. ఈ సాలీడులో విషం ఉన్నప్పటికీ, చిన్న కీటకాలపై దాడి చేసేందుకు మాత్రమే వినియోగించుకుంటుందన్నారు. ఈ సాలీడు నెఫీలా జాతికి చెందిందని, జీవ వైవిధ్యానికి ప్రతీకలుగా ఉంటాయని ఆయన వివరించారు. ఈ జాతి సాలీడులో మగ వాటికన్నా ఆడ కీటకాలు బలిష్ఠంగా ఉంటాయని, ఆడ సాలీడు మూడు అంగుళాల పొడవు ఉంటాయని తెలిపారు. - న్యూస్‌టుడే, గదగ

ప్రాణదాత.. ప్రకాశ్!

■ అరుదైన రక్తదానంలో ఘనత

ఆదికేశవ్ ప్రకాశ్

దావణగెరెకు చెందిన ఆదికేశవ ప్రకాశ్ శాస్త్రి అరుదైన 'ఓ నెగటివ్' రక్తాన్ని పదుగురికి దానం చేసి రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన ఇప్పటి వరకు 166 సార్లు తన రక్తాన్ని దానం చేశారు. ఈ గ్రూపు రక్తాన్ని అత్యధిక సార్లు దానం చేసిన వారిలో ఆయన రెండో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది నవంబరు 10కి ఆయన రక్తదానాన్ని ప్రారంభించి 38 ఏళ్లవుతోంది. అవసరం వచ్చిన ప్రతి సందర్భంలో ఆయన ఇచ్చిన రక్తం 166 మంది వ్యక్తులు, 92 నవజాత శిశువుల ప్రాణాన్ని కాపాడింది. విద్యానగరకు చెందిన ఆయన 1987 నవంబరు 10న మొదటిసారి రక్తదానం చేశారు. క్యాన్సర్‌తో బాధ పడుతున్న సిరియాకు చెందిన మహ్మద్ అనే ఏడేళ్ల బాలునికి మొదటి సారి సాయమందించారు. దావణగెరెలో రక్తదానం చేయడంతో పాటు మూడు వేల మంది దాతలతో 'లైఫ్‌లైన్' అనే సంస్థను ప్రారంభించారు. ఆయన భార్య ఉష 12 సార్లు, అన్న 92 సార్లు, మరో సహోదరుడు 25 సార్లు ఇలానే ప్రాణదానానికి ఉపకరించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి తన కన్నా ఎక్కువసార్లు రక్తదానం చేశారని ప్రకాశ్ వివరించారు.
- న్యూస్‌టుడే, దావణగెరె

నమో మెచ్చిన తలపాగా.. మురిపించంగా!

ఇటీవల ఉడుపి శ్రీకృష్ణ మందిరానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ ధరించిన మైసూరు తలపాగా ప్రత్యేకతే వేరండి.. ఇది తుమకూరు నగరంలోని చిక్కపేట ప్రాంతానికి చెందిన ఉషా భాస్కర్ రూపొందించారు. నెమలి పింఛంతో కూడిన మైసూరు పేటాను ప్రధానికి శ్రీకృష్ణమఠం స్వామీజీ ధరింపజేయడం తెలిసిందే. ఈ పేటాన్ని తయారు చేసింది మాత్రం ఓ కళాకారిణి. మఠం స్వామీజీలు ఉడుపి విష్ణు ఫ్లవర్ డెకోరేటర్‌కు అప్పగించారు. వారు తుమకూరులోని కళాకారిణి ఉషాభాస్కర్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ అవకాశాన్ని ఉషాభాస్కర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని సర్వశక్తులూ ఒడ్డి మైసూరు పేటాకు ముత్యాలహారాలు, పుత్తడి వర్ణంతో కలిగిన నగిషీలు, పట్టీలు, మయూర పింఛంతో రూపొందించారు. ఈ తలపాగాను శ్రీకృష్ణ మఠం స్వామీజీ ప్రధానికి తొడిగి సత్కరించిన విషయం తెలిసిందే. ఈ మహత్తర ఘట్టం ఉషా భాస్కర్, ఆమె కుటుంబసభ్యులకు సంతోషాలను తెచ్చిపెట్టింది. కుమార్తె కళానైపుణ్యానికి లభించిన గౌరవమని తండ్రి జయరామచార్, తల్లి ఈశ్వరి, భర్త భాస్కర్ హర్షం వ్యక్తం చేశారు. - తుమకూరు, న్యూస్‌టుడే

తాను చేసిన తలపాగాతో కళాకారిణి ఉషాభాస్కర్

ఆస్తిలో భాగం అడిగాడని చంపేశాడు

హాసన, న్యూస్‌టుడే : ఆస్తిలో తనకు రావలసిన వాటాను ఇవ్వాలని కోరిన దయాకర్ (46) అనే వ్యక్తిని అతని దాయాది రాజశేఖర్ (47) దాడి చేసి హత్య చేశాడు. వృత్తిరీత్యా రాజశేఖర్ ఉపాధ్యాయుడు. అరకలగూడు తాలూకా సోంపుర గ్రామంలో వీరిద్దరి మధ్య ఆస్తి పంపకాల్లో వివాదం ఉంది. తన వాటాను ఇవ్వక పోవడంతో రాజశేఖర్‌పై న్యాయస్థానంలో దయాకర్ దావా వేశాడు. వారిద్దరి మధ్య ఆదివారం గొడవ జరిగింది. తన వద్ద ఉన్న కత్తితో సోదరునిపై దాడి చేసి నిందితుడు పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడ్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేలోగా మార్గమధ్యంలో మరణించాడు. అరకలగూడు ఠాణా పోలీసులు నిందితుని కోసం గాలింపు చేపట్టారు.


కాళ్లతో కుంచె పట్టుకుని బొమ్మ గీస్తున్న రాజు

కాళ్లే కుంచెగా.. వైకల్యానికి కంచె!

హొసపేటె, న్యూస్‌టుడే: మనిషికి ఏ ఒక్క అవయవం లేకపోయినా జీవితంలో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకుంటాయి. తమ బాధ ప్రపంచం బాధ అన్నట్లుగా తల్లడిల్లిపోతారు. వైకల్యాన్ని తలచుకుని కుంగిపోతుంటారు కొందరు. హొసపేటె తాలూకా కడ్డిరాంపుర తండాకు చెందిన దివ్యాంగుడు ఎల్.రాజు మాత్రం వైకల్యమా..ఎక్కడ నీ చిరునామా అన్నట్లు మనోనిబ్బరం ప్రదర్శిస్తారు. రెండు చేతులూ లేకున్నప్పటికీ ఆత్మస్థైర్యం కోల్పోలేదు. కాళ్లనే కుంచెగా చేసుకుని అద్భుతమైన కళాఖండాలను గీస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన రాజుకు పుట్టుకతోనే వైకల్యం తోడైంది. కాళ్లతోనే పరీక్షలు రాసి పదోతరగతి వరకూ చదివారు. మనం చేతులతో చిత్రాలు గీసేందుకు ఎంత సమయం తీసుకుంటామో, అంతే సమయంలో కాళ్లతో రాజు చిత్రలేఖనం పూర్తి చేస్తారు. ప్రస్తుతం బళ్లారిలో ఓ దివ్యాంగుల పాఠశాలలో ప్రత్యేక ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్నారు. కాళ్లతో చిత్రలేఖనంతోపాటు మెహందీ కూడా వేయడం ఈయన ప్రతిభకు మెచ్చుతునక.

చదువుల బడి.. కవలల సవ్వడి

కవలలు.. కనుక్కోవాలంటే దుస్తుల రంగు మారితేనే

సాధారణంలో ఏదైనా పాఠశాలలో ఒకరో, ఇద్దరో కవలలు ఉంటారు. మంగళూరు శివారులోని తిరువైల్‌లో దక్షిణ కన్నడ జిల్లా పంచాయతీ మోడల్ ప్రాథమిక పాఠశాలలో మాత్రం ఏడుగురు కవలలు ఉన్నారు. ఒకటి, రెండు, మూడు, ఐదు, ఆరు తరగతుల్లో వారున్నారు. వీరిలో ఆరుజంటలు స్థానికులేనండోయ్. గంగా-జమున, సాక్షి-రాజేశ్వరి, దిశా-దిత్య, ఘవ-ఖియామ్, నిధి-నిశా, నిశాన్-నిధీశ, ప్రణామ్, ప్రథమ్ జంటలుఒకేరకంగా కనిపిస్తుంటారు. పలు సందర్భాల్లో సహ విద్యార్థులు, బోధకులు వారిని గుర్తించడంలో తడబడుతుంటారు. ఘువ (విద్యార్థిని)-ఖియామ్, నిశాన్-నిధీశ (విద్యార్థిని) మగ, ఆడ జంటలు. వారిని బెంచీలపై కూర్చోబెడతామని ఉపాధ్యాయురాలు గ్రేట్టా కుటిన్హా తెలిపారు.
- న్యూస్‌టుడే, మంగళూరు

'సీఎంతో విభేదాల్లేవ్'

వేదికపై సిద్ధరామయ్య, శివకుమార్

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, తనకు మధ్య ఎటువంటి అభిప్రాయభేదాలు లేవని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అందరినీ కలుపుకొని 2028 ఎన్నికల్లో ఎక్కువ నియోజకవర్గాలు గెలుచుకోవడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. తాను గ్రూపు రాజకీయాలు చేయనని, పార్టీకి ద్రోహం చేయనని పేర్కొన్నారు. దిల్లీకి వెళ్లినా ఒక్కడినే వెళ్తానని, పది మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని వెళ్లవలసిన అవసరం తనకు లేదన్నారు. పార్టీ అధ్యక్షునిగా ఏఐసీసీ నాయకులు అందరితో తరచూ మాట్లాడుతూ ఉంటానని చెప్పారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా, తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నిష్ఠతోనే పని చేశానని చెప్పారు. తనకు మఠాధిపతులు మద్దతు ఇవ్వలేదని కుమారస్వామి చెప్పుకొంటున్నారని, వారే లేకపోతే దేవేగౌడ ముఖ్యమంత్రి అయి ఉండేవారు కాదన్నారు. కుమారస్వామి వ్యాఖ్యలతో తాను ఎప్పుడూ నిరాశకు గురి కాలేదన్నారు. ఒక నాయకునిగా తాను అన్ని సముదాయాలను కలుపుకొని వెళ్లాలని కోరుకుంటానని చెప్పారు. ప్రియాంక్ ఖర్గే దిల్లీకి వెళ్లి మల్లికార్జున ఖర్గేను భేటీ అయితే దానికి విపరీతార్థాలు తీయడం శోచనీయమన్నారు. తండ్రీ కొడుకులు భేటీ అయితే తప్పేముందన్నారు. త్వరలో రాష్ట్రంలో 100 కాంగ్రెస్ భవన్‌ల శంకుస్థాపనకు రాహుల్‌ను ఆహ్వానిస్తామని చెప్పారు. బెళగావి శాసనసభ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెడతామని భాజపా చేసిన ప్రకటనతో తమకు ఇబ్బంది లేదన్నారు. తాను దైవ భక్తుడినని, తీరిక చేసుకుని ప్రతి సారీ ఆలయాలకు వెళ్లి వస్తుంటే, అధికారం కోసమే టెంపుల్ రన్ చేస్తున్నానని ప్రచారం చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.

చీకటిపడితే.. లొట్టలేయాల్సిందే!

● రాజధానిలో రుచికర వీధి!

రాత్రిళ్లు వీవీపురం ఫుడ్‌బజార్‌లో జనం రద్దీ

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : చీకటిపడితే చాలు ఘుమఘుమలాడే సువాసనలతో కూడిన నోరూరించే రుచికరమైన ఆహార పదార్థాలు. వాటిని భుజించేందుకు బారులు తీరిన ప్రజలు. మొత్తం ఆ ప్రదేశమంతా రద్దీతో నిండిపోతోంది. తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను కుటుంబ సభ్యులతో కలిసి భుజించేందుకు వాహనాల్లో వస్తారు. అర్ధరాత్రి వరకు తమకు ఇష్టమెచ్చిన రుచికరమైన ఆహార పదార్థాలు రుచులు ఆస్వాదించడంలో నిమగ్నమవుతున్నారు. విదేశీయులు కూడా అక్కడికివచ్చి భారతీయ ఆహార పదార్థాలు రుచులు ఆస్వాదిస్తున్నారు. ఆ ప్రదేశం బెంగళూరు నగరంలోని వీవీపురంలో ఉన్న ఫుడ్‌బజార్. పగలంతా ఆ బజార్ బోసిపోయి కనిపిస్తుంది. వీవీపురం ఫుడ్‌బజార్ అంటే నగరవాసులకు నోరూరుతుంది. అక్కడికి వెళ్లి ఆహార పదార్థాలను ఆస్వాదించని వ్యక్తులు ఉండరు. అందుకోసం గ్రేటర్ బెంగళూరు ప్రాధికార రూ. 5 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టింది. చీకటి పడితే పూర్తిగా వినియోగదారుల రద్దీ నెలకొంటుంది. నగర నలుమూలలతో పాటు విదేశీయులు, ఇతర రాష్ట్రాల ప్రజలు అక్కడికి వచ్చి ఆహార పదార్థాలను ఇష్టంగా తింటారు. వెన్నతో తయారు చేసే ప్రత్యేక దోశ, రుచికరమైన ఇడ్లీ చట్నీ, నోరూరించే పొంగనాలు, అరటి ఆకులో పండ్లతో కూడిన ఐస్‌క్రీమ్, నిప్పులపై కాల్చే జొన్నకంకులు, పావ్‌బాజీ, మిరపకాయ బజ్జీలు, మంగళూరు బజ్జీలు, ముంబయి మిఠాయిలు, గులాబ్ జామ్, నెయ్యితో తయారు చేసే బొబ్బట్లు ఆహార పదార్థాలు ఫుడ్‌బజార్‌లో అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయి. శాకాహార రుచులకు ఖ్యాతి పొందిన వీవీపురం ఫుడ్‌బజార్ నగరవాసికి ప్రీతికరమైన పదార్థాలు అందిస్తోంది మరి.

వెన్నతో తయారవుతున్న దోశ

నోరూరించే నెయ్యితో చేసిన బొబ్బట్లు

రాజముడి బియ్యం.. పోషకాల భోజ్యం

బళ్లారి, న్యూస్‌టుడే: మైసూరు మహారాజులు భోజనానికి ఎర్రబియ్యం ఉపయోగించేవారు... దీంతో ఈ బియ్యానికి రాజముడి (ఎర్రబియ్యం) బియ్యం అని పేరు వచ్చింది. ఈ రకం వరిని బళ్లారి నగరానికి చెందిన రైతు ఈరప్పయ్య భైరాపురం గ్రామంలో తన పొలంలో సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు. 24 ఏళ్లుగా రాజముడి బియ్యం సాగు చేస్తున్నారు. వరినాట్లు వేసినప్పుడే మొత్తం బియ్యం కిలో రూ.150 చొప్పున వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు.

వరి కంకులు

రాజముడి ఎర్రబియ్యం

ఇవీ ప్రత్యేకతలు: రైతు ఈరప్పయ్య 25 ఏళ్లుగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. ఆయన పొలంలో కొద్దిగా తవ్వితే వానపాములు కనిపిస్తాయి. 2001లో ప్రయోగాత్మకంగా రాజముడి బియ్యం సాగు చేసి విజయం సాధించారు. ఎకరాకు 15 కిలోల వరి విత్తనాలు సరిపోతాయి. నాట్లు వేసిన 125 నుంచి 130 రోజుల్లో దిగుబడి వస్తుంది. పిడికెడు రసాయన ఎరువునూ వాడటం లేదు. మొత్తం సేంద్రియ పద్ధతిలో పండించడం వల్ల ఎకరాకు 20 నుంచి 22 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. రసాయన ఎరువులు ఉపయోగిస్తే 30 నుంచి 32 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది రైతు ఈరప్పయ్య ఎకరా విస్తీర్ణంలో రాజముడి రకం సాగు చేశారు. మరో 20 రోజుల్లో కోతకు వస్తుందని చెబుతున్నారు.

100 గ్రాముల బియ్యంలో ఏముంటాయంటే

కాల్షియం	: 20.5-23.5 మి.గ్రా.
ఇనుము	: 2.01-2.72 మి.గ్రా.
జింక్	: 1.22-1.82 మి.గ్రా.
ప్రొటీన్లు	: 7.94 మి.గ్రా
ఫ్యాట్	: 1.98మి.గ్రా.
విటమిన్లు	: బీ1, బీ2, బీ3

హాసన నుంచి విత్తనాలు తెప్పించా..

రైతుతో పాటు వ్యవసాయశాఖ ఏడీ మంజునాథరెడ్డి

2001లో హాసన జిల్లా హొళెనర్సీపురం నుంచి రాజముడి ఎర్రబియ్యం వరి విత్తనాలు తెప్పించాను. సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం వల్ల తమ పొలంలో పండించిన రాజముడి బియ్యం వరి విత్తనాలను ఉపయోగిస్తున్నాను. సేంద్రియ పద్ధతిలో పండించిన ఈ ఉత్పత్తికి డిమాండ్ ఎక్కువగా ఉందంటున్నారు. ఎకరాకు 20 బస్తాలు వచ్చినా.. క్వింటాల్ వరి విత్తనాలకు 75 నుంచి 77 కిలోల బియ్యం తూగుతాయి. సోనా మసూరి, ఆర్.ఎన్.ఆర్ 100 కిలోల వరి విత్తనాలకు 60 నుంచి 62 కిలోల బియ్యం మాత్రమే వస్తాయి. పెట్టుబడి ఖర్చులు పోను ఎకరాకు రూ.70వేల వరకు ఆదాయం వస్తోంది.
- ఈరప్పయ్య, ఆదర్శ రైతు

ఆమె వెన్నంటే..వింటినారీ!

మహిళలు, బాలికలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నా, దౌర్జన్యాలకు గురవుతున్నా, ఆకతాయిలు వేధింపుల నుంచి సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక 'అక్కపడె' భద్రత దళాన్ని ఏర్పాటు చేసింది. బస్టాండ్లు, విద్యార్థిని వసతి గృహాలు, మాల్స్, వ్యాపార కేంద్రాలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక వాడల్లో ఈ దళం గస్తీ తిరుగుతుంది. దౌర్జన్యాల నుంచి ఏవిధంగా స్వయం రక్షణ చేసుకోవాలో అన్న అంశంపై 'అక్కపడె' దళం సభ్యులు విద్యాసంస్థలు, వసతిగృహాలకు వెళ్లి విద్యార్థినులకు, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు, పారిశ్రామిక వాడల్లో పని చేసే మహిళ ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు. దళంలో మహిళ పోలీసులు, ఎన్‌సీసీ బాలికలకు చోటు కల్పించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మహిళలు సంచరించే ప్రదేశాల్లో గస్తీ చేపడతారు. తక్షణం నమ్మ 112 నెంబరు ఫోన్ చేస్తే క్షణాల్లో 'అక్కపడె' దళం అక్కడ ప్రత్యక్షమవుతుంది.
- న్యూస్‌టుడే, బెంగళూరు(యశ్వంతపుర)

తిరస్కరణల.. పౌరపాత్రికేయుడు!

● ఇదీ.. రిగ్రెట్ అయ్యర్ ఘనత

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే : బెంగళూరులో స్థిరపడిన, కోలారు జిల్లా ముళబాగిలు తాలూకా కోతమంగల గ్రామానికి చెందిన సత్యనారాయణ అయ్యర్ (74) ఒక పౌరపాత్రికేయుడు! వ్యాసం, ఫొటో, లేదా ఏదైనా కథనాన్ని లేదా లేఖలు పంపిస్తే ఆయా పత్రికల సంపాదకులు భయపడిపోయేవారు. 'మీరు పంపించిన కథనం, ఫొటో, వ్యాసం మా పత్రిక స్థాయికి అనుగుణంగా లేదు. దాన్ని ప్రచురించుకోలేక పోతున్నందుకు చింతిస్తున్నాం (రిగ్రెట్)' అంటూ లేఖ జత చేసి వెనక్కు పంపించేవారు. ఎన్ని రిగ్రెట్ లేఖలు వచ్చినా ఆయన బాధపడలేదు. అలా.. మొత్తం 375 లేఖలు వచ్చాయట! వాటన్నింటినీ ముందు పెట్టుకుని ఆలోచించి, వాటినే తన విజయ సోపానాలుగా మార్చుకోవాలని భావించారు. ఎనిమిదో దశకం ప్రారంభంలో తన పేరును 'రిగ్రెట్ అయ్యర్' అని మార్చుకున్నారు. అనంతరం అదే ఇంటి పేరైంది. పాస్‌పోర్టు, బ్యాంకు ఖాతాలు, ఇతర అన్ని రికార్డుల్లోనూ రిగ్రెట్ అయ్యర్ అనే పేరు ఉంటుంది. ఆ తర్వాత ఆయన కథనాలను కన్నడ, ఆంగ్ల దినపత్రికలు, వార పత్రికలు, అంతర్జాతీయ పత్రికలు ప్రచురించడం ప్రారంభించాయి. ఈ నాలుగు దశాబ్దాల్లో 14,019 వ్యాసాలు, చిత్రాలు, కథనాలు ప్రచురితమయ్యాయి. వ్యాసకర్త పేరు 'రిగ్రెట్ అయ్యర్' అనే ప్రచురిస్తారు. తాను ఒకప్పటి ప్రముఖ కన్నడ దినపత్రికకు 'విజయపుర (అప్పటి బిజాపుర) పట్టణ చరిత్రను రాసి పంపిస్తే, ప్రచురించుకోవడం కుదరదని మొదటి రిగ్రెట్ లేఖను పంపించారని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ ఒక కథనాన్ని రాయాలంటే క్షేత్రస్థాయిలోకి వెళ్లి స్వయంగా పరిశీలించి, వివరాలు తెలుసుకునే రాయడం మొదలుపెడతారు. ఆంధ్రప్రదేశ్‌లో తిమ్మమ్మ మర్రిమానును గుర్తించి, పలు కథనాలు పంపించినందుకు, పరిశోధన చేసినందుకు ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దక్కింది. దానితో పాటు మూడు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులు, 4 ఇండియా బుక్ ఆఫ్ రికార్డులు ఆయన సొంతం. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించే చిత్రాలు తీయడానికి ఆయన ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.

ఏడు, ఎనిమిదవ దశకంలో వేర్వేరు సందర్భాల్లో రిగ్రెట్ అయ్యర్ తీసిన చిత్రాలు

వార్తా సేకరణకు తన వాహనంపై బయలుదేరిన అయ్యర్

(c) eenadu

గదగ వన్యజీవుల.. ఇలాఖా

ప్రదర్శనశాలకు పెరుగుతున్న సందర్శకుల సంఖ్య

గదగ వన్యజీవుల ప్రదర్శనశాల ప్రవేశద్వారం

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: కప్పత్త గుడ్డ వన్యజీవులు, ఆయుర్వేద మొక్కలు, సెలయేర్లు, గనులకు సురక్షితం అటవీ ప్రదేశంగా మారిన ఆ ప్రదేశాన్ని తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. కొందరు వన్యజీవులను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. బెంగళూరు, మైసూరు, ధార్వాడ, బెళగావి, బళ్లారి తదితర ప్రాంతాలకు చెందిన వన్యజీవి ప్రేమికులు దత్తత కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారని అటవీశాఖ అధికారులు తెలిపారు. సెలవుల్లో వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ఈ ప్రదేశాన్ని తిలకించేందుకు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని తెలియజేశారు. సాధారణ రోజుల్లో పర్యాటకుల సంఖ్య రెండు వేల నుంచి మూడు వేల మంది ఉంటారు. సెలవు రోజుల్లో ఈ సంఖ్య ఇటీవల పదివేలకు పెరిగిందన్నారు. వన్యజీవులు, ఇతర ప్రకృతి సంపదకు ఈ ప్రదేశం నిలయంగా మారింది. సహజ సిద్ధమైన అటవీ ప్రదేశం కావడంతో అక్కడ ఉన్న వన్యజీవులను తిలకించేందుకు పర్యాటకులు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. గదగ తాలూకా బింకదట్ట అటవీ ప్రదేశంలో పెద్ద కొండలు దట్టమైన వృక్షాలతో కూడిన 65 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రదర్శనశాల విస్తరించి ఉంది. అక్కడ పులులు, జింకలు, చిరుతలు, సింహాలు, నెమలి, దున్నలు, అటవీ పందులు, కృష్ణమృగం, ముళ్ల పందులు, పెద్ద కోతులు, హైనాలు, జిరాఫీ, తదితరుల వన్యజీవులు సంచరిస్తున్నాయి. ప్రదేశం విభిన్నంగా ఉండటంతో భారతీయ వన్యజీవి సంస్థ ప్రత్యేక అధ్యయనం చేస్తున్నట్లు డీసీఎఫ్ అధికారి దీపికా బాజ్‌పేయీ తెలిపారు. వన్యజీవులను సందర్శించే సందర్శకులకు వాహన వ్యవస్థను కల్పించారు. వన్యజీవులకు ప్రమాదం జరగకుండా వాహన సంచారాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలియజేశారు. వన్యజీవులకు ప్రశాంతమైన సురక్షితమైన కేంద్రం అరుదైన మొక్కలు, జీవరాశులకు కప్పత్తగుడ్డ ఖ్యాతి పొందింది. పరిశోధన విద్యార్థులు అక్కడ అనేక పరిశోధనలు చేస్తున్నారు. వన్యజీవులను బంధించకుండా స్వేచ్ఛగా విహరించే వాతావరణం కల్పించారు. క్రూర మృగాలతో పాటు సాదు జంతువులు కలిసి జీవించడం విశేషం. వాటి ఆహార పద్ధతులను గురించి నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. ఇందుకోసం అటవీ ప్రదేశంలో రెండు వందల నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో మానవ కార్యకలాపాలు తక్కువైతే వన్యజీవులు పెరుగుదల ఎక్కువగా ఉంటుందని పరిసర ప్రేమికులు తెలిపారు.



మృగరాజు రాజసం

ప్రదర్శనలో తెల్ల పులి

పిల్లతో జిరాఫీ

కప్పత్తగుడ్డ అటవీ ప్రదేశం

పోలీసుల సేవలు వినియోగించుకోండి

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: అత్యవసర సందర్భాల్లో పోలీసుల సేవలను వినియోగించుకునేందుకు అందుబాటులోకి తీసుకువచ్చిన సహాయవాణి నంబర్లకు ఫోన్ చేయాలని నగర పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ పౌరులను కోరారు. అత్యవసర సేవ (112), సైబర్ వంచన (1930), జాతీయ మాదక వస్తువుల సహాయవాణి (1933), మాదకవస్తువుల నియంత్రణ సహాయవాణి (1908), జాతీయ మహిళా సహాయవాణి (14490), బాలల సహాయవాణి (1098) సేవల వివరాలను దగ్గర ఉంచుకుంటే, అత్యవసర సందర్భాలలో వినియోగించుకోవచ్చని చెప్పారు. పోలీసులకు సహకారం అందిస్తే నేరాలు, మాదక ద్రవ్యాలు, వేధింపులను ప్రారంభ దశలోనే అడ్డుకోవచ్చని ఆయన తెలిపారు.

డ్రైవరుకు ఘనమైన వీడ్కోలు

ధార్వాడ, న్యూస్‌టుడే: కర్ణాటక విశ్వవిద్యాలయంలో 22 ఏళ్ల 9 నెలల పాటు ఉప కులపతి, రిజిస్ట్రార్‌కు కారు డ్రైవరుగా రుద్రప్ప సేవలు అందించారు. శనివారంతో రుద్రప్ప పదవీ కాలం పూర్తయింది. విశ్వవిద్యాలయం పాలక మండలి రుద్రప్పకు ఘనంగా సత్కరించింది. తనకు అందించిన శాలువా, పండ్లు, స్మరణికలు, బహుమతులను సంచిలో పెట్టుకుని బయటకు వచ్చిన రుద్రప్పకు మరో ఆశ్చర్యం ఎదురైంది. పరీక్షల విభాగం రిజిస్ట్రార్ డాక్టర్ నిజలింగప్ప మట్టిహాళ ఆయన వద్దకు వచ్చి చేతిలో సంచిని అందుకున్నారు. కారు డిక్కీలో దాన్ని ఉంచారు. మరో వైపు తలుపు తీసి రుద్రప్పను ముందు సీట్లో కూర్చోమన్నారు. తలుపు వేసి, డ్రైవరు సీట్లో కూర్చుని, రుద్రప్పను ఇంటి వరకు తీసుకువెళ్లి వీడ్కోలు పలికి వచ్చారు. రిజిస్ట్రార్‌గా రజనీశ్ గోయల్ ఉన్నప్పుడు తాత్కాలిక సేవలు అందించే డ్రైవరుగా నియమితులైన రుద్రప్ప, ఆరుగురు అధికారులకు డ్రైవరుగా సేవలు అందించారు. తనకు దక్కిన వీడ్కోలు పట్ల రుద్రప్ప హర్షాన్ని వ్యక్తం చేసి తబ్బిబ్బు అయ్యాడు.

మహిళలపై దౌర్జన్యాలు ఖండిస్తూ ఆరెంజ్ వాకథాన్

హొసపేటె, న్యూస్‌టుడే: మహిళలపై జరుగుతున్న దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఇన్నర్‌వీల్ క్లబ్ ఆధ్వర్యంలో సభ్యులు, పలు సంఘాల ప్రతినిధులు ఆదివారం సాయంత్రం పట్టణంలో ఆరెంజ్ వాకథాన్ కార్యక్రమం చేపట్టారు. జిల్లా క్రీడామైదానం నుంచి ప్రారంభమైన వాకథాన్, అంబేద్కర్, పునీత్‌రాజ్‌కుమార్ కూడలి గుండా రోటరీ క్లబ్ ఆవరణ చేరుకుంది. ఈ సందర్భంగా నిరసనకారులు పునీత్ కూడలిలో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఇన్నర్‌వీల్ క్లబ్ అధ్యక్షురాలు నైమిషా రెడ్డి, కార్యక్రమం సంచాలకురాలు మణివిష్ణులు మాట్లాడుతూ..ప్రపంచంలో మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలు, వేధింపులు నానాటికీ పెరుగుతున్నాయి. మహిళల్లో ధైర్యం నూరిపోయటానికి ఈ వాకథాన్ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. మీ అండగా మేముంటామని అభయమిచ్చారు. డాక్టర్ మాధవీలతా, రేఖాప్రకాశ్, రశ్మీ హిట్నాళ తదితరులు పాల్గొన్నారు.

రోటరీ కూడలిలో మానవహారంగా ఏర్పడిన నిరసనకారులు

ప్రాంతీయ భాషలతో కన్నడనాడు సుసంపన్నం

ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను సత్కరిస్తున్న సంఘం ప్రతినిధులు

బెంగళూరు (జేపీనగర), న్యూస్‌టుడే: అరెభాష వంటి ప్రాంతీయ భాషలు కన్నడ భాషను సుసంపన్నం చేశాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కర్ణాటకలో పాలన, పునాది భాష కన్నడ కాగా, అరెభాష, తుళు, కొంకణి తదితర భాషలు కన్నడకు మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నాయని చెప్పారు. కన్నడ, సాంస్కృతిక శాఖ, కర్ణాటక అరెభాష సంస్కృతి, సాహిత్య అకాడమీ, ఆ భాషను మాట్లాడే కొడగు జిల్లా గౌడ సంఘం ప్రతినిధులు రవీంద్ర కళాక్షేత్రలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. కొడగు జిల్లాలో మూడు లక్షల మంది అరెభాష గౌడ జనాభా ఉందని చెప్పారు. కరవు సందర్భంలో హేమావతి నదిలో నీరు లేనప్పుడు గౌడ సముదాయానికి చెందిన వారు సకలేశపుర నుంచి సుళ్యకు 1882లో వలస వెళ్లారు. తుళు, కొంకణి, కన్నడలను కలిపి అరెభాష ప్రాచుర్యంలోకి వచ్చిందని చెప్పారు. పేరుకు తగినట్లే ఈ భాషను ప్రతి పదాన్ని పూర్తిగా ఉచ్చరించకుండా, సంక్షిప్తంగా మాట్లాడతారని చెప్పారు. అరెభాష మాట్లాడే కురుంజి వెంకటరమణ గౌడ తనకు సుపరిచితులని గుర్తు చేసుకున్నారు. కర్ణాటకలో 230 చిన్న భాషలు ఉన్నాయని, వాటన్నింటికీ మూలం కన్నడేనని తెలిపారు. భాగమండల వద్ద నాడగౌడ సముదాయానికి గతంలో రూ.కోటి ఇచ్చామని, మరో రూ.50 లక్షలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సముదాయం వారికి మడికేరిలో భూమి కేటాయించే అంశాన్ని తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు. అరెభాష అకాడమీ గౌరవ పురస్కారానికి ఎంపికైన సాధకులు కె.ఆర్.గండాధార, యు.పి. శివానంద, డీఎస్ ఆనంద్‌లను సత్కరించి, అభినందించారు. మంత్రి భైరతి సురేశ్, ఎమ్మెల్యేలు పొన్నణ్ణ, అంతరగౌడ, వివిధ అకాడమీల అధ్యక్షుడు పురుషోత్తమ బిళిమలె, సదానంద మావజి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గాయత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి, మంత్రి భైరతి సురేశ్, ఇతర ప్రతినిధులతో సత్కారాలు అందుకున్న సాధకులు

నిధులు విడుదల చేయండి

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: జలజీవన్ మిషన్ పథకంలో పనులు పూర్తి చేసేందుకు తమకు నిధులు విడుదల చేయాలని కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కోరారు. కేంద్ర మంత్రికి లేఖ రాసి, నిధులు విడుదల చేయాలని కోరానని చెప్పారు. మూడేళ్లలో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు తీసుకుంటున్న చర్యలను వేగవంతం చేశామన్నారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలలో 86 శాతం ఇళ్లకు ఇప్పటికే మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.11,050 కోట్లు అందులో కేంద్రం విడుదల చేయవలసిన బకాయిలను త్వరగా విడుదల చేయాలని ఆ లేఖలో కోరామని తెలిపారు.

పది నెలల్లో 124 మంది సస్పెన్షన్

బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే: బెంగళూరు పోలీసులు అంటే ఎలాంటి కేసునైనా పరిష్కరిస్తారని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తుంటారు. విధి నిర్వహణలో అలసత్వం, నిందితులకు మద్దతు ఇవ్వడం, మాదక ద్రవ్యాల విక్రేతలను చూసీచూడనట్లు విడిచి పెట్టిన ఆరోపణలు ఎక్కువ అయ్యాయి. గత పది నెలల్లో నగరంలో 124 మంది పోలీసు సిబ్బంది, అధికారులు సస్పెండ్ అయ్యారు. బీమా సలహాదారుడిని బెదిరించి ఇద్దరు కానిస్టేబుళ్లు దొరికిపోగా, ఇటీవల రూ.7.11 కోట్ల నగదు దోపిడీ కేసులో సస్పెండైన ఒక కానిస్టేబుల్ పాత్రను గుర్తించి అరెస్టు చేశారు. తాము సైబర్ క్రైమ్ పోలీసులమని బెదిరించి బీపీఓ వ్యవస్థాపకుడిని అపహరించి నగదు వసూలు చేసిన కేసులో మరో కానిస్టేబుల్ దొరికిపోయాడు. కారాగారంలోనూ ఖైదీలకు చరవాణులు, సిగరెట్లు సరఫరా చేసిన కేసులో కొందరు అధికారులు బదిలీ కాగా, మరికొందరు సస్పెండ్ అయ్యారు. నిద్రమాత్రల విక్రేతలకు మద్దతు ఇచ్చి 11 మంది అధికారులు సస్పెండ్ అయ్యారు.

వంచకుని అరెస్టు

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే: కర్ణాటక ప్రెస్‌క్లబ్ కౌన్సిల్ మహిళా విభాగానికి అధ్యక్షురాలిని చేస్తానని మీనాక్షి అనే యువతిని వంచించిన ఆరోపణలపై శివకుమార్ నాగరనవిలో అనే వంచకుడిని గోవిందరాజనగర ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. తాను కర్ణాటక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడినని పరిచయం చేసుకుని ఆమె నుంచి దశల వారీగా రూ.20.18 లక్షల నగదు తీసుకుని వంచించాడు. సింగపూర్‌లో తాము త్వరలో నిర్వహిస్తున్న 2వ ఎడిషన్ ప్రపంచ కన్నడ పండగకు డైరెక్టరుగా నియమిస్తానని మొదట రూ.11 వేలు తీసుకుని వంచనకు తెరతీశాడు. తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కార్యాచరణ పూర్తి చేసి అతన్ని అరెస్టు చేశారు.

బెయిలు ఇచ్చేందుకు నిరాకరణ

బెంగళూరు (హలసూరు), న్యూస్‌టుడే: రౌడీషీటరు బిక్లు శివ హత్య కేసులో నిందితులు బెయిలు కోసం వేసుకున్న అర్జీలను హైకోర్టు తోసిపుచ్చింది. నిందితులు కిరణ్ (ఏ2), విమల్ రాజ్ (ఏ3), ప్రదీప్ (ఏ6), మదన్ (ఏ7) వేసుకున్న అర్జీలను జస్టిస్ సునీల్ దత్ యాదవ్ తోసిపుచ్చారు. వారికి బెయిలు ఇవ్వవద్దని, భారతీనగర ఠాణా పోలీసుల తరపు న్యాయవాది చేసిన వాదనలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకుని అర్జీలను తోసిపుచ్చారు.

సీఐడీకి దర్యాప్తు బాధ్యతలు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు అనుమానాస్పదంగా మరణించిన దర్శన్ (23) అనే యువకుడి కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తూ నగర కొత్వాలు సీమంత్ కుమార్ సింగ్ ఆదేశించారు. నేరాలకు పాల్పడుతున్న ఆరోపణలపై నవంబరు 12న వివేకనగర ఠాణా పోలీసులు అదుపునకు తీసుకున్నారు. మూడు రోజుల అనంతరం అతన్ని విడిచి పెట్టారు. అప్పటికే లాఠీలు, పైపులతో కొట్టడంతో తీవ్రంగా గాయపడిన బాధితుడ్ని చికిత్స కోసం ఒక చికిత్స కేంద్రంలో చేర్పించారు. చికిత్స పొందుతూ దర్శన్ ఎనిమిది రోజుల అనంతరం మరణించాడు. ఇన్‌స్పెక్టర్ శివకుమార్, పవన్, మరో నలుగురు పోలీసులు, యూనిటీ రిహ్యాబ్ సెంటర్ యాజమాన్యంపై దర్శన్ తల్లిదండ్రులు కేసు పెట్టారు. దర్శన్‌ది హత్యేనని ఆరోపించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తూ కొత్వాలు ఆదేశాలు జారీ చేశారు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీరు మృతి

బెంగళూరు(బాణసవాడి),న్యూస్‌టుడే: మహదేవపుర సంచార పోలీసుఠాణా పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్ర నివాసి అంకుశ్ మిశ్రా (25) మృతి చెందారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేస్తున్న యువకుడు చెన్నసంద్రలో నివసిస్తున్నారు. స్నేహితుడితో కలిసి తెల్లవారుజామున రెండు గంటలకు హోటల్‌లో భోజనం చేసి ద్విచక్రవాహనంపై వస్తుండగా హొసరోడ్డులో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనటంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు.

12 ద్విచక్ర వాహనాల స్వాధీనం

కారటగి, న్యూస్‌టుడే: తాలూకా బూదగుంప సమీపంలోని లక్ష్మీ గుడ్డ వద్ద జూద కేంద్రంపై గంగావతి డీవైఎస్పీ జయప్ప న్యామెగౌడర్ నేతృత్వంలో 9 మంది పోలీసుల బృందం దాడి చేసింది. పోలీసుల రాకను గమనించి అక్కడ నుంచి 50 మందికి పైగా పరారయ్యారు. ద్విచక్ర వాహనాలు అక్కడ కనిపించాయి. పోలీసులు 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేశారు. కారటగి పోలీసు ఠాణాలో కేసు నమోదయింది.

దావణగెరెలో నిరంతర తాగునీటి సరఫరా

చెళ్లకెర(చిత్రదుర్గం),న్యూస్‌టుడే: జిల్లాలోని 57 జనావాస ప్రాంతాల్లో విజయవంతంగా రోజుకు 24 గంటలూ ఇంటింటికి తాగునీరును అందిస్తున్న తొలి జిల్లాగా దావణగెర గుర్తింపునకు నోచుకొందని జడ్పీ సీఈఓ గిత్త మాధవ విఠలరావ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఆ వివరాలు తెలిపారు. శనివారం జిల్లా ప్రతినిధులను కొత్త దిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి వి సోమణ్ణ అభినందించినట్లు చెప్పారు. కొత్త దిల్లీలోని భారత్ మందిర్ భవనంలో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ రెండు రోజుల పాటు నిర్వహించిన విజన్ ఫర్ సుజలాం భారత్ జాతీయ కార్యక్రమంలో పాల్గొన్న పీడీఓ రశ్మి, గ్రామ నీటి సరఫరా సమితి అధ్యక్షుడు విజయ్‌నాయక్ జిల్లాలో తాగునీటి పథకం అమలు తీరును వివరించారని తెలిపారు.

పీడీఓ రశ్మిని కొత్త దిల్లీలో సత్కరిస్తున్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సోమణ్ణ

భక్తిశ్రద్ధలతో జోడు రథోత్సవం

కంప్లి, న్యూస్‌టుడే: కంప్లి పేటె బసవేశ్వర నీలమ్మ జోడు రథోత్సవం ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కళా బృందాలు వెంట రాగా భక్తుల జయ, జయ ధ్వానాల మధ్య ఆలయం నుంచి ప్రారంభమైన రథోత్సవం..బసవేశ్వర ఆలయం వరకు వెళ్లి తిరిగి యథా స్థానానికి చేరుకుంది. ప్రజలు భక్తితో రథాలకు పూలు, పండ్లు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో ఉదయం నుంచి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రథోత్సవంలో పాల్గొన్న ప్రజలు

ఉమేశ్‌కు సీఎం ఘనంగా నివాళులు

ఉమేశ్ (పాతచిత్రం)

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే: ప్రముఖ కన్నడ నటుడు మైసూరు శ్రీకాంతయ్య ఉమేశ్ (80) కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొద్ది వారాలుగా వయో సహజ ఆరోగ్య సమస్యలతో పాటు క్యాన్సర్ బారిన పడడంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. అభిమానులు, సహనటులు, చిత్ర పరిశ్రమ ప్రతినిధులు నివాళి అర్పించేందుకు రవీంద్ర కళాక్షేత్రలో భౌతికకాయాన్ని ఉంచారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రి భైరతి సురేశ్, ఎమ్మెల్యే ఎఎస్ పొన్నణ్ణ తదితరులు ఉమేశ్ కుమార్తె జైలక్ష్మిని పరామర్శించి ధైర్యం చెప్పారు. కేంద్ర మంత్రి కుమారస్వామి, భాజపా అధ్యక్షుడు విజయేంద్ర, ఇతర నాయకులు, నటులు తదితరులు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. 'లంచావతార' ఫేమ్ మాస్టర్ కె. హిరణ్ణయ్య నాటక బృందంలో నాలుగేళ్లకే పాత్రను పోషించారు. అనంతరం ఆయన గుబ్బి వీరన్న నాటక బృందంలో చేరారు. మేరు నటుడు డాక్టర్ రాజ్‌కుమార్, సీనియరు నటుడు విష్ణువర్ధన్, అంబరీష్, శ్రీనాథ్, శంకర్ నాగ్, అనంత్ నాగ్, అరవింద్ రమేశ్, బి సరోజాదేవి, భారతి, తమిళ నటులు శివాజీ గణేశన్, రజనీకాంత్‌లతోనూ నటించారు. కథాసంగమం చిత్రానికి ఉత్తమ సహాయ నటునిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాన్ని 1975లో, నాటక రంగంలో ఆయన పోషించిన పాత్రలకు కర్ణాటక నాటక అకాడమీ పురస్కారాన్ని 2013లో అందుకున్నారు. ఉన్నారు. ఆరో దశాబ్దంలో మక్కళ రాజ్య సినిమాలో ప్రధాన పాత్ర పోషించి, చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. నాగం వెంకట ఇన్ సంకటలో ముసలవ్వ పాత్ర పేరు తెచ్చింది. అమ్మావర ఆజ్ఞె, ఎల్లరూ నమ్మవరే నాటకాలను రచించారు. బుల్లితెర కోసం నమ్మూరల్లొందు నాటక, రిజిస్ట్రరు పోస్టు, అంచు-సంచు, గౌడతి గౌరమ్మ, సంసారదల్లి క్రాంతి, జోక్‌ఫాల్స్, గలిబిలి సంసార తదితర ధారావాహికలు, కార్యక్రమాలను రచించి, దర్శకత్వం వహించారు. ఇటీవల కమల్ శ్రీదేవి, ఐ యామ్ గాడ్ చిత్రాల్లోనూ ఆయన నటించారు. విల్సన్‌గార్డెన్‌లోని శ్మశానవాటికలో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.

భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

రైల్వే వంతెన కోసం కూల్చివేతలు

హొసపేటె, న్యూస్‌టుడే: హొసపేటె శివారు అనంతశయనగుడి వద్ద రైలు పట్టాలపై వంతెన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఎంపీ ప్రకాశ్‌నగర్ వెళ్లే మార్గంలో వంతెన పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం అనంతశయనగుడి ప్రాంతం వద్ద రైల్వే వంతెన నిర్మాణం కోసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. రహదారి మధ్య నుంచి రెండు వైపులా సుమారు 40 అడుగుల వెడల్పుతో విస్తరణ పనులు చేపట్టారు. ఇళ్లు, దుకాణాల తొలగింపునకు కొద్ది సమయం గడువు విధించడంతో ఇళ్లు, దుకాణాల వారు సొంతంగా కూల్చివేత పనులు చేపట్టారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

అనంతశయనగుడి ప్రాంతంలో ఇళ్లు, దుకాణాల తొలగింపు పనులు

EENADU Classifieds

JOBS

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజిలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/ Female) కావలెను. సంప్ర: ✆ 8465005959.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలను ఇచ్చుటకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.

బళ్ళారి : 9121167525

బెంగుళూరు : 9121167527

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

పాఠశాల బస్సుకు తప్పిన ముప్పు

చెళ్లకెర(చిత్రదుర్గం),న్యూస్‌టుడే: విద్యార్థులతో నిండుగా ఉన్న పాఠశాల బస్సు పట్టణ శివార్లలోని త్యాగరాజ్ నగర్ వద్ద రోడ్డు మలుపులో ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొనడంతో అది తునాతునకలయింది. ఈ ఘటన శనివారం జరిగిందని పెనుప్రమాదమే తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్తు సరఫరా లేకపోవడంతో విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారన్నారు. విద్యుత్తు స్తంభం మూడు ముక్కలై నేల కూలిందన్నారు. సమాచారం అందిన వెంటనే బెస్కం అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేశారని తెలిపారు.

బస్సు ఢీకొనడంతో తునాతునకలైన విద్యుత్తు స్తంభం

వణికిస్తున్న చలిపులి

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: దిత్వా తుపాను ప్రభావం బెంగళూరుపై పడింది. నగరంలో కనీస ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలకు పడిపోయాయి. బెంగళూరు, బెంగళూరు గ్రామీణం, రామనగర, చిక్కబళ్లాపుర, కోలారు, మైసూరు, చామరాజనగర జిల్లాలలో సన్ననిజల్లులు కొనసాగాయి. నగరంలో రాత్రి త్వరగా వీధులు ఖాళీ అయ్యాయి. బుధవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పొగమంచుతో విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. జాతీయ రహదారుల్లో పొగమంచుతో అప్రమత్తంగా ఉండాలని వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.

'లో నవీన' చిత్రంలో జానపద పాట పడిన చెమ్మమ్మ, లక్ష్మమ్మతో హీరో నవీన్

'లో నవీన'లో జానపద గానం

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: కన్నడ చిత్రసీమలో గాయకుడిగా గుర్తింపు పొందిన నవీన్ ప్రస్తుతం 'లో నవీన' చిత్రం ద్వారా కన్నడ చిత్రపరిశ్రమకు హీరోగా పరిచయమవుతున్నారు. సినిమాలోని కూణాణె పాటను జానపద శైలిలో మైసూరు జిల్లా హెచ్.డి.కోట తాలూకా హిరేనంది గ్రామీణ మహిళలు చెమ్మమ్మ, లక్ష్మమ్మతో పాడించారు. ఈ పాటలను ఇటీవల విడుదల చేశారు. పాటకు ప్రేక్షకుల నుంచి ఉత్తమ స్పందన వచ్చినట్లు దర్శకుడు ధనుర్ధారి పవన్ తెలిపారు. గ్రామీణ నేపథ్యం కలిగిన చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అనేక మంది నూతన నటులకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.

'కూరగజ్జ' చిత్రం పాటలు విడుదల

దైవం, క్షత్రశక్తులు మధ్య జరిగిన పోరాటంలో గెలుపు ఎవరిది కథ ఆధారంగా నిర్మిస్తున్న 'కూరగజ్జ' చిత్రం పాటలను ఇటీవల విడుదల చేశారు. పాటలను గాయకులు జావేద్ అలీ, సుధీర్ అత్తావర్ పాడగా గోపిసుందర్ సంగీతం అందించారు. జ్యోతిష్యం మనిషిపై ఏవిధంగా ప్రభావం చూపుతుందో చిత్రం ద్వారా ప్రేక్షకులకు చూపిస్తున్నట్లు దర్శకుడు సుధీర్‌తెలిపారు. చిత్రం ద్వారా నూతన నటులు కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయం చేస్తున్నట్లు తెలియజేశారు.

కూరగజ్జ చిత్రంలో ఓదృశ్యం

'ముజుగెరె' చిత్రీకరణ ప్రారంభం

ప్రముఖనటుడు రాజేశ్ మనవడు సాయినంద్ హీరోగా నటిస్తున్న 'ముజుగెరె' చిత్రం చిత్రీకరణ నగరంలోని నెట్టికల్లప్ప కూడలిలో ఉన్న గణపతి దేవాలయంలో ప్రారంభమైంది. తొలిదృశ్యానికి సినీనటుడు ప్రమోద్‌శెట్టి క్లాప్ ఇచ్చారు. నిర్మాత శాంతశ్రీనివాస్ కెమెరా ఆన్ చేశారు. కాఫీ తోట చుట్టూ జరిగే ప్రేమకథ చిత్రమని దర్శకుడు తరుణ్ తెలిపారు. హీరోయిన్లు నిమిష్క, తనులతో పాటు సుభాష్, ప్రమోద్‌శెట్టి తదితరులు నటిస్తున్నారు. సకలేశపుర, చిక్కమగళూరు, హొరనాడు, కళస, మడికేరి తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ సాగిస్తారు.

గణపతి దేవస్థానంలో ముజుగెరె చిత్రం చిత్రీకరణ ప్రారంభం

జీఎస్‌టీ సినిమాలో రజని భరద్వాజ్

'జీఎస్‌టీ' విడుదల

హాస్యభరితమైన 'జీఎస్‌టీ' చిత్రం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది. తొలిరోజు ప్రేక్షకులు నుంచి ఉత్తమ స్పందన వచ్చినట్లు దర్శకుడు సృజన్ లోకేశ్ తెలిపారు. ఆయన చిత్రంలో హీరోగా నటించారు. హీరోయిన్ రజని భరద్వాజ్, ప్రమోద్ శెట్టి, గిరిజా లోకేశ్, శోభారాజ్, శరత్ లోహితాశ్య, నివేదితా, అరవింద రావ్, తబలనాని, రవిశంకర్‌గౌడ, వినోద్ గూబ్బరగాల, తదితరులు నటించారు. చందన్‌శెట్టి సంగీతం అందించారు.

గంజాయి జప్తు

చిక్కబళ్లాపుర, న్యూస్‌టుడే: కారులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను శిడ్లఘట్ట గ్రామీణ ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 30 కిలోల గంజాయి, దాన్ని తరలిస్తున్న ఒక కారును జప్తు చేసుకున్నారు. నిందితులు ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని ప్రాథమిక విచారణలో గుర్తించామని ఎస్పీ కుశాల్ చోక్సే తెలిపారు.

ఇద్దరి అరెస్టు

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే: మద్యం మత్తులో తమ స్నేహితుడు విక్కీపై రాళ్లతో దాడి చేసి పరారైన భరత్, రవి అనే యువకులను బసవేశ్వర నగర ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. తమ దాడిలో విక్కీ మరణించాడని భావించి నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి నిందితులను అరెస్టు చేశారు. బైకు ప్రమాదంలోనే విక్కీ గాయపడ్డాడని, పోలీసులకు కట్టుకథ చెప్పి తప్పించుకునేందుకు బుకాయించారు. సీసీ కెమెరా ఫుటేజీలో వారు దాడి చేసిన చిత్రాలను చూపించడంతో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.

బళ్ళారి

• బళ్ళారి • రాయచూరు • కొప్పళ • విజయనగర • చిత్రదుర్గ

సహకార సంఘం ఎన్నికలకు 28 నామపత్రాలు

సిరివార, (మాన్వి), న్యూస్‌టుడే : ప్రాథమిక కృషి పత్తిన సహకార సంఘం (పీఏసీఎస్‌)కి 12 స్థానాలకు 28 నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసేందుకు నవంబరు 22 నుంచి 29 వరకు అవకాశం కల్పించారు. చివరి రోజు హోరాహోరీగా నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌, భాజపా, దళ్‌ పార్టీల మద్దతుతో యువకులు బరిలోకి దిగారు. రమేశ్‌ దర్శనకర్‌, నాగరాజునాయక్‌, భీమయ్య, శివమూర్తి, సిద్ధమ్మ తదితర ప్రముఖులు నామినేషన్లు వేశారు. ఈ నెల 7న సహకార సంఘానికి ఎన్నిక నిర్వహిస్తారు.

ఆలయంలో పూజలు

కారటగి, న్యూస్‌టుడే: కారటగి ప్రజల ఆరాధ్య దైవం వీరభద్రేశ్వర, శరణ బసవేశ్వర ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం రుద్రాభిషేకం అనంతరం విగ్రహాలను అలంకరించి సహస్ర బిల్వార్చన, సామూహిక పూజలు ఆచరించారు. మధ్యాహ్నం ప్రసాద పంచారు. రాత్రి దీపోత్సవం నిర్వహించారు.

వైభవంగా భద్రకాళీ వీరభద్రేశ్వర రథోత్సవం

మాన్వి, న్యూస్‌టుడే: తాలూకాలోని ఆల్దాళ్‌ గ్రామంలో భద్రకాళీ వీరభద్రేశ్వరస్వామి జాతర సందర్భంగా ఆదివారం రాత్రి రథోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. విగ్రహాలకు ప్రత్యేక మహారుద్రాభిషేక పూజలు, సహస్ర బిల్వార్చన, కళసారోహణ పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. భక్తులు అగ్ని గుండంపై నడిచి మొక్కులు తీర్చుకున్నారు. రుద్రముని స్వామి, గురుశాంతయ్యస్వామి పురవంతిక సేవ జరిగింది. తాలూకాలోని వివిధ ప్రాంతాల భక్తులు అధికంగా తరలివచ్చారు.

రథోత్సవంలో భక్తజనం

దేశాభిమానం పెంపొందాలి

మాజీ సైనికులను సత్కరిస్తున్న సభ్యులు

మాన్వి, న్యూస్‌టుడే : దేశాభిమానం, దేశప్రేమ విషయాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయాలని, ప్రస్తుత యువతరంలో దేశభిమానం సన్నగిల్లుతుందని మాజీ సైనికుల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి పేర్కొన్నారు. తాలూకాలోని గోర్కల్‌ గ్రామంలో దేశాభిమానికగా బళగ గోర్కల్‌ ఆధ్వర్యంలో అగ్నివీర్‌ ద్వారా సైన్యంలో చేరిన యువకులు, మాజీ సైనికులను సత్కరించి మాట్లాడారు. అగ్నివీర్‌ ద్వారా యువకులు సైన్యంలో చేరటం శుభపరిణామమన్నారు. దేశం కోసం నిస్వార్థ సేవ చేసేందుకు ముందుకొస్తున్న యువతను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో సభ్యులు ఆంజినేయ, విజయకుమార్‌, మహేశ్‌, నాగరాజ్‌, ఈరేశ్‌, తాయప్ప, దొడ్డ విశ్వనాథ్‌, రమేష్‌సాణి, జంబణ్ణ, విరుపాక్షిరెడ్డి, గట్టు బసవరాజ్‌, అమరేగౌడ దళపతి తదితరులు పాల్గొన్నారు.

మహామ్మారిపై ముమ్మర సమరం

➠ జిల్లాలో 9 లక్షల మందికి పరీక్షలు ➠ వ్యాధిగ్రస్తులు 5194 ➠ పిల్లల్లో 314 మందికి

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లాలో ఎయిడ్స్‌(హెచ్‌ఐవీ) వ్యాధి తగ్గుముఖం పడుతోంది. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా మారుమూల గ్రామాల్లోనూ ఈ మహమ్మరిపై చైతన్యం బాగా ఉంది. ప్రభుత్వం పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి విస్తృత అవగాహన కల్పిస్తోంది. వైద్యశాఖ పక్కా ప్రణాళికతో వైద్య పరీక్షలు గుర్తింపు, సేవలకు అందజేతకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అక్టోబరు వరకు జిల్లాలో 9,08,876 మందికి ఎయిడ్స్‌ పరీక్షలు నిర్వహించారు. ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు జిల్లాలో 0.33శాతం మాత్రమే ఉన్నట్లు ఆరోగ్యశాఖాధికారులు ప్రకటించారు.

గర్భిణుల్లో హెచ్‌ఐవీ కేసులు

ఏడాది	రక్తపరీక్షలు	పాజిటివ్‌ కేసులు
2021-22	35,069	19
2022-23	51,986	20
2023-24	35,318	7
2024-25	48,438	9
2025-26	25,099	6

వలస కార్మికుల్లో ఎక్కువ

బళ్లారి జిల్లా వ్యాప్తంగా పలు గనులు, స్టీల్‌ పరిశ్రమలు, స్పాంజ్‌ఐరన్‌, విద్యుత్తు ఉత్పత్తి, స్పాంజ్‌ఐరన్‌ పరిశ్రమలు, సిమెంట్‌ పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో పనిచేయడానికి వేర్వేరు రాష్ట్రాల నుంచి కార్మికులు(వలస) ఉపాధి కోసం వస్తున్నారు. వారిలో హెచ్‌ఐవీ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ ఏడాది జిల్లాలో 25,099 మంది గర్భిణులకు హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించగా వారిలో 6 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉన్నట్లు బయటపడింది. జిల్లాలో నేటి వరకు మొత్తం 13,692 మందికి ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు ఉండగా, వారిలో ఎ.ఆర్‌.టి కేంద్రాల ద్వారా 5194 మందికి ఔషధాలు తీసుకుంటున్నారు. వారిలో 4537 మంది మృతి చెందారు. మిగిలిన వారిలో పురుషులు 2127 మంది, మహిళలు 2704 మంది ఉన్నారు. 314 మంది పిల్లలు ఉన్నారు.

సామాన్యుల్లో హెచ్‌ఐవీ కేసులు

ఏడాది	రక్తపరీక్షలు	పాజిటివ్‌ కేసులు
2021-22	46,205	262
2022-23	79,001	289
2023-24	61,553	267
2024-25	93,770	238
2025-26	47,731	125

విస్తృత అవగాహన కల్పిస్తున్నాం

జిల్లాలో ఎయిడ్స్‌(హెచ్‌ఐవీ) కేసులు నమోదు ప్రాంతాలను గుర్తించి అవగాహన కల్పిస్తున్నాం. ఎ.ఆర్‌.టి. కేంద్రాల్లో హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ఆరుగురు గర్భిణులకు ఎయిడ్స్‌ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. వారిలో బళ్లారి జిల్లాకు చెందిన వారు ఒక్కరు ఉన్నారు. 314 మంది పిల్లలకు హెచ్‌ఐవీ ఉన్నట్లు గుర్తించి వారికి ప్రతి నెల పాలన పథకం కింద రూ.1000లు అందజేస్తున్నాం. మంచి ఔషధాలు రావడంతో ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల జీవిత కాలం కూడా పెరిగింది. **- డా.ఇంద్రాణి, ఎయిడ్స్‌ నియంత్రణాధికారి బళ్లారి**



నమూనా గుర్తు

దారి తప్పుతున్న యువత

ప్రసంగిస్తున్న బనశంకరి వీరాపుర

కంప్లి, న్యూస్‌టుడే: ఆధునికత మోజులో యువత దారి తప్పుతుందని ఎమ్మిగనూరు సావిత్రి బాయి పులె జ్ఞాన వికాస కేంద్రం కోశాధికారిణి బనశంకరి వీరాపుర తెలిపారు. తాలూకా శరణ సాహిత్య పరిషత్‌ కంప్లిలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మొబైల్‌తో పాటు సామాజిక మాధ్యమాలను యువత సద్వినియోగపరుచుకుని ప్రగతిని సాధించాలన్నారు. ఆధునిక విద్య గురు శిష్యుల బంధాన్ని దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. పరిషత్‌ అధ్యక్షుడు జి.ప్రకాశ్‌ మాట్లాడారు. ఎమ్మిగనూరు నిసర్గ స్వయం సహాయ సంఘం ప్రతినిధి గాయత్రి జీరిగి, ప్రధానోపాధ్యాయుడు శ్యామ్‌సుందర రావు, బంగి దొడ్డ మంజునాథ, ఎస్‌.డి.బసవరాజ్‌, కె.చంద్రశేఖర్‌, అంబిగర మంజునాథ తదితరులు పాల్గొన్నారు.

కంచె వేయండి..సారూ!

బళ్లారి, న్యూస్‌టుడే: నగర పాలికె 10వ వార్డులోని నీలకంఠేశ్వర దేవస్థానం వెనుకభాగంలో అంగన్‌వాడీ కేంద్రం పక్కన ఉన్న విద్యుత్తు నియంత్రిక ప్రమాదకరంగా మారింది. పక్కనే అంగన్‌వాడీ కేంద్రం ఉండడంతో పాటు, చుట్టుపక్కల వారు, పాదచారులు ఆ సమీపంలో ఎక్కువగా తిరుగుతుంటారు. ప్రమాదం పొంచి ఉన్న దృష్ట్యా కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రమాదకరంగా మారిన విద్యుత్తు నియంత్రిక

సీఎంగా సిద్ధరామయ్యే కొనసాగాలి

హొసపేటె, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగితే, అన్ని వర్గాలకూ ఆనందంగా ఉంటుందని హొసపేటె కురుబ సమాజం నాయకుడు ఎల్‌.సిద్ధనగౌడ పేర్కొన్నారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రిగా సుదీర్ఘ సేవలందించిన సిద్ధరామయ్య చేతుల్లో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఆయన కురుబ సమాజానికి చేసిన మేలు ఏమీలేదని మాజీ మంత్రి హెచ్‌.విశ్వనాథ్‌ పేర్కొనడంలో వాస్తవం లేదని దుయ్యబట్టారు. ఆయన కురుబ సమాజానికి మాత్రమే కాదు, అన్నీ వర్గాలకు ఆయనే సీఎం అని స్పష్టం చేశారు. మాజీ మంత్రి విశ్వనాథ్‌కు అధికార వ్యామోహం ఎక్కువ, అది లేకపోయే సరికి అందరిపైనా నోరుపారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆయన తన వైఖరి మార్చుకోకపోతే, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు వ్యతిరేకంగా పోరాడతామని హెచ్చరించారు. ప్రముఖులు గాదిగనూరు హాలప్ప, కురిశివమూర్తి, హనుమంతప్ప, నింబగల్లు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రైతుల కష్టాలు పట్టని ప్రభుత్వం

చెళ్లకెర(చిత్రదుర్గం),న్యూస్‌టుడే: రాష్ట్రంలో విస్తృతంగా పండించిన మొక్కజొన్న, పెసలు, ఉల్లి తదితర రైతుల ఉత్పత్తులకు మార్కెట్‌ గిట్టుబాటు ధరలు లభించక లక్షల మంది రైతులు విలవిల్లాడుతున్నారని విధానపరిషత్‌ ప్రతిపక్ష నేత చలవాది నారాయణస్వామి పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. అతివృష్టికి, అనావృష్టికి రైతులు కుంగిపోయారని ఇవేవీ పట్టనట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి బడ్జెటులో నామ మాత్రంగా నిధులు కేటాయించి, వాటిని కూడా గ్యారంటీ పథకాల అమలుకు ఉపయోగించుకోవడం ఏమిటని నిలదీశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు కుమారస్వామి, మాజీ అధ్యక్షులు మురళి, నేతలు వెంకటేశ్‌ యాదవ్‌, భార్గవి, సంపత్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు.

తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

30-11-2025 (ఉ॥ 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1622.94	1629.87
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	2,235	2,860
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	6,322	6,441
నీటి నిల్వ (టి.ఎం.సి)	69.958	93.525

గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు) వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు

జేపీపీఎం నేతల నిర్బంధంపై నిరసన

బళ్లారి, న్యూస్‌టుడే: ఒడిశాలో భూ కబ్జాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న జె.పి.పి.ఎం నేతలు, కార్యకర్తలను అరెస్టును ఖండిస్తూ అఖిల భారత రైతు కృషి కార్మికర సంఘటన(ఎ.ఐ.కె.కె.ఎం.ఎస్‌) నేతృత్వంలో ఆదివారం నగరంలో ఆందోళన నిర్వహించారు. సంఘటన అధ్యక్షుడు గోవింద్‌, కార్యదర్శి గురళ్లి రాజ, రుద్రయ్య, హొన్నూరస్వామి, విజయ్‌, గాదిలింగ, హొన్నూరప్ప తదితరులు నిరసనలో పాల్గొన్నారు. ఒడిశాలో జిందాల్‌కు అక్రమంగా భూమిని కేటాయించడం, అక్రమించుకోవడాన్ని జె.పి.పి.ఎం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ కారణంగా సంస్థ కార్యదర్శి బోనుధర్‌ సర్దార్‌తో పాటు నలుగురిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఒడిశాలో ఆదివాసులు, పేదలు ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూమిని భాజపా నేతృత్వంలో ఒడిశాలో అధికారంలో ప్రభుత్వంలో జిందాల్‌ ఒప్పందం చేసుకుని భూమిని స్వాధీనం చేసుకోవడం సరికాదన్నారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

అక్రమ అరెస్టులను ఖండిస్తూ నిరసన తెలుపుతున్న ఎ.ఐ.కె.కె.ఎం.ఎస్‌ సభ్యులు

అభివృద్ధిని రాజకీయం చేయొద్దు

కురుగోడు(బళ్లారి), న్యూస్‌టుడే: తాలూకా బాదనహట్టి గ్రామంలో 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం నిధుల్లో రూ.17లక్షలు, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.20 లక్షలు, మొత్తం రూ.37 లక్షలతో గ్రామపంచాయతీ కార్యాలయం భవన నిర్మాణానికి స్థానిక గ్రామపంచాయతీ అధ్యక్షులు, సభ్యులతో కలిసి ఎమ్మెల్యే జె.ఎన్‌.గణేశ్‌ భూమిపూజ చేసి అనంతరం మాట్లాడారు. అందరికీ అనుకూలంగా ఉండటానికి కొత్తది నిర్మిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో రెండు వరుసల రహదారికి రూ.2కోట్లతో చేస్తున్న పనులు ప్రగతి పథంలో ఉన్నాయి. బాదనహట్టిని నమూనా గ్రామపంచాయతీగా అభివృద్ధి చేస్తామన్నారు. స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ అధ్యక్షుడు కరిబ్యాడర కరియప్ప, ఉపాధ్యక్షుడు మేటి కరిబసప్ప, అభివృద్ధి అధికారి అనిల్‌కుమార్‌, జీపీ సభ్యులు మంజునాథ, గాదిలింగప్ప తదితరులు పాల్గొన్నారు.

భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే గణేశ్‌ అధికారులు

మహిళా సమస్యలపై అవగాహన కార్యక్రమం

మాన్వి, న్యూస్‌టుడే : మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఆదివారం స్థానిక నాగలాంబిక పత్తిన సహకార సంఘంలో ధర్మస్థల గ్రామీణాభివృద్ధి యోజన ఏర్పాటు చేసిన కార్యశాలను అధ్యక్షురాలు జయశ్రీ శరణప్ప మేదా ప్రారంభించారు. జిల్లా డైరెక్టర్‌ మోహన్‌నాయక్‌ జ్ఞానవికాస్‌ యోజనపై వివరించారు. ఎస్సై చంద్రశేఖర్‌ నేరాలు, శిక్షలపై, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు గిరిజా, వనమాలా ఆహార సంస్కరణలపై, ఆయుర్వేద వైద్య కళాశాల డాక్టర్‌ సుశ్మితా మహిళల ఆరోగ్యంపై సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో ప్రతినిధులు మహిబూబ్‌ మద్లాపూర్‌, తిప్పణ్ణ బాగలవాడ, సునీతా ప్రభు, సుధా తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కనకదాస విగ్రహావిష్కరణ

మాన్వి, న్యూస్‌టుడే : కవితాళలో కనకదాస విగ్రహావిష్కరణ, జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. తాలూకా కురుబ సముదాయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కనకదాస విగ్రహాన్ని మంత్రి ఎన్‌.ఎస్‌.బోసురాజు ప్రారంభించి మాట్లాడారు. హాలు మతస్తులుగా గుర్తింపు పొందిన కురుబ సముదాయం ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా రాణించాలంటే శిక్షణ చాలా ముఖ్యమన్నారు. శిక్షణ ద్వారానే సంఘం, సముదాయాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఎమ్మెల్యే హంపయ్యనాయక్‌, కొప్పళ మాజీ ఎంపీ కె.విరుపాక్షప్ప, రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడు ఎం.ఈరణ్ణ మాట్లాడారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కె.బసవంతప్ప, జెడ్పీ సభ్యులు కిరిలింగప్ప, కాంగ్రెస్‌ ప్రముఖులు శరణయ్యనాయక్‌ గుడదిన్ని, మాళప్ప, బి.కె.అమరేశప్ప, బసవరాజ్‌పాటిల్‌ అత్తనూర్‌, యరమలదొడ్డి బసవరాజప్ప, శివప్ప న్యాయవాది, చాంద్‌పాషా, దేవేంద్రప్ప బొమ్మనాళ తదితరులు పాల్గొన్నారు.

జయంత్యుత్సవాన్ని ప్రారంభిస్తున్న మంత్రి బోసురాజు

కళాకారులకు పుట్టినిల్లు విజయనగర

హొసపేటె, న్యూస్‌టుడే: కళలు,కళాకారులకు విజయనగర పుట్టినిల్లు, పెట్టింది పేరని హుడా అధ్యక్షుడు మహ్మద్‌ ఇమామ్‌ నియాజి పేర్కొన్నారు. కన్నడ, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి సాంస్కృతిక కళోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ జిల్లాలోని ప్రతీ తాలూకాలో కూడా కళాకారులు ఉన్నారు, వారిని గుర్తించి ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా భరతనాట్య, జానపద, కోలాట నృత్య ప్రదర్శనలు జరిగాయి. నగరసభ అధ్యక్షుడు రూపేశ్‌కుమార్‌, సహాయక సంచాలకుడు సిద్ధలింగేశ రంగణ్ణనవర్‌ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

శ్రీరామనగర్‌, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన శ్రీరామనగర్‌ వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. యువకుడి వివరాలు తెలియరాలేదు. గంగావతి గ్రామీణ ఠాణాలో కేసు నమోదయింది.

సర్వ ధర్మాలు ఒక్కటే

బళ్లారి, న్యూస్‌టుడే: మహమ్మద్‌ ప్రవక్త జీవితం అన్ని వర్గాలకు ఆదర్శవంతమైందని సంఘం సభ్యుడు అయిషా సాహెబా తెలిపారు. జమాతె ఇస్లామి హింద్‌ బళ్లారి జిల్లా విభాగం ఆధ్వర్యంలో స్థానిక కౌల్‌బజార్‌ మొదటి రైల్వే గేటు సమీపంలోని మహమ్మదీయ బీఎడ్‌ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీరత్‌ అభియాన్‌-2025 పురస్కరించుకుని పైగంబర్‌ మహమ్మద్‌ విషయంపై నిర్వహించిన క్విజ్‌, వ్యాసరచన పోటీల్లో బళ్లారి నంద వసతిశాల ప్రధానోపాధ్యాయురాలు హెచ్‌.జె.సరిత మొదటి బహుమతితో పాటు రూ.15వేలు అందుకున్నారు. కన్నడ విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థి శీతల్‌ బేక్వాడకర్‌ ద్వితీయ బహుమతితో పాటు రూ.10వేలు గెలుపొందారు. వివేకానంద ఉన్నత పాఠశాల సండూరుకు చెందిన ఉపాధ్యాయురాలు వి.రూపా తృతీయ స్థానంలో నిలిచి ప్రశంసాపత్రంతో పాటు రూ.5వేల నగదు బహుమతి సొంతం చేసుకున్నారు. కన్నడ సాహిత్య పరిషత్‌ అధ్యక్షుడు డాక్టర్‌ నిష్ఠిరుద్రప్ప, ముఖ్య అతిథి కళాశాల ప్రధానాచార్యులు మైముదా బేగం మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మేయర్‌, నగర పాలికె ప్రతిపక్షనేత ఇబ్రహీంబాబు, సంఘం సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు సన్మానం, ప్రశంసాపత్రాలు వితరణ

మహిళలకు వివిధ వృత్తుల్లో శిక్షణ

కంప్లి, న్యూస్‌టుడే: శ్రీక్షేత్ర ధర్మస్థల గ్రామాభివృద్ధి యోజన జ్ఞాన వికాస కార్యక్రమంలో భాగంగా స్థానిక అక్కమహాదేవి అనుభవ మంటపం ఆవరణలో మహిళలకు వివిధ వృత్తుల్లో శిక్షణను ఆదివారం ప్రారంభించింది. గ్రామాభివృద్ధి యోజనాధికారి రాఘవేంద్ర మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ శిక్షణ దోహదపడనుంది. సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. శిక్షకురాలు సునీత అలంకార వస్తువుల తయారీ తదితర వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నారు. సమన్వయ అధికారిణి రేఖ, సేవా ప్రతినిధి లత, ఎం.విజయ లక్ష్మి, వాణిశ్రీ, మహిళలు పాల్గొన్నారు.

దుర్గమ్మ ఆశీర్వాదంతోనే మేయర్‌ యోగం

కన్నడ రాజ్యోత్సవంలో గాదెప్ప

సాధక రత్న పురస్కారం అందుకుంటున్న మేయర్‌

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేత

బళ్లారి, న్యూస్‌టుడే: కనక దుర్గమ్మ ఆశీర్వాదంతో మేయర్‌ అయ్యానని పూజారి గాదెప్ప తన మనసులో మాట చెప్పారు. ఆదివారం స్థానిక డాక్టర్‌ రాజ్‌కుమార్‌ రహదారిలోని బసవరాజేశ్వరి పాఠశాల సభాభవనంలో ఏర్పాటు చేసిన 70వ కన్నడ రాజ్యోత్సవం, కన్నడ సాహిత్య, సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత 30 ఏళ్లుగా కన్నడ నాడు నుడి సంస్కృతి అభివృద్ధికి శ్రమిస్తున్నానన్నారు. తన రాజకీయ గురువు బసవరాజేశ్వరి, ఇతర నేతల సహకారం, ప్రోత్సాహం, దేవీ కరుణ, తన కృషితో బాధ్యతాయుతమైన పదవిలోకి రాగల్గినట్లు తెలిపారు. బళ్లారి మహదేవ ఎడ్యుకేషన్‌, ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ ట్రస్టు, కర్ణాటక రాష్ట్ర వీరశైవ లింగాయత నౌకర సంఘం, అఖిల కర్ణాటక కన్నడ రాజ్యోత్సవ సమితి సంయుక్తంగా ఈ వేడుకలు నిర్వహించాయి. విద్యార్థులు అమ్మ భాషను వీడరాదన్నారు. చదువులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని మేయర్‌ సూచించారు. టి.ఇ.హెచ్‌.ఆర్‌.డి ట్రస్టు బి.పి.ఎస్‌.సి పాఠశాల అధ్యక్షుడు డా.వెంకట మహిపాల్‌ మాట్లాడుతూ ఇతర భాషలను నేర్చుకుంటూనే అమ్మ భాషతో మమేకం కావాలన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ అధ్యక్షురాలు మంగళ బసవరాజ్‌, గౌరవ అధ్యక్షుడు బసవరాజ్‌ బిసిలహళ్లి మాట్లాడారు. అనంతరం మేయర్‌ పూజారి గాదెప్పకు సాధక రత్న పురస్కారం అందజేసి అభినందించారు. వీరశైవ లింగాయత నౌకర సంఘం అధ్యక్షుడు ఎస్‌.ఎం.భద్రయ్య, ఉపాధ్యాయుల పత్తిన సహకార సంఘం అధ్యక్షుడు పంపనగౌడ, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామబ్రహ్మం, కల్లుకంబ ఆర్‌.ప్రభులను సన్మానించి అభినందించారు.

విద్యాలయాల్లోనూ కుర్చీలాట

రాష్ట్రంలో 434 కళాశాల్లో బాధ్య ప్రధాన ఆచార్యులు

బళ్లారి, న్యూస్‌టుడే: డిగ్రీ కళాశాలల్లో ప్రధాన ఆచార్యులు సీటు మ్యూజికల్‌ ఛైర్‌గా మారింది. కళాశాలల ప్రధాన ఆచార్యుల మార్పులు చేర్పులు అనేక కళాశాలల్లో బోధనాపరమైన ఇబ్బందులకు దారి తీస్తున్నాయి. ఒక డిగ్రీ కళాశాల ప్రొఫెసర్‌కు ప్రధాన ఆచార్యులు కావాలనే కోరిక ఉండేది. కనీసం ఒక నెల పాటు ఆ పదవిలో ఉండాలనే కోరికతో ఆయన స్థానిక ఎమ్మెల్యేను కలిసి ప్రధాన ఆచార్యులుగా పదోన్నతి పొందారు. కోరుకున్న విధంగా ఒక నెల పాటు ప్రధాన ఆచార్యులుగా పనిచేసిన తర్వాత మునుపటి ప్రధాన ఆచార్యుడికి అధికారం ఇచ్చి తన పేరును జాబితాలో ఉంచారు. ఇది ఒక కళాశాల కథ కాదు. ప్రస్తుతం బాధ్య ప్రధాన ఆచార్యులున్న అన్ని కళాశాలలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని ప్రధాన ఆచార్యులు అసంతృప్తి వెలుబుచ్చుతున్నారు.

బోధనానుభవంతో పదవిలోకి..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 434ఉన్నాయి. 2009వరకు పదోన్నతి ఆధారంగా ప్రధాన ఆచార్యులను నియమించారు. చాలా మంది అధ్యాపకులు సీనియారిటీ ఆధారంగా ప్రధాన ఆచార్యులుగా మారారు. 2013లో ఇతర పనుల కోసం ప్రధాన ఆచార్యులు భర్తీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థను 2024లో కూడా రద్దు చేశారు.

ఒత్తిడితోనే ‘బాధ్య’తలు

ప్రధాన ఆచార్యులుగా నియమించడానికి ఎలాంటి అర్హత లేకపోయినా ప్రధాన ఆచార్యులు పదవిపై దృష్టి సారించిన కొంతమంది ప్రొఫెసర్లు కూడా ప్రభావవంతమైన వ్యక్తులను ఉపయోగించి నిర్వాహక ప్రధాన ఆచార్యులుగా నియమితులతున్నారు.

కొరవడిన నియంత్రణ

కళాశాల్లోని ప్రొఫెసర్లు, అధ్యాపకులు, అతిథి అధ్యాపకులు మాట వినడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేరు. పరిపాలనలో స్థిరత్వం రాదు. కొన్ని చోట్ల చట్టపరమైన వివాదాలు షరా మామూలే.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధాన ద్వారం

నియామకం ఎప్పుడు?

కర్ణాటక పరీక్షల అథారిటీ మొదట 2020 సెప్టెంబరులో 310 ప్రధాన ఆచార్యుల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2022 మార్చిలో సవరించిన నోటిఫికేషన్‌ జారీ అయింది. వివిధ కారణాల వల్ల పరీక్షలు రెండు సార్లు వాయిదా పడ్డాయి. 2023లో పరీక్ష నిర్వహించారు. పరీక్ష జరిగి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు నియామకం జరగలేదు. నియామకాన్ని వేలైనంత త్వరగా పూర్తి చేయాలని సమస్యలను ముగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కష్టాలను ఓర్చుకొని పోటీపడాలి

ఫిజియోథెరపీ ప్రారంభిస్తున్న అధికారి దత్తాత్రేయ హెగ్డే, సి.ఐ తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: బుద్ధిమాంద్య విశేష బాలలకు కావాల్సిన కిట్లను వితరణ చేసి, వెన్నుతట్టి ప్రోత్సహించాలని ముఖ్యాధికారి దత్తాత్రేయ హెగ్డే సూచించారు. స్థానిక సింధిగేరి రహదారిలోని దొడ్డబసవేశ్వర బుద్ధిమాంద్య బాలల విశేష వసతిశాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగులకు ఫిజియోథెరపీ శిక్షణ శిబిరాన్ని, వారికి కావాల్సిన వస్తువులను వితరణ చేసి మాట్లాడారు. స్వచ్ఛంద సంస్థ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. సి.ఐ సుప్రిత్‌ విరూపాక్షప్ప మాట్లాడుతూ దివ్యాంగులు బాలలు ప్రతిది పెద్ద సవాల్‌గా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. దివ్యాంగులకు ఎన్ని కష్టాలు వచ్చినా తోటి విద్యార్థులతో పోటీ పడి ఉన్నత స్థానంలో స్థిరపడాలన్నారు. నోడల్‌ అధికారి డాక్టర్‌ నాగేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులకు చక్కటి పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంయోజకులు ఫణిరాజ, వైద్యులు సునీల్‌, దేవరాజ్‌, నారాయణ, ముఖ్య ఉపాధ్యాయురాలు గీత, ఉపాధ్యాయులు ప్రేమ్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

రూ.కోటితో చెక్‌ డ్యాం నిర్మాణం

చెళ్లకెర(చిత్రదుర్గం),న్యూస్‌టుడే: హొళల్కెర తాలూకాలో భూగర్భ జలాల పెరుగుదలకు కృషి చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం.చంద్రప్ప పేర్కొన్నారు. ఆదివారం ఆయన తాలూకాలోని కెంచాపురంలో రూ.కోటి వ్యయంతో చేపట్టిన నూతన చెక్‌ డ్యాం నిర్మాణ పనులకు భూమి పూజ చేసి మాట్లాడారు. విరివిగా చెక్‌డ్యాంలను నిర్మించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల స్థాయి పెరిగి గొట్టపు బావుల్లో సాగునీరు పుష్కలంగా లభిస్తుందన్నారు. ఉద్యానవన పంటలు వక్క, కొబ్బరి, దానిమ్మ, బొప్పాయి తదితర తోటల సాగుకు ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో భాజపా మండల్‌ అధ్యక్షుడు కుమారస్వామి, మల్లికార్జున్‌, శేఖర్‌, షణ్ముఖప్ప తదితరులు పాల్గొన్నారు.

కెంచాపురంలో భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే చంద్రప్ప

(c) eenadu

గదగ వన్యజీవుల.. ఇలాఖా

ప్రదర్శనలకు పెరుగుతున్న సందర్శకుల సంఖ్య

గదగ వన్యజీవుల ప్రదర్శన శాల ప్రవేశద్వారం

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: కప్పత్తగుడ్డ వన్యజీవులు, ఆయుర్వేద మొక్కలు, సెలయేర్లు, గనులకు సురక్షితం అటవీ ప్రదేశంగా మారిన ఆ ప్రదేశాన్ని తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. కొందరు వన్యజీవులను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. బెంగళూరు, మైసూరు, ధార్వాడ, బెళగావి, బళ్లారి తదితర ప్రాంతాలకు చెందిన వన్యజీవి ప్రేమికులు దత్తత కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారని అటవీశాఖ అధికారులు తెలిపారు. సెలవుల్లో వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ఈ ప్రదేశాన్ని తిలకించేందుకు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని తెలియజేశారు. సాధారణ రోజుల్లో పర్యాటకుల సంఖ్య రెండు వేల నుంచి మూడు వేల మంది ఉంటారు. సెలవు రోజుల్లో ఈ సంఖ్య ఇటీవల పదివేలకు పెరిగిందన్నారు. వన్యజీవులు, ఇతర ప్రకృతి సంపదకు ఈ ప్రదేశం నిలయంగా మారింది. సహజ సిద్ధమైన అటవీ ప్రదేశం కావడంతో అక్కడ ఉన్న వన్యజీవులను తిలకించేందుకు పర్యాటకులు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. గదగ తాలూకా బింకదట్ట అటవీ ప్రదేశంలో పెద్ద కొండలు దట్టమైన వృక్షాలతో కూడిన 65 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రదర్శనశాల విస్తరించి ఉంది. అక్కడ పులులు, జింకలు, చిరుతలు, సింహాలు, నెమలి, దున్నలు, అటవీ పందులు, కృష్ణమృగం, ముళ్ల పందులు, పెద్ద కోతులు, హైనాలు, జిరాఫీ, తదితరుల వన్యజీవులు సంచరిస్తున్నాయి. ప్రదేశం విభిన్నంగా ఉండటంతో భారతీయ వన్యజీవి సంస్థ ప్రత్యేక అధ్యయనం చేస్తున్నట్లు డీసీఎఫ్ అధికారి దీపికా బాజ్‌పేయీ తెలిపారు. వన్యజీవులను సందర్శించే సందర్శకులకు వాహన వ్యవస్థను కల్పించారు. వన్యజీవులకు ప్రమాదం జరగకుండా వాహన సంచారాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలియజేశారు. వన్యజీవులకు ప్రశాంతమైన సురక్షితమైన కేంద్రం అరుదైన మొక్కలు, జీవరాశులకు కప్పత్తగుడ్డ ఖ్యాతి పొందింది. పరిశోధన విద్యార్థులు అక్కడ అనేక పరిశోధనలు చేస్తున్నారు. వన్యజీవులను బంధించకుండా స్వేచ్ఛగా విహరించే వాతావరణం కల్పించారు. క్రూర మృగాలతో పాటు సాధు జంతువులు కలిసి జీవించడం విశేషం. వాటి ఆహార పద్ధతులను గురించి నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. ఇందుకోసం అటవీ ప్రదేశంలో రెండు వందల నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో మానవ కార్యకలాపాలు తక్కువైతే వన్యజీవులు పెరుగుదల ఎక్కువగా ఉంటుందని పరిసర ప్రేమికులు తెలిపారు.

మృగరాజు రాజసం



ప్రదర్శనలో తెల్లపులి

పిల్లతో జిరాఫీ

కప్పత్తగుడ్డ అటవీ ప్రదేశం

పోలీసుల సేవలు వినియోగించుకోండి

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: అత్యవసర సందర్భాల్లో పోలీసుల సేవలను వినియోగించుకునేందుకు అందుబాటులోకి తీసుకువచ్చిన సహాయవాణి నంబర్లకు ఫోన్ చేయాలని నగర పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ పౌరులను కోరారు. అత్యవసర సేవ (112), సైబర్ వంచన (1930), జాతీయ మాదక వస్తువుల సహాయవాణి (1933), మాదకవస్తువుల నియంత్రణ సహాయవాణి (1908), జాతీయ మహిళా సహాయవాణి (14490), బాలల సహాయవాణి (1098) సేవల వివరాలను దగ్గర ఉంచుకుంటే, అత్యవసర సందర్భాల్లో వినియోగించుకోవచ్చని చెప్పారు. పోలీసులకు సహకారం అందిస్తే నేరాలు, మాదక ద్రవ్యాలు, వేధింపులను ప్రారంభ దశలోనే అడ్డుకోవచ్చని ఆయన తెలిపారు.

డ్రైవరుకు ఘనమైన వీడ్కోలు

ధార్వాడ, న్యూస్‌టుడే: కర్ణాటక విశ్వవిద్యాలయంలో 22 ఏళ్ల 9 నెలల పాటు ఉప కులపతి, రిజిస్ట్రార్‌కు కారు డ్రైవరుగా రుద్రప్ప సేవలు అందించారు. శనివారంతో రుద్రప్ప పదవీ కాలం పూర్తయింది. విశ్వవిద్యాలయం పాలక మండలి రుద్రప్పకు ఘనంగా సత్కరించింది. తనకు అందించిన శాలువా, పండ్లు, స్మరణికలు, బహుమతులను సంచిలో పెట్టుకుని బయటకు వచ్చిన రుద్రప్పకు మరో ఆశ్చర్యం ఎదురైంది. పరీక్షల విభాగం రిజిస్ట్రార్ డాక్టర్ నిజలింగప్ప మట్టిహాళ ఆయన వద్దకు వచ్చి చేతిలో సంచిని అందుకున్నారు. కారు డిక్కీలో దాన్ని ఉంచారు. మరో వైపు తలుపు తీసి రుద్రప్పను ముందు సీట్లో కూర్చోమన్నారు. తలుపు వేసి, డ్రైవరు సీట్లో కూర్చుని, రుద్రప్పను ఇంటి వరకు తీసుకువెళ్లి వీడ్కోలు పలికి వచ్చారు. రిజిస్ట్రార్‌గా రజనీశ్ గోయల్ ఉన్నప్పుడు తాత్కాలిక సేవలు అందించే డ్రైవరుగా నియమితులైన రుద్రప్ప, ఆరుగురు అధికారులకు డ్రైవరుగా సేవలు అందించారు. తనకు దక్కిన వీడ్కోలు పట్ల రుద్రప్ప హర్షాన్ని వ్యక్తం చేసి తబ్బిబ్బు అయ్యాడు.

నక్కిన పులి చిక్కింది

మైసూరు, న్యూస్‌టుడే: హుణసూరు తాలూకా గౌడనకట్టె గ్రామ శివార్లలో ఒక పులి, దాని నాలుగు పిల్లలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. రెండేళ్ల క్రితం రెండేళ్ల బాలునిపై దాడి చేసి చంపిన పులి ఇదేనని గుర్తించారు. గత వారం పొలం నుంచి తిరిగి వస్తున్న ఇద్దరు రైతులపై దాడి చేయగా, వారు త్రుటిలో తప్పించుకున్నారు. గ్రామ శివార్లలోని ఒక పొలంలో పులి ఉన్నట్లు గుర్తించి, నాలుగు ఏనుగులతో అటవీశాఖ అధికారులు కార్యాచరణ చేపట్టారు. దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి బంధించారు. అక్కడికి సమీపంలో ఉన్న దాని నాలుగు పిల్లలను పట్టుకున్నారు.

చిరుత.. తూటాకు బలి

చిక్కమగళూరు: తరికెరె తాలూకా భైరాపుర గ్రామం పరిధిలో సంచరిస్తున్న చిరుతపై అటవీ సిబ్బంది కాల్పులు జరిపారు. తూటా దెబ్బలకు ఆ చిరుత మరణించిందని అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం నవిలే కల్లు గుడ్డ ప్రాంతంలో సాన్వి (5) అనే బాలికను ఆమె తండ్రి చూస్తుండగానే ఎత్తుకు వెళ్లి చంపింది. భైరాపుర గ్రామ వద్ద బడి నుంచి ఇంటికి వస్తున్న హృదయ్ (11) అనే విద్యార్థి గొంతుపట్టుకుని పొదల్లోకి లాక్కొని వెళ్లేందుకు విఫలయత్నం చేసింది. తీవ్రంగా గాయపడిన హృదయ్‌ను చికిత్స కోసం శివమొగ్గ మెగ్గాన్ ఆసుపత్రిలో చేర్పించారు. చిరుతను పట్టుకునేందుకు కార్యాచరణ చేపట్టిన సమయంలో అది సిబ్బందికి ఎదురైంది. మత్తు ఇంజక్షన్ ఇచ్చేలోగా అది సిబ్బందిపైకి ఎగరడంతో తుపాకీకి పని చెప్పారు. మరణోత్తర పరీక్షలు నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించారు.

ప్రాంతీయ భాషలతో కన్నడనాడు సుసంపన్నం

ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను సత్కరిస్తున్న సంఘం ప్రతినిధులు

బెంగళూరు (జేపీనగర), న్యూస్‌టుడే: అరెభాష వంటి ప్రాంతీయ భాషలు కన్నడ భాషను సుసంపన్నం చేశాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కర్ణాటకలో పాలన, పునాది భాష కన్నడ కాగా, అరెభాష, తుళు, కొంకణి తదితర భాషలు కన్నడకు మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నాయని చెప్పారు. కన్నడ, సాంస్కృతిక శాఖ, కర్ణాటక అరెభాష సంస్కృతి, సాహిత్య అకాడమీ, ఆ భాషను మాట్లాడే కొడగు జిల్లా గౌడ సంఘం ప్రతినిధులు రవీంద్ర కళాక్షేత్రలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. కొడగు జిల్లాలో మూడు లక్షల మంది అరెభాష గౌడ జనాభా ఉందని చెప్పారు. కరవు సందర్భంలో హేమావతి నదిలో నీరు లేనప్పుడు గౌడ సముదాయానికి చెందిన వారు సకలేశపుర నుంచి సుళ్యకు 1882లో వలస వెళ్లారు. తుళు, కొంకణి, కన్నడలను కలిపి అరెభాష ప్రాచుర్యంలోకి వచ్చిందని చెప్పారు. పేరుకు తగినట్లే ఈ భాషను ప్రతి పదాన్ని పూర్తిగా ఉచ్చరించకుండా, సంక్షిప్తంగా మాట్లాడతారని చెప్పారు. అరెభాష మాట్లాడే కురుంజి వెంకటరమణ గౌడ తనకు సుపరిచితులని గుర్తు చేసుకున్నారు. కర్ణాటకలో 230 చిన్న భాషలు ఉన్నాయని, వాటన్నింటికీ మూలం కన్నడేనని తెలిపారు. భాగమండల వద్ద నాడగౌడ సముదాయానికి గతంలో రూ.కోటి ఇచ్చామని, మరో రూ.50 లక్షలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సముదాయం వారికి మడికేరిలో భూమి కేటాయించే అంశాన్ని తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు. అరెభాష అకాడమీ గౌరవ పురస్కారానికి ఎంపికైన సాధకులు కె.ఆర్.గంగాధర, యు.పి. శివానంద, డీఎస్ ఆనంద్‌లను సత్కరించి, అభినందించారు. మంత్రి భైరతి సురేశ్, ఎమ్మెల్యేలు పొన్నణ్ణ, అంతరగౌడ, వివిధ అకాడమీల అధ్యక్షుడు పురుషోత్తమ బిళిమలె, సదానంద మావజి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గాయత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి, మంత్రి భైరతి సురేశ్, ఇతర ప్రతినిధులతో సత్కారాలు అందుకున్న సాధకులు

బెంగళూరు విపణిలో కూరగాయల ధరలు

(హాప్‌కామ్స్-కిలో..రూ.లలో)

బీన్స్-	55
క్యారెట్-	105
బీరకాయలు-	60
క్యాబేజి-	35
క్యాలీఫ్లవర్(ఒక్కోటి)-	30
సొరకాయ-	50
దొండకాయలు-	45
పొట్లకాయ-	45
పచ్చి మిరపకాయలు-	120
కాకర కాయలు-	55
టమాటా(నాటు)-	80
టమాటా(సాధారణ)-	70
గుమ్మడి-	35
ఆలుగడ్డ-	35
ఉల్లి(మేలురకం)-	25
ఉల్లి(సాధారణ)-	20
వెల్లుల్లి-	160
సాంబారు ఉల్లి-	165
బీట్‌రూట్-	55
వంకాయలు-	65
బెండకాయలు-	55
ముల్లంగి-	55
నిమ్మకాయ-	140
పండ్లు, ఫలాలు ధరలు	
వాషింగ్టన్ ఆపిల్-	385
సిమ్లా ఆపిల్-	165
గ్రీన్ ఆపిల్-	325
అరటి కాయలు-	35
సపోటా-	65
పైనాపిల్-	65
బొప్పాయి-	30
ఆరంజి-	85
బత్తాయి-	65

(న్యూస్‌టుడే, యశ్వంతపుర)

రాచనగరిలో దర్జా

మైసూరు, న్యూస్‌టుడే: ఇప్పటి వరకు అడవులకు సరిహద్దులుగా ఉన్న గ్రామాల్లో కనిపిస్తున్న పులులు, చిరుతలు ఇప్పుడిప్పుడే నగర పరిధికి వస్తున్నాయి. గత శనివారం చిక్కబళ్లాపురకు సమీపంలో ఒక చిరుత కనిపించగా, మైసూరు శివారు ప్రాంతం ఇళవాళలోని బెమెల్ కార్యాలయం ఆవరణలో ఒక పులి కనిపించింది. పరిశ్రమ పులి తిరుగుతున్నట్లు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. మైసూరు, చామరాజనగర జిల్లాలలో 32కు పైగా పులులు సంచరిస్తున్నట్లు గుర్తించగా, ఇప్పటి వరకు 20 పులులను బంధించి బండీపుర, నాగరహొళె అటవీ విభాగాల్లో విడిచి వచ్చారు. శివారు ప్రాంతాల వారిని అటవీశాఖ సిబ్బంది అప్రమత్తం చేశారు. రాత్రుళ్లు ఒంటరిగా తిరగవద్దని హెచ్చరికలు జారీ చేశారు. పులిని గాలించి, బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది కార్యాచరణ చేపట్టారు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీరు మృతి

బెంగళూరు(బాణసవాడి),న్యూస్‌టుడే: మహదేవపుర సంచార పోలీసుఠాణా పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్ర నివాసి అంకుశ్ మిశ్రా (25) మృతి చెందారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేస్తున్న యువకుడు చెన్నసంద్రలో నివసిస్తున్నారు. స్నేహితుడితో కలిసి తెల్లవారుజామున రెండు గంటలకు హోటల్‌లో భోజనం చేసి ద్విచక్రవాహనంపై వస్తుండగా హొసరోడ్డులో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనటంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు.

విద్యార్థిని ఆత్మహత్య

బెంగళూరు(యలహంక),న్యూస్‌టుడే: పీజీ కేంద్రంలో నివసిస్తున్న హాసన నివాసి వత్సలా(19)తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం రాత్రి సోలదేవనహళ్లి పోలీసుఠాణా పరిధిలో జరిగింది. ఉన్నత విద్య కోర్సు చదివేందుకు హాసన నుంచి విద్యార్థిని నగరానికి వచ్చారు. హెసరుఘట్టలో ఉన్న ప్రైవేట్ కళాశాలలో బి.ఫార్మసీ కోర్సు చదువుతున్నారు. కళాశాలలకు సమీపంలో ఉన్న పీజీ కేంద్రంలో నివసిస్తున్నారు. ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎనిమిది పేజీల లేఖ రాసినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నిధులు విడుదల చేయండి

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: జలజీవన్ మిషన్ పథకంలో పనులు పూర్తి చేసేందుకు తమకు నిధులు విడుదల చేయాలని కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కోరారు. కేంద్ర మంత్రికి లేఖ రాసి, నిధులు విడుదల చేయాలని కోరానని చెప్పారు. మూడేళ్లలో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు తీసుకుంటున్న చర్యలను వేగవంతం చేశామన్నారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలలో 86 శాతం ఇళ్లకు ఇప్పటికే మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.11,050 కోట్లు అందులో కేంద్రం విడుదల చేయవలసిన బకాయిలను త్వరగా విడుదల చేయాలని ఆ లేఖలో కోరామని తెలిపారు.

పది నెలల్లో 124 మంది సస్పెన్షన్

బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే: బెంగళూరు పోలీసులు అంటే ఎలాంటి కేసునైనా పరిష్కరిస్తారని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తుంటారు. విధి నిర్వహణలో అలసత్వం, నిందితులకు మద్దతు ఇవ్వడం, మాదక ద్రవ్యాల విక్రేతలను చూసీచూడనట్లు విడిచి పెట్టిన ఆరోపణలు ఎక్కువ అయ్యాయి. గత పది నెలల్లో నగరంలో 124 మంది పోలీసు సిబ్బంది, అధికారులు సస్పెండ్ అయ్యారు. బీమా సలహాదారుడిని బెదిరించి ఇద్దరు కానిస్టేబుళ్లు దొరికిపోగా, ఇటీవల రూ.7.11 కోట్ల నగదు దోపిడీ కేసులో సస్పెండైన ఒక కానిస్టేబుల్ పాత్రను గుర్తించి అరెస్టు చేశారు. తాము సైబర్ క్రైమ్ పోలీసులమని బెదిరించి బీపీఓ వ్యవస్థాపకుడిని అపహరించి నగదు వసూలు చేసిన కేసులో మరో కానిస్టేబుల్ దొరికిపోయాడు. కారాగారంలోనూ ఖైదీలకు చరవాణులు, సిగరెట్లు సరఫరా చేసిన కేసులో కొందరు అధికారులు బదిలీ కాగా, మరికొందరు సస్పెండ్ అయ్యారు. నిద్రమాత్రల విక్రేతలకు మద్దతు ఇచ్చి 11 మంది అధికారులు సస్పెండ్ అయ్యారు.

వంచకుని అరెస్టు

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే: కర్ణాటక ప్రెస్‌క్లబ్ కౌన్సిల్ మహిళా విభాగానికి అధ్యక్షురాలిని చేస్తానని మీనాక్షి అనే యువతిని వంచించిన ఆరోపణలపై శివకుమార్ నాగరనవిలే అనే వంచకుడిని గోవిందరాజనగర ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. తాను కర్ణాటక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడినని పరిచయం చేసుకుని ఆమె నుంచి దశల వారీగా రూ.20.18 లక్షల నగదు తీసుకుని వంచించాడు. సింగపూర్‌లో తాము త్వరలో నిర్వహిస్తున్న 2వ ఎడిషన్ ప్రపంచ కన్నడ పండగకు డైరెక్టరుగా నియమిస్తానని మొదట రూ.11 వేలు తీసుకుని వంచనకు తెరతీశాడు. తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కార్యాచరణ పూర్తి చేసి అతన్ని అరెస్టు చేశారు.

బెయిలు ఇచ్చేందుకు నిరాకరణ

బెంగళూరు (హలసూరు), న్యూస్‌టుడే: రౌడీషీటరు బిక్లు శివ హత్య కేసులో నిందితులు బెయిలు కోసం వేసుకున్న అర్జీలను హైకోర్టు తోసిపుచ్చింది. నిందితులు కిరణ్ (ఏ2), విమల్ రాజ్ (ఏ3), ప్రదీప్ (ఏ6), మదన్ (ఏ7) వేసుకున్న అర్జీలను జస్టిస్ సునీల్ దత్ యాదవ్ తోసిపుచ్చారు. వారికి బెయిలు ఇవ్వవద్దని, భారతీనగర ఠాణా పోలీసుల తరపు న్యాయవాది చేసిన వాదనలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకుని అర్జీలను తోసిపుచ్చారు.

సీఐడీకి దర్యాప్తు బాధ్యతలు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు అనుమానాస్పదంగా మరణించిన దర్శన్ (23) అనే యువకుడి కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తూ నగర కొత్వాలు సీమంత్ కుమార్ సింగ్ ఆదేశించారు. నేరాలకు పాల్పడుతున్న ఆరోపణలపై నవంబరు 12న వివేకనగర ఠాణా పోలీసులు అదుపునకు తీసుకున్నారు. మూడు రోజుల అనంతరం అతన్ని విడిచి పెట్టారు. అప్పటికే లాఠీలు, పైపులతో కొట్టడంతో తీవ్రంగా గాయపడిన బాధితుడ్ని చికిత్స కోసం ఒక చికిత్స కేంద్రంలో చేర్పించారు. చికిత్స పొందుతూ దర్శన్ ఎనిమిది రోజుల అనంతరం మరణించాడు. ఇన్‌స్పెక్టర్ శివకుమార్, పవన్, మరో నలుగురు పోలీసులు, యూనిటీ రిహ్యాబ్ సెంటర్ యాజమాన్యంపై దర్శన్ తల్లిదండ్రులు కేసు పెట్టారు. దర్శన్‌ది హత్యేనని ఆరోపించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తూ కొత్వాలు ఆదేశాలు జారీ చేశారు.

ఉమేశ్‌కు సీఎం ఘనంగా నివాళులు

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే: ప్రముఖ కన్నడ నటుడు మైసూరు శ్రీకాంతయ్య ఉమేశ్ (80) కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొద్ది వారాలుగా వయో సహజ ఆరోగ్య సమస్యలతో పాటు క్యాన్సర్ బారిన పడడంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. అభిమానులు, సహ నటులు, చిత్ర పరిశ్రమ ప్రతినిధులు నివాళి అర్పించేందుకు రవీంద్ర కళాక్షేత్రలో భౌతికకాయాన్ని ఉంచారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రి భైరతి సురేశ్, ఎమ్మెల్యే ఎఎస్ పొన్నణ్ణ తదితరులు ఉమేశ్ కుమార్తె జైలక్ష్మిని పరామర్శించి ధైర్యం చెప్పారు. కేంద్ర మంత్రి కుమారస్వామి, భాజపా అధ్యక్షుడు విజయేంద్ర, ఇతర నాయకులు, నటులు తదితరులు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. 'లంచావతార' ఫేమ్ మాస్టర్ కె.హిరణ్ణయ్య నాటక బృందంలో నాలుగేళ్లకే పాత్రను పోషించారు. అనంతరం ఆయన గుబ్బి వీరన్న నాటక బృందంలో చేరారు. మేరు నటుడు డాక్టర్ రాజ్‌కుమార్, సీనియరు నటుడు విష్ణువర్ధన్, అంబరీశ్, శ్రీనాథ్, శంకర్ నాగ్, అనంత్ నాగ్, అరవింద్ రమేశ్, బి సరోజాదేవి, భారతి, తమిళ నటులు శివాజీ గణేశన్, రజనీకాంత్‌లతోనూ నటించారు. కథా సంగమం చిత్రానికి ఉత్తమ సహాయ నటునిగా కర్ణాటక రాష్ట్ర చలన చిత్ర పురస్కారాన్ని 1975లో, నాటక రంగంలో ఆయన పోషించిన పాత్రలకు కర్ణాటక నాటక అకాడమీ పురస్కారాన్ని 2013లో అందుకున్నారు. ఉన్నారు. ఆరో దశాబ్దంలో మక్కళ రాజ్య సినిమాలో ప్రధాన పాత్ర పోషించి, చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. నాగం వెంకట ఇన్ సంకటలో ముసలవ్వ పాత్ర పేరు తెచ్చింది. అమ్మావర ఆజ్ఞె, ఎల్లరూ నమ్మవరే నాటకాలను రచించారు. బుల్లితెర కోసం నమ్మూరల్లొందు నాటక, రిజిస్ట్రరు పోస్టు, అంచు-సంచు, గౌడతి గౌరమ్మ, సంసారదల్లి క్రాంతి, జోక్‌ఫాల్స్, గలిబిలి సంసార తదితర ధారావాహికలు, కార్యక్రమాలను రచించి, దర్శకత్వం వహించారు. ఇటీవల కమల్ శ్రీదేవి, ఐ యామ్ గాడ్ చిత్రాల్లోనూ ఆయన నటించారు. విల్సన్‌గార్డెన్‌లోని శ్మశానవాటికలో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.

ఉమేశ్ (పాతచిత్రం)

భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

కేఎస్‌సీఏ ఎన్నికలకు సిద్ధం

మాజీ క్రికెటర్ వెంకటేశ్‌ప్రసాద్

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే: కర్ణాటక క్రికెట్ సంఘం - కేఎస్‌సీఏ ఈనెల 7న జరిగే ఎన్నికల్లో కె.ఎన్.శాంతకుమార్ అధ్యక్ష స్థానానికి పోటీ చేసేందుకు హైకోర్టు అనుమతించడం తమ బృందం స్వాగతిస్తోందని అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న మాజీ అంతర్జాతీయ క్రికెటర్ బి.కె.వెంకటేశ్‌ప్రసాద్ వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ప్రసాద్ మాట్లాడుతూ తమ బృందంలో క్రికెట్ అనుభవమున్న పురుష, మహిళలు, పాలనాధికారులు ఉన్నారు. తమ ఎన్నికల సంకల్పం కేఎస్‌సీఏకు పూర్వ వైభవాన్ని తేవడమే తమ ధ్యేయమన్నారు. చిన్నస్వామి క్రీడాంగణంలో జరగాల్సిన అనేక ప్రతిష్ఠాత్మక పోటీలను ఆర్‌సీబీ విజయోత్సవం సందర్భంలో చేదు ఘటన సంభవించడంతో కోల్పోయాం. కేఎస్‌సీఏ పరిపాలనను పారదర్శకంగా ఉంచడం తమ ఉద్దేశమని వెంకటేశ్‌ప్రసాద్ తెలిపారు. సభ్యులందరూ తమకు మద్దతు ఇచ్చి కేఎస్‌సీఏకు గత వైభవాన్ని కల్పించేందుకు సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

EENADU Classifieds

JOBS

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజిలో ఆడ్మిషన్స్ కొరకు PRO's (Male/ Female) కావలెను. సంప్ర: ✆ 8465005959.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలను ఇచ్చుటకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.

బళ్ళారి : 9121167525

బెంగుళూరు : 9121167527

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

రోడ్డు ప్రమాదంలో తల్లికుమారుడి దుర్మరణం

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: బ్యాటరాయనపుర సంచార పోలీసుఠాణా పరిధిలోని మైసూరు రోడ్డు గుడ్డదహళ్లి వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కెంగేరి నివాసులు అశ్విని(41), ఆమె కుమారుడు అభిలాష్(20) దుర్మరణం చెందారు. ఉదయం 7.45 గంటలకు వేగంగా వచ్చిన రవాణా క్యాంటర్ వాహనం ముందు సంచరిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అశ్విని ప్రైవేట్ ఆసుపత్రిలో కాపలాదారుగా పని చేస్తున్నారు. కెంగేరి నుంచి ద్విచక్రవాహనంపై తన కుమారుడితో కలిసి విధులు హాజరయ్యేందుకు బయలుదేరారు. మార్గమధ్యలో ప్రమాదానికి గురై ఇద్దరూ మృతి చెందారు. మృతదేహాలను విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.

వణికిస్తున్న చలిపులి

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: దిత్వా తుపాను ప్రభావం బెంగళూరుపై పడింది. నగరంలో కనీస ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలకు పడిపోయాయి. బెంగళూరు, బెంగళూరు గ్రామీణం, రామనగర, చిక్కబళ్లాపుర, కోలారు, మైసూరు, చామరాజనగర జిల్లాల్లో చిరుజల్లులు కొనసాగాయి. నగరంలో రాత్రి త్వరగా వీధులు ఖాళీ అయ్యాయి. బుధవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పొగమంచుతో విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. జాతీయ రహదారుల్లో పొగమంచుతో అప్రమత్తంగా ఉండాలని వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.

'లో నవీన' చిత్రంలో జానపద పాట పడిన చెమ్మమ్మ, లక్ష్మమ్మతో హీరో నవీన్

'లో నవీన'లో జానపద గానం

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: కన్నడ చిత్రసీమలో గాయకుడిగా గుర్తింపు పొందిన నవీన్ ప్రస్తుతం 'లో నవీన' చిత్రం ద్వారా కన్నడ చిత్రపరిశ్రమకు హీరోగా పరిచయమవుతున్నారు. సినిమాలోని కూణాణె పాటను జానపద శైలిలో మైసూరు జిల్లా హెచ్.డి.కోట తాలూకా హిరేనంది గ్రామీణ మహిళలు చెమ్మమ్మ, లక్ష్మమ్మతో పాడించారు. ఈ పాటలను ఇటీవల విడుదల చేశారు. పాటకు ప్రేక్షకుల నుంచి ఉత్తమ స్పందన వచ్చినట్లు దర్శకుడు ధనుర్ధారి పవన్ తెలిపారు. గ్రామీణ నేపథ్యం కలిగిన చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అనేక మంది నూతన నటులకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.

'కూరగజ్జ' చిత్రం పాటలు విడుదల

దైవం, క్షత్రశక్తులు మధ్య జరిగిన పోరాటంలో గెలుపు ఎవరిది కథ ఆధారంగా నిర్మిస్తున్న 'కూరగజ్జ' చిత్రం పాటలను ఇటీవల విడుదల చేశారు. పాటలను గాయకులు జావేద్ ఆలి, సుధీర్ అత్తావర్ పాడగా గోపిసుందర్ సంగీతం అందించారు. జ్యోతిష్యం మనిషిపై ఏవిధంగా ప్రభావం చూపుతుందో చిత్రం ద్వారా ప్రేక్షకులకు చూపిస్తున్నట్లు దర్శకుడు సుధీర్‌తెలిపారు. చిత్రం ద్వారా నూతన నటులు కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయం చేస్తున్నట్లు తెలియజేశారు.

కూరగజ్జ చిత్రంలో ఓదృశ్యం

'ముజుగెరె' చిత్రీకరణ ప్రారంభం

ప్రముఖనటుడు రాజేశ్ మనవడు సాయినంద్ హీరోగా నటిస్తున్న 'ముజుగెరె' చిత్రం చిత్రీకరణ నగరంలోని నెట్టికల్లప్ప కూడలిలో ఉన్న గణపతి దేవాలయంలో ప్రారంభమైంది. తొలిదృశ్యానికి సినీనటుడు ప్రమోద్‌శెట్టి క్లాప్ ఇచ్చారు. నిర్మాత శాంతశ్రీనివాస్ కెమెరా ఆన్ చేశారు. కాఫీ తోట చుట్టూ జరిగే ప్రేమకథ చిత్రమని దర్శకుడు తరుణ్ తెలిపారు. హీరోయిన్లు నిమిష్క, తనులతో పాటు సుభాష్, ప్రమోద్‌శెట్టి తదితరులు నటిస్తున్నారు. సకలేశపుర, చిక్కమగళూరు, హొరనాడు, కళస, మడికేరి తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ సాగిస్తారు.

గణపతిదేవస్థానంలో ముజుగెరె చిత్రం చిత్రీకరణ ప్రారంభం

జీఎస్‌టీ సినిమాలో రజని భరద్వాజ్

'జీఎస్‌టీ' విడుదల

హాస్యభరితమైన 'జీఎస్‌టీ' చిత్రం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది. తొలిరోజు ప్రేక్షకులు నుంచి ఉత్తమ స్పందన వచ్చినట్లు దర్శకుడు సృజన్ లోకేశ్ తెలిపారు. ఆయన చిత్రంలో హీరోగా నటించారు. హీరోయిన్ రజని భరద్వాజ్, ప్రమోద్ శెట్టి, గిరిజా లోకేశ్, శోభారాజ్, శరత్ లోహితాశ్య, నివేదితా, అరవింద రావ్, తబలనాని, రవిశంకర్‌గౌడ, వినోద్ గూబ్బరగాల, తదితరులు నటించారు. చందన్‌శెట్టి సంగీతం అందించారు.

గంజాయి జప్తు

చిక్కబళ్లాపుర, న్యూస్‌టుడే: కారులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను శిడ్లఘట్ట గ్రామీణ ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 30 కిలోల గంజాయి, దాన్ని తరలిస్తున్న ఒక కారును జప్తు చేసుకున్నారు. నిందితులు ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని ప్రాథమిక విచారణలో గుర్తించామని ఎస్పీ కుశాల్ చోక్సే తెలిపారు.

ఇద్దరి అరెస్టు

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే: మద్యం మత్తులో తమ స్నేహితుడు విక్కీపై రాళ్లతో దాడి చేసి పరారైన భరత్, రవి అనే యువకులను బసవేశ్వర నగర ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. తమ దాడిలో విక్కీ మరణించాడని భావించి నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి నిందితులను అరెస్టు చేశారు. బైకు ప్రమాదంలోనే విక్కీ గాయపడ్డాడని, పోలీసులకు కట్టుకథ చెప్పి తప్పించుకునేందుకు బుకాయించారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో వారు దాడి చేసిన చిత్రాలను చూపించడంతో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.

బెంగళూరు

● బెంగళూరు ● కోలారు ● మైసూరు ● హోసూరు ● చిక్కబళ్లాపుర ● తుమకూరు

అబ్బుర పరిచిన చిన్నారుల వేషాలు

నగరంలోని శ్రీకృష్ణా విద్యాసంస్థ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో నర్సరీ చదువుతున్న చిన్నారుల విచిత్ర వేషధారణలు చూపరులను విశేషంగా అలరించాయి. కార్టూన్, ఆహార పదార్థాల ప్రకటనలు, ప్రముఖ వ్యక్తుల వేషాలు, తదితర వేషధారణ ఎంతో ఉత్సాహంగా కనిపించాయి. వీరి ఉత్సాహానికి విద్యాసంస్థ ఛైర్మన్ రుక్మాంగదనాయుడు అభినందించి బహుమతులు ప్రదానం చేశారు. **- న్యూస్‌టుడే, బెంగళూరు (సాంస్కృతికం)**

అలరించిన యశస్విని నాట్య వినోదం

నగరంలోని నిర్మల నృత్య నికేతన వ్యవస్థాపకురాలైన నృత్య విదుషి వి. నిర్మలా మంజునాథ్ శిష్యురాలైన 14 ఏళ్ల బాలిక యశస్విని కుమార్ తన నాట్యప్రతిభతో సభను పులకింపజేసింది. వయసుకు మించిన ప్రతిభ చూపిన యశస్విని భావాభివ్యక్తం తీరు చూపరులను ముగ్ధుల్నిచేశాయి. పుష్పాంజలితో ప్రారంభించిన నృత్యప్రదర్శన తిల్లానాతో ముగింపు పలికిన యశస్వినిపై ఆహూతుల అభినందనల వర్షం కురిసింది. తన వద్ద నాట్య శిక్షణ పొందిన శిష్యురాలు తనకు మంచి పేరు తీసుకొస్తుందని నిర్మలా మంజునాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. **- న్యూస్‌టుడే, బెంగళూరు (సాంస్కృతికం)**

హోసూరు కబుర్లు

డీఎంకేలో చేరిన శ్రీనివాసరెడ్డి

శ్రీనివాసరెడ్డిని స్వాగతిస్తున్న మంత్రి చక్రపాణి, తదితరులు

హోసూరు, న్యూస్‌టుడే : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున కృష్ణగిరి జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పలు పార్టీలకు నాయకులు, కార్యకర్తలు పాలక పక్షమైన డీఎంకేలో సభ్యత్వం పొందుతున్నారు. తాజాగా అచ్చెట్టిపల్లి పంచాయతీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తన సన్నిహితులతో కలిసి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చక్రపాణి సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిది స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం కారుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు డీఎంకే పార్టీలో చేరారు. కార్యక్రమంలో హోసూరు ఎమ్మెల్యే వై.ప్రకాష్, మేయర్ ఎస్.ఎ.సత్య, ఉప మేయర్ సి.ఆనందయ్య, మాజీ ఎమ్మెల్యేలు మురుగన్, శెంగూటువన్, తొరపల్లి రామమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

అత్యుత్తమ నీటి శుద్ధీకరణ వ్యవస్థ

ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభిస్తున్న రామ్‌ప్రసాత్ మనోహర్ తదితరులు

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : బెంగళూరు నగరాన్ని దేశంలోనే వాటర్ స్మార్ట్ యాప్ క్యాపిటల్‌గా మార్చేందుకు నీటి అంకుర సాంకేతిక పరిజ్ఞానం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పీఓసీ)గా పొందే అవకాశం కల్పిస్తామని బెంగళూరు జలమండలి అధ్యక్షుడు డాక్టర్ రామ్‌ప్రసాత్ మనోహర్ తెలిపారు. ఇక్కడ కాడుబీసనహళ్లి మురికినీరు శుద్ధీకరణ కేంద్రం(ఎస్‌టీపీ) వద్ద బోసాన్ వైట్‌వాటర్ అంకురం ఏర్పాటు చేసిన యంత్రాలను ఆయన ప్రారంభించారు. నగరాన్ని వాటర్ రాజధాని కేంద్రంగా మార్చేందుకు ఇప్పటికే అంకురాలకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో నీటి నిర్వహణ, పునర్వినియోగం, నూతన సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి కలిగిన వాటర్ రిలేటెడ్ స్మార్ట్ యాప్‌లకు జలమండలి అవకాశం కల్పిస్తుందన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యాప్‌లకు జలమండలి అవకాశం ఇస్తుందన్నారు. బోసాన్ వైట్‌వాటర్ సంస్థతో కలిసి కాడుబీసనహళ్లి ఎస్‌టీపీ వద్ద ప్రయోగాత్మకంగా వైట్‌వాటర్ పథకాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. జలమండలి దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ అంకుర సంస్థలకు నీటి పునర్వినియోగం సాంకేతిక పరిజ్ఞానానికి కల్పించేందుకు అవకాశం కల్పించిదన్నారు. వైట్‌వాటర్‌ను 11 దశల్లో శుద్ధీకరించే వ్యవస్థ ఉందని, శుద్ధీకరించే నీరు ఉత్తమమైన నీరుగా గుర్తింపు పొందినట్లు చెప్పారు. ప్రస్తుతం ఎస్‌టీపీ రోజు వైట్‌వాటర్‌ను తయారు చేసి నగర అవుటర్ రింగ్ రోడ్డులోని పరిశ్రమలు, వాణిజ్య వ్యాపార సంస్థలకు సరఫరా చేస్తామన్నారు. దీని వల్ల నీటి సమస్య పరిష్కారించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. మురుగు నీరు చెరువుల్లోకి ప్రవహించకుండా ఆనీటిని స్వచ్ఛమైన నీటిగా మార్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. చీఫ్ ఇంజనీర్లు బి.ఎస్.దళాయిత్, పరమేశ్వర్ తదితరులు హాజరయ్యారు.

వైట్‌వాటర్ కూడిన ట్యాంకర్ పరిశీలన

అధ్యక్ష స్థానం బరిలో ఇద్దరు హేమాహేమీలు

నిర్మల యలిగార్

ఆర్.సునందమ్మ

బెంగళూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే : కర్ణాటక రచయిత్రుల సంఘం అధ్యక్ష స్థానానికి ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష స్థానానికి ఇద్దరు పోటీ పడుతున్నారు. డాక్టర్ నిర్మలా యలిగార్, డాక్టర్ ఆర్.సునందమ్మ బరిలో నిలిచారు. ఎన్నికల అధికారి ఆర్.ప్రతిభ జాబితా విడుదల చేశారు. ఈ ఇద్దరూ వారి ఉద్యోగాలు, రచనల్లో ప్రతిభావంతులే. ఇప్పటికే నిర్మలా యలిగార్ రాష్ట్రంలోని రచయిత్రుల సంఘాలను వ్యక్తిగతంగా కలుస్తూ తనకు ఓటువేసి గెలిపించాలని విస్తృత ప్రచారం చేస్తూ అభ్యర్థిస్తున్నారు. ఈమె లెక్చరర్ పనిచేసి అనంతరం ఆకాశవాణి, దూరదర్శన్, ముద్రణ మాధ్యమాల్లో 35 ఏళ్ల పాలు సేవలందించారు. సునందరమ్మ.. మహిళల హృదయ సూక్ష్మ సంవేదనలను అర్థం చేసుకున్న రచయిత్రిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈమె కథలు, కావ్యాలు, నవలలు, పరిశోధనాపత్రాలు, విశ్లేషణా రచనలు, కన్నడ సాహిత్య ప్రపంచానికి దిక్సూచిగా నిలిచాయి. వీరిద్దరిలో ఎవరిని అధ్యక్ష పీఠం వరిస్తుందో వేచిచూడాలి.

ముగిసిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

విజేతలకు ప్రశస్తి అందజేస్తున్న మంత్రి, ఎమ్మెల్యే తదితరులు

హోసూరు, న్యూస్‌టుడే: హోసూరులో మూడు రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో కరూరుకు చెందిన పురుష, మహిళల జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలను మంత్రి చక్రపాణి వీక్షించారు. హోసూరు బృందావన విద్యా సంస్థల అధిపతి డాక్టర్ శేఖర్, ఎమ్మెల్యే ప్రకాశ్ నేతృత్వంలో పోటీలు విజయవంతంగా ముగిశాయి. విజేతలను మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే వై.ప్రకాష్, మేయర్ ఎస్.ఎ.సత్య, మాజీ ఎమ్మెల్యేలు మురుగన్, శెంగూటువన్, విశ్రాంత అధికారి నారాయణస్వామి, బృందావన విద్యా సంస్థల నిర్వాహకులు డాక్టర్ శేఖర్ పుష్పలత దంపతులు, డాక్టర్ లోకేష్‌రెడ్డి, పి.శ్రీధర్, హెచ్.ఎన్.రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు స్థల పరిశీలన

పాలికె కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న జిల్లాధికారి

తుమకూరు, న్యూస్‌టుడే : తుమకూరు మహా నగర పాలికె పరిధిలో వివిధ పథకాల కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి ఆదివారం జిల్లాధికారి శుభాకల్యాణ్ స్థలాలను పరిశీలించారు. తుమకూరు శివారులోని క్యాత్సంద్ర స్మశానవాటికలో అగ్నిస్పర్శకు సంబంధించిన అభివృద్ధి పనులతో పాటు శిరగేట్ హెచ్ఎంఎస్ పాఠశాల వద్ద పాలికె ఉద్యోగుల సముదాయ భవనాల పనులు, దిబ్బూరు గ్రామంలోని పాలికె ఉద్యోగులకు వసతుల నిర్మాణాలను జిల్లాధికారి పరిశీలించారు. అనంతరం మహానగర పాలికె కార్యాలయంలో రెవెన్యూ శాఖ ప్రగతిని సమీక్షించారు. కార్యక్రమంలో పాలికె కమిషనర్ యోగానంద్, పాలికె ఇంజినీరు వినయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ఆచార్య నరసింహులును సత్కరిస్తున్న సమాఖ్య ప్రతినిధులు

బెంగళూరు (హలసూరు), న్యూస్‌టుడే : కొత్తగా వ్యాపిస్తున్న అంటు వ్యాధులు, విషజ్వరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని క్లినికల్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ అధ్యక్షుడు డాక్టర్ ఎండీ రవి పిలుపునిచ్చారు. వైద్యుల సూచన లేకుండా యాంటీ బయాటిక్‌లు, జ్వరం, ఇతర సమస్యలకు ఉపశమనం కలిగించే మాత్రలు, ఔషధాలను ఎక్కువగా తీసుకుంటే, రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని హెచ్చరించారు. ఫీవర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, మైక్రోల్యాబ్స్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొవిడ్ అనంతరం ఏటా కొత్త వేరియంట్లతో ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. డెంగీ, శ్వాసకోశ సమస్యలపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారతీయ వైద్య సంఘటన అధ్యక్షుడు ఆచార్య జ్యోతిర్మయ పాల్, ఏపీఐ అధ్యక్షుడు ఆచార్య డాక్టర్ జి.నరసింహులు, ఫీవర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంయోజకురాలు డాక్టర్ మంజుళ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. ఏఐ ఆధారిత హ్యాకథాన్‌లో విజేతలైన వైద్యులు, వైద్య విద్యార్థులను సత్కరించి, ప్రమాణ పత్రాలు అందజేశారు.

రింగ్‌రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన

పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వెంకటశివారెడ్డి తదితరులు

ముళబాగిలు: గ్రామాల్లో తాగు నీటి సమస్య లేకుండా అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని శ్రీనివాసపురం ఎమ్మెల్యే జి.కె.వెంకటశివారెడ్డి సూచించారు. శ్రీనివాసపురం తాలూకా పులగురకోటి గ్రామంలో ఆదివారం రూ.50 లక్షలతో చేపట్టిన రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మాట్లాడారు. కార్యక్రమంలో తాపం ఈఓ డాక్టర్ సర్వేష్, పీడీవో కృష్ణప్ప, జెడీఎస్ మాజీ అధ్యక్షుడు తుపల్లి నారాయణస్వామి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

విలువలతో కూడిన విద్య ప్రదానం

బెంగళూరు (మత్తికెరె), న్యూస్‌టుడే : నేటి సమాజంలో విలువలతో కూడిన విద్య, క్రమశిక్షణ చాలా అవసరమని కేంద్రమంత్రి శోభాకరంద్లాజే పేర్కొన్నారు. మత్తికెరెలోని రాయల్ కళాశాలలో రాయల్ ఉత్సవాలను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. వ్యక్తత్వ వికాసం, నాగరిక జీవితాన్ని ప్రతిబింబించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. విద్యావేత్త ఉడే కృష్ణకు రాయల్ జ్ఞానశాంతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రదర్శించి నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల ప్రతినిధులు బి.కె.దేవరాజ్, సుజాతదేవరాజ్, లక్ష్మీశ్ హెగ్డే, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

జ్యోతి వెలిగిస్తున్న శోభాకరంద్లాజే, దేవరాజ్ తదితరులు

ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి పరమేశ్వర్

తుమకూరు, న్యూస్‌టుడే : తుమకూరు కె.ఆర్.బడావణెలోని జనరల్ కారియప్ప రోడ్డులో మిడిత హర్ట్ సెంటర్, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని హోంమంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ ప్రారంభించారు. కార్యక్రమంలో బెళ్లావి కారద మఠం కారద వీరబసవస్వామీజీ, ఆర్టీసీ అధ్యక్షుడు, గుబ్బి ఎమ్మెల్యే ఎస్.ఆర్.శ్రీనివాస్, తుమకూరు రూరల్ ఎమ్మెల్యే సురేష్‌గౌడ, జిల్లాధికారి శుభాకల్యాణ్, ఎస్పీ కె.వి.అశోక్, ఎడిటర్ ఎస్.నాగణ్ణ, దిలీప్ కుమార్, భానుప్రకాష్, సుష్మా తదితరులు పాల్గొన్నారు.

రిబ్బను కత్తిరిస్తున్న మంత్రి పరమేశ్వర్, స్వామీజీ, భాను ప్రకాష్ తదితరులు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తు న్న హెగ్గడే తదితరులు

‘కరుణాహృదయంతో వ్యవహరించాలి’

బెంగళూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే : దివ్యాంగ బాలల పోషకులు, కుటుంబ సభ్యులు ఓర్పుతో, కరుణాహృదయంతో వ్యవహరిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు చేయూత ఇవ్వాలని ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే పేర్కొన్నారు. మంగళూరుకు చెందిన ఎస్‌డీఎం మంగళజ్యోతి దివ్యాంగుల పాఠశాల రజతోత్సవాలను హెగ్గడే ప్రారంభించి మాట్లాడారు. విద్యాభ్యాసం అనంతరం వారికి తగ్గ ఉద్యోగావకాశాలను కల్పించాల్సి ఉందన్నారు. 50 ఏళ్ల క్రితం మోహినీ అప్పాజీ కన్నకలలు నేడు సార్థకమయ్యాయన్నారు. ఈ విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడల్లో రాణిస్తున్నాయన్నారు. మూడబిదిరే ఆళ్వాస్ విద్యాసంస్థల అధ్యక్షుడు మోహన్ ఆళ్వా మాట్లాడుతూ మంగళజ్యోతి విద్యాసంస్థ దివ్యాంగుల జీవన జ్యోతిగా వెలుగొందటం విశేషమన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ముఖ్య అతిథులు సత్కరించారు. మంగళూరు ఉత్తర ఎమ్మెల్యే వై.భరత్‌శెట్టి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

కబడ్డీ సంఘం ముఖ్యులతో క్రీడాకారులు

ఆసక్తికరంగా కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు

క్రీడా సమాచారం

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : ఆనేకల్‌లో జరగనున్న కర్ణాటక డిస్ట్రిక్ట్ కబడ్డీ పోటీలకు ఆర్.ఎం.వి లేఔట్ కేశవ కబడ్డీ క్రీడాప్రాంగణంలో బెంగళూరు జట్టు ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. సీనియర్ గ్రూపులో 56 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తొలి రౌండ్‌గా 24 మందిని ఎంపిక చేశారు. ఇరవై రోజుల శిక్షణా శిబిరం తర్వాత ఫైనల్‌గా 14 మందిని ఎంపిక చేస్తామని నగర జిల్లా అమెచ్యూర్ కబడ్డీ సంఘం అధ్యక్షుడు హెచ్.ఎల్.నారాయణస్వామి తెలిపారు. ఎంపిక ప్రక్రియల్లో క్రీడా ప్రముఖులు ఎం.షణ్ముగం, మహేశ్, శివలింగప్ప, ఆర్.శేఖర్, వివేకానందశెట్టి, జి.టి.మునిరాజు, సిద్ధరాజు తదితరులు పాల్గొన్నారు.

విద్యతో పాటు క్రీడలూ ముఖ్యమే

చిత్రదుర్గం, న్యూస్‌టుడే : తల్లిదండ్రులు పిల్లలకు ఆటలాడుకోవడానికి చరవాణులకు బదులుగా వారిని ఆటల మైదానాలకు పంపాలని, విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలూ ముఖ్యమేనని జిల్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ అధికారి చిదానందప్ప తెలిపారు. ఆదివారం ఇక్కడ ఒనకే ఓబవ్వ ఆటల మైదానంలో తాలూకా స్థాయి విద్యార్థుల ఆటల పోటీలను ప్రారంభించి మాట్లాడారు. పిల్లలు ఆరోగ్యంగా, చైతన్యంగా ఉండడానికి క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో సీఆర్‌పీ శ్వేత, విశ్రాంత ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జయణ్ణ, ముకేశ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన బాస్కెట్‌బాల్ పోటీలు

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : కర్ణాటక బాస్కెట్‌బాల్ సంఘం నిర్వహించిన పోటీల పురుషుల విభాగంలో యంగ్ ఒరియన్స్ స్పోర్ట్స్ క్లబ్, మహిళల గ్రూపులో సౌత్ వెస్ట్రన్ రైల్వే జట్లు ఛాంపియన్స్‌గా జ్ఞాపికను సొంతం చేసుకున్నాయి. యంగ్ ఒరియన్స్ జట్టు డీవైఈఎస్-బెంగళూరు జట్టుపై విజయం సాధించింది. మహిళల విభాగంలో సౌత్‌వెస్ట్రన్ రైల్వే జట్టు బీగల్స్ జట్టుపై గెలుపొందింది. పోటీల ముగింపు కార్యక్రమంలో ప్రముఖులు కె.గోవిందరాజు, ఆర్.చేతన్, ఆర్.రాజన్, ఎస్.గుణశేఖర్ పాల్గొని విజేతలకు నగదు పురస్కారం, జ్ఞాపికలను అందజేశారు.

గోవిందరాజు, చేతన్‌లతో సౌత్‌వెస్ట్రన్ రైల్వే జట్టు

నేడు క్రీడా పురస్కారాల ప్రదానం

రక్షిత, కోచ్ రాహుల్

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : రాష్ట్ర యువజన సేవా క్రీడాశాఖ క్రీడలను ప్రోత్సహించేందుకు క్రీడాకారులు, సాధకులకు అందించే ప్రతిష్ఠాత్మమైన జీవమానసాధన ప్రశస్తుల ప్రదానోత్సవం సోమవారం నిర్వహిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న పారా అథ్లెట్ ఆర్.రక్షిత ఏకలవ్య ప్రశస్తి, కోచ్ రాహుల్ జీవమాన సాధన ప్రశస్తిని యవనిక సభాప్రాంగణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో అందుకోనున్నారు.

ఫుట్‌బాల్ పోటీ విజేత దిల్లీ పబ్లిక్ పాఠశాల జట్టు

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : పరిక్రమ ఫుట్‌బాల్ లీగ్ పోటీల్లో స్థానిక దిల్లీ పబ్లిక్ పాఠశాల-నార్త్ జట్టు ఈక్వాలిటీ కప్‌ను గెలుచుకొని ఛాంపియన్స్ ప్రశస్తి అందుకొంది. బెంగళూరు ఫుట్‌బాల్ క్రీడాప్రాంగణంలో జరిగిన ఫైనల్ పోటీలో దిల్లీ జట్టు ప్యాటరీ టౌన్ జట్టుపై విజయం సాధించింది. భువనేశ్వర్‌కు చెందిన కళింగ ఇన్‌స్టిట్యూట్ జట్టు మూడో స్థానాన్ని పొందింది. ముగింపు వేడుకల్లో ప్రతినిధులు బాస్కర్ గిరీశ్ ఆర్.గౌడ, టెర్రీఫెలెన్, మహమ్మద్ రహమ్మతుల్లా ఖాన్ తదితరులు విజేత జట్టుకు జ్ఞాపిక ప్రదానం చేశారు.

ఈత పోటీల్లో నైశాశెట్టికి నాలుగు పతకాలు

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : రాజస్థాన్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా విశ్వవిద్యాలయం క్రీడల్లో మన్మోహన్‌సింగ్ బెంగళూరు విశ్వవిద్యాలయం సెయింట్ జోసెఫ్స్ కామర్స్ కళాశాల విద్యార్థిని నైశాశెట్టి ఈత పోటీల్లో నాలుగు రజత పతకాలను సాధించి సత్తా చాటింది. ఖేలో ఇండియా పోటీలకు విశ్వవిద్యాలయం తరపున 35 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. నైశాశెట్టిని విశ్వవిద్యాలయం ఉపకులపతి బి.రమేశ్, రిజిస్ట్రార్ నవీన్‌జోసెఫ్, క్రీడా విభాగం డైరెక్టర్ కె.శివశంకర్ ఆదివారం అభినందనలు తెలిపారు.

నిత్యోత్సవంలా కన్నడ రాజ్యోత్సవం

బెంగళూరు (కెంగేరి), న్యూస్‌టుడే : కన్నడ రాజ్యోత్సవాన్ని నిత్యోత్సవంగా ఆచరించాలని సినీ నిర్మాత సా.రా.గోవిందు తెలిపారు. ఆదివారం రాజాజీనగర కన్నడ సాహిత్య పరిషత్ తరపున ఏర్పాటు చేసిన కన్నడ రాజ్యోత్సవం, నుడి హబ్బ వేడుకల్లో గోవిందు, జి.పద్మావతి, ఎం.డి.లక్ష్మీనారాయణ, ఆర్.వి.హరీశ్, టి.ఎన్.రాధాకృష్ణ తదితర ప్రముఖులు భువనేశ్వరిదేవి చిత్రపటానికి పూలు సమర్పించారు. వేడుకల్లో ఎల్.లోకేశ్, రఘువీర్‌గౌడ, పల్లవీ ప్రభుచిలుమె రవికుమార్, సుధాకర్ నారాయణప్ప జాలగెరె, ప్రదీప్‌బాబు, జైకుమార్‌గౌడ, కణ్ణయ్య, అంజనామూర్తి, శంకర్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న గోవిందు, తదితరులు

క్రిస్మస్‌కు సిద్ధమవుతున్న ప్రార్థనాలయాలు

చర్చిలో బాలల క్రిస్మస్ సంబరాలు

బెంగళూరు (బాణసవాడి), న్యూస్‌టుడే : శాంతిదూత, కరుణామయుడు ఏసుక్రీస్తు రాక కోసం నగరంలోని క్రైస్తవ ప్రార్థనా మందిరాలు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా నగరంలోని పులికేశినగరలో ఉన్న ప్రాచీన మిస్పా తెలుగు చర్చి అందుకు ముస్తాబవుతోంది. స్థానిక తెలుగు ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే తెలుగు క్రైస్తవులు ఈ చర్చిని సందర్శిస్తారు. డిసెంబరు 3 నుంచి ఇక్కడ క్రిస్మస్ వేడుకలను ప్రారంభిస్తారు. ఈసారి క్రిస్మస్‌ను అందరం ఒకటి అనే నినాదంతో ఆచరిస్తామని చర్చి ఫాదర్ తెలిపారు. డిసెంబరు 7న మహిళ క్రిస్మస్, 14న బాలల క్రిస్మస్, 20న క్రీడాపోటీలు, క్రిస్మస్ ఆరాధన, తెలుగు కాలమాని విడుదల తదితర కార్యక్రమాలను నిర్వహిస్తామని సంఘం కార్యదర్శి కెప్టెన్ జాన్ తెలిపారు.

గ్రంథాన్ని విడుదల చేస్తున్న ప్రముఖులు

అల్లమ కథన పుస్తక విడుదల

బెంగళూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే : నగరంలో అంకితపుస్తక ప్రచురణ సంస్థ ఆధ్వర్యంలో ఆచార్య మల్లేపురం జి.వెంకటేశ్ రచించిన అల్లమ కథన (అల్లమ ప్రభు ఆధ్యాత్మిక యానం గురించిన) అనే గ్రంథాన్ని ఆదివారం న్యాయమూర్తి శివరాజ్ వి పాటిల్ విడుదల చేశారు. గ్రంథాన్ని సాహిత్యకారుడు వసంత్‌కుమార్ సభకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అల్లమ ప్రభు పురస్కారాలను నీలగిరి తళవారు, వీణా బన్నంజె, వాసుదేవ మూర్తి, ప్రకాశ్ గిరిమల్ల తదితరులకు న్యాయమూర్తి, నాడోజ జగదీశ్ ప్రదానం చేశారు. సిద్ధలింగేశ్వరస్వామి ఉపన్యసించారు.

లక్షకంఠ గీతా భజనోత్సవానికి తరలిన భక్తులు

బెంగళూరు (కెంగేరి), న్యూస్‌టుడే : శ్రద్ధాభక్తితో చేసే భజనలతో భగవంతుడి సాక్షాత్కారం అవుతుందని ధర్మస్థల ధర్మస్థల మంజునాథేశ్వర భజన పరిషత్ కార్యదర్శి ఎ.వి.శెట్టి తెలిపారు. ఆదివారం ఉడుపీ ఉజిరే గురువాయనకెరెలో జరుగుతున్న లక్షకంఠ భజనోత్సవానికి బయలుదేరిన భక్తులను శెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతినిధులు అశోక్, సుబ్రమణ్యప్రసాద్, రాజేశ్‌శెట్టి శుభాశంసనే, చంద్రశేఖర్‌సాలియాన్, జగదీష్‌మైరా, ప్రభాకరశెట్టి తదితరులు పాల్గొన్నారు.

భజనకారులకు వీడ్కోలు పలుకుతున్న శెట్టి, తదితరులు

ఎట్టికేలకు దొంగ దొరికాడు

పావగడ : పట్టణంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన దొంగ ఎట్టికేలకు దొరికాడు. నిందితులు ఆంధ్రప్రదేశ్ హిందూపురం రహమత్‌పురకు చెందిన సయ్యద్ నూరుల్లాగా గుర్తించారు. ఇతని నుంచి 47 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.18 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

యశ్వంతపురలో నూతన హోటల్ ప్రారంభం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : యశ్వంతపుర బ్రిడ్జిట్విన్స్ టవర్‌లో బార్బెక్యూ నేషన్ ఔట్‌లేట్ హోటల్‌ను ఆదివారం విద్యార్థులు ప్రారంభించారు. విద్యార్థులు ఇష్టమైన ఆహార పదార్థాలను భుజించారు. వారికి యజమాన్యం బోధన సామగ్రి అందజేశారు. అపారమైన అనుభవం కలిగిన నల్లభీములు శాకాహారం, మాంసాహారం పదార్థాలను తయారు చేసి వినియోగదారులకు వండిస్తారని ఆ సంస్థ సీఈవో రాహుల్ అగర్వాల్ తెలిపారు.

హోటల్‌ను ప్రారంభించిన విద్యార్థులు

రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాలి

అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న పదాధికారులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగాన్ని సంరక్షించుకునేందుకు ప్రతి వ్యక్తి శ్రమించాలని కర్ణాటక మాలమహాసభ అధ్యక్షుడు ఎల్.నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ కర్ణాటక ఎస్సీ, ఎస్టీ వర్గాల పట్టభద్రులు సంఘం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేడ్కర్ చిత్ర పటానికి పువ్వులు వేసి నివాళులర్పించారు. సమావేశంలో సంస్థ ఉపాధ్యక్షులు సిద్ధం నారయ్య, సాధురాఘవేంద్ర, కార్యదర్శి గంధం రామకృష్ణ, కోశాధికారి మాల్యాద్రి, మహిళ కార్యదర్శి భూలక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

మహారాజశ్రీ గౌరవనీయులైన ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్), ధర్మవరం

O.S. No. 337 of 2020

Between:
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, బత్తలపల్లి వారు, rep. by branch Senior Manager, Bathalapalli ..Plaintiff
మరియు
Machireddigari Lakshminarasimha Reddy మరియు ఇతరులు
D3. Ravis.B.S., S/o Ponne Gowda.B.V., residing at Bandarlahalli, Beechaganahalli Post, Chikabalapur District, Karnataka State. ..Defendant

పై దావాలోని ప్రతివాది No. 3 కి దావా సమన్సు

పై దావాలోని వాది (ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, బత్తలపల్లి వారు) ప్రతివాది నెం.3 అయిన మీ పైన మరియు ఇతరులు అయిన మీ పైన బ్యాంకుకు రావలసిన లోను మొత్తం రాబట్టుకొనుటకు పై కోర్టులో దావా వేసియున్నారు. పై దావాను ఘనమైన కోర్టు వారు 3-12-2025 తేదీన మీ హాజరు నిమిత్తం వాయిదా వేసియున్నారు. కావున మీరు 3-12-2025వ తేదీన ఉదయం 10.30 గంటలకి స్వయముగా కానీ లేదా వకీలు ద్వారా కానీ హాజరై ఆక్షేపణలు ఉన్నయెడల తెలుపుకొనవలెను. లేనిచో ఘనమైన కోర్టు వారు పై దావాను మీ పరోక్షముగా తీర్మానించెదరు.

కోర్టు వారి ఉత్తర్వుల మేరకు

వాయిదా: 3-12-2025

జి.గురులింగస్వామి, B.A., B.L., వాది తరుపు వకీలు, కదిరి

(c) eenadu

బళ్లారి

● బళ్లారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

కరపత్రం విడుదల చేస్తున్న మంత్రి, నాయకులు

గ్యారంటీలతో పెరిగిన కొనుగోలు శక్తి

రాయచూరు: ప్రభుత్వ గ్యారంటీ పథకాలను బూత్ స్థాయిలో ఇంటింటికీ ప్రచారం చేసే అభియాన్ కరపత్రాన్ని మంత్రి బోసురాజు ఆదివారం రాయచూరులో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పథకాల అమలుపై ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామన్నారు. జిల్లా యువజన కాంగ్రెస్ సమితి అధ్యక్షుడు మరిస్వామి, ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు కె.శాంతప్ప, నాయకులు జయణ్ణ, కిరిలింగప్ప, బసవరాజ పాటిల్ అత్తనూర్, మహ్మద్ షైబాద్ పాల్గొన్నారు.

పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాయచూరు, న్యూస్‌టుడే : ప్రతిభావంత క్రీడాకారులకు పురస్కారాలను ప్రకటించేందుకు, నగదు ప్రోత్సాహానికి ఎంపిక చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువ సబలీకరణ, క్రీడా శాఖ సహాయ నిర్దేశకుడు వీరేశ్‌నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏకలవ్య, జీవమాన సాధన, కర్ణాటక క్రీడారత్న, కర్ణాటక క్రీడా పోషక పురస్కారాలు (2024 ఏడాది), 2025-26 ఒలింపిక్ లక్ష్య పథకం, 2023, 2024 సంవత్సరాలకు నగదు ప్రశస్తులు, 2025-26 ఏడాది విద్యా వేతనం తిరిగి చెల్లింపు, క్రీడా విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లింపు ఉన్నాయి. ఆసక్తి ఉన్న ఆటగాళ్లు సేవా సింధు వెబ్‌సైట్ నుంచి డిసెంబరు 3 లోపు పంపుకోవాలని ఆయన సూచించారు.

ప్రాంతీయ భాషలతో కన్నడనాడు సుసంపన్నం

ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను సత్కరిస్తున్న సంఘం ప్రతినిధులు

బెంగళూరు (జేపీనగర), న్యూస్‌టుడే: అరెభాష వంటి ప్రాంతీయ భాషలు కన్నడ భాషను సుసంపన్నం చేశాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కర్ణాటకలో పాలన, పూజా భాష కన్నడ కాగా, కొడవ, తుళు, కొంకణి తదితర భాషలు కన్నడ మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నాయని చెప్పారు. కన్నడ, సంస్కృతిక శాఖ, కర్ణాటక అరెభాష సంస్కృతి, సాహిత్య అకాడమీ, ఆ భాషను మాట్లాడే కొడగు జిల్లా గౌడ సంఘం ప్రతినిధులు రవీంద్ర కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. కొడగు జిల్లాలో మూడు లక్షల మంది అరెభాష గౌడ జనాభా ఉందని చెప్పారు. కరవు సందర్భంలో హేమావతి నదిలో నీరు లేనప్పుడు గౌడ సముదాయానికి చెందిన వారు సకలేశపుర నుంచి సుళ్యకు 1882లో వలస వెళ్లారు. తుళు, కొంకణి, కన్నడలను కలిపి అరెభాష ప్రాచుర్యంలోకి వచ్చిందని చెప్పారు. పేరుకు తగినట్లే ఈ భాషను ప్రతి పదాన్ని పూర్తిగా ఉచ్ఛరించకుండా, సంక్షిప్తంగా మాట్లాడతారని చెప్పారు. అరెభాష మాట్లాడే కురుంజి వెంకటరమణ గౌడ తనకు సుపరిచితులని గుర్తు చేసుకున్నారు. కర్ణాటకలో 230 చిన్న భాషలు ఉన్నాయని, వాటన్నింటికీ మూలం కన్నడేనని తెలిపారు. భాగమండల వద్ద నాడగౌడ సముదాయానికి గతంలో రూ.5 కోట్లు ఇచ్చామని, మరో రూ.50 లక్షలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సముదాయం వారికి మడికేరిలో భూమి కేటాయించే అంశాన్ని తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు. అరెభాష అకాడమీ గౌరవ పురస్కారానికి ఎంపికైన సాధకులు కె.ఆర్.గంగాధర, యు.పి.శివానంద, డీఎస్ ఆనందలను సత్కరించి, అభినందించారు. మంత్రి భైరతి సురేశ్, ఎమ్మెల్యేలు పొన్నణ్ణ, అంతరగౌడ, వివిధ అకాడమీల అధ్యక్షులు పురుషోత్తమ బిళిమలె, సదానంద మావజి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గాయత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి, మంత్రి భైరతి సురేశ్, ఇతర ప్రతినిధులతో సత్కారాలు అందుకున్న సాధకులు

'సీఎంతో విభేదాల్లేవ్'

వేదికపై సిద్ధరామయ్య, శివకుమార్

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో, తనకు మధ్య ఎటువంటి అభిప్రాయభేదాలు లేవని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఆదివారం జక్కూర్ వద్ద తనను కలుసుకుని విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అందరినీ కలుపుకొని 2028 ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో స్థానాలు గెలుచుకోవడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. తాను గ్రూపు రాజకీయాలు చేయనని, పార్టీకి ద్రోహం చేయనని పేర్కొన్నారు. దిల్లీకి వెళ్లిన ఒక్కడినే వెళ్లాను, పది మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని వెళ్లవలసిన అవసరం తనకు లేదన్నారు. పార్టీ అధిష్ఠానంగా ఏఐసీసీ నాయకులు అందరితో తరచూ మాట్లాడుతూ ఉంటానని చెప్పారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా, తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నిష్ఠతోనే పని చేశానని చెప్పారు. తనకు మఠాధిపతులు మద్దతు ఇవ్వలేదని కుమారస్వామి చెప్పుకొంటున్నారని, వారే లేకపోతే దేవేగౌడ ముఖ్యమంత్రి అయి ఉండేవారు కాదన్నారు. కుమారస్వామి వ్యాఖ్యలతో తాను ఎప్పుడూ నిరాశకు గురి కాలేదని, ఒక నాయకుడిగా తాను అన్ని సముదాయాలను కలుపుకొని వెళ్లాలని కోరుకుంటానని చెప్పారు. ప్రియాంక్ ఖర్గే దిల్లీ వెళ్లి మల్లికార్జున ఖర్గేను భేటీ అయితే దానికి విపరీతార్థాలు తీయడం శోచనీయమన్నారు. తండ్రీ కొడుకులు భేటీ అయితే తప్పేముందన్నారు. త్వరలో రాష్ట్రంలో 100 కాంగ్రెస్ భవనాల శంకుస్థాపనకు రాహుల్‌ను ఆహ్వానిస్తామని చెప్పారు. బెళగావి శాసనసభ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెడతామని భాజపా చేసిన ప్రకటనతో తమకు ఇబ్బంది లేదన్నారు. తాను దైవ భక్తుడినని, తీరిక చేసుకుని ప్రతిసారీ ఆలయాలకు వెళ్లి వస్తుంటే, అధికారం కోసమే టెంపుల్ రన్ చేస్తున్నానని ప్రచారం చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.

మూఢాచారాలను రూపుమాపుదాం

సదస్సులో ఉపన్యసిస్తున్న జయణ్ణ

రాయచూరు, న్యూస్‌టుడే : విద్యార్థుల్లో శాస్త్రీయ భావాలు పెంపొందించాలని, మూఢ నమ్మకాలను విశ్వసించకుండా చైతన్యం తేవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ జయణ్ణ ఉపాధ్యాయులకు సూచించారు. భారత జ్ఞానవిజ్ఞాన సమితి ఉపాధ్యాయులకు 'వైజ్ఞానిక అవలోకనం-ఆకాశం గురించి మనకెంత తెలుసు' అనే అంశంపై ఆదివారం ఇక్కడి కన్నడ భవనంలో సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జయణ్ణ మాట్లాడుతూ 21వ శతాబ్దంలోకి ప్రవేశించాం, చంద్రగ్రహంపై లోతైన పరిశోధనలు చేస్తున్నారని, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, సమాజంలో మౌఢ్యతలు తొలగకపోవడం విచారకరమన్నారు. ఒక వైపు విజ్ఞాన విషయాలను ప్రోత్సహిస్తుంటే.. మరో వైపు మూఢ నమ్మకాలను ఎగదోయడం వల్ల విద్యా రంగంపై ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులే ధార్మిక మౌఢ్యతలను ఆచరించడం ఆందోళనకరమన్నారు. విజ్ఞాన సమితి సంచాలకుడు సయ్యద్ హఫీజుల్లా ప్రసంగిస్తూ విద్యార్థులు ప్రతి విషయాన్ని విజ్ఞాన కోణంలో ఆలోచించేలా ప్రేరేపించడం, సమాజంలో మూఢాచారాలను రూపుమాపే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు షంషుద్దీన్, డయిట్ అధ్యాపకుడు బసవరాజ్, ముఖ్య గురువులు వీరేశ్, వీరేంద్ర పాటిల్, బసవరాజ్, రాజకుమార్, యూనిస్ తదితరులు హాజరయ్యారు.

పాల సంఘాలతో ఆర్థిక సబలీకరణ

మొక్కకు నీళ్లు పోస్తున్న ప్రతినిధులు

రాయచూరు, న్యూస్‌టుడే : ఆదాయాన్ని పెంచే పాలు సహకార సంఘాలను విరివిగా నెలకొల్పాలని సిరివార తాలూకా పంచాయతీ కార్య నిర్వాహక అధికారి శశిధర స్వామి మహిళలకు సూచించారు. రాష్ట్ర సహకార మహా మండలి, జిల్లా సహకార ఒక్కూట, రాయచూరు, బళ్లారి, కొప్పళ, విజయనగరం జిల్లాల సహకార పాలు ఒక్కూట, ఆర్‌డీసీసీ బ్యాంకు సంయుక్తంగా సిరివారలోని సజ్జల శరణాశ్రమంలో నూతన సహకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులకు అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శశిధర మొక్కకు నీళ్లు పోసి ప్రారంభించి మాట్లాడారు. సంఘాల పేర్లను తాలూకా పంచాయతీ కార్యాలయంలో నమోదు చేయించుకుంటే పాడి పరిశ్రమకు అవసరమయ్యే ఉపకరణాలను పంపిణీ చేస్తామని వెల్లడించారు. కేఎంఎఫ్ ఉప మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ సంఘాలు ఆవులు, గేదెలను కొనుగోలు చేసేందుకు ఇస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా సహకార ఒక్కూట ఉపాధ్యక్షుడు శివప్పగౌడ, ప్రముఖులు మల్లికార్జున రెడ్డి, శివరాజ్, శివనగౌడ వటగల్, రాజు కంబళి, సహకార శిక్షకులు మంజుళా, అశ్విని పాల్గొన్నారు.

బీసీల సంపూర్ణ మద్దతు సిద్ధూకే

విలేకర్లతో మాట్లాడుతున్న హనుమంతప్ప

రాయచూరు, న్యూస్‌టుడే : రాష్ట్రంలోని 75 శాతం వెనుకబడిన వర్గాల ప్రజలు సిద్ధరామయ్య వైపు ఉన్నారని, ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తే ఊరుకోబోమని జిల్లా వెనుకబడిన వర్గాల ఒక్కూట ప్రధాన కార్యదర్శి హనుమంతప్ప స్పష్టం చేశారు. ఆయన ఆదివారం పత్రికా భవన్‌లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. దక్షిణ కర్ణాటకలోని ఒక సామాజిక వర్గం మఠాధిపతులు, నేతల ఒత్తిళ్లకు లొంగి ప్రజా రంజకమైన పాలన అందిస్తున్న సిద్ధూకు ఉద్వాసన పలకాలని యోచించడం పార్టీకి ఎంత మాత్రం మంచిది కాదని హితవుపలికారు. ఒక వేళ బలవంతంగా దించేస్తే కాంగ్రెస్‌కు వెనుకబడిన వర్గాలు దూరమయ్యే అవకాశముందని గమనించాలని కోరారు. మిగిలిన రెండున్నర ఏళ్లు ఆయన్నే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఒక్కూట ప్రతినిధులు ఖాజనగౌడ, జంబణ్ణ, సురేఖా, వేణుగోపాల్, మహదేవప్ప యాదవ్ పాల్గొన్నారు.

ఘనంగా కనకదాస విగ్రహావిష్కరణ

జయంత్యుత్సవాన్ని ప్రారంభిస్తున్న మంత్రి బోసురాజు

మాన్వి, న్యూస్‌టుడే : కవితాళలో కనకదాస విగ్రహావిష్కరణ, జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. తాలూకా కురుబ సముదాయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కనకదాస విగ్రహాన్ని మంత్రి ఎన్.ఎస్. బోసురాజు ప్రారంభించి మాట్లాడారు. హాలు మతస్తులుగా గుర్తింపు పొందిన కురుబ సముదాయం ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా రాణించాలంటే శిక్షణ చాలా ముఖ్యమన్నారు. శిక్షణ ద్వారానే సంఘం, సముదాయాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఎమ్మెల్యే హంపయ్యనాయక్, కొప్పళ మాజీ ఎంపీ కె.విరుపాక్షప్ప, రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడు ఎం.ఈరణ్ణ మాట్లాడారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కె.బసవంతప్ప, జడ్పీ సభ్యుడు కిరిలింగప్ప, కాంగ్రెస్ ప్రముఖులు శరణయ్యనాయక్ గుడదిన్ని, మాళప్ప, బి.కె.అమరేశప్ప, బసవరాజ్‌పాటిల్ అత్తనూర్, యరమలదొడ్డి బసవరాజప్ప, శివప్ప న్యాయవాది, చాంద్‌పాషా, దేవేంద్రప్ప బొమ్మనాళ తదితరులు పాల్గొన్నారు.

సహకార సంఘం ఎన్నికలకు 28 నామపత్రాలు

సిరివార, (మాన్వి) : ప్రాథమిక కృషి పత్తిన సహకార సంఘం (పీఎస్ఎస్ఎన్) 12 స్థానాలకు 28 నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసేందుకు నవంబరు 22 నుంచి 29 వరకు అవకాశం కల్పించారు. చివరి రోజు హోరాహోరీగా నామినేషన్లు వేశారు. కాంగ్రెస్, భాజపా, దళ్ పార్టీల మద్దతుతో యువకులు బరిలోకి దిగారు. రమేశ్ దర్శనకర్, నాగరాజ్‌నాయక్, భీమయ్య, ఉమాదేవి, సిద్ధమ్మ తదితర ప్రముఖులు నామినేషన్లు వేశారు. ఈ నెల 7న సహకార సంఘానికి ఎన్నిక నిర్వహిస్తారు.

ప్రతి ఒక్కరిలో దేశాభిమానం ఉండాలి

మాజీ సైనికులను సత్కరిస్తున్న సభ్యులు

మాన్వి, న్యూస్‌టుడే : దేశాభిమానం, దేశప్రేమ విషయాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయాలని, ప్రస్తుత యువతరంలో దేశాభిమానం సన్నగిల్లుతుందని మాజీ సైనికుల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి పేర్కొన్నారు. తాలూకాలోని గోర్కల్ గ్రామంలో దేశాభిమానిగళ బళగ గోర్కల్ ఆధ్వర్యంలో అగ్నివీర్ ద్వారా సైన్యంలో చేరిన యువకులు, మాజీ సైనికులను సత్కరించి మాట్లాడారు. అగ్నివీర్ ద్వారా యువకులు సైన్యంలో చేరటం శుభపరిణామమన్నారు. దేశం కోసం నిస్వార్థ సేవ చేసేందుకు ముందుకొస్తున్న యువతను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో సభ్యులు ఆంజినేయ, విజయకుమార్, మహేశ్, నాగరాజ్, ఈరేశ్, తాయణ్ణ, డాక్టర్ విశ్వనాథ్, రమేష్‌సాణి, జంబణ్ణ, విరుపాక్షిరెడ్డి, గట్టు బసవరాజ్, అమరేగౌడ దళపతి తదితరులు పాల్గొన్నారు.

13న నవోదయ ప్రవేశ పరీక్ష

రాయచూరు, న్యూస్‌టుడే : జిల్లాలోని లింగసూగూరు తాలూకా ముదగల్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 ఏడాదికి ఆరో తరగతిలో ప్రవేశానికి డిసెంబరు 13న లిఖిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ప్రవేశ పత్రాలు విడుదల చేశారు. నవోదయ గవర్నమెంట్.ఇన్ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రిన్సిపల్ మునేంద్ర కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రయోజనం లేని కాచిగూడ రైళ్లు

రాయచూరు రైల్వే జంక్షన్

రాయచూరు, న్యూస్‌టుడే : రాయచూరు-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించేందుకు బస్సుల కొరత లేదు. తెలంగాణ, కర్ణాటక ఆర్టీసీ బస్సులు తెల్లవారుజామున ఐదు నుంచి రాత్రి 12 గంటల వరకు తిరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లే, తిరిగి వచ్చే వారితో బస్సులు కిటకిటలాడుతాయి. రాయచూరు రైల్వే స్టేషన్ జంక్షన్ అయినా, గుంతకల్లు విభాగంలో ఆదాయ పరంగా అగ్రస్థానంలో ఉన్నా హైదరాబాద్‌కు తగిన సమయంలో రైళ్లు లేవు. పగలు పేరుకు నాలుగు రైళ్లు ఉన్నాయి. ఇందులో ఒకటే ఉపయోగం. మిగిలిన మూడు వేళ కాని వేళలో ఉన్నందున ప్రయాణానికి ఆసక్తి చూపడం లేదు. అర్ధరాత్రి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో ముందుగా రిజర్వు చేసుకోవాలి. దీంతో అత్యధిక మంది బస్సులను ఆశ్రయిస్తున్నారు. పగలు మూడు డెమో రైళ్లలో సగం మంది జనం కూడా ఉండనందున రైల్వే శాఖకు నష్టం వస్తోంది. ప్రయాణికులకు ప్రయోజనం లేకున్నా, ఆదాయాన్ని కోల్పోతున్నా ఉన్నతాధికారులకు పట్టడం లేదు. ప్రజలకు మేలు చేసే టైం షెడ్యూళ్లను ఖరారు చేయాలని వాణిజ్యోద్యమ సంఘం, కన్నడ సంఘాలు రాయచూరు పర్యటనకు వస్తున్న రైల్వే అధికారులకు చేస్తున్న విజ్ఞప్తులు బుట్టదాఖలవుతున్నాయి.

డెమోలు ఎందుకో?

రాయచూరు-కాచిగూడ(77648) రాయచూరులో మధ్యాహ్నం 3.40 గంటలకు వదులుతుంది. కృష్ణా, మక్తల్, మహబూబ్ నగర్, జడ్చర్ల, ఇతర స్టేషన్ల మీదుగా రాత్రి 9.10 గంటలకు కాచిగూడకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో కాచిగూడ-రాయచూరు (77647) ఉదయం 9.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి.. మధ్యాహ్నం 3.20 గంటలకు రాయచూరు స్టేషన్‌లో ఆగుతుంది. మరో రైలు రాయచూరు-కాచిగూడ (67788) రాయచూరులో 4.15 గంటలకు విడిచి.. రాత్రి 10.15కి కాచిగూడలో నిలబడుతుంది. తిరిగి కాచిగూడ-రాయచూరు (67787) కాచిగూడలో ఉదయం 10.35గంటలకు వదిలి.. రాయచూరుకు మధ్యాహ్నం 3.40కు వస్తుంది. ఇంకో రైలు రాయచూరు- కాచిగూడ (17694) రాయచూరులో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి.. రాత్రి 10,30 గంటలకు కాచిగూడకు చేరుతుంది. తిరుగులో కాచిగూడ-రాయచూరు (17693) తెల్లవారుజామున 5.25 గంటలకు ప్రయాణమై... ఉదయం 12.10 గంటలకు రాయచూరు స్టేషన్‌లో నిలిచిపోతుంది. హైదరాబాద్‌కు ఉదయం వెళ్లి, రాత్రి రాయచూరుకు చేరుకోవాలన్న ప్రజలకు ఈ మూడింటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఒక గంట 45 నిముషాల వ్యవధిలోనే మూడు రైళ్లు రాయచూరు నుంచి వెళుతున్నందున ప్రయాణించే వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఈ మూడింటలో రెండు రైళ్లను ఉదయం 7, 8 గంటల మధ్య నడపాలని అత్యధిక మంది కోరుతున్నారు.

పరబాని ఎక్స్‌ప్రెస్ ఎంతో మేలు

రాయచూరు-పరబాని (17663) రాయచూరులో మధ్యాహ్నం 3.50 గంటలకు వదులుతుంది. యాదగిరి, చిత్తాపూరు, సేడం, తాండూరు, వికారాబాద్ మీదుగా 9.40 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. ఈ రైలు ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు వెళుతున్నందున రద్దీగా ఉంటోంది. తిరిగి 17664 సికింద్రాబాద్‌కు వేకువజామున 5.05 గంటలకు వస్తోంది. ఈ సమయానికి స్టేషన్‌కు చేరుకోవడం కష్టసాధ్యమైనందున రాయచూరు, యాదగిరి ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు. సికింద్రాబాద్‌లో ఉదయం 7 గంటలకు బయలుదేరే సమయాన్ని మార్చాలని దక్షిణ మధ్య రైల్వే జోనల్ జీఎంకు విజ్ఞప్తి చేస్తున్నారు.

మహిళా సమస్యలపై కార్యశాల

కార్యశాలను ప్రారంభిస్తున్న జయశ్రీ ప్రతినిధులు

మాన్వి, న్యూస్‌టుడే : మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఆదివారం స్థానిక నాగలాంబిక పత్తిన సహకార సంఘంలో ధర్మస్థల గ్రామీణాభివృద్ధి యోజన ఏర్పాటు చేసిన కార్యశాలను అధ్యక్షురాలు జయశ్రీ శరణప్ప మేదా ప్రారంభించారు. జిల్లా డైరెక్టర్ మోహన్‌నాయక్ జ్ఞానవికాస్ యోజనపై వివరించారు. ఎస్సై చంద్రశేఖర్ నేరాలు, శిక్షలపై, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు గిరిజా, వనమాలా ఆహార సంస్కరణలపై, ఆయుర్వేద వైద్య కళాశాల డాక్టర్ సుశ్మితా మహిళల ఆరోగ్యంపై సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో ప్రతినిధులు మహిబూబ్ మద్లాపూర్, తిప్పణ్ణ బాగలవాడ, సునీతా ప్రభు, సుధా తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు దుర్మరణం

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: బ్యాటరాయనపుర సంచార పోలీసుఠాణా పరిధిలోని మైసూరురోడ్డు గుడ్డదహళ్లి వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కెంగేరి నివాసులు అశ్విని(41), ఆమె కుమారుడు అభిలాష్(20) దుర్మరణం చెందారు. ఉదయం 7.45 గంటలకు వేగంగా వచ్చిన రవాణా క్యాంటర్ వాహనం ముందు సంచరిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అశ్విని ప్రైవేట్ ఆసుపత్రిలో కాపలాదారుగా పని చేస్తున్నారు. కెంగేరి నుంచి ద్విచక్రవాహనంపై తన కుమారుడితో కలిసి విధులు హాజరయ్యేందుకు బయలుదేరారు. మార్గమధ్యలో ప్రమాదానికి గురై ఇద్దరూ మృతి చెందారు. మృతదేహాలను విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.

మరలిరాని లోకాలకు నవ్వుల రేడు

● తుదిశ్వాస విడిచిన సీనియరు నటుడు ఉమేశ్



భౌతికకాయానికి నివాళి అర్పిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే: ప్రముఖ కన్నడ నటుడు మైసూరు శ్రీకాంతయ్య ఉమేశ్ (80) ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది వారాలుగా వయో సహజ ఆరోగ్య సమస్యలతో పాటు క్యాన్సర్ బారిన పడడంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఐదు దశాబ్దాలకు పైగా చిత్రపరిశ్రమలో ఉన్న ఉమేశ్ సహ నటునిగా 350కు పైగా చిత్రాల్లో నటించారు. 'లంచావతార' ఫేమ్ మాస్టర్ కె.హిరణ్ణయ్య నాటక బృందంలో తన నాలుగేళ్ల వయసులోనే ఒక పాత్రను పోషించిన ఆయన, అనంతరం గుబ్బి వీరన్న నాటక బృందంలో చేరారు. ఆరో దశాబ్దంలో మక్కళ రాజ్య సినిమాలో ప్రధాన పాత్ర పోషించి, చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఒకటిన్న దశాబ్దాల పాటు అరకొర పాత్రలు చేస్తూ వచ్చారు. కథాసంగమం (1977) అనంతరం ఆయన వెనుదిరిగి చూసుకునే అవసరం లేకుండాపోయింది. నాగరహావు (1978), గురు శిష్యరు (1981), అనుపమ (1981), కామనబిల్లు (1983), వెంకట ఇన్ సంకట (2007), అపూర్వ సంగమ, హాలు జేను, శ్రుతి సేరిదాగ, మలయ మారుత, గోల్‌మాల్, రాధాకృష్ణ, గజపతి గర్వభంగ తదితర చిత్రాలు ఆయనకు చక్కని పేరు తెచ్చిపెట్టాయి. వెంకట ఇన్ సంకటలో ముసలవ్వ పాత్రను పోషించారు. అమ్మావర ఆజ్ఞె, ఎల్లరూ నమ్మవరే నాటకాలను రచించారు. బుల్లితెర కోసం నమ్మూరల్లొందు నాటక, రిజిస్ట్రరు పోస్టు, అంచు-సంచు, గౌడతి గౌరమ్మ, సంసారదల్లి క్రాంతి, జోక్‌ఫాల్స్, గలిబిలి సంసార తదితర ధారావాహికలు, కార్యక్రమాలను రచించి, దర్శకత్వం వహించారు. ఇటీవలి సంవత్సరాలలో కమల్ శ్రీదేవి, ఐ యామ్ గాడ్ చిత్రాల్లోనూ ఆయన నటించారు. మేరు నటుడు డాక్టర్ రాజ్‌కుమార్, సీనియరు నటుడు విష్ణువర్ధన్, అంబరీష్, శ్రీనాథ్, శంకర్ నాగ్, అనంత్ నాగ్, అరవింద్ రమేశ్, బి సరోజాదేవి, భారతి, తమిళ నటులు శివాజీ గణేశన్, రజనీకాంత్‌లతోనూ ఉమేశ్ నటించారు. కథాసంగమం చిత్రానికి ఉత్తమ సహాయ నటునిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాన్ని 1975లో, నాటక రంగంలో ఆయన పోషించిన పాత్రలకు కర్ణాటక నాటక అకాడమీ పురస్కారాన్ని 2013లో అందుకున్నారు. అభిమానులు, సహ నటులు, చిత్ర పరిశ్రమ ప్రతినిధులు నివాళి అర్పించేందుకు రవీంద్ర కళా క్షేత్రలో భౌతికకాయాన్ని ఉంచారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రి భైరతి సురేశ్, ఎమ్మెల్యే ఎఎస్ పొన్నణ్ణ తదితరులు ఉమేశ్ కుమార్తె జైలక్ష్మిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఉమేశ్ భౌతికకాయానికి నివాళి అర్పించారు. కేంద్ర మంత్రి కుమారస్వామి, భాజపా అధ్యక్షుడు విజయేంద్ర, ఇతర నాయకులు, నటులు తదితరులు ఉమేశ్‌కు ట్వీట్ చేసి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. విల్సన్‌గార్డెన్‌లోని శ్మశానవాటికలో ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.



ఉమేశ్

గదగ వన్యజీవుల.. ఇలాఖా

ప్రదర్శనశాలకు పెరుగుతున్న సందర్శకుల సంఖ్య

గదగ వన్యజీవుల ప్రదర్శన శాల ప్రవేశద్వారం

మృగరాజు రాజసం



ప్రదర్శనలో తెల్లని పులి

పిల్లతో జిరాఫీ

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: కప్పత్తగుడ్డ వన్యజీవులు, ఆయుర్వేద మొక్కలు, సెలయేర్లు, గనులకు సురక్షితం అటవీ ప్రదేశంగా మారిన ఆ ప్రదేశాన్ని తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. కొందరు వన్యజీవులను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. బెంగళూరు, మైసూరు, ధార్వాడ, బెళగావి, బళ్లారి తదితర ప్రాంతాలకు చెందిన వన్యజీవి ప్రేమికులు దత్తత కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారని అటవీశాఖ అధికారులు తెలిపారు. సెలవుల్లో వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ఈ ప్రదేశాన్ని తిలకించేందుకు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని తెలియజేశారు. సాధారణ రోజుల్లో పర్యాటకుల సంఖ్య రెండువేల నుంచి మూడు వేల మంది ఉంటారు. సెలవు రోజుల్లో ఈ సంఖ్య ఇటీవల పదివేలకు పెరిగిందన్నారు. వన్యజీవులు, ఇతర ప్రకృతి సంపదకు ఈ ప్రదేశం నిలయంగా మారింది. సహజ సిద్ధమైన అటవీ ప్రదేశం కావడంతో అక్కడ ఉన్న వన్యజీవులను తిలకించేందుకు పర్యాటకులు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. గదగ తాలూకా బింకదట్టి అటవీ ప్రదేశంలో పెద్ద కొండలు దట్టమైన వృక్షాలతో కూడిన 65 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రదర్శనశాల విస్తరించి ఉంది. అక్కడ పులులు, జింకలు, చిరుతలు, సింహాలు, నెమలి, దున్నలు, అటవీ పందులు, కృష్ణమృగం, ముళ్ల పందులు, పెద్ద కోతులు, హైనాలు, జిరాఫీ, తదితరుల వన్యజీవులు సంచరిస్తున్నాయి. ప్రదేశం విభిన్నంగా ఉండటంతో భారతీయ వన్యజీవి సంస్థ ప్రత్యేక అధ్యయనం చేస్తున్నట్లు డీసీఎఫ్ అధికారి దీపికా బాజ్‌పేయా తెలిపారు. వన్యజీవులను సందర్శించే సందర్శకులకు వాహన వ్యవస్థను కల్పించారు. వన్యజీవులకు ప్రమాదం జరగకుండా వాహన సంచారాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలియజేశారు. వన్యజీవులకు ప్రశాంతమైన సురక్షితమైన కేంద్రం అరుదైన మొక్కలు, జీవరాశులకు కప్పత్తగుడ్డ ఖ్యాతి పొందింది. పరిశోధన విద్యార్థులు అక్కడ అనేక పరిశోధనలు చేస్తున్నారు. వన్యజీవులను బంధించకుండా స్వేచ్ఛగా విహరించే వాతావరణం కల్పించారు. క్రూరమృగాలతో పాటు సాదు జంతువులు కలిసి జీవించడం విశేషం. వాటి ఆహార పద్ధతులను గురించి నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. ఇందుకోసం అటవీ ప్రదేశంలో రెండు వందల నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో మానవ కార్యకలాపాలు తక్కువైతే వన్యజీవులు పెరుగుదల ఎక్కువగా ఉంటుందని పరిసర ప్రేమికులు తెలిపారు.

(c) eenadu

ఈనాడు ఒడిశా

సోమవారం డిసెంబరు 1, 2025

మృతదేహం కావాలంటే రూ.2 వేలు ఇవ్వండి

కాశీపూర్ ఆసుపత్రి సిబ్బంది కర్కశత్వం

విచారణకు కలెక్టర్ ఆదేశం

రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే: మీ బాలుడి మృతదేహం కావాలంటే రూ.2 వేలు ఇచ్చి తీసుకెళ్లండంటూ ఆసుపత్రి సిబ్బంది కర్కశంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాయగడ జిల్లా కాశీపూర్ సమితిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సమితి గోరక్‌పూర్ పంచాయతీ కనుసుగూడ గ్రామానికి చెందిన కొంబమాఝి 3 ఏళ్ల కుమారుడు తొరుమాఝి శుక్రవారం చెరువులో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న బాలుడి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి కాశీపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహం కోసం వెళ్లిన బాధిత తండ్రికి అక్కడున్న సిబ్బంది తమకు రూ.2 వేలు ఇస్తేనే శవాన్ని ఇస్తామని తెలిపారు. తమ వద్ద డబ్బులు లేవని, కనికరించండని వేడుకున్నా వారు వినలేదు. చివరకు గ్రామస్థులు చందాలు వేసుకుని రూ.వెయ్యి చెల్లించారు. దాంతో ఆసుపత్రి సిబ్బంది బాలుడి మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. ఈ విషయమై కనుసుగూడ గ్రామస్థులు కాశీపూర్ పోలీసులకు, జిల్లా ముఖ్య వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న పాలనాధికారి అశుతోష్ కులకర్ణి విచారణకు ఆదేశించారు.

తొరుమాఝి (పాత చిత్రం)

మూడేళ్లలో రూ.200 కోట్ల మత్తు పదార్థాలు స్వాధీనం

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో గడచిన మూడేళ్లలో దాదాపు రూ.200 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను ఆబ్కారీ శాఖ స్వాధీనం చేసుకుంది. శాసనసభలో శనివారం ఆబ్కారీశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2023 నుంచి 2025 అక్టోబరు మధ్య రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో, తనిఖీల్లో రూ.197.5 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయానికి సంబంధించి నమోదైన కేసుల్లో 26 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల హస్తముంది. వీరిలో ఇప్పటికే ఐదుగురిని విధుల నుంచి తొలగించగా, మిగతా 21 మందిపై క్రమశిక్షణారాహిత్య చర్యలకు సంబంధించి ప్రక్రియలు కొనసాగుతున్నట్లు హరిచందన్ పేర్కొన్నారు. సిబ్బంది లోపం నిఘాను బలోపేతం చేసేందుకు ఆటంకంగా నిలుస్తున్నట్లు మంత్రి అంగీకరించారు. ఆబ్కారీశాఖలో 6 డీఎస్పీ స్థానాలు, 15 సబ్-ఇన్‌స్పెక్టర్లు, 666 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. వీటి భర్తీకి సర్కారు చర్యలు తీసుకుంటుందని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఆబ్కారీ శాఖ నుంచి సమకూరుతున్న ఆదాయం పెరిగిందన్నారు. 2020-21లో రూ.5,400 కోట్లుగా ఉన్న ఆదాయం 2023-24లో రూ.10,182 కోట్లకు పెరిగినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.11,429.74 కోట్ల మేర ఆదాయం సమకూరిందన్నారు.

శాసనసభలో వివరాలు వెల్లడిస్తున్న హరిచందన్

స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థ వివరాలిలా ఉన్నాయి..

మత్తు పదార్థం	సరకు
గంజాయి	89,723 కిలోలు
బ్రౌన్‌షుగర్	87,829 గ్రాములు
దగ్గుమందు	4,036 లీటర్లు

మూడు దశాబ్దాల చీకట్లు... సీఎం ఆదేశాలతో పటాపంచలు

సువర్ణపూర్ గ్రామంలో విద్యుత్తు సౌకర్యం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా ధారాకోట సమితిలో ఝూడబంధ పంచాయతీలోని మారుమూల సువర్ణపూర్ గ్రామంలో శనివారం విద్యుత్తు వెలుగులు ప్రసరించాయి. గ్రామానికి సమీపంలోని ఎత్తిపోతల పథకం వద్ద విద్యుత్తు సరఫరా సంస్థ టీపీఎస్‌ఓడీఎల్ 25 కేవీఏ సామర్థ్యం గల విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసింది. గంజాం పాలనాధికారి వి.కీర్తివాసన్ గ్రామస్థులు, స్థానిక ప్రముఖుల చేతుల మీదుగా కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభించారు. గ్రామంలోని 25 ఇళ్లకు 'బిజు గ్రామజ్యోతి యోజన (బీజీజేవై) కింద విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చామని టీపీఎస్‌ఓడీఎల్ గంజాం జిల్లా నోడల్ అధికారి చందన్ దాస్ ఆదివారం 'న్యూస్‌టుడే'కు చెప్పారు. సుమారు మూడు దశాబ్దాల కిందట మారుమూల ప్రాంతంలో ఏర్పడిన ఈ గ్రామం నేటికీ విద్యుత్తు వెలుగులకు నోచుకోలేదు. రాత్రయితే వన్య ప్రాణుల భయంతో గ్రామస్థులు ఇళ్లలోనే తలుపులు బిగించుకుని ఉదయం వెలుగుల కోసం ఎదురు చూసే దయనీయ స్థితిలో జీవితాన్ని నెట్టుకొచ్చారు. ఇక గ్రామంలోని విద్యార్థుల కష్టాలు వర్ణనాతీతం. కొవ్వొత్తుల వెలుగుల్లో వారు చదువులు సాగించేవారు. వీటిపై ప్రసార మాధ్యమాల్లో వార్తలు రావడంతో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి స్పందించారు. తక్షణం సువర్ణపూర్‌లో విద్యుత్తు సౌకర్యం కల్పించాలని ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన ఐఏఎస్‌ల సదస్సులో గంజాం పాలనాధికారి కీర్తివాసన్‌కు ఆదేశించారు. దీంతో అధికారులు ఉరుకులు, పరుగులతో పనులు చేపట్టారు. దీర్ఘకాల కోరిక నెరవేరినందుకు గ్రామస్థులు సీఎం మాఝి, గంజాం జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు.

విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ను గ్రామస్థులు, స్థానికులతో ప్రారంభింపజేస్తున్న గంజాం పాలనాధికారి కీర్తివాసన్

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పోటీల విజేతలకు బహుమతులు అందజేస్తున్న డాక్టర్ జమ్ముల నారాయణరావు, పూడిపెద్ది సత్యనారాయణ

వస్త్రధారణ, అలంకరణను ప్రదర్శిస్తున్న తెలుగు మహిళలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపురలోని సిటీ హైస్కూల్లో 1971వ సంవత్సరం మెట్రిక్యులేషన్ చదువుకున్న పూర్వ విద్యార్థుల సంఘం ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. మధ్యాహ్నం స్థానిక పార్కు వీధిలోని హోటల్ కామత్‌లో నిర్వహించిన ఇందులో సమన్వయకర్తలు డాక్టర్ జమ్ముల నారాయణరావు, పూడిపెద్ది సత్యనారాయణ (బాబు) పాల్గొన్నారు. సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు, వారి భార్యలకు జమ్ముల శైలజ వివిధ రకాల పోటీలు నిర్వహించారు. విజేతలకు సమన్వయకర్తలు డాక్టర్ నారాయణరావు, బాబు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంపద వివరాలు సమర్పించకుంటే ఉద్యోగోన్నతులుండవు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: సంపద వివరాలు సమర్పించని ప్రభుత్వోద్యోగుల ఉన్నతులు (ప్రమోషన్లు) నిలిపివేయాలని సాధారణ పాలనా విభాగం (జీఏ) అధికారవర్గాలు అన్ని ప్రభుత్వ శాఖలకు లేఖలు రాశాయి. భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్‌లో జరిగిన సమీక్షా సమావేశాల్లోనూ ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఈ విషయం చెప్పారు. తర్వాత జీఏ అధికారులు లేఖలు రాశారు. 2025 జనవరి కల్లా ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసినా దీన్ని చాలామంది పట్టించుకోలేదు. ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో అవినీతిపరుల భరతం పడతామని ప్రభుత్వ శాఖల్లో స్వచ్ఛత, జవాబుదారీతనం తప్పనిసరి అని సీఎం చెప్పారు. ఇంతలో జీఏ తాజాగా హెచ్చరికలు చేస్తూ లేఖలు పంపింది.

సమైక్యతకు అద్దం పట్టే సాంస్కృతిక బంధం

ప్రముఖులను సత్కరిస్తున్న గవర్నరు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భాషలు వేరైనా భావమొక్కటే, భారతీయ కళలు దేశ అఖండత, సమైక్యత, సమగ్రతలకు అద్దం పడుతూ సోదరభావాన్ని ప్రోది చేస్తున్నాయని గవర్నరు కంభంపాటి హరిబాబు చెప్పారు. శనివారం రాత్రి భువనేశ్వర్‌లోని 'శిక్ష్యా అనుసంధాన్ విద్యాలయం' ఆడిటోరియంలో సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గవర్నరు మాట్లాడుతూ దేశ వైభవం, జగన్నాథ సంస్కృతి, ఉత్సవాల గురించి విపులంగా వివరించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి 'సోవా సాహిత్య సమ్మాన్ -2025' అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ మాజీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, సోవా వర్సిటీ వీసీ ఆచార్య ప్రదీప్తకుమార్ నంద, ఉత్సవాల సంచాలకురాలు గాయత్రిబాల పండా, సోవా డీన్ జ్యోతిరంజన్‌దాస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

సిటిజన్ అవార్డులు అందజేస్తున్న గవర్నరు హరిబాబు, పక్కన జగ్గీ మంగత్ పండా తదితరులు

ప్రసారసాధనాలు సమాజానికి వెలుగు దీపికలు

భువనేశ్వర్, సిమిలిగుడ, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా నిలుస్తున్న ప్రసారసాధనాలు సమాజానికి వెలుగు దీపికలని గవర్నరు కంభంపాటి హరిబాబు చెప్పారు. శనివారం రాత్రి భువనేశ్వర్‌లోని ఒక ప్రముఖ టీవీ ఛానెల్ 13వ సిటిజన్ అవార్డుల ప్రదానోత్సవం-2025 చేపట్టింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గవర్నరు విశ్వసనీయతకు మరో పేరుగా నిలుస్తున్న ప్రసార సాధనాల గురించి విపులంగా వివరించారు. టీవీ ఛానెళ్లు సేవా కార్యక్రమాలు, సమాజానికి వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి సత్కరిస్తున్న తీరు స్ఫూర్తిదాయకం, అభినందనీయమన్నారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల ప్రముఖులను హరిబాబు సత్కరించారు. టీవీ ఛానెల్ అధినేత జగ్గీమంగత్ పండా అధ్యక్షతన జరిగిన వేడుకలో రాజకీయ నాయకులు, అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

అర్హులకు పక్కా ఇళ్లు మంజూరు చేయాలి

అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్కారు దిశానిర్దేశం

తుది దశకు చేరుకున్న పక్కా ఇళ్ల సముదాయం

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో గూడు లేని వారికి పక్కా ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈమేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేసింది. పంచాయతీరాజ్, తాగునీటి శాఖ కార్యదర్శి గిరీశ్ ఎస్.ఎన్. తాజాగా ఈ విషయమై కలెక్టర్లకు లేఖలు రాసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్థలాలు లేని లబ్ధిదారుల కుటుంబాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అందులో సూచించారు. ఇందుకోసం ప్రతినెలా మొదటి శనివారం బీడీఓ, తహసీల్దార్లతో కలెక్టర్లు సంయుక్త సమావేశాలు నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. 2024 సర్వే ప్రకారం రాష్ట్రంలో 37,89,234 కుటుంబాలు పక్కా ఇళ్లకు నోచుకోక రేకుల ఇళ్లు, పూరిళ్లల్లో నివసిస్తున్నాయి. మరో 2,01,011 కుటుంబాలు ఎలాంటి నివాసాలు లేక దయనీయ స్థితిలో కాలం గడుపుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై-గ్రామీణ) కింద మైదాన ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, కొండ ప్రాంతాల్లో రూ.1.30 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. దీని కింద రాష్ట్ర సర్కారు 37 లక్షల కొత్త ఇళ్లను మంజూరు చేసినట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి.

హెచ్‌ఎంతో పాటు మరో ఇద్దరి సస్పెన్షన్

నవరంగపూర్, న్యూస్‌టుడే: నవరంగపూర్ జిల్లా కొసగుముడా సమితి కె.సెమ్లాలో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాల వసతిగృహంలో ప్రెషర్ కుక్కర్ పేలి విద్యార్థి గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాంగాలి చరణ్‌సెఠి, వసతిగృహం నిర్వహణ ఉపాధ్యాయుడు కపిల్ షరబ్, వంట మనిషి డంబరు బొత్రాను సస్పెండ్ చేసినట్లు డీఈఓ ఛత్రపతి సాహు ప్రకటించారు. పాఠశాల సమీపంలో ఉన్న ఈ వసతి గృహంలో ఈనెల 20న మధ్యాహ్నం వంట చేసే వ్యక్తి మద్యం తాగి పడుకున్నాడు. గత్యంతరం లేక 7వ తరగతి చదువుతున్న విద్యార్థి ధనేశ్వర్ బొత్ర కుక్కర్‌లో పప్పు వండేందుకు ప్రయత్నించగా అది పేలిపోయింది. ఈ విషయాన్ని పాఠశాల, హాస్టల్ నిర్వాహకులు రహస్యంగా ఉంచి బయట నుంచి ఔషధాలు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బిజద నేత ప్రదీప్‌మాఝి శుక్రవారం రాత్రి పాలనాధికారికి అప్పగించగా, వెంటనే జిల్లా ప్రధానాసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి కుదుటపడిందని, మరో మూడు నెలల్లో కాలిపోయిన ముఖచర్మం సజావు అవుతుందని సీడీఎంఓ డా.సంతోష్ పండా తెలిపారు. ఈ ఘటనపై ఆదివారం బిజద తరపున మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో గత మూడు నెలల్లో ఆరుగురు విద్యార్థులకు సకాలంలో చికిత్స అందక మృతిచెందారని ప్రదీప్‌మాఝి మండిపడ్డారు. జిల్లా సంక్షేమశాఖ కోట్ల రూపాయల నిధులు పక్కతోవ పట్టించి దోచుకుంటున్నారని, విద్యాశాఖపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోకుంటే రానున్న రోజుల్లో బిజద తరపున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బిజద నేతలు

కంబళ్ల పంపిణీ

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: స్థానిక జై జగన్నాథ మార్నింగ్ వాకర్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం గంజాం జిల్లా మొహుడా రోడ్డులోని ఘటకేశ్వర సమీపాన బలియాపుట్ గ్రామంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థులకు కంబళ్లు, కేకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు కామనా పాఢి, నాగేశ్వర పృష్ఠి, డాక్టర్ సమీర్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామస్థులకు కంబళ్లు పంచిపెడుతున్న క్లబ్ ప్రతినిధులు

వెయిట్ లిఫ్టింగ్‌లో మౌసుమి, కీర్తిలకు పతకాలు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: కోల్‌కతాలోని ఖుదీరామ్ అనుసీలన కేంద్రంలో జరిగిన తూర్పు జోన్ అశ్మిత ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రాష్ట్ర మహిళా లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. శనివారం నిర్వహించిన 89 కిలోల కేటగిరీలో రాష్ట్ర మహిళా లిఫ్టరు మౌసుమి దాస్ స్నాచ్, క్లీన్‌జర్క్‌లలో మొత్తం 160 కిలోల బరువులెత్తి మొదటిస్థానంలో నిలిచి పసిడి పతకం గెలుచుకుంది. 77 కిలోల కేటగిరీలో రాణిపాత్ర్ మొత్తం 154 కిలోలెత్తి పసిడి పతకం కైవసం చేసుకుంది. రాజస్థాన్‌లో జరిగిన ఖేలో ఇండియా అంతర్‌వర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కిట్ విశ్వవిద్యాలయానికి చెందిన లిఫ్టరు మాగంటి కీర్తి స్నాచ్, క్లీన్ జర్క్‌లలో మొత్తం 186 కిలోలు బరువులెత్తి పసిడి పతకం కైవసం చేసుకుంది. రాష్ట్ర సీనియర్ కోచ్ కె.రవికుమార్ ఆదివారం 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ అశ్మిత ఖేలో ఇండియా వెయిట్‌లిఫ్టింగ్‌లో ఇప్పటివరకు రాష్ట్ర మహిళా లిఫ్టర్లు మొత్తం 6 పసిడి, 7 రజత, 7 కాంస్య పతకాలు సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

పసిడి పతకంతో మాగంటి కీర్తి

పసిడితో మౌసుమి దాస్

ఖేలో ఇండియా ఈత పోటీల్లో మెరిసిన ప్రత్యాష

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన అయిదో ఖేలో ఇండియా అంతరవర్సిటీ ఈత పోటీల్లో రాష్ట్రానికి చెందిన ప్రత్యాష రాయ్ అయిదు పతకాలతో మెరిసింది. పోటీల్లో 50, 100, 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్‌లలో 3 పసిడి, 200 మీటర్ల ఫ్రీ స్టయిల్‌లో రజతం, 400 మీటర్ల ఫ్రీ స్టయిల్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నట్లు రాష్ట్ర క్రీడాశాఖ 'ఎక్స్' వేదికగా పోస్టు చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపింది. భువనేశ్వర్ ఉత్కళ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రత్యాష అయిదు పతకాలు గెలుచుకోవడంపై ఒడిశా ఈత సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

పతకాలతో ప్రత్యాష రాయ్

వివాదం తేలాకే అంత్యక్రియలు

- అమానవీయంగా కూతుర్ల తీరు
- ఇరవై గంటలకుపైగా ఇంట్లోనే వృద్ధురాలి మృతదేహం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: కోడలు, కూతుర్ల మధ్య ఆర్థికపరమైన వివాదం కారణంతో రత్నాలు రెడ్డి (65) అనే వృద్ధురాలి మృతదేహం ఇంట్లో ఇరవై గంటలకుపైగా ఉండిపోయిన ఘటన గంజాం జిల్లా ధారాకోట సమితిలో దామోదరపల్లి పంచాయతీలోని కొమాశాసన గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. రత్నాలు రెడ్డికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆమె భర్త, ఇద్దరు కుమారులు గతంలో మృతిచెందారు. గ్రామంలో ఓ కోడలు ఉంటోంది. రత్నాలు కుమారులిద్దరూ మృతిచెందిన తర్వాత కోడలు, కూతుర్ల మధ్య ఆర్థిక వివాదం నెలకొంది. గ్రామంలోని ఇంట్లో శనివారం రాత్రి వృద్ధురాలు కన్నుమూయడంతో కోడలు గ్రామంలోని కుల సంఘం సహకారంతో అత్త అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. కూతుర్లిద్దరూ తల్లి మృతదేహం వద్ద ఉండి, ఆర్థిక వివాదం తేల్చాలని పట్టుబట్టారు. దీంతో ఇరవై గంటలకుపైగా ఇంట్లో రత్నాలు మృతదేహం ఉండిపోయింది. సమాచారం అందుకున్న ధారాకోట ఠాణా పోలీసులు గ్రామానికి చేరుకుని ముగ్గురికీ నచ్చజెప్పిన అనంతరం రత్నాలు అంత్యక్రియలు జరిగాయి.

రత్నాలు రెడ్డి (పాత చిత్రం)

స్వామికి పూజించిన టిక్కెట్టు చూపుతున్న సంజయ్ తదితరులు

తొలి టిక్కెట్టు జగన్నాథునికి

గోపాలపూర్, న్యూస్‌టుడే: ఈ నెల 9న కటక్ బారాబటి స్టేడియం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి ట్వంటీ-20 మ్యాచ్ జరగనుంది. సోమవారం (1న) ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం జరగనుంది. దీనికి ముందుగా ఒడిశా క్రికెట్ సంఘం (ఓసీఏ) కార్యదర్శి సంజయ్ బెహర, ఇతర ప్రతినిధులు ఆదివారం పూరీ వచ్చారు. జగన్నాథుని సన్నిధిలో పూజలు చేసి తొలి టిక్కెట్టు స్వామికి సమర్పించారు. అనంతరం సంజయ్ విలేకర్లతో మాట్లాడుతూ గత సారి కటక్‌లో జరిగిన మ్యాచ్‌లో అపశ్రుతులు దొర్లాయని, ఈసారి పురుషోత్తముని అనుగ్రహంతో అంతా సవ్యంగా జరుగుతుందన్న ఆశాభావం ఉందన్నారు.

నాడు ఉద్యోగి... నేడు రైతు

జయపురం, న్యూస్‌టుడే: జయపురం పట్టణం గగనాపూర్ ప్రాంతంలో ఉన్న పేపరు మిల్లు రెండేళ్లుగా నడవటం లేదన్న విషయం తెలిసిందే. కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగి రైతుగా మారి వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. స్థానిక ప్రసాద్‌రావు పేట నాలుగో లైనులో నివాసముంటున్న సునీల్ సాహు (53) 1998లో పేపరుమిల్లులో ఉద్యోగిగా చేరారు. రెండేళ్లుగా మిల్లు మూతపడటం, 30 నెలలకుగాను రూ.10 లక్షలు జీతాలు బకాయి పడటంతో సునీల్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యవసాయం ఎందుకు చేయకూడదన్న ఆలోచన సునీల్‌లో కలిగింది. రండపల్లీ ప్రాంతంలో తనకున్న 15 ఎకరాల స్థలంలో ఏడాది క్రితం వ్యవసాయం ప్రారంభించాడు. భార్య సహకారంతో కొబ్బరి, మామిడి, అరటి చెట్లతో పాటు వివిధ పళ్లు, కూరగాయలు వరి సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. బతకడానికి ఉద్యోగమే చేయవలసిన అవసరం లేదని రుజువు చేశారు.

తాను పండించిన అరటి కాయలు చూపుతున్న సునీల్

పోషకాహార లోపం... చిన్నారులకు శాపం

- రాష్ట్రంలో 8,909 మంది బాధిత చిన్నారులు
- దేశవ్యాప్తంగా రాష్ట్రానిది 13వ స్థానం

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: పోషకాహార లోపం చిన్నారుల ఆరోగ్యానికి శాపంగా మారుతోంది. రాష్ట్రంలో 8,909 మంది బాధిత చిన్నారులను గుర్తించగా, దేశవ్యాప్తంగా మన రాష్ట్రం 13వ స్థానంలో నిలిచింది. శాసనసభ సమావేశాల సందర్భంగా శనివారం ఎమ్మెల్యే ఉపాసన మహాపాత్ర్ అడిగిన ప్రశ్నకు ఉపముఖ్యమంత్రి ప్రభాతి పరిడా బదులిస్తూ ఈ వివరాలను వెల్లడించారు. పోషకాహార సమస్యను అధిగమించేందుకు సర్కారు ఎన్నో చర్యలు తీసుకుంటుందని ఆమె పేర్కొన్నారు. ఇందుకోసం అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు చేసుకున్న 6 నెలలు నుంచి 6 ఏళ్ల చిన్నారులకు నెలలో 25 రోజుల చొప్పున ఏడాదికి 300 రోజుల పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు పరిడా స్పష్టం చేశారు. 6 నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులకు ఛతువా, కోడిగుడ్లు, పాలు, రేషన్ సామగ్రిని సర్కారు అందిస్తోంది. 3 నుంచి 6 ఏళ్ల మధ్య చిన్నారులకు ముఖ్యమంత్రి సంపూర్ణ పుష్టి యోజన కింద వండిన ఆహారాన్ని సమకూరుస్తున్నట్లు ప్రభాతి వెల్లడించారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 5 ఏళ్ల లోపు చిన్నారులకు రోజుకు 100 గ్రాముల ఛతువా, ఒక గుడ్డు చొప్పున 112 రోజుల పాటు సరఫరా చేస్తున్నట్లు ఆమె గుర్తు చేశారు. బరువు లోపం తీవ్రంగా ఉన్న చిన్నారులకు అదనంగా 75 రోజుల పాటు దశలవారీగా శనగపిండి, కోడిగుడ్లు, అరటిపండ్లను అందిస్తున్నట్లు ప్రభాతి పేర్కొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారి బరువు చూస్తున్న ఆరోగ్య కార్యకర్త

సభలో మాట్లాడుతున్న ప్రభాతి పరిడా

కేంఝర్‌లో అధికం

పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల కేసులు కేంఝర్, మయూర్‌భంజ్ జిల్లాల్లో అధికంగా నమోదైనట్లు పరిడా వెల్లడించారు. బౌద్ధ్ జిల్లా అత్యల్పంగా 55 కేసులతో మెరుగైన స్థానంలో ఉంది. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను ఓసారి పరిశీలిస్తే...

జిల్లా	బాధిత చిన్నారులు
అనుగుల్	175
బొలంగీర్	216
బాలేశ్వర్	520
బరగఢ్	258
భద్రక్	213
బౌద్ధ్	55
కటక్	189
దేవగఢ్	80
ఢెంకనాల్	134
గజపతి	296
గంజాం	523
జగత్సింగ్‌పూర్	59
జాజ్‌పూర్	270
ఝార్సుగుడ	199
కలహండి	586
కొంధమాల్	249
కేంద్రపడ	134
కేంఝర్	840
ఖుర్దా	219
కొరాపుట్	226
మల్కాన్‌గిరి	485
మయూర్‌భంజ్	818
నవరంగపూర్	433
నయాగఢ్	167
నువాపడ	95
పూరీ	56
రాయగడ	402
సంబల్‌పూర్	465
సోన్‌పూర్	197
సుందర్‌గఢ్	350

(c) eenadu

ఒడిశాలో ఫుట్‌బాల్ అభివృద్ధికి చర్యలు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: ఒడిశాలోని వివిధ జిల్లాల్లో ఫుట్‌బాల్ అభివృద్ధికి భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్), రాష్ట్ర క్రీడా శాఖలు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు కల్యాణ్ చౌబె శనివారం భువనేశ్వర్‌లోని కళింగ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను సందర్శించారు. అనంతరం కార్యాలయంలో రాష్ట్ర క్రీడాశాఖ కార్యదర్శి సచిన్ యాదవ్, ఇతర అధికారులతో ఆయన సమావేశమై వివిధ అభివృద్ధి అంశాలపై చర్చించారు. భవిష్యత్తులో భువనేశ్వర్‌లో ఏఐఎఫ్ఎఫ్- ఎఫ్ఐఎఫ్ఏ ఫుట్‌బాల్ టాలెంట్ అకాడమీని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఉన్నట్లు చౌబె పేర్కొన్నారు. అకాడమీలో శిక్షణ, వసతి, ప్రతిభాన్వేషణ తదితరాలపై చర్చించారు. ఫుట్‌బాల్‌లో ఒడిశా క్రీడాకారుల ప్రతిభ గుర్తింపు వచ్చేలా అకాడమీ పనిచేయనుందని చౌబె పేర్కొన్నారు. రాష్ట్ర ఫుట్‌బాల్ శిక్షణ అకాడమీని ఆయన సందర్శించారు. సమావేశంలో క్రీడా శాఖ, ఇతర అధికారులు, ఒడిశా ఫుట్‌బాల్ సంఘం ప్రతినిధులు, శిక్షకులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కల్యాణ్ చౌబె, చిత్రంలో సచిన్ యాదవ్ తదితరులు

ఆదివాసీలు అభివృద్ధిపై దృష్టిసారించాలి

సిమిలిగుడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఆదివాసీల అభివృద్ధిపై దృష్టి సారించాలని దండకారణ్య పర్యావరణ వికాస్ పరిషత్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవనంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిని కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నివాసముంటున్న ఆదివాసీలు వెనకబడి ఉన్నారని, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేదని, వారి అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని, ఆదివాసీల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి నిలపాలని, వారి మౌలిక సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దండకారణ్య పర్యావరణ వికాస్ పరిషత్ అధ్యక్షుడు జయరామ్ పంగి నేతృత్వంలో దండకారణ్య ఆదివాసీ వికాస్ పరిషత్ చైర్మన్ ఉపేంద్ర మఝి, మాజీ ఎమ్మెల్యే బృందావన్ మఝి ముఖ్యమంత్రిని కలిశారు.

మోహన్‌చరణ్ మాఝికి వినతిపత్రాన్ని అందజేస్తూ...

ఆదాయం ఉన్నా.. నిర్వహణ సున్నా

జయపురం, న్యూస్‌టుడే: ప్రతి ఏడాది ధాన్యం క్రయ విక్రయాల సమయంలో నియంత్రిత మార్కెట్ కమిటీ 2 శాతం ఫీజు వసూలు చేస్తుంది. దీనికి ఏడాదికి రూ.16 కోట్లు ఆదాయం వస్తున్నా.. సేకరించిన ధాన్యం నిల్వ చేసే మండీలకు భవనాలు లేకపోవడం శోచనీయం. జయపురం ఆర్ఎంసీ పరిధిలో జయపురం, బొయిపరిగుడ, కుంద్రా, కొట్పాడ్, జయపురం సమితుల్లో 74 ధాన్యం మండీలు ఉన్నాయి. కేవలం 21 మండీలకు భవనాలు ఉండగా మిగిలిన 53 చోట్ల క్రీడా మైదానాల్లో, అంగన్‌వాడీ కేంద్రాలు, రాజీవ్‌గాంధీ సేవా కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారు. మండీలకు భవనాలు లేకపోవడంతో ధాన్యం బస్తాలు బయటే ఉంచాల్సి వస్తోంది. 'న్యూస్‌టుడే' ఆర్ఎంసీ ఎడిటర్ తుషార్ కాంత్‌సేనిని అడగ్గా, ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాము. 45 మండీ భవనాల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ముగిసిందని, రబీ మండీకి ప్రారంభానికి సిద్ధమవుతున్నాయన్నారు.

కుంద్రా సమితి కలిపాధర మండీలో ఆరుబయటే ధాన్యం బస్తాలు

వైభవంగా అయ్యప్ప పడిపూజ

గజపతి జిల్లాలోని పర్లాఖెముండి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా అయ్యప్ప పడి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంగణంలో అయ్యప్ప మాలధారులు వాళ్ల రాఘవ్ కన్నె స్వామి ఇంటి ప్రాంగణంలో ప్రత్యేకంగా అయ్యప్ప మండపాన్ని అలంకరించి అప్పారావు గురుస్వామి ఆధ్వర్యంలో శనివారం రాత్రి పూజలు నిర్వహించారు. – న్యూస్‌టుడే, పర్లాఖెముండి

జగన్నాథునికి భక్తచరణ్ దంపతుల పూజలు

గోపాల్‌పూర్, న్యూస్‌టుడే: పీసీసీ అధ్యక్షుడు భక్తచరణ్ దాస్ సతీసమేతంగా ఆదివారం పూరీ వచ్చారు. శ్రీక్షేత్రంలో జగన్నాథున్ని దర్శించి పూజలు చేశారు.

ప్రధానోపాధ్యాయురాలి వేధింపులతో అస్వస్థత

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: ప్రధానోపాధ్యాయురాలు తనను తీవ్ర మానసిక వేధింపులకు గురి చేయడంతో అస్వస్థతకు గురైనట్లు తోటి ఉపాధ్యాయురాలు ఆరోపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. రాయగడ జేసీడీ ఉన్నత పాఠశాలలో అనురాధ చౌదరి సైన్స్ విభాగంలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నమిత ప్రధాన్ తరచూ దురుసుగా ప్రవర్తిస్తూ, సూటిపోటి మాటలతో తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని అనురాధ ఆరోపించారు. దీనికి సంబంధించి ఆమె ఓ వీడియో సందేశం విడుదల చేయగా, అంతర్జాలంలో వెలుగులోకి వచ్చింది. గత 20 ఏళ్లుగా విధుల్లో ఉన్న తనపై ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదులు లేవని, కానీ నమిత అకారణంగా దురుసుగా ప్రవర్తించడంతో ఎంతో మానసిక క్షోభకు గురి చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో తరగతి గదిలో ఉండగా ఒక్కసారిగా కళ్లు తిరుగుతుండటంతో టీచర్స్ రూమ్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నానని వెల్లడించారు. ఆ తరువాత ఏమి జరిగిందో తెలియలేదని, కళ్లు తెరిచి చూస్తే ఆసుపత్రిలో ఉన్నానన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని ఆమె ఆ వీడియోలో కోరారు.

వీడియో సందేశంలో మాట్లాడుతున్న చౌదరి

ఆసక్తికరంగా లడ్డూ వేలం

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పట్టణ మలంచా ప్రాంతంలో ఉన్న శ్రీ తిరుపతి వెంకటేశ్వర పెరుమాళ్ల దేవస్థానం 27వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి నివేదించిన లడ్డూ వేలం పాట జరిగింది. భక్తురాలు పి.పార్వతి లడ్డూను రూ.60 వేలకు సొంతం చేసుకున్నారు.

భక్తురాలికి లడ్డూ అందజేస్తున్న పండితులు

భువనేశ్వర్‌లో నేడు గీతాజయంతి వేడుకలు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో సోమవారం సిల్వర్ జూబ్లీ సమావేశ ప్రాంగణంలో గీతా జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఏసీఏ కార్యదర్శి రాయప్రోలు సత్యసాయి ఆదివారం 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ తెలుగువారితో సామూహిక గీతాపారాయణం, ప్రవచనం, హోమాది కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ఉచితంగా తీర్థ ప్రసాదాలు అందివ్వనున్నట్లు చెప్పారు.

సందడిగా మిరాకిల్ నైట్

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పర్లాఖెముండి పట్టణంలోని గుండిచా మందిర ప్రాంగణంలో మిరాకిల్ నైట్-2025 సీజన్-7 వార్షికోత్సవం ఆదివారం సందడిగా జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమాధికారి సోల్మన్ రైత్, అతిథులుగా పుర అధ్యక్షురాలు నిర్మలసేతి, జిల్లా శిశు సంరక్షణ అధికారి అరుణ్‌కుమార్ త్రిపాఠి, సంగీత దర్శకుడు కంకర్ల రమనాథ్ పాత్ర తదితరులు పాల్గొన్నారు. అతిథులు మాట్లాడుతూ కళాకారుల్లో ఉన్న ప్రతిభ వెలికితీసేందుకు మిరాకిల్ నృత్య సంస్థ ఎంతో కృషి చేస్తుందని తెలిపారు.

వేదికపై నృత్యం చేస్తున్న కళాకారులు

వేదికపై పుర అధ్యక్షురాలు నిర్మలసేతి, పక్కన సోల్మన్‌రైత్ తదితరులు

ఎస్ఐఆర్ దరఖాస్తుల్లో ఇబ్బందులు

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: ఎస్ఐఆర్ దరఖాస్తులు ఇంటింటికీ వెళ్లి ఇవ్వడం, తిరిగి సరిచూసుకుని తీసుకోవడం వాటిని అప్లోడ్ చేయడం ఈ ప్రక్రియ సవ్యంగా సాగక తలలు పట్టుకుంటున్నారు. అనేకమంది దరఖాస్తులు ఇంకా సక్రమంగా చేయలేదు. చేసినా వాటిలో తప్పులు ఉన్నాయి. వాటిని ఎలా సరిచేయాలో తెలియడం లేదని బీఎల్ఓలు అంటున్నారు.

పశ్చిమ మిద్నాపూర్ అదనపు ఎస్పీగా సోహం

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. పశ్చిమ మిద్నాపూర్ జిల్లా అదనపు ఎస్పీ(హెడ్ క్వార్టర్)గా సోహం బెనర్జీ శనివారం నియమితులయ్యారు.

సోహం బెనర్జీ

ఆకస్మిక తనిఖీలు

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: ఖరగ్‌పూర్ డివిజన్‌లో శనివారం రోజంతా ఆకస్మిక తనిఖీ జరిపినట్లు రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. టిక్కెట్ చెకింగ్ స్టాఫ్ జరిపిన ఆకస్మిక తనిఖీల్లో 274 కేసులు నమోదయ్యాయి. అపరాధ రుసుం కింద రూ.2,29,880 ప్రయాణికుల నుంచి వసూలు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

రక్తదానంపై ప్రజలకు అవగాహన

ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రూపేష్, ఇతరులు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పర్లాఖెముండి పట్టణంలో ఆదివారం గజపతి బ్లడ్ డోనర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని రాజుగారి కోట ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి, ఇన్‌ఛార్జి కలెక్టర్, రెవెన్యూ ఏడీఎం మునీంద్రా పాల్గొని పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రక్తదానం కోసం ప్రజల్లో అవగాహన ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని, ఈ సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 14న జరగనున్న రక్తదాన శిబిరంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సభ్యులు క్రాంతి బెహరా, కె.శరత్, కోన నవీన్ తదితరులు పాల్గొన్నారు.

పారిశ్రామికరంగానికి మానవ వనరులు కీలకం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: పారిశ్రామిక రంగం విస్తరిస్తున్న తరుణంలో మానవవనరులకు కొరత లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా కంపెనీలు దృష్టి సారించాలని శాస్త్రజ్ఞులు చెప్పారు. భువనేశ్వర్‌లోని సి.వి.రామన్ విశ్వవిద్యాలయంలో శనివారం రాత్రి 'హెచ్ఆర్ కాన్‌క్లేవ్-2025' సదస్సు జరిగింది. కార్యక్రమంలో అనుగుల్ జిందాల్ స్టీల్ కంపెనీ మేనేజర్ దిలీప్ సిన్హా, పారాదీప్ మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ మేనేజర్ అనిల్‌ప్రసాద్ మహంతి పారిశ్రామిక రంగం, వనరులకు సంబంధించిన పలు అంశాలను వివరించారు. రామన్ వర్సిటీ వీసీ ఆచార్య బిస్వాదర్ మాలి, ప్రొ.వీసీ ఆచార్యిణి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

వేదికపై వీసీలు, శాస్త్రజ్ఞులు

జాతీయ పోటీల్లో రాష్ట్ర క్రీడాకారులకు పతకాలు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: భోపాల్ (మధ్యప్రదేశ్)లోని అప్పర్ లేక్ బోట్ క్లబ్‌లో ఈ ఏడాది నవంబరు 26 నుంచి 30వ తేదీ వరకు జరిగిన 45వ సబ్‌జూనియర్ జాతీయ కనోయింగ్ పోటీల్లో రాష్ట్ర క్రీడాకారులు పతకాలు గెలుచుకున్నారు. ఇందులో శనివారం నిర్వహించిన క్వాడ్రపుల్‌స్కల్ (జేఎం4ఎక్స్) అంశంలో పోటీపడిన రాష్ట్ర బృంద క్రీడాకారులు తేజ్‌బీర్ సింగ్, అవిరాజ్, అతర్వవిలాస్ రౌత్, ఎస్.జగదీష్‌ల టీంనకు పసిడి పతకం వచ్చింది. సింగిల్ విభాగంలో అవిరాజ్ తృతీయస్థానంతో కాంస్య పతకం కైవసం చేసుకున్నట్లు రాష్ట్ర క్రీడాశాఖ ఆదివారం 'ఎక్స్' వేదికగా పోస్టు చేసింది.

బృంద అంశంలో మొదటిస్థానంలో నిలిచిన క్రీడాకారులు

యువకుడిపై ఆసుపత్రి సిబ్బంది దాడి

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పర్లాఖెముండి జిల్లా ప్రధానాసుపత్రిలో ఓ యువకుడు, ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది మధ్య ఆదివారం వాగ్వాదం జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. 16వ వార్డుకు చెందిన కుమార్ తనపై దాడి చేసినట్లు సెక్యూరిటీ సిబ్బంది ఆకాష్ సబర్ రాణాలో ఫిర్యాదు చేశాడు. వీడియోలు మాత్రం యువకుడిపై దాడి చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆసక్తికరంగా పాటల పోటీలు

రాయగడ, న్యూస్‌టుడే: స్థానిక స్పందన సాహితీ సాంస్కృతిక సంస్థ 30వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన తెలుగు పాటల పోటీలు ఆసక్తికరంగా సాగాయి. ఆదివారం స్థానిక రామలింగేశ్వర ఆలయ కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో 37 మంది అలనాటి మధుర గీతాలతో పాటు నేటి కొత్త సినిమా పాటలు పాడారు. అధ్యక్షుడు గుడ్ల గౌరీశంకర ప్రసాద్, కార్యదర్శి డాక్టర్ పతివాడ తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు.

వేదికపై తులసీదాస్, రాజ్‌కుమార్, రమణ, గౌరీప్రసాద్

విద్యార్థుల అపూర్వ కలయిక

పట్టణంలోని మహారాజ బాలుర ఉన్నత పాఠశాల 2008 బ్యాచ్ పదోతరగతి విద్యార్థులు ఆదివారం గజపతి జిల్లా గుమ్మ సమితి ప్రాంతంలోని అంబాజీరి గ్రామ సమీపంలో ఉన్న ఓ తోటలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 17 ఏళ్ల తరువాత వారంతా కలిసి ఒకేచోట సమావేశం కావడంతో ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆ ప్రాంతంలో వంట కార్యక్రమం చేపట్టి భోజనాలు చేసి సందడిగా గడిపారు. – న్యూస్‌టుడే, పర్లాఖెముండి

టైలర్లను ప్రభుత్వం ఆదుకోవాలి

జయపురం, న్యూస్‌టుడే: జయపురం పట్టణం టైలర్ల సంఘం బామునిగావ్ ప్రాంతంలో ఆదివారం సమావేశమయ్యారు. సంఘ అధ్యక్షుడు అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టైలర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల విస్తృతంగా పెరుగుతున్న ఆన్‌లైన్ వ్యాపారంతో పాటు ట్రెండింగ్‌కి అలవాటు పడి రెడీమేడ్ వైపు ఆకర్షితులవుతున్నారని, దాంతో తమకి పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం తమపై దృష్టిపెట్టి జాబ్‌కార్డులు, పింఛను ఇవ్వాలని కోరుతున్నారు.

మీడియాతో మాట్లాడుతున్న సంఘ ప్రెసిడెంట్ అప్పారావు

ప్రమాదరహిత ప్రయాణాలే లక్ష్యం

ర్యాలీలో పాల్గొన్న అధికారులు, పోలీసులు

నవరంగపూర్, న్యూస్‌టుడే: నవరంగపూర్ జిల్లా రవాణాశాఖ తరపున శూన్య మరణాల వారోత్సవాల్లో భాగంగా ఆదివారం అవగాహన ర్యాలీ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన పాలనాధికారి డా.మహేశ్వర్ స్వయి ర్యాలీని ప్రారంభించారు. పాలనాధికారి కార్యాలయం నుంచి మిషన్ శక్తి భవనం వరకు ర్యాలీ రవాణా శాఖాధికారి జితేంద్రకుమార్ అధ్యక్షతన జరిగింది. వివిధ కేసుల్లో 761 మంది వద్ద రూ.72.53 లక్షలు జరిమానాలు వసూలు చేశామని పోలీసుశాఖ తెలిపింది.

స్ప్రింట్ పోటీల్లో ధనమంజురికి పసిడి

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: ఉత్తరాఖండ్‌లోని తెహ్రి సరస్సులో ఈ ఏడాది నవంబరు 28 నుంచి 30 వరకు జరిగిన ప్రెసిడెంట్ కప్-2025, ఇండియన్ కెనోయ్ స్ప్రింట్ పోటీల్లో ఇద్దరు రాష్ట్ర క్రీడాకారిణులు పతకాలు గెలుచుకున్నారు. శనివారం నిర్వహించిన కే4డబ్ల్యూ-500 మీటర్ల అంశంలో పోటీపడిన ధనమంజురి దేవి మొదటిస్థానంలో నిలిచి పసిడి పతకం, సీ1డబ్ల్యూ-500 మీటర్ల అంశంలో రశ్మిత సాహు తృతీయ స్థానంలో నిలిచి కాంస్యపతకం కైవసం చేసుకున్నట్లు రాష్ట్ర క్రీడాశాఖ 'ఎక్స్' వేదికగా పోస్టు చేసింది.

పసిడితో ధనమంజురి దేవి

ఆగ్నేయ రైల్వే జీఎం సమీక్ష

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: ఆగ్నేయ రైల్వే జనరల్ మేనేజర్ అనీల్‌కుమార్ మిశ్ర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సంత్రాగాచి రైల్వే స్టేషన్ మొదలుకొని ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్ వరకు రైల్లో ప్రయాణిస్తూ ట్రాక్ పరిస్థితిని తెలుసుకున్నారు. ఇందులో డీఆర్ఎం లలిత్ మోహన్ పాండే, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న అనీల్‌కుమార్ మిశ్ర

రాజ్‌పుట్ పంచాయతీలో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం

సిమిలిగుడ, న్యూస్‌టుడే: సిమిలిగుడ సమితి రాజ్‌పుట్ పంచాయతీలో రైతులు పండించిన మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. నాణ్యత లేని విత్తనాలే కారణమని రైతులు వాపోతున్నారు. పంచాయతీ పరిధిలో ముఖి బిడాయి, బోడో బోడింగ సనో బోడింగ గ్రామాల్లో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు ప్రారంభించారు. మార్కెట్ నుంచి రైతులు విత్తనాలను కొనుగోలు చేసి పంటను పండించారు. పంట పూర్తిగా పాడైంది. బయట విత్తనాలు కొనుగోలు చేయడంతోనే పంటలు నాశనమైనట్లు రాజ్‌పుట్ సర్పంచి పితంబర్ కిర్సాని తెలిపారు. అప్పు చేసి సాగు చేశామని.. ఎలా తీర్చాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత రైతులకు ప్రభుత్వం పరిహారం అందజేయాలని పితంబర్ డిమాండ్ చేశారు.

ముఖి బిడాయిలో పాడైన మొక్కజొన్న పంట

చెడు వ్యసనాలతో కుటుంబాలు విచ్ఛిన్నం

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: చెడు వ్యసనాలకు బానిసైతే ఆ కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయని ప్రభుత్వ వైద్యాధికారి సునీల్‌కుమార్ మహాపాత్ర్ అన్నారు. బజరంగదళ్ ఆదివారం నిర్వహించిన వ్యసన విముక్తి మారథాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. బజరంగదళ్ జిల్లా సమన్వయకుడు సత్యజ్యోతి బెహర మాట్లాడుతూ స్థానిక కపిలాస్ కూడలి నుంచి మొదలైన మారథాన్ తేజస్వీ మైదానం వరకు కొనసాగిందన్నారు. ఇందులో పలు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజయ్ కుమార్ చౌదరి, బి.రాజేష్, ఎన్.కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.

మారథాన్‌లో పాల్గొన్న విద్యార్థులు

అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ప్రదర్శన

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: కేంఝర్ జిల్లాలో ఖాళీ భూముల్ని ప్రభుత్వం పరిశ్రమలకు ఇవ్వడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈమేరకు జిందాల్-పాస్కో వ్యతిరేక మంచ్ ఏర్పాటు చేసి ఆందోళనలు చేస్తున్నారని, మంచ్ నాయకుల్ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఏఐకేకేఎంఎస్ ఆరోపించింది. ఆ సంస్థ గంజాం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం స్థానిక కొమ్మాపల్లి కూడలి వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది.

డిసెంబరు 14న 'జయపురం పథోత్సవం'

సమావేశంలో పాల్గొన్న అధికారులు

జయపురం, న్యూస్‌టుడే: జయపురం పట్టణంలో దాదాపు రెండేళ్ల తరువాత డిసెంబరు 14న 'జయపురం పథోత్సవం' జరగనున్నట్లు శనివారం రాత్రి జరిగిన సమావేశంలో సబ్ కలెక్టర్ సస్యరెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో 50 రకాలు ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల రక్షణపై పోలీసుశాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పురాధ్యక్షుడు నరేంద్ర మహంతి, ఉపాధ్యక్షురాలు బి.సునీత, తహసీల్దార్ సబ్యసాచి జెన్నా, ఠాణాధికారులు ఉల్లాస్‌చంద్ర రౌత్, సచ్చీంద్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.

వృద్ధులకు దుప్పట్ల పంపిణీ

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పట్టణంలోని ఉన్న నవజీవన ఆశ్రమంలో ఉంటున్న వృద్ధులకు స్వచ్ఛంద సేవకులు దుప్పట్లు పంపిణీ చేశారు. భువనేశ్వర్‌కు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ వెంకటేశ్వర సేవ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మైనింగ్ అధికారి దిపెన్ పరిడా, ప్రభుత్వ న్యాయవాది రాజేష్ కుమార్ మిశ్ర, గాయత్రి శక్తిపీఠం సభ్యులు సంతోష్‌కుమార్ గంతాయత్, సామాజిక కార్యకర్త నీలమణి మిశ్ర తదితరులు పాల్గొన్నారు.

వృద్ధురాలికి దుప్పటి అందజేస్తున్న దిపెన్ పరిడా, రాజేష్ కుమార్ మిశ్ర

దేశీయ వరి సాగును పరిశీలించిన అన్నదాతలు

జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లా కుంద్రా సమితి గుంతాల్ పంచాయతీ ఖుటగూడ గ్రామంలో ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ తరపున అంతరించిపోతున్న 130 రకాల్లో కొన్ని రకాలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఆదివారం స్థానిక రైతులు ఒకటిన్నర ఎకరాల్లో చేస్తున్న వరి సాగును పరిశీలించారు. ఈ సాగును దేశీయ వరి విత్తనాలను సంరక్షించడానికి చేస్తున్నట్లు ఫౌండేషన్ తెలిపింది. సంస్థ వ్యవసాయ నిపుణుడు అభిషేక్ మిశ్ర పాల్గొన్నారు.

పొలం వద్ద సంస్థ సభ్యులు, రైతులు

ఆరోగ్యం కోసం నడవాలి

మాస్ వాకింగ్ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు

రాయగడ, న్యూస్‌టుడే: ఎటువంటి ఖర్చు లేకుండా సంపూర్ణ ఆరోగ్యం పొందడం కోసం ప్రతిరోజు నిర్దిష్ట సమయంలో నడవాలని సాయిప్రియా వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు కొల్లూరు సూర్యనారాయణ శర్మ అన్నారు. ఆదివారం నిర్వహించిన మాస్ వాకింగ్ పోటీలో పాల్గొని మాట్లాడారు. అనంతరం సాయిప్రియా నగర్‌లో నడక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. డా.ఎం.సురేష్‌కుమార్ పాల్గొన్నారు.

ఘనంగా 'సంగ్రామరో బార్తా' 47వ వార్షికోత్సవాలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ఒడిశా రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల ఫెడరేషన్ గంజాం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 'సంగ్రామరో బార్తా' 47వ వార్షికోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. స్థానిక గంజాం కళా పరిషత్ ఆవరణలో నిర్వహించిన వేడుకలకు సంగ్రామరో బార్తా వ్యవస్థాపకుడు ఉదయనాథ మహాపాత్ర్ అధ్యక్షత వహించారు. అతిథులుగా ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు డి.మోహనరావు, కార్యదర్శి నళినీకాంత మిశ్ర, ఇతర ప్రముఖులు నిర్మలచంద్ర దాస్, ద్వారికానాథ్ మహంతి, గోకులానంద బెహర, రమేష్‌చంద్ర మహంతి, బికాస్‌చంద్ర మహాపాత్ర్, ప్రఫుల్ల కుమార్ మహాపాత్ర్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

మజ్జిగౌరి ఆలయంలో పూజల వివరాలు

ఉదయం 5 గంటలకు తొలిపూజ ధూప దీప నివేదన, హారతి. 5:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అమ్మవారి సర్వ దర్శనం. 12:30 నుంచి 1:30 వరకూ మహా నైవేద్యం ఆలయం మూత. 1:30 నుంచి రాత్రి 9:00 గంటల వరకు సర్వ దర్శనం. సాయంత్రం 6:30 గంటలకు సంధ్యాహారతి. – న్యూస్‌టుడే, రాయగడ

మన్ కీ బాత్ కార్యక్రమం తిలకిస్తున్న గజపతి వాసులు

ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం తిలకిస్తున్న కోడూరు నారాయణరావు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని ప్రసార మాధ్యమాల్లో గజపతి జిల్లా అంతటా ప్రజలు తిలకించారు. పర్లాఖెముండిలోని ఖంజా వీధి ప్రాంతంలో భాజపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు అధ్యక్షతన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ప్రధాని మోదీ ప్రజలతో పంచుకునే ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, అనేక విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని అన్నారు. జిల్లా అధ్యక్షుడు నబకిశోర్ సబర్, నాయకులు గేదెల శ్రీధర్ నాయుడు పాల్గొన్నారు.

EENADU Classifieds
JOBS
నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజీలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/Female) కావలెను. సంప్ర: ✆: 8465005959.
ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

ముగ్గురు ఎమ్మెల్యేలకు సత్కారం

ఎమ్మెల్యే మచ్చాకు సత్కారం

ఎమ్మెల్యే పవిత్రను సన్మానిస్తున్న అతిథులు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: ప్రముఖ ఒడియా టెలివిజన్ ఛానల్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన వికసిత్ భారత్-వికసిత్ ఒడిశా కార్యక్రమంలో ముగ్గురు ఎమ్మెల్యేలను సత్కరించారు. కాన్‌క్లేవ్ అను కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నివారణ శాఖల మంత్రి సురేష్ పూజారి, న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, పారిశ్రామిక, నైపుణ్యాభివృద్ధి శాఖలు, సాంకేతిక విద్య మంత్రి సంపద స్వయి, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రి కృష్ణచంద్ర మహాపాత్ర్‌లు పాల్గొనగా రాష్ట్రంలో వివిధ జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొని వికసిత్ ఒడిశాలో తమ నియోజకవర్గాలు అభివృద్ధిపై మాట్లాడారు. పొట్టంగి, లక్ష్మీపూర్, కొరాపుట్ ఎమ్మెల్యేలు రామ్‌చంద్ర కడం, పవిత్ర శాంత, రఘురామ్ మచ్చోలను టెలివిజన్ యాజమాన్యం సత్కరించింది.

ఎమ్మెల్యే కడంను సత్కరిస్తున్న దృశ్యం

(c) eenadu

మిద్దె తోట.. ఆరోగ్యబాట..!

– న్యూస్‌టుడే, పాతశ్రీకాకుళం, టెక్కలి

పచ్చదనం.. ఆహ్లాదకర వాతావరణం కోసం ఒకప్పుడు ఇంటిపై మొక్కలు పెంచేవారు. ఇప్పుడు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ మిద్దె తోట సాగుపై దృష్టి సారిస్తున్నారు. జిల్లాలో ఈ సంస్కృతి శరవేగంగా విస్తరిస్తోంది. ఇంటి బాల్కనీలు, సందులు, మేడ మీద.. ఇలా ఎక్కడ వీలుంటే అక్కడ కూరగాయలు, పూలు పండిస్తున్నారు. కొందరు దీన్నే వ్యాపకంగా మార్చుకుంటున్నారు.

ఇంటి మేడ, బాల్కనీలపై విరివిరిగా పంటల సాగు

జిల్లాలో వివరాలిలా..

★ **మిద్దె తోటల పెంపకందారులు:** సుమారు 2 వేల మందికి పైగా

★ **ఎక్కువగా పండిస్తున్నవి:** పాలకూర, మెంతి, చుక్క, తోట, బచ్చలి, పొన్నగంటి, గోంగూర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మునగ, వంకాయ, బెండ, టమాటా, గోరుచిక్కుడు, క్యాప్సికం, మిరప, బీర, ఆనప, కాకర

★ **సాగుదారుల్లో యువత:** 30 శాతం.

మగువల ఆసక్తితోనే..

చదువుకునే మహిళల సంఖ్య పెరుగుతోంది. ఇంట్లో ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం చాలా మంది వనితలు ఇళ్ల వద్దే ఆకుకూరలు, పూలు పండిస్తున్నారు. మార్కెట్‌లో కూరగాయల ధరలు మండిపోతున్న తరుణంలో ఆర్థికంగా ఇంటి పెద్దకు ఆసరానందిస్తున్నారు.

అదే సంతృప్తినిస్తోంది..: మేం వారానికి మూడు నుంచి నాలుగు రోజులు మిద్దె మీద పండించిన కూరగాయలనే తింటుంటాం. బంధువులు, ఇరుగుపొరుగువారికీ పంచుతున్నాం. ఖర్చు తగ్గిన మాట వాస్తవమే అయినప్పటికీ ఎలాంటి ఎరువులు, పురుగు మందులు వాడకుండా ఆరోగ్యకరమైన ఆహారం పిల్లలకు పెడుతుండటం సంతృప్తినిస్తోంది. – వారణాసి శిరీష, మంగువారితోట, శ్రీకాకుళం నగరం

శ్రీకాకుళం నగరంలోని నెహ్రూ రోడ్డులో న్యాయవాది తంగుడు సాయిరాం ఇంటి మేడపై కూరగాయల సాగు

'సీటీజీ'గా ఏర్పడ్డారు..

● బ్యాంకర్స్ కాలనీకి చెందిన పేర్ల అనురాధ 'సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్'(సీటీజీ) పేరుతో నాలుగున్నరేళ్ల కిందట ఓ వాట్సప్ గ్రూప్ ప్రారంభించారు.

● అందులో ప్రస్తుతం మిద్దె పంటలు పండిస్తున్నవారు 267 మంది సభ్యులుగా ఉన్నారు. ● వారంతా ఎప్పటికప్పుడు పంటల ఉత్పత్తుల చిత్రాలు, సాగులో సందేహాలు, సమస్యలు, ఇతరత్రా అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

● హైదరాబాద్, కడియం తదితర ప్రాంతాల నుంచి మొక్కలు రప్పించుకుని అందరూ సరఫరా చేసుకుంటారు.

● మూడు, నాలుగు నెలలకోసారి అందరూ సమావేశమై విత్తనాలు, మొక్కల మొలకలు పంచుకుంటారు.

● అనురాధ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈమె ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఏరువాక, రైతు నేస్తం అవార్డులు అందుకున్నారు.

పేర్ల అనురాధ

గురజాడ.. అడుగుజాడలో..

పార్వతీపురం, న్యూస్‌టుడే: తెలుగు వాడుక భాషను ప్రోత్సహించిన నవయుగ వైతాళికుడిగా గురజాడ వెంకటఅప్పారావు చరిత్రలో నిలిచిపోతారని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అన్నారు. ఆదివారం గురజాడ వర్ధంతి సందర్భంగా పార్వతీపురం పట్టణంలోని గురజాడ విగ్రహానికి సబ్ కలెక్టరు వైశాలి, సాహితీవేత్తలతో కలిసి నివాళులర్పించారు. హేతువాదిగా, సంస్కరణవాదిగా తెలుగు నేలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. కవులు, రచయితలు గంటేడ గౌరునాయుడు, ఎం.శ్రీరాములు, ఎం.జగదీశ్వరరావు, పి.రవీంద్రనాథ్, పి.రామలింగస్వామి, ఎన్.ఉమామహేశ్వరరావు, సీహెచ్ గోపాలరావు, ఎస్.స్వామినాయుడు, పి.రోహిణీకుమార్, సోమేశ్వరరావు, చిన్నంనాయుడు పాల్గొన్నారు.

గురజాడ విగ్రహం వద్ద మాట్లాడుతున్న కలెక్టర్ ప్రభాకరరెడ్డి

వన భోజనాలతో సందడి

సాగరతీరాల్లో గత రెండు వారాలుగా పిక్‌నిక్‌ల సందడి మొదలైంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు, పెద్దలక్ష్మీపురం సముద్రతీరాలు సందర్శకులతో ఆదివారం కళకళలాడాయి. ఒడిశాతోపాటు ఆంధ్రాకు చెందిన పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చి సంద్రం ఒడ్డున సేదదీరారు. సరుగుడు తోటల్లో వన భోజనాలు చేశారు. అనంతరం సముద్ర తీరాల్లో స్నానాలు చేశారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

అటు ఆంధ్ర.. ఇటు ఒడిశా

ఈ చిత్రంలో కనిపిస్తున్న రహదారికి మెళియాపుట్టి మండల పరిధిలో ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దు. ఓ వైపు ఒడిశాకు చెందిన అమర గ్రామం.. మరోవైపు ఆంధ్ర పరిధిలోని రట్టిని గ్రామం ఉంటాయి. రాష్ట్రాలు వేరైనా.. ఉత్కళాంధ్ర సంస్కృతితో రెండు పల్లెల వాసులు కలిసిమెలిసి జీవిస్తుంటారు. ఇటు ఒడిశాలోని లబ్ధిదారులకు ఆ ప్రభుత్వం కేటాయించిన ఇల్లు.. అటు ఆంధ్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ గృహాలనూ చిత్రంలో చూడొచ్చు. – న్యూస్‌టుడే, మెళియాపుట్టి

బాధిత కుటుంబానికి బాసట

సోంపేట, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం నుంచి జారిపడి మృత్యువాత పడిన మాకన్నపల్లికి చెందిన ఉలాల హిమవతి కుటుంబానికి ఎం.ఎస్.ఆర్. యువసేన సభ్యులు ఆర్థిక సాయం అందజేశారు. శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌కు గురైన హిమవతి అవయవాలను ఆరుగురికి దానం చేశారు. ఆదివారం మాకన్నపల్లిలో తెదేపా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సభ్యులు సమకూర్చిన రూ.35 వేలను సర్పంచి మద్దిల నాగేశ్వరరావు చేతుల మీదుగా హిమవతి కుమార్తెలకు అందజేశారు. యువసేన ప్రతినిధులు జోగారావు, శ్యామలరావు, బాలకృష్ణ, భువనేశ్వరరావు, వల్లభరావు పాల్గొన్నారు.

కండ గుండె బలం.. పెరగాలని..!

న్యూస్‌టుడే, జి.సిగడాం

బాలికలకు చదువుతో పాటు ఆత్మరక్షణ కూడా ముఖ్యం. ప్రస్తుతం జరుగుతున్న దాడులను అడ్డుకునేందుకు తెగువ, ధైర్యంతో పాటు సత్తా అవసరం. కూటమి ప్రభుత్వం ఆ దిశగా యోచించి విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్య నేర్పించాలని నిర్ణయించింది. జిల్లాలో ప్రస్తుతం కొన్ని పాఠశాలల్లో శిక్షణ జరుగుతోంది.

● జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ ప్రశిక్షణ్ పథకంలో భాగంగా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న బాలికలకు ఈ విద్యా సంవత్సరంలో రెండు నెలలు 20 తరగతులు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలికలకు శిక్షణ

బాలికలకు ఆత్మరక్షణ విద్య

● బాలికల్లో మనో ధైర్యం పెంచడం, దేహదారుఢ్యానికి, మానసిక వికాసానికి, అవసరమైన వేళ తమను తాము రక్షించుకునేలా మార్చడమే ఆత్మరక్షణ కార్యక్రమం లక్ష్యం.

● ప్రత్యేకంగా నియమించిన మార్షల్ ఆర్ట్స్ అకాడమీ శిక్షకులు ఆయా పాఠశాలల్లో శిక్షణ ఇస్తున్నారు.

● కరాటే, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ నేర్పించనున్నారు. సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగుతోంది. ప్రధానోపాధ్యాయులు, పీఈటీ, పీడీలు పర్యవేక్షిస్తారు.

● 'ఆత్మరక్షణ విద్య ఎంతో దోహదపడుతుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో శిక్షణ జరుగుతుంది. విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలి' అని సమగ్రశిక్ష ఏపీసీ పప్పల వేణుగోపాలరావు తెలిపారు.

జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలు: 383 **ఎవరెవరికి:** 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికలు **శిక్షణ ఎన్ని నెలలు:** రెండు నెలలు(20 తరగతులు) **శిక్షణలో అంశాలు:** కరాటే, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్

రైతుల సంక్షేమమే ధ్యేయం

పాచిపెంట, న్యూస్‌టుడే: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం పాచిపెంట మండలం పి.కోనవలసలో రైతన్నా.. మీకోసం కార్యక్రమంలో మాట్లాడారు. అంతకుముందు గ్రామంలో రూ.58.94 లక్షలతో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రాలను ప్రారంభించారు. నియోజకవర్గంలో రూ.20 కోట్లతో 40 వెలనెస్ కేంద్రాలు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతులకు అవసరమైతే మరిన్ని గోశాలలు మంజూరు చేస్తామన్నారు. 'నా ఎదుగుదలను చూసి ఓర్వలేక నా కుమారుడు, పీఏపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజం తేల్చమని పోలీసులకు నేనే చెప్పాను' అని వివరించారు. ఏఎంసీ అధ్యక్షుడు ముఖి సూర్యనారాయణ, సర్పంచి మంగ, ఎంపీడీవో పాత్రో, తహసీల్దారు రవి, ఏవో.తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

సచివాలయ భవన శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రి సంధ్యారాణి

గంజాయి తీసుకో.. పలాసలో రైలెక్కు..!

■ ఒడిశాలోని ఉదయగిరి, పర్లాఖెముండి, రాయగడ, బరంపురం ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి ద్విచక్ర వాహనాలు, బస్సులపై కాశీబుగ్గ చేరుకుంటున్నారు. అక్కడి నుంచి 300 మీటర్ల దూరంలోని పలాస స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లి రైలెక్కేస్తున్నారు. అలా చెన్నై, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు తరలిస్తున్నారు.

■ పొరుగు రాష్ట్రాల్లోని ముఖ్య ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రతి రైలు పలాసలో ఆగడం, ఇక్కడ నిఘా తక్కువగా ఉంటుందనే భావనతో నిందితులు ఈ స్టేషన్‌నే అక్రమ రవాణాకు ఎంచుకుంటున్నారు.

■ పోలీసులకు అనుమానం రాకుండా అక్రమార్కులు ఎత్తుగడలు వేస్తున్నారు. భార్యాభర్తలుగా నటిస్తూ. . ఎక్కడి నుంచో పనికి వచ్చినట్లు కనిపిస్తూ.. సూట్‌కేసులు, సంచుల్లో సరకు తీసుకెళ్తున్నారు.

– ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం

పలాస రైలు నిలయం గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి రోడ్డు మార్గం ద్వారా అక్రమార్కులు వందల కిలోల సరకును ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు గంజాయి కేసుల్లో 232 మంది నిందితులు పట్టుబడితే.. వారిలో 60 మందికిపైగా పలాస డివిజన్‌లోనే పోలీసులకు చిక్కడం గమనార్హం.

జిల్లాలో కేసులిలా..

సంవత్సరం	స్వాధీనం చేసుకున్న సరకు (కిలోల్లో..)	నిందితులు
2023-24	219	16
2024-25	986	139
2025 (అక్టోబరు)	1,320	232

కర్ణాటకకు చెందిన మహ్మద్ పర్విజ్ ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి ప్రతి నెలా మైసూర్ తీసుకెళ్తుంటాడు. ఈ క్రమంలో గత నెల 7న బ్రహ్మపుర నుంచి బయలుదేరి కాశీబుగ్గలో దిగి రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. అతడ్ని అదుపులోకి తీసుకుని 3.10 కిలోల సరకును స్వాధీనం చేసుకున్నారు.

కాశీబుగ్గ స్టేషన్ పరిధిలో వారానికి రెండేసి కేసులు

నిందితుల్లో ఎక్కువ మంది మధ్యవర్తులే ఉంటున్నారు. వారిలో చాలా మంది వయసు 20 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపే ఉంటోంది. ఒడిశాలో గంజాయిని కిలో రూ.1,500 నుంచి రూ.2 వేలకు కొనుగోలు చేసి.. నాలుగు రెట్లు అధిక ధరకు అమ్ముకుంటున్నారు. ప్రాంతాన్ని బట్టి కిలో రూ.10 వేలకు కూడా విక్రయిస్తారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం వస్తుందనే ఆశతో ఇలా చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.

తక్కువ శ్రమ.. ఎక్కువ ఆదాయం..

నిఘా పటిష్ఠం చేశాం..: గంజాయి వినియోగించినా.. అక్రమ రవాణా చేసినా కఠిన చర్యలుంటాయి. ఎవరినీ ఉపేక్షించేదిలేదు. నిందితుల ఆస్తుల్నీ జప్తు చేస్తున్నాం. పలాస రైల్వే స్టేషన్‌లో నిఘా పటిష్ఠం చేశాం. ఎక్కడైనా గంజాయి అక్రమ రవాణాను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. – కె.వి.మహేశ్వరరెడ్డి, ఎస్పీ

శుద్ధ జలం ఉత్తిమాటే!

● అంగన్‌వాడీ కేంద్రాల్లో మూలకు చేరిన యంత్రాలు

– న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పోషకాహారంతో పాటు, తాగునీరు అందించేందుకు నాలుగేళ్ల కిందట పలు అంగన్‌వాడీ కేంద్రాలకు శుద్ధజల యంత్రాలు అందించారు. కొన్ని కేంద్రాల్లో తాగునీటి సరఫరా లేకపోవడం, మిగతా చోట్ల యంత్రాలు వాడకపోవడంతో అవి దిష్టి బొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. రూ.కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన ప్లాంట్లు నిరుపయోగంగా మారాయి. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సురక్షిత తాగునీటికి దూరం అవుతున్నారు.

ఇచ్ఛాపురం నియోజకవర్గ వివరాలు

మండలం	కేంద్రాలు	సరఫరా చేసినవి	పని చేయనివి
కవిటి	106	21	15
ఇచ్ఛాపురం రూరల్	84	09	07
ఇచ్ఛాపురం టౌన్	70	-	-
కంచిలి	122	14	10
సోంపేట	106	10	06

★ చిన్నారులకు శుద్ధ జలం అందించకపోతే కాలానుగుణ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కొంత మంది ఇంటి నుంచి నీళ్ల సీసాలు తెచ్చుకుంటున్నా మరికొందరు దగ్గరలోని కుళాయి నీరు తాగేస్తున్నారు. దీంతో పలువురు చిన్నారులు జలుబు, దగ్గు, జ్వరం నీళ్ల విరేచనాలతో ఇబ్బంది పడుతున్నట్లు తల్లిదండ్రులు వాపోతున్నారు.

కవిటి మండలంలోని అంగన్‌వాడీ కేంద్రంలో నిరుపయోగంగా శుద్ధజల యంత్రం

★ వైకాపా హయాంలో నియోజకవర్గంలోని సొంత భవనాలు ఉన్న 54 అంగన్‌వాడీ కేంద్రాలకు నీటి శుద్ధి యంత్రాలు సమకూర్చారు. ఒక్కొక్కటీ 10 లీటర్ల సామర్థ్యంతో ఉన్నా నీటి ద్వారా శుద్ధి అయ్యే నీరు కేవలం 3 లీటర్లు మాత్రమే. అవి మరమ్మతులకు గురైనా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు సిబ్బంది వాపోతున్నారు.

■ **ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం..**

అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసిన శుద్ధజల యంత్రాలు సక్రమంగా పని చేయడం లేదన్న విషయాన్ని సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకెళ్లాం. చిన్నారులు, బాలింతలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. – ఎం.రాజేశ్వరి సీడీపీవో, ఇచ్ఛాపురం ప్రాజెక్టు

అదుపు తప్పితే ప్రమాదమే..

ఇచ్ఛాపురం మండలం ఎం.తోటూరు సమీప చిదంబరేశ్వర ఆలయం మలుపు ప్రమాదకరంగా తయారైంది. అక్కడ రోడ్డు మరమ్మతులకు గురికావడంతో ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనదారులు పేర్కొంటున్నారు. ఈ మార్గంలోనే విద్యార్థులు సైకిళ్లపై రాకపోకలు సాగిస్తుంటారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ శాఖ జేఈ విక్రమ్‌కు వివరణ కోరగా పరిశీలించి సమస్య పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

చెట్ల నీడే రక్షణ..

వజ్రపుకొత్తూరు మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థుల సైకిళ్లు పెట్టుకునేందుకు ఎలాంటి రక్షణ షెడ్డులు లేవు. ఆరుబయట చెట్ల కింద వాటిని పార్కింగ్ చేస్తుండటంతో ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ తొందరగా పాడవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి షెడ్డులు నిర్మించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎంఈవో-2 వెంకటరమణను వివరణ కోరగా పాఠశాలల్లో సైకిల్ షెడ్డుల ఏర్పాటుకు కృషిచేస్తామని చెప్పారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం

తుప్పు పడుతున్నాయి

మందస మండలం కుంటికోట సమీపంలోని వైటీసీ భవన సముదాయం ముందు ఉన్న బహిరంగ సమావేశ మందిరం ఇది. పైకప్పు తిత్లీ తుపాను సమయంలో గాలులకు ఎగిరిపోయింది. అప్పటి నుంచి ఎవరూ పట్టించుకోకపోవడంతో వర్షాలు, మంచుకు ఇనుప అమరికలు తుప్పు పట్టి పాడవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రతిపాదన ఉందని, నిధులు వచ్చాక కొత్తగా పైకప్పు వేస్తామని ఐటీడీఏ డీఈ కృష్ణకుమార్ తెలిపారు. – న్యూస్‌టుడే, హరిపురం (మందస)

కీలక దారి.. అధ్వానంగా మారి

ఇచ్ఛాపురం పురపాలకసంఘం 18, 19, 20 వార్డుల ప్రజలు రాకపోకలు సాగించే రహదారి దుస్థితి ఇది. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోకపోవడంతో కనీసం నడిచేందుకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో పీర్లకొండ క్వారీ నుంచి రాళ్లను లారీలు, ట్రాక్టర్లలో ఈ మార్గంలో తీసుకెళ్లడంతో రోడ్డు ఛిద్రమయ్యింది. ఈ విషయమై పుర కమిషనర్ రమేష్ మాట్లాడుతూ గతంలో నిధులు కేటాయించామని, కొంత వరకూ సిమెంటు రోడ్డు వేశామని, మిగిలిన పనులు పూర్తిచేస్తామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

బోరుమంటోంది..

ఇచ్ఛాపురం పురపాలకసంఘం పూరేటివీధి కూడలిలో తాగునీటి బోరు కొన్ని నెలలుగా మూలకు చేరింది. దీంతో స్థానికులు మంచి నీటి కోసం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పురాధికారులు స్పందించి బోరుకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని పురపాలక కమిషనర్ రమేష్ వద్ద ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

రైతన్నా.. మీ సాగుకు సహకారం

– న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

వ్యవసాయం లాభసాటి కావాలని, రైతన్న ఇంట సిరులు పండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గతం వారం రోజులుగా 'రైతన్నా. . మీ కోసం' వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికీ వెళ్లి సేకరించిన వివరాలను ఆదివారం నుంచి వచ్చేనెల 3 వరకు విశ్లేషించనున్నారు. ఇందుకు వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. వారం పాటు వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది బృందాలుగా వెళ్లి రైతులను కలిసి మాట్లాడి, సీఎం సందేశ లేఖ, కరపత్రం అందిస్తున్నారు.



రైతులకు ముఖ్యమంత్రి సందేశ పత్రాలు అందజేస్తున్న వ్యవసాయాధికారులు

★ ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారులు

➤ ఆర్‌ఎస్‌కేల వద్ద ఈ నెల 3 స్థానిక రైతులతో సమావేశం నిర్వహించి ప్రస్తుత రబీ, రానున్న ఖరీఫ్ సీజన్లకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో రైతుల జీవనోపాధి, ఆర్థిక స్థితి, నైపుణ్యాభివృద్ధి అంశాలపై అధికారులు వివరించి సాగులో ప్రయోజనాలు చేకూరే పంచ సూత్రాలను తెలియజేస్తారు. సాగు ప్రోత్సాహకాలు, యంత్రపరికరాల వినియోగం, ఇతర అంశాలను చర్చించనున్నారు.

ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల వివరాలు

మండలం	సాగు (ఎకరాల్లో)
కవిటి	2,830
ఇచ్ఛాపురం	7,817
కంచిలి	8,715
సోంపేట	8,887
పలాస	10,236
మందస	15,356

➤ నీటి భద్రత, డిమాండ్ ఆధారిత వ్యవసాయం, సాగులో సాంకేతికత, ఆహార ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆర్‌ఎస్‌కే, పశు సంవర్ధక, మత్స్య సహాయకులు, గ్రామ రెవెన్యూ అధికారులు, ఇంజినీరింగ్, ఎనర్జీ అసిస్టెంట్లు, ప్రగతిశీల రైతులు, ప్రాథమిక వ్యవసాయ కమిటీలు, నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, మార్కెటు కమిటీ సభ్యుల భాగస్వామ్యం ఉంది.

అన్నదాతల అభ్యున్నతే లక్ష్యం..

అన్నదాతల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం 'రైతన్నా.. మీ కోసం' కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో సాగుకు ఉపయోగపడే అంశాలను వారికి వివరిస్తున్నాం.

– భవానీశంకరరావు, ఏడీఏ, సోంపేట

సేవలతోనే గుర్తింపు

కంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులకు వారు చేసిన సేవలే గుర్తింపునిస్తాయని ఎంఈవో కె.చిట్టిబాబు అన్నారు. ఎంఎస్‌పల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన ఎస్.కుమార్ దంపతులను పాఠశాల ఆవరణలో ఆదివారం సన్మానించారు. ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ పండా, ఎంటీఎస్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.కామేశ్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చోరీల కేసుల్లో ఇద్దరి అరెస్టు

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: కాశీబుగ్గతోపాటు శ్రీకాకుళం, బొబ్బిలిలో జరిగిన పలు చోరీల కేసుల్లో నిందితులైన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఇన్‌ఛార్జి డీఎస్పీ లక్ష్మణరావు అన్నారు. ఎచ్చెర్ల మండలం దుప్పలవలసకు చెందిన బి.లక్ష్మణరావు, శ్రీకాకుళం పట్టణం గుజరాతీపేటకు చెందిన పి.చిన్నలను అరెస్టు చేసి, వీరి నుంచి 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కాశీబుగ్గలో నాలుగు ద్విచక్ర వాహనాలతోపాటు శ్రీకాకుళం పీఎన్ కాలనీలోని ఓ ఇంట్లో 5 తులాల వెండి, గతనెల 31న బొబ్బిలిలోని ఓ ఇంటిలో బంగారం ఆభరణాలు దొంగలించినట్లు తెలిపారు. వీరిని కాశీబుగ్గలో ఆదివారం అరెస్టు చేశామని, మరొకరిని అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ వివరించారు. సీఐ సూర్యనారాయణ పాల్గొన్నారు.

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ లక్ష్మణరావు

ఈనాడు
తమిళనాడు

మందగించిన దిత్వా వేగం

కాశిమేడు ఫిషింగ్ హార్బర్‌లో నిలిచిన జాలర్ల బోట్లు

☛ నేడు తిరువళ్లూరు జిల్లాకు భారీ వర్ష సూచన

ప్యారిస్, న్యూస్‌టుడే: దిత్వా తుపాను వేగం మందగించిందని, చెన్నై నుంచి 170 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో నెలకొన్న దిత్వా తుపాను 12 కి.మీ వేగంతో కదులుతున్న నేపథ్యంలో ప్రస్తుతం 7 కి.మీ వేగంతో కదులుతోంది. రానున్న 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి సముద్రతీర ప్రాంతాలకు సమాంతరంగా ఉత్తర దిశలో పయనిస్తుందని, ఆదివారం సాయంత్రానికి 30 కి.మీ దూరంలో ఉన్నట్లు పేర్కొంది. చెన్నై నుంచి 170 కి.మీ దూరంలో, వేదారణ్యం నుంచి 150 కి.మీ, కడలూరుకి 100 కి.మీ, కారైక్కాల్‌కు 110 కి.మీ, పుదుచ్చేరికి 100 కి.మీ దూరంలో నెలకొన్నట్లు చెప్పింది. సోమవారం తిరువళ్లూరు జిల్లాలో భారీవర్షం కురిసే అవకాశం ఉందని, 5వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. నాగపట్టినం, కారైక్కాల్, పుదుచ్చేరి, కడలూరు ఓడరేవులకు 5వ నెంబరు ప్రమాద హెచ్చరిక, చెన్నై, ఎన్నూర్, పాంబన్, తూత్తుకుడి, కాట్టుప్పళ్లి ఓడరేవులకు 4వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీచేసింది.

ఊహించిన మేర లేని ప్రభావం

దిత్వా తుపానుతో ఆశించిన మేర వర్షం కురవలేదు. దీని గురించి వాతావరణ నిపుణుడు హేమచంద్రన్ మాట్లాడుతూ... తుపాను శ్రీలంక భూభాగంవైపు దూసుకెళ్లడంతో దాని ప్రభావం తమిళనాడుకు తగ్గిందని, కావేరి డెల్టా జిల్లాల్లో వర్షం క్రమంగా తగ్గుతుందని, అయినా రానున్న మూడు రోజులు వర్షం కొనసాగే అవకాశం ఉందన్నారు.

తీవ్ర గాలులకు మెరినా బీచ్‌లో ఎగసిపడుతున్న ఇసుక

తుపానుకు ముగ్గురి మృతి: మంత్రి రామచంద్రన్

వేళచ్చేరి: దిత్వా తుపాను కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారని రెవెన్యూ, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి సాత్తూర్ రామచంద్రన్ తెలిపారు. ఆదివారం ఉదయం చెన్నై ఎళిలగంలోని రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. తుపాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో చెన్నై సహ వర్షాభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో 38 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశామని, అందులో 2,391 మందికి వసతి కల్పించామని తెలిపారు. తూత్తుకుడిలో గోడ కూలి ఒకరు, తంజావూర్‌లో గోడ కూలి ఒకరు, మైలాడుదురైలో విద్యుదాఘాతానికి గురై ఒకరు కలిపి మొత్తం ముగ్గురు మృతి చెందారని చెప్పారు. వర్షాల కారణంగా ఇప్పటివరకు 149 పశువులు చనిపోగా 234 గుడిసెలు దెబ్బతిన్నాయని తెలిపారు. చెన్నైలో 5, విళుపురంలో 5 సహాయక బృందాలు అందుబాటులో ఉన్నాయని, 1,285 పడవలను సిద్ధం చేశామని, నాగపట్నం జిల్లాలో 24వేల హెక్టార్లు, తిరువారూర్‌లో 15వేల హెక్టార్లు, మైలాడుతురైలో 8వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు నీటమునిగాయని పేర్కొన్నారు.

కాశిమేడు హార్బర్‌లో ఎగసిపడుతున్న అలలు

చెన్నైలో గాలులతో కూడిన వాన

చెన్నై, శివారు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో జాలర్ల సాధారణ జీవనం ప్రభావితమైంది. తిరువాన్మియూర్, నీలాంగరై, కొట్టివాక్కం, పాలవాక్కం, ఈంజంబాక్కం, అక్కరై, పానైయూర్, కానత్తూర్, కోవలం తదితర సముద్రతీరాల్లో జాలర్లు తమ పడవలు, వలలను సురక్షితంగా ఉంచారు. అదేవిధంగా సముద్రం కల్లోలంగా ఉండటంతో పాటు తెల్లవారుజాము నుంచి గాలి వేగం అధికంగా ఉంది. దీంతో పడవలు, చేపలు పట్టే పరికరాలపై ఇసుక కమ్మేసి పూడిపోయాయి. గత నాలుగు రోజులుగా జాలర్లు చేపల వేటకు వెళ్లలేదు. తమ జీవనాధారం దెబ్బతిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

☛ గడచిన 24 గంటల్లో కారైక్కల్‌లో 19 సెం.మీ, సెంబనార్‌కోయిల్ (మైలాడుతురై జిల్లా)-17, నాగపట్టినం, మైలాడతురై-15, సీర్కాళి (మైలాడుతురై), తిరువారూరు-14, తంగచ్చిమఠం (రామనాథపురం), తిరుప్పూండి (నాగపట్టినం), తొండి (రామనాథపురం), కురుంకుళం (తంజావూరు) - 13, సేత్తియతోప్పు (కడలూరు), నన్నిలం (తిరువారూరు), కొడియక్కరై (నాగపట్టినం), వేళాంగణ్ణి (నాగపట్టినం), వేదారణ్యం (నాగపట్టినం) - 12 సెం.మీ వర్షపాతం నమోదైంది.

ఉద్యోగ హబ్‌లకు ఊతమిచ్చేలా..

■ 2048 నాటికి 72.54లక్షల కొలువుల సృష్టికి చర్యలు

■ బెంగళూరు, పుణెలను అధిగమించేలా 'సీఎంఏ' ప్రణాళికలు

■ పకడ్బందీ రవాణా వ్యవస్థకు 'సీయూఎంటీఏ' ప్రతిపాదనలు

నూతన చెన్నై మెట్రోపాలిటన్ ఏరియా (సీఎంఏ) భవిష్యత్తులో ఉద్యోగాల హబ్‌గా మారేందుకు సిద్ధమవుతోంది. చెన్నైతో పాటు అన్ని మూలలా ఉద్యోగావకాశాల జోన్లు విస్తరించేలా తమిళనాడు ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. దీనికి తగ్గట్లు చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (సీయూఎంటీఏ) వనరుల పెంపునకు ముందుకొచ్చింది. **- ఈనాడు-చెన్నై**

నూతన విస్తరణలోని సీఎంఏ ప్రాంతంలో ప్రస్తుతం 57లక్షల ఉద్యోగాలున్నట్లు 'సీయూఎంటీఏ' నివేదించింది. ఇవి క్రమక్రమంగా 2048 నాటికి 72.54లక్షలకు పెరగొచ్చని అంచనావేసింది. విడుదల చేసిన నివేదికలోని అంశాలను గమనిస్తే.. భవిష్యత్తులో పలు నగరాల్ని అధిగమించేలా ఉద్యోగ హబ్‌లు రానున్నాయి. ఉద్యోగ, ఉపాధి కల్పనలో హైదరాబాద్ సరసన చేరడంతో పాటు పుణె, బెంగళూరు లాంటి మహానగరాలను అధిగమించేలా చెన్నై మెట్రోపాలిటన్ ప్రాంతం ముందుకెళ్తుందని వెల్లడిస్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రానున్న 23ఏళ్లలో 37.4శాతం ఉద్యోగులుంటారని తెలుపుతోంది.



రానున్న ఉద్యోగ హబ్‌లు, పెరగనున్న ప్రజారవాణా మార్గాలను సూచిస్తూ సీయూఎంటీఏ రూపొందించిన మ్యాప్

ఈ ప్రాంతాల్లో పరిశీలన

ప్రస్తుతం సీఎంఏ పరిధిలో చ.కి.మీటరుకు 0.1 మందికే ఉద్యోగాలున్నాయి. వాస్తవానికి ఇతర నగరాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగావకాశాల్ని ఇచ్చే జోన్లను పెంచేందుకు ప్రతిపాదించారు. చెన్నైతో పాటు గుమ్మిడిపూండి, కాంచీపురం, మహాబలిపురం, అరక్కోణం, ఒరగడం, చెంగల్పట్టు, మేల్మాక్కాం, తిరువళ్లూరు, మనలూరు, తెర్వోయ్‌కండిగై, పరందూర్, వాలాజాబాద్, శ్రీపెరుంబుదూర్, మణలి, అంబత్తూర్, తిరుత్తణి ప్రాంతాల్లో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు వచ్చేలా హబ్‌లు ఏర్పాట్లు చేయనున్నారు.

బస్సులే కీలకం

భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు పెరగనుండటంతో.. జీఎస్టీ రోడ్, బెంగళూరు హైవే, తిరుత్తణి, హైవే, జీఎన్‌టీ రోడ్, ఐటీ కారిడార్, కాంచీపురం తిరుత్తణి ఇండస్ట్రియల్ కారిడార్, ఈసీఆర్, ఓఆర్ఆర్, తిరువళ్లూరు హైరోడ్, రాజీవ్‌గాంధీ సాలై తదితర మార్గాల్లో రవాణా వ్యవస్థ మెరుగుపరిచేందుకు 'సీయూఎంటీఏ' ప్రణాళిక రూపొందిస్తోంది. ఆ ప్రకారం.. ఉద్యోగ హబ్‌లకు 2కి.మీ పరిధిలోనే ఉద్యోగుల నివాసాలు ఉండే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది. దీన్నిబట్టి ఎంటీసీ బస్సులను ఆయా ప్రాంతాల్లో విరివిగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది.

సీఎంఏ ప్రాజెక్టుల వ్యయ అంచనాలు (కోట్లలో)..

● అదనపు బస్సులు, బస్టాండ్ల వృద్ధికి - రూ.52,963 ● మెట్రో, మెట్రో నియో, బీఆర్‌టీ, ట్రామ్ కారిడార్‌లకు - రూ.1,09,182 ● సబర్బన్ రైళ్ల పెంపునకు - రూ.24,827 ● రోడ్ల నిర్మాణానికి - రూ.22,522 ● మోటారు రహిత ప్రాంత అభివృద్ధికి - రూ.7,336 ● బహుళ రవాణా వ్యవస్థలు కలిసేలా మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ (ఎంఎంఐ) - రూ.1,483 ● కార్గో రవాణా వ్యవస్థ - రూ.3,365

ప్రజా రవాణాకు పెద్దపీట

రవాణా వ్యవస్థ ప్రణాళికల్లో అత్యధికంగా ప్రజారవాణా (43.2శాతం), మోటారు రహిత ప్రాంతాలకు (26.9శాతం) ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నై మెట్రో సిటీ బస్సులు ప్రస్తుతం 3,481 ఉండగా.. విడతలవారీగా 8,533కు పెంచనున్నారు. నగర శివారు నుంచి జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులు 946 నుంచి 1,618కి పెంచే డిమాండ్ ఉన్నట్లు అధికారులు వివరిస్తున్నారు. బస్ డిపోలను 31 నుంచి 57కు పెంచుతుండగా.. శివారు నుంచి ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సుల కోసం మోఫిసిల్ బస్ టెర్మినల్స్‌ను 7 నుంచి 11కు పెంచనున్నారు. నగర పరిధిలో మెట్రో, మెట్రో నియో (ఎల్ఆర్‌టీ), బీఆర్‌టీ సేవల్ని విస్తరిస్తున్నారు. హరిత ప్రాధాన్యంగా 2,673 కి.మీ మేర పాదబాటలు, 250కి.మీ మేర సైకిల్‌బాటలు ప్రతిపాదించారు.

అతిథి గృహాన్ని ప్రారంభించిన గవర్నర్ ఆర్ఎన్ రవి. చిత్రంలో తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, దాత ఏజే శేఖర్‌రెడ్డి తదితరులు

తిరుమలలో అతిథిగృహం ప్రారంభం

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో 'శ్రీ భాగ్య నిలయం' అతిథిగృహాన్ని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆదివారం ప్రారంభించారు. తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్యచౌదరి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక శ్రీపద్మావతి అతిథిగృహం పరిధిలో తితిదే మాజీ బోర్డు సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఏజే శేఖర్‌రెడ్డి సుమారు రూ.25 కోట్ల వ్యయంతో కాటేజ్ డొనేషన్ స్కీమ్ కింద నూతన అతిథిగృహాన్ని నిర్మించి తితిదేకు అప్పగించారు. ఇందులో 12 గదులను అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దారు.

☛ శ్రీవారిని గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు తితిదే అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

కేంద్ర భాజపా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే: ముఖ్యమంత్రి

చెన్నై, న్యూస్‌టుడే: లోక్‌సభ సమావేశాల్లో తమిళనాడు ప్రజాప్రతినిధులకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. ఆయన తన 'ఎక్స్' పేజీలో... అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని సగర్వంగా చెప్పుకుంటూనే తమిళనాడు ప్రజల గళాన్ని కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అణచివేయడం సరైనదేనా? అని ప్రశ్నించారు. తమిళనాడు డిమాండ్లు, అవసరాలను లేఖలుగా, నేరుగా వినతులుగా, శాసనసభ తీర్మానాలుగా వెల్లడించినా ఆలకించకపోవడం న్యాయమా? అని ప్రశ్నించారు. అత్యధిక పన్ను ఆదాయాన్ని అందించే రాష్ట్రమైన తమిళనాడును వంచించడం మనస్సాక్షి ఉన్న ఎవరూ ఆమోదించరని తెలిపారు. ఆ వంచనలను అధిగమించి దేశంలోనే అత్యధికంగా 11.19శాతం ఆర్థికాభివృద్ధిని సాధించామన్నారు. మొట్టికాయలు వేసే కొద్దీ తల వంచబోమని, తలెత్తుకుని ముందుకు సాగుతామని తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రజాప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని పేర్కొన్నారు.

పేరు కాదు.. ఆలోచన మారాలి

చెన్నై: రాజ్‌భవన్ పేరు మార్పుపై ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తన 'ఎక్స్' పేజీలో... శాసనసభను గౌరవించనివారు రాజ్‌భవన్‌ను లోక్‌భవన్‌గా పేరు మార్చడం కంటి తుడుపా? ప్రజాపాలనతత్వం కళ్లల్లో మట్టి చల్లుతున్నారా? అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను, ప్రజల ఆకాంక్షను నెరవేర్చే సార్వభౌమత్వం కలిగిన శాసనసభను గౌరవించడమే ప్రస్తుతం అవసరమన్నారు. ఆలోచన, ఆచరణలో మార్పు లేకుంటే పేరు మార్పు అవసరంలేదని, పేరు మార్పుకన్నా ఆలోచన మార్పే అవసరమని పేర్కొన్నారు.

హెచ్ఐవీ రహిత రాష్ట్రం కోసం ప్రతిజ్ఞ చేద్దాం: ముఖ్యమంత్రి స్టాలిన్

చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాడును హెచ్ఐవీ/ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించడానికి ప్రతిజ్ఞ చేద్దామంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ఆయన తన సందేశ ప్రకటనలో... 1986లో చెన్నైలో తొలిసారి హెచ్ఐవీ కేసును గుర్తించినప్పటి నుంచి నేటివరకు 39ఏళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్స్ నిరోధక, నియంత్రణ చర్యల్లో కృషి చేసి విజయం సాధించిందని తెలిపారు. హెచ్ఐవీ బాధితుల కోసం పలు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ఆరోగ్యశాఖ పద్దుల్లో హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధిత చిన్నారుల పౌష్టికాహారం, విద్య, వైద్య అవసరాలకుగాను ఆర్థిక సాయంగా ప్రతినెలా రూ.వెయ్యి అందించే పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. దీని ద్వారా ప్రతినెలా 7,618 మంది చిన్నారులు లబ్ధిపొందుతున్నారని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి అక్టోబరు 12 వరకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో హెచ్ఐవీ/ఎయిడ్స్, లైంగిక వ్యాధుల గురించి సుమారు 2.30లక్షల మందికి అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. కళాశాల విద్యార్థులకు రెడ్ రిబ్బన్ క్లబ్‌ల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా హెచ్ఐవీ/ఎయిడ్స్ కేసు నమోదుకాని పరిస్థితిని రూపొందించడానికి అందరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.

నేడు కరూర్ రానున్న జస్టిస్ అజయ్ రస్తోగీ కమిటీ

విల్లివాక్కం, న్యూస్‌టుడే: కరూర్ తొక్కిసలాట దుర్ఘటన వ్యవహారంగా సీబీఐ అధికారులు కరూర్ తాంతోంద్రిమలై ప్రభుత్వ పర్యాటక భవనంలో బస చేసి పలువురిని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు పర్యవేక్షణకు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగీ నేతృత్వంలోని ఇద్దరు ఐపీఎస్ అధికారులతో కూడిన కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. ఈ బృందంలో సుమిత్ చరణ్, సోనల్ వి. మిశ్రా ఉన్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ అజయ్ రస్తోగీ నేతృత్వంలోని బృందం సోమవారం కరూర్ రానున్నట్టు సమాచారం. ఈ బృందం కేసు దర్యాప్తును పరిశీలిస్తుంది.

మహారథంపై మహేశ్వరుని కటాక్షం

తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో జరుగుతున్న కార్తిక మహా దీపోత్సవాల్లో భాగంగా

ఆదివారం ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామి కనులపండువగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కొండ ఎక్కడానికి భక్తులకు నిషేధం

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న కార్తిక దీపోత్సవాల్లో భాగంగా డిసెంబరు 3వ తేదీ 2,668 అడుగుల ఎత్తైన కొండపై మహాదీపం వెలిగించనున్నారు. ఆ సమయంలో చాలా మంది భక్తులు కొండపైకి వెళ్లి దీపాన్ని దర్శించుకుంటారు. గత ఏడాది ఫెయింజల్ తుపాను కారణంగా కొండ ఎక్కడానికి భక్తులకు నిషేధం విధించారు. ఈ ఏడాది దిత్వా తుపాను కారణంగా కొండ ఎక్కే నేల దృఢంగా లేదని, భారీ వర్షం కురిసే అవకాశముందని నిపుణులు తెలిపారు. అందువల్ల ఆ రోజు భక్తులు కొండ ఎక్కడానికి జిల్లా కలెక్టర్ నిషేధం విధించారు.

ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు గడువు పొడిగింపు

చెన్నై, న్యూస్‌టుడే: ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు గడువును ఈ నెల 11 వరకు పొడిగించారు. రాష్ట్రంలో నవంబరు 4న ప్రారంభమైన ఓటర్ల జాబితాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ పనులు డిసెంబరు 4న పూర్తి కానున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తిచేసిన ఎన్యూమరేషన్ ఫారాలను గడువులోపు బూత్ స్థాయి అధికారులకు లేదా హెల్ప్ డెస్క్‌లో సమర్పించిన ఓటర్ల పేర్లు ఈ నెల 9న విడుదలచేసే ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటుచేసుకుంటాయనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో 'ఎస్ఐఆర్' పనులు ఈ నెల 11 వరకు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ తదితర పనులు జరగనున్నాయని, 16న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ జాబితాలో పేర్లు లేనివారు తమ పేర్లు చేర్చుకునేందుకు జనవరి 15వ తేదీ వరకు గడువు పొడిగించింది.

డీఎంకేకు లభించిన విజయం : ఎన్.ఆర్.ఇళంగో

చెన్నై: గడువు పెంచడం డీఎంకేకు లభించిన విజయమని ఆ పార్టీ చట్ట విభాగం కార్యదర్శి, సీనియర్ న్యాయవాదియైన ఎంపీ ఎన్.ఆర్.ఇళంగో తెలిపారు. దిల్లీలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎస్.ఐ.ఆర్ పనులకు ఇచ్చిన గడువు కూడా వ్యావహారికంగా సాధ్యం కాదనీ వెల్లడించామని, ఈ విషయమై సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. డీఎంకే వాదనలతో ప్రస్తుతం ఏకీభవించిన ఎన్నికల కమిషన్ ఎన్యూమరేషన్ సమయాన్ని వారం పొడిగించిందని, ప్రత్యేక ముమ్మర సవరణ పనుల్లో ఉన్న మరిన్ని సమస్యలను డిసెంబరు 4న సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నామని వెల్లడించారు.

ఎయిడ్స్ బాధితులకు భరోసా

■ వారి బాధ ఎరిగి చేయూత

■ 'పాజిటివ్ ఉమెన్ నెట్‌వర్క్' పేరుతో సేవలు

■ విశేష కృషి చేస్తున్న కౌసల్యా పెరియస్వామి

చిన్నతనంలో తల్లిని పోగొట్టుకొని 19ఏళ్లకే పెళ్లి చేసుకొని ఎయిడ్స్ బారినపడ్డారు ఓ మహిళ. అంతలోనే భర్త మరణం మరింత కుంగదీసింది. 1995లో భారతదేశంలో తొలిసారిగా తాను ఎయిడ్స్ బారినపడ్డానని బహిరంగంగా చెప్పారామె. ఎయిడ్స్ అంటువ్యాధిగా భావించి దూరంపెట్టే సమాజంలో వారికోసం పోరాడేందుకు 'పాజిటివ్ ఉమెన్ నెట్‌వర్క్' అనే సంస్థను స్థాపించి సేవలందిస్తున్నారు కౌసల్యా పెరియస్వామి. ఆమె సేవలను అభినందిస్తూ భారత ప్రభుత్వం 'నారీశక్తి' పురస్కారంతో సత్కరించింది. కౌసల్య సేవా ప్రస్థానాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..**- న్యూస్‌టుడే, ఆర్కేనగర్**

పెళ్లైన ఆరు నెలలకు భర్త ఆత్మహత్య

నామక్కల్ జిల్లా బోడినాయక్కన్‌పట్టి మా సొంతూరు. నా రెండేళ్లప్పుడే అమ్మ చనిపోయింది. నాన్న మరో పెళ్లి చేసుకున్నాడు. పిన్ని వేధింపులు తాళలేక అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఆమె వద్దే పెరిగాను. ప్లస్‌టూ వరకు చదివాను. 1995లో నాకు ఇష్టం లేకుండా లారీ డ్రైవరైన బంధువుతో పెళ్లి చేశారు. వివాహమైన రెండు వారాలకే నా ఆరోగ్యం క్షీణించింది. అలానే భర్త కూడా అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు హెచ్ఐవీ ఉందన్న విషయం దాచి నాతో పెళ్లి చేశారు. ఆరు నెలల తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. వైద్యులకే ఎయిడ్స్ వ్యాధి గురించి సరిగా తెలియని ఆ కాలంలో నాలాంటి సామాన్యులు ఎలా తెలుసుకొని బయటపడతారని ఆలోచించాను.

అన్ని విధాలా సాయం

వ్యాధికి శాశ్వత చికిత్స లేదని తెలుసుకున్నాను. అప్పుడే అంతర్జాతీయ మీడియా సంస్థలు, జర్నలిస్టులు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. హెచ్ఐవీ సోకిన తర్వాత నా ఆరోగ్యం, మానసిక స్థితి, వైద్య సమస్యలను బహిరంగంగా పంచుకున్నాను. కొందమంది పురుషుల అసురక్షిత లైంగిక సంబంధాల కారణంగా చాలామంది మహిళలు హెచ్ఐవీ బారినపడ్డారు. అలాంటి మహిళలంటే సమాజంలో చిన్నచూపు. అప్పుడే చెన్నైకు వచ్చి హెచ్ఐవీ బాధిత మహిళల కోసం 1997లో 'పాజిటివ్ ఉమెన్ నెట్‌వర్క్' అనే సంస్థను స్థాపించాను. బాధిత మహిళలు పలువురు తమను వెతుక్కుంటూ రావడం ప్రారంభించారు. మేము వాళ్ల కోసం వెతుకుతూ వెళ్లాము. వాళ్లకు ఆస్పత్రిలో చికిత్స అందించి జీవించేందుకు భరోసా కల్పించాం. ఎయిడ్స్ వ్యాధి గురించి అవగాహనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలతో కలిసి బాధిత మహిళలు హక్కులు, సాయం, ఆరోగ్యం, ఉద్యోగావకాశాలు, విద్య పొందేందుకు సాయం చేస్తున్నాం.

అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా 'నారీశక్తి' పురస్కారం అందుకుంటున్న కౌసల్యా పెరియస్వామి

బాధిత మహిళలకు భరోసా కల్పిస్తున్న దృశ్యం

పలు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం

మా సంస్థ హెచ్ఐవీ బాధిత మహిళల శ్రేయస్సు కోసం తమిళనాడు ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రాజెక్టులలో వారిని ఏకీకృతం చేయడం ద్వారా ప్రభుత్వానికి, బాధిత మహిళలకు మధ్య వారధిగా పనిచేస్తుంది. ఇంకా బాధిత మహిళల ఆరోగ్యం, మానసిక, సామాజిక స్థితిగతులు, వ్యక్తిగత సమస్యలపై క్షేత్రస్థాయి అధ్యయనాలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించాము. ఆ పనులకుగాను మాకు ప్రభుత్వం నిధులు అందించింది. అదేవిధంగా మేము యునెస్కో, యునైడ్స్, ప్రైవేట్ సంస్థల ప్రాజెక్టులలోనూ పనిచేస్తున్నాము. ఈ సంస్థలో నేనే కాకుండా హెచ్ఐవీ బాధిత మహిళలు మరికొందరు కూడా పనిచేస్తున్నారు. చెన్నైలో 18ఏళ్లుగా ఒంటరిగానే జీవిస్తున్నాను. తగిన మందులు తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటున్నాను. నా తుదిశ్వాస వరకు బాధిత మహిళ క్షేమం కోసం పనిచేయాలన్నదే నా కోరిక.

30 వేల మందికి లబ్ధి

పాజిటివ్ ఉమెన్ నెట్‌వర్క్ సంస్థ ద్వారా ఇప్పటివరకు 30 వేల మంది లబ్ధి, పునరావాసం పొందారు. భారత్, యూకే పార్లమెంట్‌లు, అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించారు. ఆమె చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం 2015లో 'నారీశక్తి' పురస్కారంతో గౌరవించింది. అబ్దుల్‌కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతులుగా ఉన్నప్పుడు, వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో వారిని కలిసి కౌసల్య హెచ్ఐవీపై అవగాహన కల్పించేలా ప్రసంగించారు.

దక్షిణ జిల్లాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు

ప్యారిస్, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. మదురై, రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి, తెన్‌కాశి, కన్నియాకుమరి తదితర జిల్లాల్లో పగలే ఊటీ, కొడైకెనాల్‌ను తలిపించేలా చలి నమోదవుతోంది. తిరునెల్వేలి జిల్లాలో వందేళ్లలో ఎన్నడూలేని విధంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మదురైలో 22.6 డిగ్రీల సెల్సియస్, తూత్తుకుడిలో 20.05, కోవిల్పట్టిలో 21.8, తెన్‌కాశి 21, తిరుచ్చెందూర్ 20, పాంబన్ 23, కన్నియాకుమరి 26.6 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి.

చెన్నై మహానగర పాలకసంస్థ తరపున 7 కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక శిబిరాల ద్వారా 726 పెంపుడు ప్రాణులకు టీకాలు వేసి, మైక్రోచిప్‌లు అమర్చి వాటి యజమానులకు లైసెన్సులు అందించారు. తేనాంపేట లాయిడ్స్ కాలనీలోని కేంద్రంలో ఓ శునకానికి టీకా వేస్తున్న దృశ్యం **- న్యూస్‌టుడే, చెన్నై**

పళనిసామి బహిరంగ సభలో కార్యకర్త మృతి

విల్లివాక్కం, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిసామి బహిరంగ సభలో ఓ కార్యకర్త మృతి చెందిన సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాలయంలో ఆదివారం రాత్రి అన్నాడీఎంకే బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో ఎడప్పాడి పళనిసామి పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో అర్జునన్(44) అనే కార్యకర్త హఠాత్తుగా స్పృహకోల్పోయి మృతి చెందారు.

(c) eenadu

గూడలూర్ సమీపంలో బోనులో చిక్కిన పులి

విల్లివాక్కం, న్యూస్‌టుడే: నీలగిరి జిల్లా గూడలూర్ సమీపంలో దేవర్‌సోల్లై పరిధిలోని కొట్టాయ్ మట్టం ప్రాంతంలో పులుల సంచారం పెరగడంతో ప్రజల అభ్యర్థన మేరకు అటవీ శాఖవారు ఆ ప్రాంతంలో ఇనుప బోను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఓ పులి బోనులో చిక్కినట్లు తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది శనివారం అక్కడకు చేరుకుని బోను చుట్టూ భద్రతా బలగం ఏర్పాటు చేశారు. పులి శరీర పరిస్థితి, శ్వాస తదితర వాటిని వెటర్నరీ డాక్టర్ పరిశీలించారు. అనంతరం పులిని ముదుమలై అడవిలో విడిచిపెట్టారు.

గుండేరిపళ్లం డ్యామ్‌లో చేపలు పట్టుకునేందుకు టెండర్లు

విల్లివాక్కం: ఈరోడ్ జిల్లా గుండేరిపళ్లం జలాశయంలో చేపల వేట హక్కు కోసం ఈ-టెండర ప్రక్రియ నిర్వహించనున్నారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ కందసామి విడుదల చేసిన ప్రకటనలో.. జిల్లా మత్స్యవనరులు, మత్స్యకారుల సంక్షేమ శాఖ ఆధీనంలో ఉన్న జలాశయంలో ఐదేళ్లపాటు చేపలు పట్టుకునే లైసెన్స్‌కి ఈ-టెండరు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. టెండరు ఫారాలు, అదనపు వివరాలకు శాఖ వెబ్‌సైట్‌నుగాని జిల్లా మత్స్య వనరులు, మత్స్యకారుల సంక్షేమ శాఖ సహాయ డైరెక్టరును సంప్రదించాలని సూచించారు. ఆన్‌లైన్ వేలంలో పాల్గొనేవారు వెబ్‌సైట్‌లో వేలం నోటిఫికేషన్ నంబరు నమోదు చేసి టెండర్ ఫారంతో పాటు ఇతర ఫారాలు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. డిసెంబరు 10వ తేదీ ఉదయం 9 గంటల వరకు బిడ్లను సమర్పించవచ్చు.

భక్తిశ్రద్ధలతో గీతా పారాయణం

భగవద్గీత పారాయణం చేస్తున్న దృశ్యం

సైదాపేట, న్యూస్‌టుడే: పచ్చియప్ప రామయ్య శెట్టి ధర్మ సంస్థ ఆధ్వర్యంలో గీతా జయంతి సందర్భంగా చెన్నై త్యాగరాయ నగర్‌లోని వీఆర్‌సీసీ సెంటినరీ హాలులో ఆదివారం ఏర్పాటు చేసిన సామూహిక భగవద్గీత పారాయణం భక్తిశ్రద్ధలతో సాగింది. 18 అధ్యాయాలలో మొత్తం 700 సంస్కృత శ్లోకాలను నగరంలోని సోదర ధర్మ సంస్థల నిర్వాహకులతో పాటు పుర ప్రముఖులు అనేకులు పారాయణం చేసి శ్రీకృష్ణ పరమాత్మకు నివేదించారు. సామూహిక పారాయణానికి సారథ్యం వహించిన జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్టు సభ్యులను ధర్మ సంస్థ పాలక మండలి సభ్యులు కోటా సుధాకర్ (అధ్యక్షులు), గోరంట్ల బాలాజీ, కేకే బాలు సత్కరించారు.

మయిలాడుత్తురై-తరంగంబాడి రైల్వే లైను పునరుద్ధరిస్తే మేలు

కేంద్రానికి పలు సంఘాల వినతి

- న్యూస్‌టుడే, వడపళని

మయిలాడుత్తురై నుంచి తరంగంబాడి రైల్వే లైను పునరుద్ధరించి కారైక్కాల్ వరకు పొడిగించాలని స్థానికులు డిమాండు చేస్తున్నారు. జిల్లాల మయిలాడుత్తురై జంక్షన్‌లో వంద సంవత్సరాల వేడుకల సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు ఈ అంశాన్ని లేవనెత్తారు. మయిలాడుత్తురై - ట్రాంక్విబార్ రైల్వే రెస్టొరేషన్ కమిటీ సభ్యులు, నివాసితులు రైల్వే లైను పునరుద్ధరణ పనులు జరిగితే కావేరీ డెల్టా ప్రాంతాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని, 2026-27 కేంద్ర బడ్జెట్‌లో ఈ అంశాన్ని జోడించాలని డిమాండు చేశారు. 1926లో ప్రారంభమైన రైలు మాయవరం - ట్రాంక్విబార్ మార్గంలో 1987 వరకు నడిచింది. ఆ తర్వాత వాణిజ్య కార్యాచరణ కారణాల వల్ల ఆగిపోయింది. ఈ లైను పునరుద్ధరించాలని ఆలోచన 2000లో వచ్చినప్పటికీ ముందుకు సాగలేదు. పునరుద్ధరణ పనులతో కావేరీ డెల్టా మీదుగా తంజావూరు, కుంభకోణం, మయిలాడుత్తురై, తరంగంబాడి, కారైక్కాల్, నాగపట్టిణం, తిరువారూరు జిల్లాలను కలుపుతూ వృత్తాకార రైలు నెట్‌వర్క్‌ను సృష్టిస్తుంది. దీనితో ప్రయాణికుల సంఖ్య పెరిగి, సరకు రవాణాతో పాటు ప్రాంత అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది.

శిథిలమైన తరంగంబాడి రైల్వే స్టేషను

ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ..

ఈ ప్రాజెక్టు 213 కి.మీ వృత్తాకార మార్గంలో ఏర్పాటై తిరుక్కడైయూర్, తిరునళ్లార్, నాగూర్, వేలంకణ్ణి, నవగ్రహ ఆలయాల వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలను కూడా కలుపుతుందని మయిలాడుత్తురై - ట్రాంక్విబార్ రైల్వే పునరుద్ధరణ కమిటీ నిర్వాహకుడు తిరుపతి పి.కల్యాణం పేర్కొన్నారు. లోక్‌సభలో మార్గంపై లేవనెత్తిన రెండు ప్రశ్నలకు వేరే మార్గం పట్ల ఆసక్తి ఉన్నట్టుగా ప్రభుత్వం పేర్కొంది. దీనిపై కేంద్ర మంత్రివర్గం 2024 ఫిబ్రవరి 7న ఇచ్చిన సమాధానంలో పునరుద్ధరణ కోసం తరంగంబాడి మీదుగా మయిలాడుత్తురై - కారైక్కాల్ లైన్‌పై పేరళం-కారైక్కాల్ లైన్‌ను ఎంచుకున్నట్లు కేంద్ర రైల్వేశాఖ పేర్కొంది. 2006-07 సంవత్సరంలో 47.32 కిలోమీటర్ల మార్గానికి సర్వే పూర్తయినా పుదుచ్చేరి ప్రభుత్వం పేరళం-కారైక్కాల్ లైన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నట్లు తెలిపింది. 2023 ఆగస్టు 9న ఇచ్చిన సమాధానంలో పేరళం-కారైక్కాల్ 23 కి.మీ వరకు నిర్మాణానికి రూ.373.42 కోట్లు మంజూరయ్యాయి. మయిలాడుత్తురై-తరంగంబాడి-తిరునళ్లార్-కారైక్కాల్ మార్గానికి రూ.114.57 కోట్లతో పనులు ప్రారంభించేందుకు 2006-07లోనే సర్వే పూర్తయిందని, ఆ తర్వాత 2010లో వ్యయం రూ.175 కోట్లకు పెరిగిందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

గేజ్‌లను మార్చాలి

ఈ ప్రాజెక్టు 2011 నుంచి రైల్వే బోర్డులో పెండింగులో ఉందని, కమిటీ ప్రకారం దక్షిణ రైల్వే మయిలాడుత్తురై నుంచి తరంగంబాడి వరకు పాత మీటర్ గేజ్ మార్గంలో నిర్మాణానికి తగిన భూమి ఉందని, దాన్ని ఉపయోగించుకోవచ్చని సభ్యులన్నారు. తిరునళ్లార్ నుంచి కారైక్కాల్ వరకు 11 కి.మీ వరకు భూసేకరణ అవసరముంటుందని చెప్పారు. తంజావూరు జిల్లాలోని నాలుగు మీటర్ గేజ్‌లైన్ల మూడింటిని.. మన్నార్‌గుడి-నీడమంగళం (2011), తిరుత్తురైపూండి-అగస్త్యంపల్లి (2023), పేరళం-కారైక్కాల్ (2025) బ్రాడ్‌గేజీగా మార్చారని కమిటీ పేర్కొంది.

మధురవాయల్ పోలీస్ స్టేషన్‌కు బాంబు బెదిరింపులు

అరెస్టయిన భూపతి

ప్యారిస్, న్యూస్‌టుడే: మధురవాయల్ పోలీస్ స్టేషన్‌కు బాంబు బెదిరింపులు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై పోలీసు కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. మధురవాయల్ పోలీస్‌స్టేషన్‌లో బాంబు ఉందని, అది కాసేపట్లో పేలుతుందని చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెంటనే మధురవాయల్ స్టేషన్‌లో బాంబు స్క్వాడ్ తనిఖీ చేసింది. ఎలాంటి పేలుడు వస్తువులు లభించలేదు. అనంతరం దర్యాప్తు చేసి బెదిరింపులకి పాల్పడిన భూపతి అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

సెంగోట్టైయన్ అనుభవం టీవీకేకు ఉపయోగకరం

విలేకరులతో మాట్లాడుతున్న కార్తి చిదంబరం

ఆర్కేనగరం: సెంగోట్టైయన్ అనుభవం టీవీకేకు సహాయపడుతుందని కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం పేర్కొన్నారు. పుదుకోట్టై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... కొన్ని పథకాలకు కేంద్రం సరిగా నిధులు కేటాయించలేదన్నారు. ముఖ్యంగా జలజీవన్ పథకం కింద కోట్లాది నిధులను ఇంకా అందించలేదని, దీంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని ఆరోపించారు. సెంగోట్టైయన్ టీవీకేలో చేరడం వలన ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. అన్నాడీఎంకేకు సాధారణంగా వచ్చే ఓట్లు వస్తాయన్నారు. కానీ ఆయన అనుభవంతో సూచనలిస్తే టీవీకే నేతలు అంగీకరిస్తారో? లేదో? తెలియదన్నారు. రాష్ట్రంలో నేరాలు తగ్గడానికి పోలీసుశాఖకు పూర్తి అధికారం ఇవ్వాలన్నారు. రాత్రిపూట గస్తీ విధులు పెంచాలన్నారు. 'ఎస్ఐఆర్' పనులు జనవరి నుంచే ప్రారంభించుంటే బాగుండేదన్నారు.

'రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశ్నార్థకం'

విల్లివాక్కం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారాయని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతా విజయకాంత్ ఆరోపించారు. ఆమె ఆదివారం ఈరోడ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనవరి 9వ తేదీ కడలూర్‌లో నిర్వహిస్తున్న డీఎండీకే మహానాడులో కూటమి గురించి ప్రకటిస్తామని తెలిపారు.

శిశువుకి పేరుపెడుతున్న ఎంపీ కనిమొళి

శిశువుకు పేరు పెట్టిన కనిమొళి

ప్యారిస్, న్యూస్‌టుడే: తూత్తుకుడిలో వర్షప్రభావిత ప్రాంతాలను ఎంపీ కనిమొళి పరిశీలించారు. తూత్తుకుడిలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రభావితమైన ఒట్టపిడారం, సుడలైయాపురం, మాదానగర్, రాజపాళెయం, తాళముత్తునగర్ మొదలైన ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను ఎంపీ కనిమొళి శనివారం పరిశీలించారు. అప్పుడు తల్లిదండ్రుల కోరిక మేరకు ఓ శిశువుకు 'మలర్' అని పేరుపెట్టారు. వెంట జిల్లా కలెక్టరు ఇళంభగవత్, మేయర్ జగన్ పెరియసామి తదితరులు ఉన్నారు.

మై స్టాంప్ తపాలా బిళ్ల విడుదల

వడపళని, న్యూస్‌టుడే: దక్షిణ భారతదేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, దాతలు, దేశీయ శాస్త్రీయ కళా పోషకులలో ఒకరైన పి. ఓబుల్ రెడ్డి 100వ జయంతిని పురస్కరించుకుని భారత తపాలా శాఖ తరఫున 'మై స్టాంప్' తపాలా బిళ్లను విడుదల చేసింది. చెన్నైలో జరిగిన శతజయంతి వేడుకల్లో భాగంగా అపోలో ఆసుపత్రుల గ్రూపు వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి సమక్షంలో చెన్నై పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్ మేజర్ మనోజ్ తపాలా బిళ్లను విడుదల చేశారు. 1972లో ఇండో నేషనల్ లిమిటెడ్ పేరుతో నిప్పో బ్యాటరీ తయారీని పి.ఓబుల్ రెడ్డి ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఏటా 800 మిలియన్ బ్యాటరీలను సంస్థ ఉత్పత్తి చేస్తోంది. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి మాట్లాడుతూ.. ఓబుల్ రెడ్డి అపోలో ఆసుపత్రి ప్రారంభించినప్పటి నుంచి డైరెక్టర్లలో ఒకరుగా సేవలందించారని పేర్కొన్నారు. ఆయన కర్ణాటక సంగీతంపై మంచి అభిమానం కలిగిన వ్యక్తి అని, త్యాగరాజస్వామి ఆరాధకుడని, సంగీత కళాకారులను కూడా ప్రోత్సహించే వారని అన్నారు. కార్యక్రమానికి ఓబుల్ రెడ్డి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

తపాలా బిళ్ల విడుదల చేసిన డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి, మేజర్ మనోజ్, ఓబుల్ రెడ్డి కుటుంబీకులు

పెనుగాలులతో నిలిచిన శోలింగర్ ఆలయ రోప్‌కార్ సేవలు

☛ *భయాందోళనకు గురైన భక్తులు*

షోలింగర్, న్యూస్‌టుడే: రాణిపేట జిల్లా శోలింగర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొండపై ఉంది. ఆలయానికి చేరుకోవడానికి 1,305 మెట్లు ఉన్నాయి. వృద్ధులు, మహిళలు, పిల్లల కోసం రోప్‌కార్ సౌకర్యం ఉంది. ఆలయంలో స్వామివారు 11 నెలలపాటు యోగ స్థితిలో ఉంటారు. ఒక్క కార్తిక మాసంలోనే ఆయన కళ్లు తెరచి భక్తులను అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. దీంతో కార్తిక మాసంలో వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 6 గంటలకు రోప్‌కార్ కొండపైకి భక్తులతో బయలుదేరింది. ఆ సమయంలో పెనుగాలులు వీచడంతో రోప్‌కార్ సేవలను నిలిపేశారు. అందులో ఉన్న భక్తులు భయాందోళన చెందారు. సుమారు 20 నిమిషాల తర్వాత గాలి వేగం తగ్గడంతో సేవలను పునరుద్ధరించారు.

రేషన్‌కార్డుదారులకు నివారణ సాయమందించాలి

విలేకరులతో మాట్లాడుతున్న అన్బళగన్

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: ఎరుపు రేషన్‌కార్డుదారులకు రూ.10వేల నివారణ సాయం అందించాలని అన్నాడీఎంకే పుదుచ్చేరి రాష్ట్ర కార్యదర్శి అన్బళగన్ తెలిపారు. ఆయన ఆదివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... పుదుచ్చేరిలో దిత్వా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రజల జీవనాధారం దెబ్బతిందని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, రోడ్డు వెంబడి వ్యాపారులు తదితరులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. వారం రోజులుగా జాలర్లు వేటకు వెళ్లలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న 2.8 లక్షల ఎరుపు రేషన్‌కార్డుదారులకు రూ.10 వేలు, 1.60లక్షల పసుపు రేషన్‌కార్డుదాలరుకు రూ.5వేల సాయం అందజేయాలన్నారు. రోడ్లపై నిలిచిన నీరు తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

పలు రైళ్లకు తాత్కాలికంగా టెర్మినల్ మార్పు

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై ఎగ్మూరు రైల్వే స్టేషనులో జరుగుతున్న పునరాభివృద్ధి పనుల కారణంగా తాత్కాలికంగా తాంబరం/చెన్నై బీచ్ టెర్మినల్‌లో డిసెంబరు 1 నుంచి 5వ తేదీ వరకు మార్పులు చేసినట్టు దక్షిణ రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.

● **16866** తంజావూరు-చెన్నై ఎగ్మూరు ఉళవన్ ఎక్స్‌ప్రెస్ 30 నుంచి డిసెంబరు 4వ తేదీ వరకు తాంబరానికి తెల్లవారు జామున 03.45కు వస్తుంది. ● **20636** కొల్లం-ఎగ్మూరు అనంతపురి 30 నుంచి 4 వరకు తాంబరానికి 05.20కి చేరుకుంటుంది. ● **22662** రామేశ్వరం-ఎగ్మూరు సేతు 30 నుంచి 4వ తేదీ వరకు తాంబరానికి 06.35కి వస్తుంది. ● **16752** రామేశ్వరం-ఎగ్మూరు ఎక్స్‌ప్రెస్ 30 నుంచి 4 వరకు 06.45 గంటలకు తాంబరానికి చేరుతుంది.

1 నుంచి 5 వరకు మార్పులు...

16865 ఎగ్మూరు-తంజావూరు ఉళవన్ ఎక్స్‌ప్రెస్ డిసెంబరు 1 నుంచి 5 వరకు తాంబరంలో 23.00కు బయలుదేరుతుంది. ● **20635** ఎగ్మూరు-కొల్లం అనంతపురం ఎక్స్‌ప్రెస్ 1 నుంచి 5 వరకు తాంబరంలో 20.20కి నడుస్తుంది. ● **22661** ఎగ్మూరు-రామేశ్వరం సేతు ఎక్స్‌ప్రెస్ 1 నుంచి 5 వరకు తాంబరంలో 18.20కి బయలుదేరుతుంది. ● **16751** ఎగ్మూరు-రామేశ్వరం 1 నుంచి 5 వరకు తాంబరంలో 19.42కు బయలుదేరుతుంది. ● **22158** ఎగ్మూరు-ముంబయి ఎస్టీ ఎక్స్‌ప్రెస్ 1 నుంచి 5 వరకు చెన్నై బీచ్‌కి 06.45 గంటలకు నడుస్తుంది.

దారి మళ్లింపు...

09419 అహ్మదాబాద్-తిరుచ్చిరాపల్లి డిసెంబరు 4న 09.30కు నడిచే ప్రత్యేక రైలు రేణిగుంట, అరక్కోణం నార్త్, మేల్‌పాక్కం, కాట్పాడి, వేలూరు, విళుపురం మీదుగా నడుస్తుంది. ఈ రైలు అరక్కోణం, పెరంబూరు, ఎగ్మూరు, తాంబరం, చెంగల్పట్టు మార్గంలో నడవదు. అదనంగా ప్రయాణికుల కోసం తిరుత్తణి స్టేషనుకి 13.00కి చేరుకుని 13.05కి బయలుదేరుతుంది.

ఘనంగా వేద విజ్ఞాన వేదిక ప్రసంగ కార్యక్రమం

వక్తను సత్కరిస్తున్న కందనూరు మధు తదితరులు

టీనగర్, న్యూస్‌టుడే: చెన్నైలో వేద విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలోని 167వ ప్రసంగ కార్యక్రమం ఆదివారం చెన్నై టీనగర్ విజయరాఘవ రోడ్‌లోని ఆంధ్రా క్లబ్‌లో ఘనంగా జరిగింది. ఈ నెల అంశం 'రామాభ్యుదయ కావ్య సౌందర్యం'పై హైదరాబాద్‌కు చెందిన తాతా సందీప్ శర్మ ప్రసంగించారు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన అచ్యుతరాయలు ఆస్థానంలో ఉన్న ప్రముఖ కవులలో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడు ఈ కావ్యాన్ని రచించారని, ఆయన ప్రబంధ కవిగా ప్రసిద్ధి చెందినవారని గుర్తు చేశారు. ఈ కావ్యాన్ని కేవలం రామకథగా కాకుండా, అప్పటి సాహితీ సంప్రదాయాలపై అయ్యలరాజు రామభద్రుడు విసిరిన ఓ కవితా తిరుగుబాటుగా అభివర్ణించారు. ముందుగా వేద విజ్ఞాన వేదిక కార్యదర్శి కందనూరు మధు వక్తను సభకు పరిచయం చేశారు. అనంతరం జ్ఞాపికతో సత్కరించారు. తెలుగు ప్రముఖులు ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆహూతులు

ఎస్ఐఆర్ ప్రక్రియలో భారీగా అవకతవకలు

☛ *మంత్రి పెరియస్వామి*

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: 'ఎస్ఐఆర్' పనులు సరిగా నిర్వహించని కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి పెరియస్వామి పేర్కొన్నారు. దిండుక్కల్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దిండుక్కల్ జిల్లా ఆత్తూర్ నియోజకవర్గంలో 'ఎస్ఐఆర్' పనులు అత్యవసరంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. బూత్‌స్థాయి అధికారులు, సిబ్బందిని పిలిచి తహసీల్దార్ ముత్తుమురుగన్ ఇకపై ఉండే ఫారాలు వలస వెళ్లినవారివని, వాటిని నమోదు చేసి పూర్తి చేయాలని చెప్పినట్లు సమాచారం అందిందన్నారు. మొత్తంగా 60మంది ఓటర్లు వలస వెళ్లిపోయినట్లు నమోదు చేసేశారన్నారు. అన్ని బూత్‌ల అధికారులను బలవంతం చేసి వలస వెళ్లిపోయారని చెప్పి 25వేల ఓట్లు లేకుండా చేశారన్నారు. కావాలనే ఓట్లను తొలగించారన్నారు. జిల్లా కలెక్టర్, తహసీల్దార్‌పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి పెద్ద తప్పు రాష్ట్రంలో ఎక్కడా జరగదన్నారు. చిన్నాళపట్టి పంచాయతీలో 7,713 ఓట్లు తొలగించారన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.

పునరావాస కేంద్రాలకు 120 కుటుంబాలు

ఆహార పొట్లాలు అందజేస్తున్న దృశ్యం

మహాబలిపురం, న్యూస్‌టుడే: దిత్వా తుపాను ప్రభావంతో శనివారం సాయంత్రం నుంచి మహాబలిపురంలో బలమైన గాలులతో వర్షం కురుస్తోంది. బీచ్ టెంపుల్ దక్షిణ భాగం, పట్టిపుల్లం ప్రాంతాల్లో సముద్రంలో అలలు 10 అడుగుల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. దీంతో తీరం వెంబడి గుడిసెల్లో నివసిస్తున్న 120 యానాదుల కుటుంబాలను సహాయక బృందాలు పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి ఆహార పొట్లాలు అందజేశారు. వర్షాల వలన మహాబలిపురానికి ఆదివారం పర్యాటకుల రాకపోవడంతో ఆ ప్రాంతం బోసిపోయింది.

EENADU eClassifieds JOBS
నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజిలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/ Female) కావలెను. సంప్ర: ✆: 8465005959.

నేడు అమ్యూజ్‌మెంట్ పార్క్ ప్రారంభించనున్న సీఎం

మహాబలిపురం: చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ తాలూకా ఇల్లలూర్‌లో నెలకొల్పిన వండర్లా అమ్యూజ్‌మెంట్ పార్క్ ప్రారంభోత్సవం సోమవారం ఉదయం 10.30 గంటలకు జరగనుంది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న ముఖ్యమంత్రి స్టాలిన్ పార్కును ప్రారంభించనున్నారు.

2 నుంచి 'కాశీ తమిళ సంగమం' వేడుకలు

వడపళని, న్యూస్‌టుడే: కాశీ తమిళ సంగం పేరిట మంగళవారం వారణాసిలో తమిళనాడు, కాశీ ప్రజల సంస్కృతులను తెలియజేసే వేడుకలు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ఈ వేడుక నాలుగోసారి జరుగుతోంది. వేడుకల ద్వారా రాష్ట్రం, కాశీ ప్రజల మధ్య ఐక్యతా భావం మరింత బలపడనుంది. వేడుకల్లో భాగంగా 'లెటజ్ లెర్న్ తమిళ్' ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఉత్తరప్రదేశ్‌లోని 30 కళాశాలల నుంచి విద్యార్థులు రాష్ట్రంలోని పలు విద్యా సంస్థలను సందర్శించి తమిళ భాష ప్రాముఖ్యత గురించి తెలుసుకోనున్నారు. మొదటి బ్యాచ్‌లో తమిళ సాహితీ నిపుణులు, సంస్కృతిలో స్కాలర్లు, విద్యార్థులు, టీచర్లు, కళాకారులు కన్నియాకుమరి నుంచి శనివారం రైలులో వారణాసికి బయలుదేరారు. ఈ రైలుకు శాసనసభ్యుడు ఎమ్మార్ గాంధీ జెండా ఊపారు. వారణాసిలో మంగళవారం నమో ఘాట్ వద్ద వేడుకలు ప్రారంభం కానున్నాయి. 1500 మందికిపైగా ప్రతినిధులు పాల్గొననున్నారు. 12వ తేదీతో వేడుకలు ముగుస్తాయి.

యథాతథంగా విమాన సేవలు

వడపళని, న్యూస్‌టుడే: దిత్వా తుపాను తీవ్రత, భారీ వర్ష హెచ్చరికలు సడలించిన నేపథ్యంలో చెన్నై విమానాశ్రయం నుంచి తూత్తుకుడి, మదురై, తిరుచ్చికి ఆదివారం విమాన సేవలు ఎప్పటిలాగానే కొనసాగాయని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. చెన్నై నుంచి జాఫ్నాకు వెళ్లాల్సిన రెండు విమానాలు రద్దు చేసి, ప్రయాణికులు వెళ్లాల్సిన గమ్యస్థానాలకు సంబంధించిన విమాన సంస్థల నుంచి ముందుగా వివరాలు తెలుసుకోవాలని సూచించారు. శనివారం పలు విమానాలు రద్దు కావడంతో ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శనివారం చెన్నై నుంచి తూత్తుకుడి, మదురై, తిరుచ్చికి వెళ్లాల్సిన, రావాల్సిన 18 విమానాలు రద్దయ్యాయి. అదేవిధంగా చెన్నై, కొలంబో, జాఫ్నాల మధ్య 11 సర్వీసులు రద్దు చేశారు. దిత్వా తుపాను కారణంగా పుదుచ్చేరి నుంచి రెండో రోజు ఆదివారం కూడా అన్ని సర్వీసులు రద్దయ్యాయి.

కడలూర్ కూరగాయల మార్కెట్‌లో రద్దీ

మార్కెట్లకు పోటెత్తిన ప్రజలు

వేళచ్చేరి, న్యూస్‌టుడే: దిత్వా తుపాను నేపథ్యంలో చెన్నై వాతావరణ కేంద్రం కడలూర్ జిల్లాకు శనివారం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఆ మేరకు శనివారం రాత్రి నుంచి కడలూర్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, అనవసరంగా బయటకు రావద్దని జిల్లా యంత్రాంగం సూచించింది. దీంతో ప్రజలు అవసరాలకు తగ్గట్లు కూరగాయాలు, నిత్యావసర సరకులు, ఔషధాలు, ఇతర ఆహార పదార్థాలు కొనుగోలు చేయడానికి దుకాణాలు, మార్కెట్లకు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. దీంతో మార్కెట్లు, దుకాణాల్లో రద్దీ నెలకొంది.

వెయ్యి మంది విద్యుత్తు సిబ్బంది సిద్ధం

వడపళని, న్యూస్‌టుడే: దిత్వా తుపాను హెచ్చరిక నేపథ్యంలో విద్యుత్తు సంబంధిత సమస్యలు, ఇతర సమస్యలు ఏర్పడితే తక్షణమే పరిష్కరించేందుకు తమిళనాడు విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎన్‌పీడీసీఎల్) 1,000 మంది సిబ్బందిని సిద్ధం చేసింది. టీఎన్‌పీడీసీఎల్‌కు చెందిన 200 మంది, ఒప్పంద సిబ్బంది 750 మంది ఆదివారం విధుల్లో ఉండనున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,580మందిని అప్రమత్తం చేసినట్టు పేర్కొన్నారు. ప్రతి డివిజన్‌లో 15 మంది సభ్యులతో కూడిన బృందం అందుబాటులో ఉంటూ లోటెన్షన్, హైటెన్షన్ ప్రాంతాల్లో అవసరమైన వస్తువులు, ఇతర పరికరాలు అందించేందుకు సిద్ధంగా ఉంటుందని వివరించారు. సకాలంలో సమాచారం అందేందుకు 90 వాకీటాకీలతో పాటు చెన్నై మహానగర కార్పొరేషన్ నుంచి అదనంగా మరో 50 వాకీటాకీలు కూడా సిద్ధం చేసుకున్నామని తెలిపారు. విద్యుత్తు స్తంభాలు, ఓవర్‌హెడ్, భూగర్భ కేబుళ్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కూడా తగినంత స్టాకుతో ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మిన్నగం కాల్ సెంటర్‌లో రాష్ట్రవ్యాప్తంగా అందుతున్న ఫిర్యాదులను టీఎన్‌పీడీసీఎల్ ఛైర్మన్ జె.రాధాకృష్ణన్ శనివారం పరిశీలించారు.

దక్షిణ రైల్వేలో ముందస్తు జాగ్రత్త చర్యలు

వడపళని, న్యూస్‌టుడే: దిత్వా తుపాను హెచ్చరికలపై తమిళనాడు, పుదుచ్చేరిలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్టు దక్షిణ రైల్వే ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. దక్షిణ రైల్వేలోని ఆరు డివిజన్లలో 24 గంటలపాటు అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షణలో ఉంటారని తెలిపింది. చేపట్టిన చర్యలను ఇలా..

● 24 గంటలపాటు ఎమర్జెన్సీ కంట్రోల్ సెల్స్ ప్రధాన కార్యాలయాలు, డివిజన్లలో పనిచేస్తాయి. ● తరచూ వాతావరణ విభాగంతో అధికారులు మాట్లాడి లైన్లలో ఉండే సిబ్బందికి సమాచారం తెలియజేస్తారు. అక్కడి పరిస్థితిని తెలుసుకుంటారు. ● తీర ప్రాంతాల్లోని స్టేషన్లపై ప్రత్యేక నిఘా ఉంటుంది. ● అత్యవసర పరిస్థితుల్లో సేవలకు ఆర్పీఎఫ్ అందుబాటులో ఉంటుంది. ● చెన్నై డివిజన్‌లో బేసిన్ బ్రిడ్జి, తండియార్‌పేట, ఎగ్మూరు, తాంబరం, అరక్కోణం ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉన్నందున అధికారులు నిశితంగా గమనిస్తుంటారు. ● మదురై డివిజన్‌లోని 17 ప్రాంతాల్లో ప్రతి గంటకు పరిస్థితిని సమీక్షిస్తారు. గంటగంటకీ గాలి తీవ్రత, పాంబన్ వంతెనపై ప్రభావాన్ని పరిశీలిస్తుంటారు. ● తిరుచ్చి డివిజన్‌లో వార్ రూమ్ నుంచి తీర ప్రాంతం, ఇతర సెక్షన్లకు సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలియజేస్తారు. ● నాగపట్టిణం, కారైక్కాల్, పాంబన్ తీర ప్రాంతాల్లో గాలులపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ● అదేవిధంగా ఎగ్మూరు, చెన్నై సెంట్రల్, విళుపురం, కడలూరు, మయిలాడుత్తురై, నాగపట్టిణం, కారైక్కాల్, కుంభకోణం, తిరుచ్చిరాపల్లి, పొన్‌మల్లై, విరుదాచలం, అరియలూర్, తిరువణ్ణామలై లాంటి ప్రధాన యార్డుల్లో వంతెనలు, కల్వర్టుల వెంటిలేషన్ మార్గాలు ఎలా ఉన్నాయో పరిశీలించి నీరు నిల్వ ఉన్న చోట తొలగిస్తున్నారు. ● విద్యుత్తు సంబంధ సమస్యలు ఏర్పడినా పరిష్కరించేందుకు సిబ్బంది విధుల్లో ఉంటారు.

పాంబన్ వంతెనపై టవర్ వ్యాగన్ పరిశీలన

బాధితులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: వర్ష బాధితులకు పరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భాజపా ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ ఆరోపించారు. కోయంబత్తూరు న్యూ ఇండియా ప్రాంతంలోని ఓ ప్రైవేటు కళాశాలలో భాజపా క్రీడా విభాగం తరఫున రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ఆదివారం జరిగాయి. పోటీలను వానతి శ్రీనివాసన్, భాజపా రాష్ట్ర క్రీడాభివృద్ధి విభాగ అధ్యక్షుడు నయినార్ బాలాజీ ప్రారంభించారు. అనంతరం వానతీ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో ఓ క్రీడా మైదానం నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, నాణ్యమైన పారాలింపిక్ అథ్లెట్ల శిక్షణ కోసం తన ఎమ్మెల్యే నిధి నుంచి రూ.రెండు కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన భూమిని కేటాయించకపోవడంతో ఆ నిధిని ఇతర ప్రాజెక్టులకు బదిలీ చేయాల్సి వచ్చిందన్నారు. క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. వర్షాలకు ముందస్తు జాగ్రత్త చర్యలు మాత్రమే సరిపోవని, నష్టపోయిన రైతులకు పరిహారం కూడా సరైన సమయంలో అందించాలన్నారను. పంట బీమా ఉన్నా రైతులు పూర్తి ప్రయోజనాలను పొందలేకపోతున్నారని విమర్శించారు.

(c) eenadu

సిరై తొలి సింగిల్ విడుదల

చెన్నై, న్యూస్‌టుడే: వర్ధమాన దర్శకుడు సురేశ్ రాజకుమార్ దర్శకత్వంలో విక్రమ్ ప్రభు, ఎల్‌కే అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సిరై'. ఇందులో అనంత నాయిక. చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. యధార్థ ఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రంలోని తొలి సింగిల్ 'మన్నిచ్చిరు' పాటను శనివారం సాయంత్రం విడుదల చేశారు. పాట సన్నివేశాలను వేలూర్‌లో చిత్రీకరించారు. విక్రమ్ ప్రభు, అనంత మధ్య సన్నివేశాలు చోటుచేసుకున్న ఈ పాటను జస్టిన్ ప్రభాకరన్ రాసి సంగీతం అందించగా సత్యప్రకాశ్, ఆనంది జోషి కలిసి పాడారు.

అంగమ్మాళ్ ట్రైలర్...

చెన్నై: రచయిత పెరుమాళ్ మురుగన్ కథానిక ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'అంగమ్మాళ్'. స్టోన్ బెంచ్, ఎన్‌జాయ్ ఫిలిమ్స్, ఫిరో మూవీ స్టేషన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి విపిన్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించారు. గీతా కైలాసం, చరణ్ శక్తి, భరణి, ముల్లైయరసి, తెండ్రల్ రఘునాథన్ తదితరులు ప్రధానపాత్రల్లో నటించారు. ముహమ్మదు మక్బూల్, మన్సూర్ సంగీతం అందించారు. ఈ నెల 5న చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ట్రైలర్‌ను చిత్రబృందం శనివారం సాయంత్రం విడుదల చేసింది.

ఓ సన్నివేశంలో గీతా కైలాసం

రజనీకాంత్‌కు

వైరముత్తు శుభాకాంక్షలు

చెన్నై, న్యూస్‌టుడే: జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు సినీ గేయ రచయిత వైరముత్తు శుభాకాంక్షలు తెలిపారు. గోవాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాలు ముగింపు కార్యక్రమంలో రజనీకాంత్ 50ఏళ్ల చిత్రపరిశ్రమ ప్రస్థానాన్ని కొనియాడేలా ఆయన్ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సినీ గేయరచయిత వైరముత్తు తన 'ఎక్స్' పేజీలో సందేశం విడుదల చేశారు. రజనీకాంత్ నిరాడంబరత, సుగుణాలను ప్రశంసించారు.

స్టాలిన్‌కు సూర్య, కార్తి కృతజ్ఞతలు

చెన్నై: తమిళనాడు డాక్టర్ జె.జయలలిత మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో సీనియర్ నటుడు శివకుమార్‌కు ముఖ్యమంత్రి స్టాలిన్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించిన విషయం తెలిసిందే. తమ తండ్రికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడంపై నటులు కార్తి, సూర్య హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ వారు వేర్వేరుగా లేఖలు రాశారు. ఈ సందర్భంగా సూర్య తన 'ఎక్స్' పేజీలో... చిత్రకారుడిగా జీవితాన్ని తన తండ్రి ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. గ్రామం నుంచి బయలుదేరిన ఆయన కళా ప్రపంచం దృష్టిని ఆకర్షించి పలువురికి ఆదర్శవంతంగా మారారని తెలిపారు. ఆయన నైపుణ్యానికి గౌరవ డాక్టరేట్ తగిన గుర్తింపుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తండ్రి జీవిత విలువలతో తన జీవితాన్ని, భావాలను చెక్కుకున్నట్లు తెలిపారు. శివకుమార్ కుమారుడు అన్నదే ఎన్నటికీ తన గుర్తింపు అన్నారు. తన తండ్రితో పాటు చిత్రకారుడు చంద్రు అలియాస్ గురుసామి చంద్రశేఖరన్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

మాడ వీధిలో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి రథం

కనులపండువగా పంచమూర్తుల రథోత్సవాలు

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో జరుగుతున్న కార్తిక దీపోత్సవాల్లో భాగంగా ఆదివారం పంచమూర్తుల రథోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం అరుణాచలేశ్వరస్వామి, ఉణ్ణాములై అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, దీపారాధనలు జరిగాయి. 7 గంటలకు వినాయకుడికి పూజలు నిర్వహించి రథంపై కొలువుదీర్చారు. జిల్లా కలెక్టరు తర్పగరాజ్ రథాన్ని లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీ వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, తర్వాత ఉణ్ణాములై సమేత చంద్రశేఖరస్వామి, అనంతరం పరాశక్తి అమ్మవారు, చండికేశ్వరర్ రథోత్సవాలు జరిగాయి. శనివారం రాత్రి ఉణ్ణాములై సమేత చంద్రశేఖరస్వామి వెండి రథంపై ఊరేగించారు.

ఎన్నికల సంఘం తీరును ఖండిస్తూ 4న దిల్లీలో ఆందోళన: రామదాస్

సైదాపేట, న్యూస్‌టుడే: ఎన్నికల కమిషన్ అన్బుమణికి మద్దతుగా వ్యవహరిస్తోందని పీఎంకే వ్యవస్థాపకుడు రామదాస్ ఆరోపించారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... పీఎంకేకు ఆచార్యులు ధీరన్ అధ్యక్షుడిగా పనిచేశారని, తర్వాత జీకే మణి 25ఏళ్లపాటు పనిచేశారని తెలిపారు. అన్బుమణి అధ్యక్షుడు కావాలని ఆశ పడటంతో 2025 మే 28న సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా చేశానని చెప్పారు. అయితే ఆయన కుట్ర చేసి 2023 సర్వసభ్య సమావేశంలో ఎంపిక చేయకపోయినా ఎంపికైనట్లు నకిలీ పత్రాలను ఎన్నికల కమిషన్‌లో సమర్పించి 2026 వరకు అధ్యక్షుడిగా కొనసాగేందుకు లేఖ పొందారని తెలిపారు. ఇది అతిపెద్ద ద్రోహమన్నారు. ఎన్నికల కమిషన్ అన్బుమణికి మద్దతుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం తీరును ఖండిస్తూ 2వ తేదీ చెన్నై కలెక్టర్ కార్యాలయం వద్ద, 4వ తేదీ దిల్లీలో ఆందోళన చేయనున్నట్లు ప్రకటించారు.

వైభవంగా మహా కుంభాభిషేకం

వేళచ్చేరి, న్యూస్‌టుడే: చెన్నై కొలత్తూర్‌లోని పురాతన అముదాంబికై సమేత సోమనాథస్వామి ఆలయంలో రూ.3 కోట్ల వ్యయంతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. దాతలు అందజేసిన రూ.71 లక్షల వ్యయంతో వెంకటా చలపతి పరిపాలన సభ భవనాన్ని నిర్మించారు. ఆలయంలో పనులు పూర్తి కావడంతో మహా కుంభాభిషేకాన్ని ఆదివారం నిర్వహించారు. వేడుకలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు వెంకట చలపతి పరిపాలన సభ భవనాన్ని ప్రారంభించారు.

వెంకటా చలపతి పరిపాలన సభ భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి శేఖర్‌బాబు

గవర్నర్ భవనంలో సీఎం నివాసం ఉండాలి: మల్లై సత్యా

వేలూరు, న్యూస్‌టుడే: గవర్నర్ భవనంలో ముఖ్యమంత్రి నివాసం ఉండాలని ద్రావిడ వెట్రి కళగం అధ్యక్షుడు మల్లై సత్యా పేర్కొన్నారు. వేలూరులోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాజ్‌భవన్‌ను ముఖ్యమంత్రి నివాసంగా మార్చడమే తమ పార్టీ ప్రధాన డిమాండ్ అన్నారు. గవర్నర్ బదులుగా ముఖ్యమంత్రి ఆ భవనంలో నివాసం ఉండాలన్నారు. డీఎంకే సమర్థవంతంగా పాలిస్తుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. అదే నమ్మకంతో డీఎంకేను తిరిగి గెలిపించడమే తమ పార్టీ లక్ష్యంగా తెలిపారు. డీఎంకే కూటమి తరఫున ఒకటి రెండు స్థానాలను ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తామని పేర్కొన్నారు.

దివాలా తీస్తున్న విశ్వవిద్యాలయాలు: నయినార్

సైదాపేట, న్యూస్‌టుడే: డీఎంకే ప్రభుత్వంలో విశ్వవిద్యాలయాలు దివాలా తీస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ఆరోపించారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... పింఛను బకాయిలు చెల్లించేందుకు కార్పస్ ఫండ్ నుంచి రూ.95 కోట్లు మద్రాసు వర్సిటీ ఇచ్చినట్టు వచ్చిన వార్తలు దిగ్భ్రాంతి కలిగించాయని తెలిపారు. గత కొన్నేళ్లుగా ప్రొఫెసర్లను నియమించేందుకు కూడా తగిన నిధులు లేక మద్రాసు వర్సిటీ కొట్టుమిట్టాడుతుందని అన్నారు. రాష్ట్రంలోని మిగతా వర్సిటీల పరిస్థితి కూడా ఇదేనని తెలిపారు.

కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన ఉదయనిధి

సైదాపేట, న్యూస్‌టుడే: దిత్వా తుపాను ముందస్తు జాగ్రత్త చర్యలను శనివారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పరిశీలించారు. చెన్నై ఎళిలగంలోని రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్, చెన్నై రిప్పన్ బిల్డింగ్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రంలో తీసుకున్న చర్యలను ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పరిశీలించారు.

ఎళిలగంలో పరిశీలిస్తున్న ఉదయనిధి స్టాలిన్

అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం

పుదువై సీఎం రంగసామి

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: దిత్వా తుపాను ఎదుర్కొనేందుకు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి రంగసామి తెలిపారు. పుదుచ్చేరికి రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు సుమారు 7.53 సెం.మీ వర్షపాతం నమోదైంది. కరువాడికొలప్పు, మూలక్కులం ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించారు. పరిశ్రమలలో రాత్రి పూట పనిచేసే ఉద్యోగులకు కలెక్టర్ కులోత్తుంగన్ సెలవు ప్రకటించారు. మద్యం దుకాణాలు 8 గంటలకే మూసివేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలవారిని ఉంచిన లాస్‌పేట్టైలోని పునరావాస కేంద్రాలను కలెక్టరు పరిశీలించారు. అక్కడ అక్షయపాత్ర వంటశాలలో 80వేల మందికి ఆహారం సిద్ధం చేస్తున్నారు. అలల తాకిడికి చిన్నకాలాపట్టు వద్ద తీరం కోతకు గురైంది. దీంతో పుదుచ్చేరి బీచ్ రోడ్డుని మూసివేశారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి రంగసామి ఉప్పలం సముద్రతీరాన్ని పరిశీలించి విలేకరులతో మాట్లాడుతూ... పలుచోట్ల పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంత ప్రజలను ఉంచామన్నారు. వర్షాల తర్వాత తుపాను నష్టాన్ని అంచనా వేసి నివేదికను కేంద్రానికి పంపుతామన్నారు.

చిన్నకాలాపట్టులో కోతకు గురైన సముద్ర తీరం

చెన్నైలో తుపాను సహాయక చర్యలు ముమ్మరం

▶ షోళింగనల్లూర్‌లోని ఎళిల్‌నగర్‌లో బాధితులకు ఆహారం అందిస్తున్న దృశ్యం
▶ తిరువొత్తియూర్ హైరోడ్డులో వర్షపునీటిని తొలగిస్తున్న జీసీసీ కార్మికులు

చెన్నై, న్యూస్‌టుడే: దిత్వా తుపాను నేపథ్యంలో చెన్నై మహానగర పాలకసంస్థ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. జీసీసీ తరఫున 215 చోట్ల సహాయక కేంద్రాలను సిద్ధం చేయడంతో పాటు వాటిల్లో ఆహారం, వైద్యం, తాగునీరు వంటి వసతులను సిద్ధం చేశారు. ఈ కేంద్రాలోని ప్రజలకు ఆహారం అందించడానికి అనువుగా 110 కేంద్రీయ వంటశాలలనూ సిద్ధంగా ఉంచారు. ఆదివారం అడయారు జోన్ 172వ డివిజన్, షోళింగనల్లూర్ జోన్ 192, 198, 199, 200వ డివిజన్లలోని సుమారు 32,550 మందికి అల్పాహారం అందించారు. తిరువొత్తియూర్ జోన్ 14వ డివిజన్‌లోని తిరువొత్తియూర్ హైరోడ్డులో నిలబడిన వర్షపునీటిని మోటార్ల ద్వారా, శుభ్రతా కార్మికులు తొలగించారు. 20చోట్ల ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం 103 ఫైబర్ బోట్లను సిద్ధంగా ఉంచారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. పలు చోట్ల కూలిన వృక్షాలను తొలగించారు.

డిమాండ్లు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె

సెకండరీ ఉపాధ్యాయుల సంఘం హెచ్చరిక

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2009 మే 31న విధుల్లో చేరిన సెకండరీ ఉపాధ్యాయులకు ఒక వేతనం, అదే ఏడాది జూన్ 1న నియమితులైన ఉపాధ్యాయులకు మరో జీతం నిర్ణయించారు. కేవలం ఒక్క రోజులోనే ప్రాథమిక వేతనం రూ.3,170 తగ్గింది. దీని ప్రభావం దాదాపు 20వేలమంది ఉపాధ్యాయులపై పడింది. ఈ వేతన వ్యత్యాసాలను తొలగించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సెకండరీ ఉపాధ్యాయులు పోరాడుతున్నారు. దీని గురించి సెకండరీ గ్రేడ్ సీనియారిటీ టీచర్స్ అసోసియేషన్ (ఎస్ఎస్‌టీఏ) రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాబర్ట్ మాట్లాడుతూ.. తమ డిమాండ్లను ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. తాము మూడు విడతల్లో తమ నిరసనలను తెలియజేస్తామని, తొలి విడతగా సోమవారం నల్లబ్యాడ్జిలు ధరించి విధులకు వెళ్లనున్నామని, రెండో దశగా 5వ తేదీ చెన్నైలో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. తర్వాత కూడా డిమాండ్లు నెరవేర్చకుంటే చివరిగా 24వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

మద్యపాన నిషేధాన్ని

జాతీయ విధానంగా చేయాలి

వేలూరు, న్యూస్‌టుడే: మద్యపాన నిషేధాన్ని జాతీయ విధానంగా చేయాలని వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ తెలిపారు. ఆదివారం వేలూరులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... మద్యపాన నిషేధాన్ని జాతీయ విధానం చేయాలన్నారు. వేలూరు జిల్లాలో గ్రూప్-2 ఖాళీల సంఖ్య తక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉపాధి పెంపొందించడానికి నూతన విధానాలను అవలంబించాలన్నారు. యువ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం దేశాభివృద్ధిని ప్రభావితం చేస్తుందన్నారు. విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని వీసీకే హృదయపూర్వకంగా స్వాగతిస్తుందన్నారు.

విరుగంబాక్కం శాసనసభ నియోజకవర్గం ఎంజీఆర్ నగర్‌లోని చెన్నై మహోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటర్ల ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లో పూర్తిచేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బూత్‌స్థాయి అధికారులకు అందజేస్తున్న ఓటర్లు **- న్యూస్‌టుడే, చెన్నై**

దీక్షలో పాల్గొన్న ఇద్దరు

శుభ్రతా కార్మికులకు అస్వస్థత

చెన్నై, న్యూస్‌టుడే: డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న శుభ్రతా కార్మికుల్లో ఇద్దరు అస్వస్థతకు గురికావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. శుభ్రతా పనులను ప్రైవేటీకరించడానికి నిరసనగా, డీఎంకే ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు పర్మినెంట్ చేయాలని తదితర పలు డిమాండ్లతో చెన్నై మహానగర పాలకసంస్థ శుభ్రతా కార్మికులు దశలవారీగా ఆందోళనలు చేస్తున్నారు. జెనోవా, భారతి, గీతా, వసంతి అనే నలుగురు శుభ్రతా కార్మికులు నవంబరు 17 నుంచి అంబత్తూర్‌లోని ఉళైప్పోర్ ఉరిమై ఇయక్కం ప్రధాన కార్యాలయంలో నివరధిక నిరాహారదీక్ష చేపడుతున్నారు. వారిలో జెనోవా అనే కార్మికురాలి ఆరోగ్య పరిస్థితి శనివారం విషమించడంతో 108 వాహనం ద్వారా కీళ్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం భారతి అనే కార్మికురాలి ఆరోగ్యం దెబ్బతినడంతో ఆమెనూ 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మిగతా ఇద్దరు కార్మికులు నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు.

వివాహేతర సంబంధం

రైలు కిందపడి జంట ఆత్మహత్య

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం కారణంగా ఓ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన దిండుక్కల్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. దిండుక్కల్ జిల్లా గోవిందపురానికి చెందిన శాంతనకుమార్(44) భార్య జయలక్ష్మి(38) తిరుప్పూర్‌లోని బనియన్ కంపెనీలో పనిచేస్తోంది. ఈమె బంధువైన కాళిముత్తు (29) కూడా అదే కంపెనీలో పనికోసం తిరుప్పూర్ వచ్చి శాంతనకుమార్ ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో జయలక్ష్మితో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న శాంతనకుమార్ భార్యను మందలించాడు. అయినా వారి ప్రవర్తన మారకపోవడంతో మనస్థాపానికి గురై నాలుగు నెలల క్రితం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం విషయం తెలుసుకున్న బంధువులు కూడా ఇద్దరినీ మందలించారు. ఇదిలా ఉండగా శనివారం జయలక్ష్మి, కాళిముత్తు అరంగనాథపురంలోని రైల్వే పట్టాల వద్దకు వెళ్లి అటుగా వచ్చిన రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. పళని రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

కాళిముత్తు, జయలక్ష్మి (పాతచిత్రాలు)

భార్యను హత్య చేసిన భర్త

మృతదేహంతో సెల్ఫీ తీసుకొని వాట్సప్ స్టేటస్

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: తిరునెల్వేలి నగరలోని దరువై ప్రాంతానికి చెందిన బాలమురుగన్, శ్రీప్రియ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అభిప్రాయబేధాలతో శ్రీప్రియ కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఒంటరిగా ఉంటూ పనికి వెళ్తోంది. ఇదిలా ఉండగా బాలమురుగన్ బంధువు ఇసక్కిరాజా, శ్రీప్రియ సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇసక్కిరాజా తన వాట్సాప్ స్టేటస్‌లో శ్రీప్రియతో కలిసి ఉన్న ఫొటోను పెట్టడంతో బాలమురుగన్ ఆగ్రహానికి గురయ్యాడు. ఆదివారం ఉదయం హాస్టల్‌కి వెళ్లి భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. తర్వాత భార్య మృతదేహంతో తీసుకున్న ఫొటోను తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి బాలమురుగన్‌ను అరెస్టు చేశారు.

హతురాలు శ్రీప్రియతో నిందితుడు బాలమురుగన్ (పాతచిత్రం)

రోడ్డు ప్రమాదంలో

దంపతులు సహా ముగ్గురి మృతి

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో కాంగ్రెస్ కౌన్సిలర్ సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం మేరకు... తెన్కాశి జిల్లా సురండై సమీపం శివగురునాథపురానికి చెందిన అరుళ్ సెల్వప్రభు(50), ఉష(40) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉష.. సురండై మున్సిపాలిటీ ఏడో వార్డు కౌన్సిలర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం ఉదయం అరుళ్ సెల్వప్రభు, భార్య ఉష, ఈమె చెల్లెలు బ్లెస్సీ(35) కలిసి ద్విచక్ర వాహనంపై పొలానికి బయల్దేరాడు. సురండై-శంకరన్‌కోవిల్ రోడ్డులో రెట్టైకుళంవిలక్కు వద్ద రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొంది. ప్రమాదంలో లారీ టైర్ల కింద చిక్కుకున్న అరుళ్ సెల్వప్రభు, ఉష, బ్లెస్సీ అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

ఉష, అరుళ్ సెల్వప్రభు (పాతచిత్రాలు)

ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు...

వేలూరు: తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపం మిన్నూరులోని శ్రీలంక శరణార్థుల శిబిరానికి చెందిన గుణాలన్(18), చెంగలికుప్పం పంచాయతీ అన్నానగర్ ప్రాంతానికి చెందిన సంజయ్(20), భరత్(18) కలిసి ఆదివారం ద్విచక్ర వాహనంపై జాతీయ రహదారిని క్రాస్ చేస్తుండగా వేగంగా వచ్చిన ఓ కారు వారి వాహనాన్ని బలంగా ఢీకొంది. ప్రమాదంలో గుణాలన్, సంజయ్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన భరత్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఆంబూరు తాలూకా పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

ప్రభుత్వ బస్సు ఢీకొని వ్యక్తి...

విల్లివాక్కం: నామక్కల్ జిల్లా వెప్పడై సమీపం రంగనూర్‌కు చెందిన గురువన్(55) శనివారం స్థానికంగా రోడ్డు దాటుతుండగా కుమారపాళైయం వైపు వెళ్తున్న ప్రభుత్వ బస్సు ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గురువన్‌ని స్థానికులు పళ్లిపాలెయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు ఈరోడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. వెప్పడై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కాల్పుల్లో గాయపడిన నిందితుడు...

ట్రిప్లికేన్: కోయంబత్తూరు కౌండంపాళ్యంలోని అపార్ట్‌మెంట్‌లోని 13 ఇళ్లలో శుక్రవారం చోరీ చేసిన ముగ్గురు నిందితులపై పోలీసులు కాల్పులు జరిపి పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆసిఫ్ అనే నిందితుడు ఆదివారం మధ్యాహ్నం మృతిచెందాడు. కాలికి తీవ్రగాయమై నిరంతర రక్తస్రావం కావడంతో మృతిచెందినట్లు తెలుస్తోంది. పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడి మరణంపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరుగనున్నట్లు సమాచారం. ఆసిఫ్ మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

బస్సును ఢీకొన్న వ్యాను..

10 మందికి తీవ్రగాయాలు

వేలూరు: తిరుపత్తూరు సమీపం ఆలంగాయం, ఆండియప్పనూరు ప్రాంతాలకు చెందిన 20మంది ఒడుకత్తూరు వద్ద ఆదివారం జరిగిన శుభకార్యానికి మినీ వ్యానులో వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా కురవన్నోట్టై అటవీ ప్రాంతంలో ఓ మలుపు వద్ద ఎదురుగా వచ్చిన ప్రైవేటు బస్సును ఢీకొంది. ప్రమాదంలో వ్యానులో ఉన్న 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆలంగాయం, వాణియంబాడి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. వెప్పనగుప్పం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బస్సు బోల్తాపడి 10 మందికి...

సైదాపేట: తిరువణ్ణామలై జిల్లా పట్టియందల్ నుంచి 80 మంది అయ్యప్ప భక్తులు శబరిమలైకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. ఆదివారం ఉదయం మేట్టూరు వద్ద ప్రవహిస్తున్న కావేరి నది వద్ద ఆపి నదిలో స్నానానికి దిగారు. 10 మంది మాత్రం దిగకుండా బస్సులోనే ఉన్నారు. డ్రైవర్ వేలు బస్సును రివర్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బోల్తాపడింది. మేట్టూరు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బస్సులో చిక్కుకుని గాయపడిన 10మందిని వెలికితీసి ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదానికి గురైన బస్సు

స్టీల్‌పాత్రల దుకాణంలో అగ్నిప్రమాదం

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: కోయంబత్తూరు నగరంలోని సంగనూరు రోడ్డులో ఉన్న పెట్రోలు బంకు వద్ద శివకుమార్ అనే వ్యక్తి స్టీల్‌పాత్రల దుకాణం నిర్వహిస్తున్నారు. దుకాణంలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. అందులో ఉన్న ఐదుకి పైగా వంట గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. మంటలు పక్కనే ఉన్న పెట్రోలు బంకుకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది ఆర్పడంతో పెనుప్రమాదం తప్పింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న శరవణంపట్టి పోలీసులు ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

ఫర్నీచర్ దుకాణంలో...

వేళచ్చేరి: వేళచ్చేరి సమీప పళ్లిక్కరణై రాధానగర్‌కు చెందిన గోకులకృష్ణన్(42) స్థానికంగా ఉన్న 5 అంతస్తుల భవనంలో అతి పెద్ద ఫర్నీచర్ దుకాణం, షోరూం నిర్వహిస్తున్నారు. ఆదివారం వేకువ జామున దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. మెల్లమెల్లగా మంటలు 5 అంతస్తుల్లోకి వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది 3 గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

ఎస్సైనని బెదిరించి దోపిడీ

విల్లివాక్కం, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా మణవూరు ప్రాంతానికి చెందిన కన్నిక(55) స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. శనివారం దుకాణం ఎదుట రిజిస్ట్రేషన్ నెంబరు లేని కారు వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ఇద్దరిలో ఒకరు దుకాణంలోకి వచ్చి తాను తిరువాలంగాడు పోలీసు స్టేషన్ కొత్త ఎస్సైనని చెప్పాడు. మత్తుపదార్థాలు విక్రయిస్తున్నట్టు తమకు ఫిర్యాదులందాయని, కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.25 వేలు ఇవ్వాలని కన్నికను బెదిరించాడు. తన వద్ద డబ్బులు లేవని, మత్తుపదార్థాలు విక్రయించలేదని ఆమె చెప్పినా వినిపించుకోకుండా గల్లా పెట్టెలోని రూ.5 వేలు, అర సవర బంగారు ఉంగరం బలవంతంగా లాక్కొని వెళ్లిపోయాడు. కన్నిక ఫిర్యాదు మేరకు తిరువాలంగాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

భూ కబ్జా కేసులో పరారీ నిందితుడి అరెస్టు

ప్యారిస్: చెన్నై మైలాపూర్‌కి చెందిన తారాచంద్.. మరణించిన తన తల్లి రుక్మిణీ పేరుపై ఉన్న రూ.5 కోట్ల విలువైన స్థలాన్ని కొందరు నకిలీ పత్రాలతో ఆక్రమించుకుని బ్యాంకులో రూ.3.03 కోట్ల రుణం తీసుకున్నారు. దీనిపై తారాచంద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అనంతరం మోసానికి పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న ఆలందూర్‌కి చెందిన డొమినిక్ జేవియర్‌ను శనివారం అరెస్టు చేశారు.

డొమినిక్ జేవియర్

విమానాశ్రయంలో

రూ.3కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: తిరుచ్చి విమానాశ్రయానికి శనివారం సింగపూర్ నుంచి విమానం వచ్చింది. అందులో థాయ్‌లాండ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద కస్టమ్స్ అధికారులు సోదాలు జరిపారు. అతని బ్యాగుల్లో 3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.3కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం ప్రయాణికుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Ph: 044-28232390
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 97910 83205, 97910 74993

గౌ॥ ముఖ్యమంత్రివర్యులు శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం - సుస్వాగతం

ఈనాడు

ఏలూరు

సోమవారం డిసెంబరు 1, 2025

I

స్వాగతం - సుస్వాగతం



ఆంధ్రుల రాజధాని అమరావతి సృష్టికర్త,

స్వర్ణాంధ్ర సాధకుడు, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధిలో

పరుగులు పెట్టిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు

గౌ॥ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు

నేడు ఉంగుటూరు నియోజకవర్గం

గోపీనాథపట్నం, గొల్లగూడెం గ్రామాలకు

ఎన్టీఆర్ సామాజిక భించన్ల పంపిణీ, ప్రజావేదిక

కార్యక్రమాలకు విచ్చేయుచున్న శుభ సందర్భంగా వారికి

మా హృదయపూర్వక స్వాగత సుమాంజలులు.

పుట్టా మహేష్‌కుమార్

పార్లమెంటు సభ్యులు,

ఏలూరు

పత్సమట్ల ధర్మరాజు

శాసనసభ్యులు,

ఉంగుటూరు

గన్ని వీరాంజనేయులు

ఆప్కాబ్ ఛైర్మన్,

ఉమ్మడి ప.గో.జిల్లా డీసీసీబీ ఛైర్మన్

రైతు సేవా సహకార సంఘం, భీమడోలు గన్ని వీరాంజనేయులు, ఛైర్ పర్సన్ CEO, సభ్యులు మరియు సిబ్బంది	ది గుండుగొలను విశాల సహకార సంఘం సిరిబత్తిన వీరవెంకట సత్యనారాయణ (కొండబాబు), ఛైర్ పర్సన్ సెక్రటరీ, సభ్యులు మరియు సిబ్బంది	ది పూళ్ళ విశాల సహకార సంఘం వట్టి ధర్మవెంకట సత్యలక్ష్మీనారాయణ, ఛైర్ పర్సన్ సెక్రటరీ, సభ్యులు మరియు సిబ్బంది	ది చేబ్రోలు విశాల సహకార సంఘం కడియాల రవిశంకర్, ఛైర్ పర్సన్ సెక్రటరీ, సభ్యులు మరియు సిబ్బంది	ది బొమ్మిడి విశాల సహకార సంఘం మైలవరపు గోపాలకృష్ణ, ఛైర్ పర్సన్ సెక్రటరీ, సభ్యులు మరియు సిబ్బంది

ది బాదంపూడి విశాల సహకార సంఘం వల్లభని గణపతి, ఛైర్ పర్సన్ సెక్రటరీ, సభ్యులు మరియు సిబ్బంది	ది అడవికొలను విశాల సహకార సంఘం గోలి సాయి పుండరీకాక్షుడు, ఛైర్ పర్సన్ సెక్రటరీ, సభ్యులు మరియు సిబ్బంది	ది పెదనింద్రకొలను విశాల సహకార సంఘం కందులపాటి సత్యనారాయణ, ఛైర్ పర్సన్ సెక్రటరీ, సభ్యులు మరియు సిబ్బంది	ది చిననింద్రకొలను విశాల సహకార సంఘం పొత్తూరి నరసింహరాజు, ఛైర్ పర్సన్ సెక్రటరీ, సభ్యులు మరియు సిబ్బంది	గణపవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కూసంపూడి సురేంద్రకుమార్ రాజు, ఛైర్ పర్సన్ సెక్రటరీ, సభ్యులు మరియు సిబ్బంది	కాశిపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొలనువాడ శ్రీనివాసరాజు, ఛైర్ పర్సన్ సెక్రటరీ, సభ్యులు మరియు సిబ్బంది
ముగ్గళ్ళ విశాల సహకార సంఘం గురుజు నాగసూర్యసత్యనారాయణ (సూరిబాబు), ఛైర్ పర్సన్ సెక్రటరీ, సభ్యులు మరియు సిబ్బంది	ది మొయ్యేరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కానుమిల్లి వెంకటేశ్వరరావు, ఛైర్ పర్సన్ సెక్రటరీ, సభ్యులు మరియు సిబ్బంది	ది కొమ్మర విశాల సహకార సంఘం మద్దాల మహంకాళి, ఛైర్ పర్సన్ సెక్రటరీ, సభ్యులు మరియు సిబ్బంది	కేశవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఇందుకూరి చక్రవర్తి వర్మ, ఛైర్ పర్సన్ సెక్రటరీ, సభ్యులు మరియు సిబ్బంది	కోమర్రు విశాల సహకార సంఘం గుండుమోగుల చినరత్తయ్య, ఛైర్ పర్సన్ సెక్రటరీ, సభ్యులు మరియు సిబ్బంది	డి.కుముదవల్లి విశాల సహకార సంఘం దాసం వెంకటేశ్వరరావు, ఛైర్ పర్సన్ సెక్రటరీ, సభ్యులు మరియు సిబ్బంది

CA

(c) eenadu

ముఖ్యమంత్రి రాక నేడే

- లబ్ధిదారు ఇంటికెళ్లి పింఛను అందజేయనున్న చంద్రబాబు
- గొల్లగూడెంలో ప్రజలు, కార్యకర్తలతో వేర్వేరుగా భేటీ

ఏర్పాట్లను మంత్రి పార్థసారథికి వివరిస్తున్న కలెక్టర్ వెట్రిసెల్వి తదితరులు

ఈనాడు-ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు వస్తున్నారు. గతానికి భిన్నంగా, వినూత్నంగా ఆయన పర్యటనలు ఉంటున్నాయి. క్షేత్రస్థాయిలో పేదల సమస్యలు, వారి కష్టాల్ని నేరుగా వారి ఇంటికే వెళ్లి తెలుసుకుని అండగా నిలుస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి తొలుత గొల్లగూడెం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన గోపినాథపట్నం వెళతారు. గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ పింఛనే ఆసరాగా జీవిస్తున్న గుడ్ల నాగలక్ష్మి ఇంటికి వెళ్లి పింఛను అందజేస్తారు. తర్వాత ఆమె యోగక్షేమాలు, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం తిరిగి గొల్లగూడెం ప్రజావేదిక వద్దకు వస్తారు.

వ్యవసాయ ఉత్పత్తులపై చిత్ర ప్రదర్శన.. గొల్లగూడెం ప్రజావేదిక సమీపంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకిస్తారు ఇది ముగిసిన తర్వాత సమీపంలో ఉన్న ప్రజా వేదిక వద్దకు వెళతారు.

గ్రామస్థులతో మమేకం.. ప్రజా వేదిక వద్ద గ్రామాభివృద్ధి.. పేదలను ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీ4 కార్యక్రమంపై సీఎం కీలకోపన్యాసం చేస్తారు. అంతకు ముందు ప్రజలతో సమావేశమవుతారు. ఇది ముగిసిన తర్వాత కొంత విరామం తీసుకుని హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.

పకడ్బందీగా ఏర్పాట్లు.. సీఎం రాక దృష్ట్యా జిల్లా యంత్రాంగం మూడు, నాలుగురోజుల నుంచి గొల్లగూడెంలోనే ఉండి ఆయా పనులను పర్యవేక్షిస్తోంది. పక్కాగా ఏర్పాట్లు చేసింది. మంత్రి పార్థసారథి, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాప్ శివ కిశోర్, జేసీ అభిషేక్ గౌడ ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజావేదిక, కార్యకర్తల సమావేశ మందిరాలను వాటర్‌ప్రూఫ్ టెంట్లతో నిర్మించారు. ఒకవేళ వర్షం కురిసినా కార్యక్రమాలకు అంతరాయం ఉండదని అధికారులు చెబుతున్నారు.

అభివృద్ధికి పట్టం కట్టిన గొల్లగూడెం

ఈనాడు-ఏలూరు: వైకాపా హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపాకు చెందిన వారిని కనీసం నామినేషన్లు వేయనీయలేదు. ఎవరైనా ధైర్యం చేసి నామినేషన్ వేయటానికి వెళ్లినా మార్గం మధ్యలోనే వారి నుంచి నామపత్రాలు బలవంతంగా లాక్కుని చించేశారు. నామినేషన్ గడువు ముగిసే వరకు కిడ్నాప్ చేసి బంధించిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో ఎంపీటీసీ స్థానాన్ని, సర్పంచి పదవిని తెదేపా కైవసం చేసుకుంది. ఆ పార్టీ దాష్టీకాలకు ఎదురొడ్డి నిలిచి మరీ ఆ ఊళ్లో తెదేపా జయకేతనం ఎగరవేయటాన్ని జీర్ణించుకోలేని నాటి వైకాపా పాలకులు ఆ ఊళ్లో గడిచిన ఐదేళ్ల అభివృద్ధిని విస్మరించారు. ఓ చిన్న సిమెంటు రోడ్డు, సచివాలయం తప్ప ప్రత్యేకంగా చేసిన అభివృద్ధి పనులేమీ లేవు.

పనులు చూసి ఓట్లేశారు.. 2014-19 తెదేపా హయాంలో ఆ ఊళ్లో పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరిగాయి. రూ.5 కోట్ల దాకా వెచ్చించారు. ఊళ్లో ఎటుచూసినా సిమెంటు రహదారులు, పక్కా డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు వంటివి కనిపిస్తాయి. ఆ అభివృద్ధి పనులను చూసే వైకాపా హయాంలోనూ అక్కడ పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తెదేపాకు ప్రజలు ఓట్లేశారని చెబుతున్నారు. పార్టీపరంగా క్యాడర్‌కు భరోసాను ఇవ్వటానికి, అభివృద్ధికి నోచుకోని మారుమూల పల్లెలు సీఎం పర్యటనతో అభివృద్ధి చెందటానికి ఆస్కారం ఉంటుందని యోచించి కూటమి ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, తెదేపా జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు సంయుక్తంగా ఈ గ్రామాన్ని ప్రతిపాదించారు.

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..
యువ ప్లేయర్లకు అవకాశం 8లో

నయనానందకరం.. జలవిహారం

సింగరాయపాలెం(ముదినేపల్లి), న్యూస్‌టుడే: సింగరాయపాలెం- చేవూరుపాలెం సెంటరులోని సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో షష్ఠి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు వల్లీ దేవసేనతో కలిసి పుష్కరిణిలో నయనానందకరంగా జల విహారం చేశారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. విద్యుత్తు దీపాలతో అలంకరించిన హంస వాహనం కాంతులీనింది.

సరదాగా.. కాసేపు

శ్రీవారి కొండపై చిల్డ్రన్స్ పార్కు, బృందావనాల అభివృద్ధి

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రానికి వచ్చే భక్తులు, చిన్నారులకు మానసిక ఉల్లాసాన్ని అందించేందుకు దేవస్థానం రూ.30 లక్షల నిధులతో బృందావనం, చిల్డ్రన్స్ పార్కును అభివృద్ధి చేస్తోంది. శ్రీవారి కొండపైన శ్రీవకుళమాత అన్నదానం భవనం ఎదురుగా ఉన్న చిల్డ్రన్స్ పార్కులో దేవస్థానం నిధులతో పలు రకాల ఆట పరికరాలను ఏర్పాటు చేసింది. చిన్నారులు కింద పడితే దెబ్బలు తగలకుండా పార్కులో మట్టిని తొలగించి ఇసుక పోయడానికి పనులు చేస్తున్నారు. పార్కు పక్కనే బృందావనం ఏర్పాటు చేసి సప్తగోకులం, కుందేళ్లు, ఖజానా బాతులు, తాబేళ్లు, గిన్నెకోళ్లు, పక్షులు ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే భక్తులు సరదాగా గడపొచ్చు.

గోదాముల్లో ఇంటి గుట్టు

లబ్ధిదారులకు చేరని గృహ నిర్మాణ సామగ్రి

ఏళ్ల తరబడి అలానే ఉంచడంపై అనుమానాలు

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం కొనుగోలు చేసిన కోట్లాది రూపాయల విలువైన ఇంటి సామగ్రి ఎందుకూ పనికి రాకుండా పోతోంది.

జిల్లాలో రూ.30 కోట్లకు పైగా.. లబ్ధిదారుల కోసం వివిధ రకాల ఇంటి నిర్మాణానికి సంబంధించిన కిటికీలు, తలుపులు, కరెంటు బోర్డులు, తీగలు, సిమెంటు, పైపులు ఇలా అనేక రకాలైన రూ.30.61 కోట్ల విలువైన సామగ్రిని అప్పట్లో కొనుగోలు చేసి జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో అధికారులు గోదాముల్లో ఉంచారు. ప్రస్తుతం చాలా సరకు తుప్పు పట్టిపోగా, గొట్టాలు పనికిరాకుండా పోయాయి. అలా ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున గోదామును ఏర్పాటు చేసి సరకు దాచారు. ఇలా ఎంతకాలం దాస్తారన్నది సమాధానం లేని ప్రశ్న.

అధికారుల నిర్లక్ష్యం.. సమన్వయ లోపంతో ఏళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు మాత్రం చేరకుండా నిరుపయోగంగా మారింది. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర దాటినా ఈ గోదాముల్లో సరకు విషయం ప్రజాప్రతినిధుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురాకపోవటం గమనార్హం. ఇటీవల ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేశాకే ఈ వ్యవహారం వెలుగుచూసింది.

కొమడవోలులోని గోదాములో నిరుపయోగంగా సామగ్రి

కొందరు అధికారులు, సిబ్బంది సరకును అనధికారికంగా వేరేచోటకు తరలించేస్తున్నారని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రం ఏలూరులో కొమడవోలు, పోణంగి, చొదిమెళ్లలో 3 గోదాముల్లో సరకు ఉంచారు. 'లబ్ధిదారులు చాలా మంది తామే ఇల్లు నిర్మించుకుంటామని చెప్పి.. ఈ సామగ్రిని తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఇవి పంపిణీ కాకపోవటంతో 90 శాతం అలా గోదాములకే పరిమితమైంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది' అని గృహ నిర్మాణ సంస్థ జిల్లా పీడీ జి.సత్యనారాయణ తెలిపారు.

జంగారెడ్డిగూడెం గృహనిర్మాణ సంస్థ కార్యాలయం వద్ద కరెంటు, శానిటరీ గొట్టాలు నిరుపయోగంగా కనిపిస్తున్నాయి. ఇనుము తుప్పు పడుతుండగా, సిమెంట్ గడ్డలు కట్టి పాడైంది.
- న్యూస్‌టుడే, జంగారెడ్డిగూడెం

నియోజకవర్గాల వారీగా

	లబ్ధిదారులు,	సామగ్రి విలువ రూ.కోట్లలో
ఏలూరు	17,384	8.22
చింతలపూడి	13,470	6.32
దెందులూరు	12,715	2.74
కైకలూరు	8,297	3.78
నూజివీడు	11,648	4.10
పోలవరం	11,576	2.62
ఉంగుటూరు	5,162	2.70

ఈ నెలా రెండే సరకులు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: రేషన్ కార్డుదారులకు డిసెంబరు నెలలో కూడా రెండు రకాల సరకులను మాత్రమే ప్రభుత్వం పంపిణీ చేయనుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రతి నెలా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కందిపప్పు, పామాయిల్, చింతపండు, గోధుమలు, గోధుమ పిండి వంటి నిత్యావసర వస్తువులను ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా ఎప్పుడు ఇస్తారోనని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇవి కాకుండా రాగులు, జొన్నలు కూడా పంపిణీ చేస్తామంటూ ప్రభుత్వం చెప్పిన మాటలు కార్యరూపం దాల్చడం లేదు. బియ్యం కార్డుదారులు ప్రతినెల కందిపప్పు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇన్నిరకాల సరకులు కాకపోయినా కనీసం కందిపప్పు, పామాయిల్ ఇచ్చినా చాలనుకుంటున్నారు.

నేటి నుంచి పంపిణీ.. రేషన్ దుకాణాల్లో డిసెంబరు 1 నుంచి 15వ తేదీ వరకు సరకులను పంపిణీ చేయనున్నారు. జిల్లాలోని 6,20,146 కార్డుదారులకు, 1,105 మంది డీలర్ల ద్వారా సరకులను అందించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు శివరామమూర్తి తెలిపారు. కార్డుదారులకు పంపిణీ చేసేందుకు 9 వేల టన్నుల బియ్యం, 300 టన్నుల పంచదార అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

దేవుడా.. గట్టెక్కించు!

అన్నదాతల్లో దిత్వా గుబులు

ఈనాడు-ఏలూరు

చేతికొచ్చిన పంట నోటిదాకా రాదేమోనన్న ఆందోళన అన్నదాతలను వెంటాడుతోంది. మొన్న మొంథా.. తాజాగా దిత్వా తుపాను ప్రభావం ఎలా ఉంటుందోనని జిల్లాలో 'వరి' రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో టార్పాలిన్లు డిమాండ్ మేరకు లేకపోవటంతో పంటను ఎలా కాపాడుకోవాలని సతమతమవుతున్నారు.

ఉదయం నుంచే చిరుజల్లులు

జిల్లాలో ఆదివారం ఉదయం నుంచే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఆ జల్లుల ప్రభావంతో అన్నదాతలు ఆగమేఘాలమీద పొలాలకు చేరుకుని పంటను కాపాడుకునే యత్నాల్లో తలమునకలై ఉండటం కనిపించింది. ప్రధానంగా భీమడోలు, గుండుగొలను, కైకరం, ఉంగుటూరు, దెందులూరు, పెదపాడు, ముదినేపల్లి ప్రాంతాల్లో వరి ధాన్యం జాతీయ రహదారులపై పోసుకుని ఆరబెట్టుకుంటున్నారు.

అయితే నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ విభాగం ఏలూరుతో సహా పలు జిల్లాలకు వర్ష సూచన ఉంటుందని రెడ్ ఎలర్ట్ జారీ చేసింది. సోమవారం భారీ వర్షాలు పడతాయని అప్రమత్తం చేసింది. ఆ ప్రభావం ఆదివారం నుంచే ప్రారంభమైంది.

కొయ్యలగూడెం మండలం పొంగుటూరు సమీపంలో ధాన్యం ఒబ్బిడి చేస్తున్న రైతులు

మొలకొస్తుందన్న ఆందోళనతో.. అత్యధిక ధాన్యం రహదారులమీద ఆరబెట్టుకునే దశలో ఉంది. వర్షం పడితే తడిసి పాడైపోతుంది. దిత్వా ప్రభావంతో వర్షాలు పడితే రైతుకు కోలుకోలేని దెబ్బేనని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.

టార్పాలిన్లు ఏవీ?.. ఆర్‌ఎస్‌కేల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని వాటిని పట్టుకెళ్లి వర్షానికి ధాన్యం పాడవకుండా కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆర్‌ఎస్‌కేల్లో ఇవి ఉన్నాయనే విషయాన్ని అక్కడ ఉండే ఉద్యోగులు తెలియజేయలేదు. అద్దెకు ఒక్కో టార్పాలిన్ రోజుకు రూ.200 నుంచి 300 దాకా చెల్లించి తీసుకుంటున్నాం. ఆర్‌ఎస్‌కేలకు ఈకేవైసీ చేయించుకోవటానికి వెళ్తాం. అప్పుడైనా ఈ పరదాల గురించి తెలియజేయలేదని కైకరానికి చెందిన కౌలు వంగా రమేష్ తెలిపారు.

అంబరాన.. అలల పరవళ్లు!

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: సూర్యోదయ వేళ బాల భానుడి కిరణాల ధాటికి చిక్కటి చీకటి చెల్లాచెదురై.. అంబరాన వెలుగుల అలలు పరవళ్లు పర్చుకున్నాయి. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం సమీపంలో ఆదివారం ఉదయం ఆవిష్కృతమైన ఈ దృశ్యం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసింది.

పునరావాస కాలనీ పనుల్లో కదలిక

మరి కొద్ది రోజుల్లో పునఃప్రారంభం

తాడువాయి (జంగారెడ్డిగూడెం గ్రామీణ), న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూరు పరిధిలో పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల నిర్వాసితులకు జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ చల్లవారిగూడెంలో పునరావాసం కల్పించారు. వైకాపా హయాంలో 2022 ఆగస్టు నెలలో గోదావరి వరదలు ముంచెత్తడంతో నిర్వాసితులను చల్లవారిగూడెం పునరావాస కాలనీకి ఆగమేఘాల మీద అధికారుల తీసుకువచ్చారు. అప్పటి నుంచి వారికి కల్పించాల్సిన మౌలిక వసతులు విషయంలో తీవ్ర జాప్యం నెలకొంది. అయితే కూటమి సర్కారు అధికారం చేపట్టిన అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులపై ప్రత్యేక దృష్టి సారించింది. నిర్వాసితులకు రావాల్సిన పరిహారం జమ చేసింది. అలాగే ఏళ్ల తరబడి చలనం లేకుండా స్తబ్ధుగా ఉన్న పునరావాస కాలనీల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన విషయంలో కదలిక తెచ్చింది.

చల్లవారిగూడెం పునరావాస కాలనీలో..	
మంజూరైన ఇళ్లు	3,905
నిర్మించినవి	2,400
వివిధ దశల్లో ఉన్నవి	1,505
కాలనీకి వచ్చిన నిర్వాసిత కుటుంబాలు	500 పైగా..

గుత్తేదారు సంస్థను మార్చి.. చల్లవారిగూడెం పునరావాస కాలనీ నిర్మాణం.. ఇతర పనుల నిమిత్తం ఇప్పటి వరకూ పనిచేసిన గుత్తేదారు సంస్థను మార్చి హైదరాబాదుకు చెందిన ఓ సంస్థకు అప్పగించింది. సుమారు మూడేళ్లుగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పనులను నూతన గుత్తేదారు సంస్థ ప్రతినిధులు కాలనీల్లో పర్యటించి అంచనాలు వేస్తున్నాయి. గత గుత్తేదారు సంస్థ రూ.160 కోట్ల వ్యయంతో 2,400 ఇళ్లు, ఇతర పనులు చేపట్టగా.. నూతన గుత్తేదారు సంస్థ రూ.202 కోట్ల వ్యయంతో 1505 ఇళ్లు, మౌలిక వసతులు కల్పించాల్సిందిగా అధికారులు పేర్కొన్నారు. 'కొత్త గుత్తేదారు సంస్థ ద్వారా మరి కొద్ది రోజుల్లో నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి.' అని గృహనిర్మాణ సంస్థ ఈఈ కేవీవీఎస్ఎస్.ప్రసాద్ తెలిపారు.

8 వరకు పులుల గణన

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం అటవీ రేంజి పరిధిలో సోమవారం నుంచి పులుల గణన మొదలవుతుందని రేంజి అధికారి వి.దుర్గాకుమార్‌బాబు తెలిపారు. స్థానిక రేంజి కార్యాలయంలో ఆదివారం పులుల గణనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ నెల 1 నుంచి 8 వరకు వారం రోజుల పాటు గణన జరుగుతుందన్నారు. ఆల్‌ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (ఏఐటీఈ) 2026లో భాగంగా అటవీ శాఖ దేశవ్యాప్తంగా పులులు గణన చేపట్టిందన్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో పులుల నివాసాలను ఏలూరు జిల్లాలోని పాపికొండల అభయారణ్యం, అడవులు కలుపుతాయి. ఈ నేపథ్యంలో కీలకమైన ఈ గణనను అటవీశాఖ చేపట్టిందన్నారు.

పట్టిసీమ పంపుల నిలిపివేత

పోలవరం, న్యూస్‌టుడే: గోదావరిలో నీటి మట్టం తగ్గడంతో 13 రోజులుగా పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ఆరు పంపుల ద్వారా ప్రాజెక్టు కుడికాలువలోకి విడుదల చేస్తున్న నీటి సరఫరాను ఆదివారం నిలిపివేసినట్లు పర్యవేక్షణ డీఈ సురేష్‌బాబు చెప్పారు. ప్రస్తుతం గోదావరిలో నీటి మట్టం 13.9 మీటర్లకు తగ్గిందని, 14 మీటర్లు పైబడి ఉంటే తప్ప పంపులు ఆన్‌చేసే పరిస్థితి లేదన్నారు.

అండదండలతో గట్టూ పుట్టా కొట్టి..

అంతే లేని ఆక్రమణదారుల ఆగడాలు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు నియోజకవర్గ పరిధిలో నూజివీడు, ముసునూరు, చాట్రాయి, ఆగిరిపల్లి, మండలాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు సాగుతున్నాయి. ఇవి అటవీ శాఖకు చెందినవా.. రెవెన్యూ భూములా అన్న విషయాలను ఆయా శాఖల జిల్లా, డివిజన్ అధికారులు తేల్చడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా రాజకీయ నాయకుల అండదండలతో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. పచ్చని చెట్లను, గట్లను యంత్రాలతో కొట్టివేసి సాగుకు సమాయత్తమవుతున్నారు.

మొక్కలు తొలగించి చదును చేసిన దేవరగుంట గట్టు

➤ నూజివీడు మండలంలోని దేవరగుంట, జంగంగూడెం పరిధిలో ఆర్ఎస్.నం.1లో 253 ఎకరాలు, ఆర్.ఎస్.నం 22లో 478.22 ఎకరాల భూమి ఉంది. 1991 నుంచి చెట్టు పట్టాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఈ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిషేధం. కానీ యథేచ్ఛగా సాగిపోతున్నాయి. తాజాగా దేవరగుంటలో గట్టును కొందరు నిర్భయంగా చదును చేసి సొమ్ము చేసుకునేందుకు యత్నిస్తున్నారు. గతంలోనే 42 మంది ఆక్రమణదారులంటూ వీఆర్వోలు కేసులు పెట్టారు. నేటికీ వారిపైన తీసుకున్న చర్యలు లేవు.

➤ అటవీ భూముల్లో జామాయిల్ చెట్లు పెరుగుతున్నాయి. గతంలోనే ప్రభుత్వ భూముల చుట్టూ రూ.లక్షలు వెచ్చించి ట్రెంచ్‌లు తవ్వారు. ఇవేవీ నేటి అధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడంతో వాటిపై అనధికార వ్యక్తుల కన్ను పడుతోంది.

➤ ఇటీవల కొందరు రైతులు మంత్రి పార్థసారథిని కలిసి ఎన్నో ఏళ్లుగా ఈ భూములను సాగు చేస్తున్నట్లు చెప్పుకొన్నారు. నిబంధనలను ప్రస్తావించి ఆయన వారిని వెనక్కు పంపారు. కొందరు గ్రామ నాయకులు మాత్రం వారి పబ్బం గడుపుకొనేందుకు ఆక్రమణదారులను ప్రోత్సహిస్తున్నారు.

➤ జిల్లా అటవీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా స్పందించి ప్రభుత్వ భూముల సంరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కఠిన చర్యలు తప్పవు.. ప్రభుత్వ భూముల్లోకి ఎవరైనా వెళ్తే కఠిన చర్యలు తప్పవని నూజివీడు తహసీల్దారు భద్రు, అటవీశాఖ రేంజర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే పలు ప్రదేశాల్లో ఆక్రమణలు అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గతంలోనే పలు కేసులు పెట్టామని స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు ఉంటాయన్నారు.

నేడు యథావిధిగా 'మీకోసం'

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ' (మీకోసం) కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించనున్న దృష్ట్యా కలెక్టర్ వెట్రిసెల్వి, సంయుక్త కలెక్టర్ అభిషేక్ గౌడ, వివిధ శాఖల అధికారులు పీజీఆర్ఎస్‌లో అందుబాటులో ఉండరన్నారు. తనతోపాటు మరికొందరు అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు డీఆర్వో వెల్లడించారు.

అసలేం నేర్చుకున్నారో!

పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ సర్వే

చాట్రాయి, కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లాలోని పాఠశాలల్లో ప్రాథమిక తరగతుల విద్యార్థులకు ఎఫ్ఎల్ఎన్(ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) బేస్‌లైన్ సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో ఒకటి నుంచి అయిదు తరగతులకు తెలుగు, ఆంగ్లం, గణితం అంశాలకు సంబంధించి విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను, ప్రస్తుతస్థాయిని అంచనా వేయనున్నారు. లీప్ యాప్‌లో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఓఆర్ఎఫ్ టూల్ సహాయంతో ఎస్సీఈఆర్టీ రూపొందించిన చరవాణి యాప్ రూపొందించారు. పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో పారదర్శకంగా జరిగే ఈ సర్వే ఫలితాల ఆధారంగా వచ్చే నెల ఆరో తేదీ నుంచి ప్రారంభం కానున్న గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నారు.

చరవాణి యాప్‌లో ప్రశ్నలను విద్యార్థినికి చూపుతూ జవాబులు రాబడుతున్న డైట్ విద్యార్థిని

➤ యాప్ ద్వారా నమోదైన విద్యార్థుల పేర్లను ఎంపిక చేసుకోగానే చరవాణి తెరపై ప్రత్యక్షమయ్యే ప్రశ్నలను ఆ విద్యార్థికి చూపుతూ సమాధానం రాబడతారు. వాటిని యాప్‌లోనే పొందుపర్చాల్సి ఉంది. దీంతో విద్యార్థి అభ్యసన సామర్థ్యాల ప్రగతి ఆ క్షణంలోనే యాప్‌లో నమోదవుతుంది. తద్వారా విద్యార్థి అసలేం నేర్చుకున్నాడనేది స్పష్టమవుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

➤ 1, 2 తరగతులకు భాషలకు సంబంధించి.. చిత్రాలను గుర్తించడం(పిక్చర్ రీడింగ్), అక్షరాలను గుర్తించడం, పదాల పఠనం, పేరాగ్రాఫ్, కథాపఠనం, కథ అవగాహన, సంఖ్య, అక్షరాలు, వాక్యాన్ని రాయడం, కూడికలు, తీసివేతలు చేయడం, 3 నుంచి 5 తరగతులకు కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం చేయడం అంశాలను సూచికలు(ఇండికేటర్లు)గా పరిగణిస్తున్నారు.

➤ బేస్‌లైన్ సర్వేను క్లస్టర్ ఉపాధ్యాయులు, సీఆర్పీలు, డైట్ కళాశాల ఛాత్రోపాధ్యాయులు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ చెప్పారు. వచ్చే నెల మూడో తేదీ నాటికి క్లస్టర్ స్థాయిలో, 5వతేదీ నాటికి రాష్ట్రస్థాయి నివేదికలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

జిల్లాలో సర్వే వివరాలు	
పాఠశాలలు: 1,561	విద్యార్థులు: 46,133

మొత్తం 111 క్లస్టర్లు కాగా.. క్లస్టరుకు ఒక్కో సీఆర్పీ, టీచరు, డైట్ విద్యార్థి ఉన్నారు.

(c) eenadu

ఈఎస్ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం

EENADU SPORTS LEAGUE 2025

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative
Energy Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Regional Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
District Sponsor: TIRUMALA విద్యాసంస్థలు
Digital Partner ఈనాడు.net TV Partner ఈటీవీ ఆంధ్రప్రదేశ్ Organised by ఈనాడు

ఈనాడు - హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిలో మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల సహకారంతో మహిళల జట్టు ఈఎస్ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణ పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అబ్డామెన్ గార్డ్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

- బాలురలో జూనియర్స్-18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వారు).
- సీనియర్స్-25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వారు).
- అమ్మాయిల క్రికెట్ క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు, గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

ఈఎస్ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

రిజిస్ట్రేషన్ కోసం

☛ రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.

☛ మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా
ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్,
ఈనాడు కార్యాలయం
తాడేపల్లిగూడెం - 534411
వివరాలకు: 99592 24506
(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

శ్రమిస్తాం.. సాధిస్తాం..

వెయిట్ లిఫ్టింగ్‌లో రాణిస్తున్న యువతులు

ఏలూరు నగరం, న్యూస్‌టుడే: వీరంతా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థినులు. ఏలూరు శాయ్ కేంద్రంలో కోచ్‌లు శుభాంగ్, సందీప్ పర్యవేక్షణలో వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ పొందుతూ.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తూ.. మెరుస్తున్నారు.

నా పేరు కాలం శ్రీ వెన్నెల. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. నాన్న రమణ, అమ్మ భానుమతి వ్యవసాయం చేస్తారు. అయిదేళ్లుగా శాయ్ కేంద్రంలో వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందుతూ.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని.. పతకాలు సాధించా. 2024, 2025లో తెనాలి, రేవేంద్రపాడు ప్రాంతాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో, మణిపూర్‌లో జరిగిన జాతీయ స్థాయి టోర్నీలో ఐదో స్థానంలో నిలిచా. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో శ్రమిస్తున్నా.

నా పేరు పెంకి దీపిక. ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నా. అమ్మ పార్వతి నిర్మాణ కూలీగా పనులు చేస్తూ.. వచ్చే ఆదాయంతో నన్ను చదివిస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో విజేతగా ప్రభుత్వ కొలువు సాధించి.. నా కల నెరవేర్చుకుంటా. ఇటీవల ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో కాంస్య పతకం సాధించా. తెనాలి, రేవేంద్రపాడులో జరిగిన పోటీల్లో పాల్గొని పతకాలు సాధించా.

నా పేరు ఉండుర్తి శశికళ. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. అమ్మానాన్నలు నారాయణరావు, మణి వ్యవసాయం చేస్తుంటారు. వారి కృషి ఫలితంగా నేను.. 2024లో గుడివాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మూడో స్థానంలో నిలిచా. 2025లో రేవేంద్రపాడులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తాచాటి మొదటి స్థానం నిలిచి పతకం సాధించా. చదువుతో ర్యాంకులు, వెయిట్ లిఫ్టింగ్‌లో పతకాలు సాధించి ప్రభుత్వ కొలువులో స్థిరపడతా.

ముగిసిన వర్జీనియా పొగాకు కొనుగోళ్లు

80.49 మిలియన్ కిలోల సేకరణ

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ప్రస్తుత సీజన్‌కు సంబంధించి వర్జీనియా పొగాకు కొనుగోళ్లు ముగిశాయి. సుమారు రూ.2,600 కోట్ల విలువైన 80.49 మిలియన్ కేజీల పొగాకు కొనుగోళ్లు జరిగాయి. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో పొగాకు బోర్డు 62.11 మిలియన్ కేజీలు పండించేందుకు అనుమతులు ఇవ్వగా.. రైతులు భారీగా సాగు చేయడంతో 80.49 మిలియన్ కేజీలు పైగా పండింది. సుమారు 18.38 మిలియన్ కేజీల అదనపు పొగాకు పండింది. బోర్డు చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అదనంగా పండిన దాఖలాలు ఎప్పుడూ లేవు. అయినప్పటికీ మేలు రకం పొగాకుకు ఈ ఏడాది చారిత్రాత్మక ధర లభించింది. కేజీకి రూ.456 గరిష్ఠ ధర సమకూరింది. కాగా సగటు ధర రూ.300.02 నమోదైంది. మామూలు, రంగు లేని పొగాకు ఎక్కువ పండిన రైతులు ఈ ఏడాది బాగా ఇబ్బంది పడ్డారు. ప్రారంభంలో కేజీ రూ.200 వరకు పలికినా చివర్లో రూ.50కు పడిపోయింది. ఈ ఏడాది కొనుగోలు జరిగిన పొగాకులో బ్రైట్, మీడియం పొగాకు సుమారు 73 మిలియన్ కేజీలు ఉంది. ఈ పొగాకుకు మంచి ధరలు వచ్చాయి.

వేలం కేంద్రం	కొనుగోలు జరిగిన పొగాకు (మిలియన్ కేజీల్లో)	సగటు ధర(రూ.)
దేవరపల్లి	9.85	311.97
జంగారెడ్డిగూడెం 1	18.56	299.06
జంగారెడ్డిగూడెం 2	19.12	300.71
కొయ్యలగూడెం	17.87	296.60
గోపాలపురం	15.06	296.57

లబ్ధిదారుల ఇళ్లకెళ్లి పింఛను అందించడం చంద్రబాబుకే సాధ్యం: మంత్రి

ఉంగుటూరు, న్యూస్‌టుడే: ప్రతి నెలా ఒకటో తేదీన రాష్ట్రంలో ఒక్కరోజు గ్రామాల్లో తానే స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛను అందించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే సాధ్యమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సీఎం చంద్రబాబు ఈ నెల 1న ఉంగుటూరు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఐజీ అశోక్‌కుమార్, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిశోర్, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, జడ్పీ ఛైర్‌పర్సన్ పద్మశ్రీ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్‌లతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. గొల్లగూడెంలో హెలిప్యాడ్, కార్యక్రమ సభాస్థలి, గోపీనాథపట్నంలో పింఛను అందజేసే లబ్ధిదారుల ఇల్లు, ప్రజావేదిక ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామని, ఆ వివరాలను మంత్రికి కలెక్టర్ వివరించారు. గోపీనాథపట్నంలో ఎమ్మెల్యే ధర్మరాజు నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ నారాయణ ఫౌండేషన్ అన్నదాన సత్రాన్ని పరిశీలించారు. సీఎం పర్యటన విధులకు వచ్చిన అధికారులు, సిబ్బందికి సత్రంలో భోజనాలు తయారు చేయిస్తున్నానని ఎమ్మెల్యే చెప్పారు.

శ్రీవారి ఆలయంలో కొనసాగిన రద్దీ

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం సెలవు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడిని దర్శించుకుని తరించారు. వృద్ధులు, దివ్యాంగులను ప్రత్యేక క్యూలో దర్శనానికి అనుమతించారు.

ఏలూరును గోదావరి జిల్లాగా మార్చాలని వినతి

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా పేరును గోదావరి జిల్లాగా లేదా ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణం చేయాలన్న ప్రజల ఆకాంక్షను గౌరవించాలని గోదావరి జిల్లా సాధన సమితి నాయకులు మంత్రి పార్థసారథిని కలిసి వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉంగుటూరు నియోజకవర్గం గొల్లగూడెం సభాప్రాంగణానికి వచ్చిన మంత్రి పార్థసారథిని ఆదివారం ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, జడ్పీ ఛైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు సమక్షంలో సాధన సమితి నాయకులు షేక్ ముస్తాఫా, రాజానపండు, ముప్పిడి శ్రీనివాసరావు, రాజ్‌పాల్ కుమార్, పాలపర్తి శ్రీనివాస్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి తమ సమస్యను వివరించారు.

మంత్రి పార్థసారథికి వినతిపత్రం, కరపత్రాలు అందజేసిన సాధన సమితి నాయకులు

నూతన కమిటీ ఎన్నిక

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: నీటి పారుదల శాఖ అసిస్టెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పి. కిషోర్, సహాధ్యక్షుడిగా ఎస్. చైతన్యవర్మ ఎన్నికయ్యారు. సంఘ సమావేశాన్ని ఏలూరులో ఆదివారం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన నాయకులను నీటిపారుదల శాఖ ఎన్జీవోల సంఘం సహాధ్యక్షుడు, ఏపీఎన్జీవోల సంఘం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్ తదితరులు అభినందించారు.

సభ్యులను అభినందిస్తున్న సంఘ సహాధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు

త్రుటిలో తప్పిన ప్రమాదం

మిల్లు నుంచి వెనక్కి వస్తూ బస్సును ఢీకొట్టిన ధాన్యం లారీ

చింతలపూడి, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సును ధాన్యం లారీ ఢీకొన్న ఘటన చింతలపూడి పట్టణ శివారులో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. స్థానికుల కథనం మేరకు.. నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చింతలపూడి నుంచి బయలుదేరి నూజివీడు వెళ్తోంది. చింతలపూడి పట్టణంలోని శ్రీలక్ష్మీవెంకటేశ్వర ధాన్యం మిల్లు సమీపంలోకి వచ్చేసరికి.. మిల్లు నుంచి ధాన్యం లారీ రివర్స్‌లో వెనక్కి వస్తూ.. ప్రధాన రహదారిపై వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు చివర సీటు అద్దం ధ్వంసమైంది. బస్సులో తక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉండటంతో ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. తర్వాత బస్సు యథావిధిగా నూజివీడు వెళ్లిపోయింది.

ప్రధాన రహదారి పక్కనే.. ధాన్యం మిల్లు బయట నిత్యం రహదారికి ఇరువైపులా లారీలు నిలుపుతున్నారు. ఏలూరు-చింతలపూడి ప్రధాన రహదారి కావడంతో నిత్యం పదుల సంఖ్యలో బస్సులు, వందల సంఖ్యలో లారీలు ఈ మార్గంలో తిరుగుతుంటాయి. ధాన్యం మిల్లులో దించేవరకూ అక్కడే ఆపడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మిల్లు నుంచి లారీలు రివర్స్ చేసేటప్పుడు వెనక వాహనాలు కనిపించక ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.

బేరమాడి కొనలేదని.. భక్తులపై దాడి

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి కొండపైన దుకాణాల నిర్వాహకులు హద్దు మీరుతున్నారు. తమ దుకాణాల్లో బేరమాడిన తరువాత వస్తువులను కొనకపోతే భక్తులపై దాడి చేసి కొడుతున్నారు. భక్తులపై దౌర్జన్యం చేసి వ్యాపారాలు చేస్తున్నారన్నారని పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి కొండపైన ఫ్యాన్సీ దుకాణాల వద్ద ఇలాంటి సంఘటన ఆదివారం జరిగింది. నరసాపురం నుంచి ఓ భక్తుడు కుటుంబ సమేతంగా ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చారు. స్వామిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో కొండపైన ఓ ఫ్యాన్సీ దుకాణంలో పిల్లలు ఆడుకునే బొమ్మలు కొనేందుకు బేరమాడారు. ఇందులో కొన్ని తీసుకుని మిగతావి వద్దని వెనక్కి ఇచ్చేశారు. బేరమాడిన తరువాత తీసుకోవాల్సిందేనని దుకాణాల నిర్వాహకులు భక్తులతో వాగ్వాదానికి దిగారు. అవసరమైతే డబ్బులు ఇచ్చేస్తామని చెప్పినా.. వినకుండా భక్తుడు, అతని తల్లిపై ఎనిమిది మంది దాడి చేసి కొట్టారు. సెక్యూరిటీ సిబ్బంది వారికి సర్దిచెప్పి భక్తులను తీసుకెళ్తుండగా.. మళ్లీ వెనకే వెళ్లి దాడి చేశారు. వారిని రాళ్లతో కొట్టేందుకు యత్నించారు. ఈ గొడవలో తల్లీకుమారుడికి (ఇద్దరు భక్తులకు) గాయాలయ్యాయి. వీరికి ఆలయ భద్రతా సిబ్బంది రక్షణ కల్పించి పోలీస్ స్టేషన్‌కు పంపించారు. దీంతో వారు ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ విధానాలతో శ్రమ దోపిడీ: సీఐటీయూ

పెనుగొండ, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ఉద్యోగులు, కార్మికులు, కష్టజీవులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పెనుగొండలోని జనార్దన స్వామి కల్యాణ మండపంలో నిర్వహించిన సీఐటీయూ జిల్లా 13వ మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సీఐటీయూ ఆవిర్భావం నుంచి కార్మిక హక్కుల పరిరక్షణే లక్ష్యంగా పోరాడుతుందన్నారు. అనేక పోరాటాలు ద్వారా సాధించుకున్న హక్కులు, చట్టాలను కాలరాసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాయని విమర్శించారు. వీటికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఆక్వా రంగ సమస్యలు పరిష్కరించాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలు చేయాలని, స్కీం వర్కర్లకు వేతనాలు పెంచాలని, విశాఖ ఉక్కును ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతూ తీర్మానాలు ఆమోదించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

ఆకివీడు, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా, గంగరాజుమడుగు మండలం, ఎత్తివేగస గ్రామానికి చెందిన ఉల్లి శ్రీరాములు అతని బావమరిది మాసాది మోహన్‌రావు కాళ్ల మండలం, కాళ్లకూరులో చేపల చెరువులపై పనిచేస్తున్నారు. గత నెల 29వ తేదీ రాత్రి ద్విచక్ర వాహనంపై వంట సామగ్రి కొనడానికి ఆకివీడు వచ్చి తిరిగి కాళ్లకూరు వెళ్తుండగా అయిభీమవరం గ్రామ పరిధిలో ఎన్టీఆర్ విగ్రహం కూడలి వద్ద వాహనం అదుపుతప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు గాయమైన మోహన్‌రావు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీరాములు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. శ్రీరాములు ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై సత్యనారాయణ తెలిపారు.

ఆధ్యాత్మిక యాత్రలో అపశ్రుతి

వ్యాను అదుపుతప్పి ఒకరి మృతి, 12 మందికి గాయాలు

దేవీపట్నం, యలమంచిలి, పోలవరం, న్యూస్‌టుడే: యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలో గోదావరి తీరాన ఉన్న గండిపోశమ్మ ఆలయానికి వెళ్లి వస్తున్న భక్తుల బృందం ప్రయాణిస్తున్న వ్యాను అదుపుతప్పిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు కాండ్రేకుల నరసింహస్వామి(42), ఆయన బంధుమిత్రులు 12 మంది కలిసి ఆదివారం తెల్లవారుజామున గండి పోశమ్మ ఆలయానికి వ్యానులో వెళ్లారు. వారితో పాటు దొడ్డిపట్లకు చెందిన వంట మేస్త్రిని వెంట తీసుకెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న అనంతరం వారంతా మధ్యాహ్నం వరకు అక్కడే గడిపి భోజనాలు చేశారు. తిరుగు ప్రయాణంలో కొత్త అంగుళూరు క్వారీ కొండ వద్ద మలుపులో వ్యాను పైకి ఎక్కే క్రమంలో అదుపుతప్పి ఒక్కసారిగా దిగువకు దూసుకొచ్చి గోదావరి వైపు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నరసింహమూర్తి అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారు గాయాలపాలయ్యారు. ఘటనా స్థలంలో ముళ్ల పొదలు ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.

ప్రమాదానికి గురైన వాహనం

నరసింహస్వామి (పాత చిత్రం)

రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలింపు.. మృతదేహంతో పాటు గాయపడిన వారిని 108 వాహనంలో పోలవరం సీహెచ్‌సీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన జి.శ్రీను, ఎం.రాజేశ్‌లకు వైద్యులు ప్రథమ చికిత్స చేసి రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ఎం.సురేశ్, జి.వరప్రసాద్, జి.రాజులకు తలపై దెబ్బలు తగలడంతో వారిని కూడా రాజమహేంద్రవరం తరలిస్తున్నట్లు వైద్యుడు శ్రీకాంత్ పేర్కొన్నారు. స్వల్పంగా గాయపడిన జి.శ్రీనివాసరావు, టి.వెంకటేశ్వరరావు, జీవీవీ సత్యనారాయణ, కె.సత్యనారాయణ, జి.దుర్గాప్రసాద్, జి.శ్రీనివాసరావు, జి.ఫణీంద్రలకు ప్రథమ చికిత్స చేశారు.

అటవీ, రెవెన్యూ భూముల్లో రణరంగం

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు మండలంలోని దేవరగుంట, జంగంగూడెం గ్రామస్థుల మధ్య ఆదివారం మధ్యాహ్నం అటవీ, రెవెన్యూ భూముల సాగు వ్యవహారంలో తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు గ్రామాల ప్రజలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం రణరంగంగా మారింది. రెండు గ్రామాలకు చెందిన మహిళలు, పురుషులు ఒక్కసారిగా వచ్చి ఒకరితో ఒకరు కలబడ్డారు. ఈ వ్యవహారంలో ఇరు గ్రామాల ప్రజలకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఇరువర్గాలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఘర్షణలో దేవరగుంటకు చెందిన సిరిశెట్టి విజయమ్మ, అందుగుల భారతి, నవీన్ కుమార్, మార్తమ్మ, రాజేశ్, వరిగంజి దాసు, వరిగంజు చందు, జంగంగూడేనికి చెందిన తొమ్మండ్రు కిశోర్, మల్లవరపు రమాదేవి, కలపాల సంగీతరావు, ఉయ్యూరు వెంకటేశ్వరమ్మ, గద్దల మార్తమ్మ, తొమ్మండ్రు కవిత, ఉయ్యూరు వెంకటరమణ, జుజ్జవరపు విజయకుమార్, తొమ్మండ్రు చరణ్, టి.తిరుపతమ్మ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రూరల్ సీఐ రామకృష్ణ ఇరు వర్గాల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. చిన్న చిన్న దెబ్బలేనని వైద్యులు చెప్పినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలు

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా) (కిలో 1 కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -113 రిటైల్ ధర 140 చికెన్ విత్ స్కిన్ - 203, చికెన్ స్కిన్‌లెస్ - 231.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 132, 141, 152 చికెన్ విత్ స్కిన్ - 250 చికెన్ స్కిన్‌లెస్ - 260.

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: కన్నాపురం గ్రామానికి చెందిన ఓ విద్యార్థి(17) విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. తన బంధువుల ఇంట్లో టీవీకి సంబంధించిన విద్యుత్తు తీగను బిగిస్తుండగా.. ఒక్కసారిగా విద్యుత్తు సరఫరా కావడంతో కింద పడిపోయాడని స్థానికులు తెలిపారు. ఇంట్లో కింద గచ్చు పనుల కోసం నీళ్లు ఉంచడంతో కిందపడిన వెంటనే మృతి చెందినట్లు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది.

92.7 FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

ఇండియన్ బ్యాంక్ Indian Bank ALLAHABAD | పెదవేగి బ్రాంచ్ పెదవేగి, ఏలూరు జిల్లా

అపెండిక్స్-IV-A (నిబంధన 8(6) అంశాలు చూడండి)

స్థిరాస్తులు విక్రయమునకు అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002లోని రూల్ 8(6) నిబంధనలతో చదవబడు సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 ప్రకారం స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన

ఇందుమూలంగా ఋణగ్రహీత / హామీదారులకు మరియు ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా సెక్యూర్డు క్రెడిటార్‌కి తనఖా చేయబడిన దిగువ షెడ్యూలు నందు పేర్కొనబడిన చరాస్తులను, ఇండియన్ బ్యాంక్, పెదవేగి బ్రాంచ్ అధీకృత అధికారి గారు భౌతికంగా స్వాధీనం చేసికొని యున్నారు మరియు సదరు ఆస్తులను 1) శ్రీ చంద్రమళ్ల జవహర్ బాబు (దరఖాస్తుదారు), తండ్రి. సి. రాజా రత్నం, ఇంటి నెం.20డి-14-23, 37 డివిజన్, కంది వారి వీధి, గంగులుపేట, ఏలూరు-534006. 2) శ్రీమతి సి. ప్రసన్న (సహ-దరఖాస్తుదారు), భర్త. సి. జవహర్ బాబు, ఇంటి నెం.20డి-14-23, 37 డివిజన్, కంది వారి వీధి, గంగులుపేట, ఏలూరు-534006. 3) శ్రీమతి సి. సరోజిని (హామీదారు), భర్త. సి. రాజా రత్నం, ఇంటి నెం.20డి-14-23, 37 డివిజన్, కంది వారి వీధి, గంగులుపేట, ఏలూరు-534006. వారు వరుసగా సెక్యూర్డ్ క్రెడిటార్, ఇండియన్ బ్యాంక్, పెదవేగి బ్రాంచ్ వారికి, ఋణ బకాయి తేది.25-11-2025 నాటికి రూ.31,68,163/- (అక్షరాల ముప్పై ఒక్క లక్షల అరవై ఎనిమిది వేల నూట అరవై మూడు రూపాయలు మాత్రమే) మరియు తదుపరి వడ్డీ, ఏదైనా ఇతర ఛార్జీలను రాబట్టుకొనుటకు "ఎక్కడ ఉన్నది అలానే" మరియు "ఏది వుంటే అది" అను పద్ధతిన తేది.16-12-2025న ఇ-వేలం పద్ధతి ద్వారా అమ్మకం నిర్వహించబడునని పైన పేర్కొనబడిన ఋణగ్రహీతలు, ప్రజానీకానికి తెలియజేయడమైనది.

స్థిరాస్తి వివరములు :

ఐటమ్-1 : ఆం.ప్ర, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు మండలం, గవరవరం గ్రామం వద్ద గల ఆర్ ఎస్.నెం.3/2 లోని డోర్ నెం.8-88 నందు విస్తీర్ణం 403.1/2 చ॥గ॥లులోని అవిభాజ్యమైన మరియు నిర్దిష్టపరచని ఏరియా 50.0 చ॥గ॥లు విస్తీర్ణంలోని స్థలం.
హద్దులు : తూర్పు : 40 అ॥ల రోడ్డు - 43.4 అ॥లు, దక్షిణం : వెల్లంకి వెంకట కృష్ణయ్య గారి స్థలం-83.10 అ॥లు, పడమర : జి వి దేవి కుమారి గారి ప్రహారీ గోడ కొంతమేర మరియు మేక సూర్య ప్రకాశ రావు గారికి చెందిన స్థలం కొంతమేర-42.9 అ॥లు, ఉత్తరం : కొమ్మా విజయ లక్ష్మి గారి స్థలం-84.11 అ॥లు.
ఐటమ్-2 : ఫ్లాట్ యొక్క విస్తీర్ణం 1277 చ॥అ॥లులోని అంబికా ఎన్‌క్లేవ్, గ్రౌండ్ ఫ్లోర్, ఫ్లాట్ నెం.102. హద్దులు : తూర్పు : ఓపెన్ టు స్కై, దక్షిణం : ఓపెన్ టు స్కై, పడమర : కామన్ కారిడార్ & ఫ్లాట్ నెం.101, ఉత్తరం : ఓపెన్ టు స్కై.

ముందుస్తు అప్పులు : ఇండియన్ బ్యాంక్

రిజర్వు ధర : రూ.18,18,000/- ధరావత్తు సొమ్ము : రూ.1,81,800/-

కనీస బిడ్ పెంపుదల : రూ.10,000/- ఆస్తి ఐడి నెం.: IDIB062087416111

ఇ-వేలం తేది మరియు సమయం : తేది.16-12-2025, ఉదయం గం.10.00 నుండి సా॥ 4.00 గం॥లకు.

క్యూఆర్ కోడ్

బ్యాంక్ వెబ్‌సైట్ www.indianbank.in	ఇ-వేలం వెబ్‌సైట్	డాక్యుమెంట్	ఆస్తి గల ప్రదేశం	ఆస్తి వీడియో	ఆస్తి ఫోటోలు

వేలం బిడ్ ఫారం మరియు నియమ నిబంధనల కొరకు మా ఇ-వేలం సర్వీస్ ప్రొవైడర్ PSB Alliance Pvt. Ltd., వారి వెబ్‌సైట్ (https://www.baanknet.com) నందు చూడవలసినదిగా బిడ్డర్స్‌కు సలహా ఇవ్వడమైనది. ఇ-వేలం పూర్తి విధానం సాంకేతిక సహాయం కొరకు 82912 20220 నెంబరును సంప్రదించండి. రిజిస్ట్రేషన్ స్టేటస్ కోసం మరియు EMD స్టేటస్ కోసం దయచేసి support.ebkray@psballiance.com ను సంప్రదించవచ్చును.

ఆస్తి వివరాలు మరియు ఆస్తి యొక్క ఛాయాచిత్రం కోసం మరియు వేలం యొక్క నిబంధనలు మరియు షరతుల కోసం దయచేసి https://www.baanknet.com ను సందర్శించగలరు. ఈ పోర్టల్‌కు సంబంధించిన వివరణల కోసం దయచేసి PSB Alliance Pvt. Ltd., నెంబర్ : 82912 20220 ను సంప్రదించండి. వెబ్‌సైట్ https://www.baanknet.com లో ఆస్తి కోసం చూస్తున్నప్పుడు బిడ్డర్లు పైన పేర్కొన్న ఆస్తి ఐడి నెంబర్‌ను ఉపయోగించి చూడగలరు.

సంప్రదించవలసిన వ్యక్తులు : 1. అధీకృత అధికారి, LVSS భరత్, మొబైల్ నెం.9908124503, 2. బ్రాంచ్ మేనేజర్, రాజారవికుమార్ పలుకూరి, మొబైల్ నెం.8074489572

తేది : 29-11-2025, ప్రదేశం : ఏలూరు సం/-అధీకృత అధికారి, ఇండియన్ బ్యాంక్

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్ స్థిరాస్తి ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్ ఇవ్వబడును. సిబిల్ అవసరంలేదు. అయోధ్య కోఆపరేటివ్ సొసైటి బ్యాంక్ 9396999669.

REAL ESTATE

PLOT FOR SALE

వైజాగ్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎండాడ, మధురవాడ, భోగాపురం ఏరియాలలో ఇళ్ళ స్థలాలు అమ్మకం. ✆ 9493244471, 9396972239.

రాజమండ్రి పిడింగొయ్యిలో 257 గజాల తూర్పు ప్లాటు అమ్మకం. వెంటనే రిజిష్ట్రేషన్ చేయు వారికి ప్రాధాన్యత. సెల్: 98480 18234.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం

JOBS

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజిలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/Female) కావలెను. సంప్ర: ✆: 8465005959.

నిడదవోలు మండలం శంకరాపురంలోని దివ్యాంగుల ఆశ్రమం హృదయాలయం నందు పనిచేయుటకు వంటవాళ్ళు, వార్డెన్, ఆయాలు, కేర్‌టేకర్, స్వీపర్ (ఆడవారు), అడ్మిన్ / డ్రైవర్ / వార్డెన్ (మగ) రెసిడెన్షియల్‌గా పనిచేయుటకు కావలెను. సెల్: 94409 42148, 94418 76034.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎటువంటి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర

★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 6.35 పై॥
తణుకు ఆఫీసు: 08819-224254

ఏలూరు

• ఏలూరు • దెందులూరు • ఉంగుటూరు

షెడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం

శంకుస్థాపన చేసిన కోటేశ్వరరావు కమిటీ సభ్యులు

దెందులూరు, న్యూస్‌టుడే: గాలాయగూడెంలోని అచ్చమ్మ పేరంటాలు తల్లి ఆలయ ప్రాంగణంలో నూతన షెడ్డు నిర్మాణం పనులకు దాతలు మణికంఠ నిర్మాణ సంస్థ అధినేత గంటా కోటేశ్వరరావు, అచ్చమ్మ దంపతులు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ షెడ్డు నిర్మాణ పనులు ఆలయ వార్షికోత్సవానికి ముందే పూర్తి చేస్తామని దాతలు పేర్కొన్నారు.

12 నుంచి బాలోత్సవం

గోడపత్రాలు విడుదల చేస్తున్న నాయకులు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: డిసెంబరు 12, 13 తేదీల్లో స్థానిక సిద్దార్థ క్వెస్ట్ సీబీఎస్ఈ పాఠశాలలో నిర్వహించనున్న హేలాపురి బాలోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆహ్వాన సంఘం నాయకులు పిలుపు ఇచ్చారు. స్థానిక శలా నాగ కోటేశ్వరరావు కల్యాణ మండపంలో బాలోత్సవానికి సంబంధించిన గోడపత్రాలను ఆదివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం నాయకులు నాగేశ్వరరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

సైకిల్ యాత్రికుడికి సన్మానం

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ఏలూరుకు చెందిన సైకిల్ యాత్రికుడు మాజేటి శ్రీరామమూర్తిని 'మానవత స్వచ్ఛంద సేవా సంస్థ' ప్రతినిధులు సన్మానించారు. స్థానిక శలా నాగ కోటేశ్వరరావు కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన సంస్థ సమావేశంలో శ్రీరామమూర్తిని సన్మానించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ 75 ఏళ్ల వయసులో కూడా ఈయన సైకిల్‌పై దూరప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను సందర్శించి రావడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నాగేశ్వరరావు, అజయ్‌బాబు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

కర్షకుల ఉరుకులు.. పరుగులు

దెందులూరు, ఏలూరు గ్రామీణ, భీమడోలు, న్యూస్‌టుడే

దిత్వా తుపాను ప్రభావంతో జిల్లాలో ఆదివారం ఆకాశం మేఘావృతమై వర్షం కురుస్తుండటంతో పంటను ఒబ్బిడి చేసుకునేందుకు కర్షకులు పొలాల్లో పరుగులు పెట్టారు. వ్యవసాయ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో మాట్లాడి వారిని అప్రమత్తం చేశారు. పనలపై ఉన్న వరిని కుప్పలు వేశారు. కుప్పలు తడవకుండా బరకాలు, ప్లాస్టిక్ పరదాలు కప్పారు. ఆరబెట్టిన ధాన్యం రాశులుగా చేసి తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొంత మంది రైతులు బస్తాల్లో నింపి మిల్లులకు తరలించారు. ధాన్యం తడవకుండా రైతు సేవా కేంద్రాల్లో పరదాలు అందుబాటులో ఉంచారు.

అప్రమత్తం చేసిన అధికారులు.. దెందులూరు నియోజకవర్గంలో 44,465 ఎకరాల్లో వరి పంట ఈ క్రాఫ్‌లో నమోదు చేశారు. ఇప్పటి వరకు 19,380 ఎకరాల్లో వరి కోతలు కోశారు. ఇంకా 25,287 ఎకరాల్లో కోతలు కోయాల్సి ఉంది. 7,650 ఎకరాల్లో వరి పనలపై ఉంది. 4,269 ఎకరాల్లో ధాన్యం ఆరబెట్టారు. 3,561 మెట్రిక్ టన్నుల ధాన్యం సంచుల్లో నింపారు. ఇప్పటి వరకు 48,018 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా 27,738 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. తుపాను నేపథ్యంలో ధాన్యం తడవకుండా కాపాడుకోవడానికి దెందులూరు, పెదపాడు, పెదవేగి మండలాల్లో ఒక్కో మండలంలో 176 చొప్పున, ఏలూరు గ్రామీణ మండలంలో 54 పరదాలు అందుబాటులో ఉంచారు. తుపాను ప్రభావం తగ్గే వరకు వరికోతలు కోయ వద్దని, ఆరబెట్టిన ధాన్యం ఒబ్బిడి చేసుకోవాలని రైతులకు సూచించామని ఏడీఏ అనిల్ కుమారి తెలిపారు. ● ఉంగుటూరు నియోజకవర్గంలో 53వేల ఎకరాల్లో వరి సాగు చేయగా ఇప్పటి వరకు 50శాతం మాత్రమే పంట మాసూళ్లు పూర్తయ్యాయి. పీఎల్‌పి 1100 వరి రకం సాగు చేసిన చేలు ప్రస్తుతం పక్వానికి రావటంతో కొద్దిరోజులుగా ముమ్మరంగా మాసూళ్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతుల నుంచి 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇంకా దాదాపు 1.5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది.

పెదపాడులో ధాన్యం బస్తాలను ట్రాక్టర్‌లోకి ఎక్కిస్తున్న రైతులు

దిత్వా తుపాను నేపథ్యంలో ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలోని రైతుల నుంచి ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేస్తున్నారు. వాటిని లారీల్లో ఎగుమతి చేస్తూ మిల్లులకు చేరవేస్తున్నారు. భీమడోలు మండలం పూళ్ల జాతీయ రహదారిపై కనిపించిన ధాన్యపు లోడు లారీల చిత్రమిది. **- ఈనాడు, భీమడోలు**

నూతన కమిటీ ఎన్నిక

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: నీటి పారుదల శాఖ అసిస్టెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పి. కిషోర్, సహాధ్యక్షుడిగా ఎస్. చైతన్యవర్మ ఎన్నికయ్యారు. సంఘ సమావేశాన్ని ఏలూరులో ఆదివారం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన నాయకులను నీటిపారుదల శాఖ ఎన్‌జీవోల సంఘం సహాధ్యక్షుడు, ఏపీఎన్‌జీవోల సంఘం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్ తదితరులు అభినందించారు.

విద్యతో పాటు విజ్ఞానం

దెందులూరు, న్యూస్‌టుడే: విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు విజ్ఞానాన్ని అందించి వారి భవిష్యత్తుకు బంగారుబాట వేసేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. దెందులూరు మండలం కొవ్వలి జడ్పీ ఉన్నత పాఠశాల ఫ్లస్ విద్యార్థుల విజ్ఞానయాత్ర బస్సుకు దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం ఎమ్మెల్యే జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. ఎన్‌సీసీ విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న ప్రభాకర్

రాట్నాలమ్మ సేవలో.. పెదవేగి, న్యూస్‌టుడే : పెదవేగి మండలం రాట్నాలకుంటలో రాట్నాలమ్మను విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించారు. వేద పండితులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. చింతమనేనికి ఆలయ ఛైర్మన్ మన్నే శ్రీనివాసరావు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆదివారం ఒక్కరోజే పూజా ద్రవ్యాలు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 40,465 ఆదాయం లభించిందని ఈవో చెప్పారు.

శ్రీవారి ఆలయంలో కొనసాగిన రద్దీ

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం సెలవు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడిని దర్శించుకుని తరించారు. వృద్ధులు, దివ్యాంగులను ప్రత్యేక క్యూలో దర్శనానికి అనుమతించారు.

ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా శిబిరంలో కూర్చున్న వామపక్షాల నాయకులు

'అక్రమ సస్పెన్షన్లు ఎత్తేయాలి'

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏలూరులో నిర్వహిస్తోన్న పెట్రోలు బంకులో నెలకొన్న అవినీతికి సంబంధించి నలుగురు ఉద్యోగులపై విధించిన అక్రమ సస్పెన్షన్లను ఎత్తేయాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక డిపో వద్ద ఐకాస ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం కొనసాగాయి. కాంగ్రెస్ నాయకుడు రామ్మోహనరావు తదితరులు దీక్ష శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈయూ నాయకుడు వై. శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

ఏలూరు రూరల్ కన్నాపురం(పెదవేగి) న్యూస్‌టుడే: పెదవేగి మండలం కె. కన్నాపురంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయ ఆసుపత్రి సహకారంతో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని తెలుగు దేశం అధ్యక్షులు ఈడుపుగంటి అనిల్‌కుమార్, మానవతా అధ్యక్షులు పావులూరి చందర్‌లాల్ గాంధీ ప్రారంభించారు. కామినేని ఆసుపత్రి వైద్యులు కొడాలి రాంప్రసీన్ పాల్గొని రోగులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు.

ప్రారంభిస్తున్న పావులూరి చందర్‌లాల్ గాంధీ

జాతరకు పోటెత్తిన భక్తజనం

ఏలూరు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: ఏలూరులో గంగానమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు అమ్మవార్ల దర్శనాలకు పోటెత్తారు. తూర్పువీధి, పడమరవీధి, పవరుపేట, దక్షిణపు వీధుల్లో మేడల్లో కొలువైన అమ్మవార్లకు భక్తులు నైవేద్యాలు, సద్ది సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కిలో మీటర్ల మేర భక్తులు వరుసలో నిలుచున్నారు. ఆయా జాతర కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పవరుపేట: మేడల్లో కొలువైన అమ్మవార్లు

కనకదుర్గమ్మకు కంఠాభరణం

ఏలూరు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: ఏలూరు పత్తేబాదలోని నాలుగుళ్ల కూడలిలో కొలువైన కనకదుర్గమ్మకు ఆలపాటి రమేశ్, మాధవిలత దంపతులు బంగారు కంఠాభరణం ఆదివారం సమర్పించారు. 16 గ్రాముల 590 మిల్లీగ్రాముల స్వర్ణాభరణం అమ్మవారి అలంకరణ కోసం ఇచ్చినట్లు చెప్పారు. ఆలయ ధర్మకర్త పోలినాటి సత్తి రెడ్డి, ఆలయ అర్చకులు ప్రయాగ వెంకట రామమూర్తి, ఈవో ఎన్. సతీశ్‌కుమార్ సమక్షంలో దాతలు అందజేశారు. అనంతరం దాతలను సత్కరించారు.

హనుమద్ హోమం

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం హనుమద్ హోమం నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టిన హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఈవో చందన తెలిపారు.

In the Court of the Hon'ble Principal Civil Judge (Senior Division), Eluru
E.P.No. 82/2019 in O.S.No. 184/2015

Between:
Duggipogu Rajalal - DHR
and
1. Beerapogu Yohan
2. Beerapogu Atalya - JDRs

పై నెంబరు EP లో 1st JDR యొక్క ఈ దిగువ షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని పై నెంబరు దావా డిక్రీ బాకీ వసూలు నిమిత్తం పైన చెప్పబడిన కోర్టునందు ది. 12-12-2025వ తేదీన ఉదయం గం. 10.30 ని॥లకు వేలం వేయుటకు శ్రీ కోర్టు వారు ఉత్తర్వులు యిచ్చియున్నారు. కావున ఆసక్తి కలవారు సదరు వేలం పాట నందు సదరు ఆస్తిని వేలం పాటలో పాడుకొనవచ్చును. పాట పాడుకోదలచిన వారు వేలపు షరతులు కోర్టు నజారత్ నందు గానీ, DHR తరపు ప్లీడరు గారి ఆఫీస్ నందు గానీ తెలుసుకొనవచ్చును.

షెడ్యూలు: West Godavari District, Eluru Sub-Registry, Eluru Town, Israel peta, 38th Division, Rake shed situated in T.S.No: 402/1,2 in plot No. 547 an extent of 99 Sq.Yds bearing Door No: 16B-5-108, Within the following boundaries. **East:** J.Raghavulu Building, **South:** Dasari Yohan babu Building, **West:** Duggipogu Yesuratnam Building, **North:** Way Road

within the above boundaries an extent of 99 Sq.Yards site, along with rake shed with all easementary rights attached to the schedule property.

DHR Value of Rs. : 12,00,000/- Ameen Value of Rs. : 20,00,000/-
Market Value of Rs. : 16,83,000/- JDR Value of Rs. : 20,00,000/-

Sd/- **G.V.Anand Kumar,** B.Sc., B.L.,
Advocate, Eluru
Eluru
27-11-2025
Cell: 98484 27001, 79891 19214

భగవాన్ సత్యసాయి బోధనలు సమాజ సేవకు ప్రేరణ

భీమడోలు, న్యూస్‌టుడే: భగవాన్ సత్యసాయిబాబా బోధనలు సమాజ సేవకు ప్రేరణ అని, ప్రతి మనిషిలో మానవతా భావాన్ని పెంపొందిస్తాయని ఉంగుటూరు శాసనసభ్యుడు పత్సమట్ల ధర్మరాజు అన్నారు. ఆదివారం భీమడోలులోని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భగవాన్ సత్యసాయిబాబా జన్మదినోత్సవాల్లో భాగంగా సేవా కార్యక్రమాలు, అన్నదానం జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పేదలకు దుప్పట్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం బాల వికాస్ పిల్లలు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు, మార్పు నాటిక, దశావతారాలు నృత్యరూపకం అలరించాయి. కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు కానుమిల్లి శశిశేఖరరావు, సోడిశెట్టి శాంతకుమార్, యలమర్తి సత్యనారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

భీమడోలు: అన్నదానంలో వడ్డిస్తున్న పత్సమట్ల ధర్మరాజు

విద్యుత్తు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: హక్కుల కోసం పోరాటం చేసి ఆత్మత్యాగం చేసిన కామేశ్వరరావు విద్యుత్తు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చారని ఆ శాఖ జిల్లా ఎస్ఈ సాల్మన్ రాజు, ఆ ఉద్యోగుల సంఘ జేఏసీ నాయకులు తురగా రామకృష్ణ తెలిపారు. కామేశ్వరరావు వర్ధంతిని స్థానిక విద్యుత్తు భవన్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ విద్యుత్తు ఉద్యోగుల సమస్యల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మబలిదానం చేసుకున్న మహనీయుడు కామేశ్వరరావు అని అన్నారు. అనంతరం ఆయన సేవలను ఈనాటి తరం ఉద్యోగులంతా గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్తు ఏలూరు డివిజన్ ఈఈ అంబేడ్కర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న నాయకులు

సీఐటీయూ మహాసభల విజయవంతానికి పిలుపు

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే : డిసెంబరు 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖ నగరంలో నిర్వహించే అఖిల భారత సీఐటీయూ 18వ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి. ఉమామహేశ్వరరావు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఆదివారం సీఐటీయూ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం మహాసభల గోడపత్రాలను ఆవిష్కరించారు.

గోడపత్రాలను ఆవిష్కరిస్తున్న నాయకులు

ఉపాధి కేంద్రంగా ఏలూరును తీర్చిదిద్దాలి: ఐఎఫ్‌టీయూ

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే : జూట్ మిల్లుల స్థాయిలో వేలాది మందికి ఉపాధి కల్పించే భారీ పరిశ్రమలను ఏలూరులో నెలకొల్పాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు. వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక మర్చంట్ ఛాంబర్ కల్యాణ మండపంలో ఐఎఫ్‌టీయూ నగర నిర్మాణ జనరల్ బాడీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

మాట్లాడుతున్న వెంకటేశ్వరరావు

(c) eenadu

అమ్మాయిలే కదా.. అనుకోవద్దు!

వెయిట్ లిఫ్టింగ్‌లో రాణిస్తున్న యువతులు

ఏలూరు నగరం, న్యూస్‌టుడే: వీరంతా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థినులు. ఏలూరు శాయ్ కేంద్రంలో కోచ్‌లు శుభాంగీ, సందీప్ పర్యవేక్షణలో వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ పొందుతూ.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తూ.. మెరుస్తున్నారు.

నా పేరు కాలం శ్రీ వెన్నెల. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నా. నాన్న రమణ, అమ్మ భానుమతి వ్యవసాయం చేస్తారు. అయిదేళ్లుగా శాయ్ కేంద్రంలో వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందుతూ.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని.. పతకాలు సాధించా. 2024, 2025లలో తెనాలి, రేవేంద్రపాడు ప్రాంతాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో, మణిపుర్‌లో జరిగి జాతీయ స్థాయి టోర్నీలో ఐదో స్థానంలో నిలిచా. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో శ్రమిస్తున్నా.

నా పేరు పెంకి దీపిక. ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నా. అమ్మ పార్వతి నిర్మాణ కూలీగా పనులు చేస్తూ.. వచ్చే ఆదాయంతో నన్ను చదివిస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో విజేతనై ప్రభుత్వ కొలువు సాధించి.. నా కల నెరవేర్చుకుంటాం. ఇటీవల ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో కాంస్య పతకం సాధించా. తెనాలి, రేవేంద్రపాడులో జరిగిన పోటీల్లో పాల్గొని పతకాలు సాధించా.

నా పేరు ఉందుర్తి శశికళ. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. అమ్మానాన్నలు నారాయణరావు, మణి వ్యవసాయం చేస్తుంటారు. వారి కృషి ఫలితంగా నేను.. 2024లో గుడివాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మూడో స్థానంలో నిలిచా. 2025లో రేవేంద్రపాడులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తాచాటి మొదటి స్థానం నిలిచి పతకాలు సాధించా. చదువులో ర్యాంకులు, వెయిట్ లిఫ్టింగ్‌లో పతకాలు సాధించి ప్రభుత్వ కొలువులో స్థిరపడతా.

కష్టాలు గట్టెక్కేనా!

ఉంగుటూరు, న్యూస్‌టుడే

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉంగుటూరు మండలం గోపినాథపట్నంలోని గుడ్ల నాగలక్ష్మి ఇంటికి పింఛన్ అందించనున్నారు. ఈమె కుటుంబం ఆర్థికంగా సతమతమవుతున్నారు. నాగలక్ష్మి మూడేళ్లుగా డయాలసిస్‌తో బాధపడుతున్నారు. ఈమె భర్త నాగేశ్వరరావు దర్జీగా పని చేసేవారు. రెడీమేడ్ వస్త్రాలకు ఆదరణ పెరగడంతో అంతంత మాత్రంగానే ఆదాయం రావడంతో దర్జీ వృత్తి మానేసి కూలి పనులకు వెళ్తున్నారు. వీరికి కుమారుడు నాగ పవన్ సాయి ఎంసీఏ చివరి సంవత్సరం చదువుతున్నారు. కుమార్తె పదో తరగతి చదివి ఇంట్లోనే ఉంటున్నారు. నాగలక్ష్మి సోమవారం, గురువారం, శనివారం తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈమెకు రూ.10 వేల పింఛను వస్తోంది. నాగలక్ష్మిని భర్తే తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. వారంలో మిగిలిన నాలుగు రోజుల్లో ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తున్నారు. డయాలసిస్ చేయించుకోవడానికి తాడేపల్లిగూడెం ఒకసారి ఆటోలో వెళ్లి రావడానికి రూ.600 ఖర్చు అవుతోంది. నాగలక్ష్మికి వచ్చే పింఛను నగదులో దాదాపు సగం ఆమె మందులకే వెచ్చిస్తున్నారు. రక్త మార్పిడికి, ఆటో ఛార్జీలకే చాలా వరకు ఖర్చు అయిపోతోంది. తమకున్న స్థలంలో అప్పు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. నెలకు రూ.4,700 కిస్తీ కట్టాలి. సీఎం ఆమె ఇంటికి వస్తుండటంతో తమ ఆర్థిక కష్టాలకు దారి చూపుతారని ఆశగా ఎదురు చూస్తున్నారు.

నాగలక్ష్మి

పర్యటన పూర్తయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ఉంగుటూరు, న్యూస్‌టుడే: సీఎం పర్యటన పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఆదేశించారు. గొల్లగూడెంలోని సూర్య పాఠశాల మైదానంలో సీఎం పర్యటన బందోబస్తుపై పోలీసు అధికారులు, సిబ్బందితో ఆదివారం సమావేశం నిర్వహించారు. సీఎం కాన్వాయ్ వచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, పార్కింగ్‌కు కేటాయించిన స్థలంలోనే వాహనాలు నిలిపేలా చూడాలన్నారు. హెలి ప్యాడ్, సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గాలు, లబ్ధిదారురాలి ఇల్లు, ప్రజావేదిక వద్ద భద్రత విషయంలో బాధ్యతగా ఉండాలని సూచించారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 31 మంది సీఐలు, 65 మంది ఎస్సైలు, 152 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 249 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 109 మంది మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డ్స్, 137 హోంగార్డ్స్ కలిసి మొత్తం 891 మందిని బందోబస్తు విధులకు కేటాయించారు. అదనపు ఎస్పీలు సూర్యచంద్రరావు, సుసిత్మ తదితరులు పాల్గొన్నారు.

ఏలూరును గోదావరి జిల్లాగా మార్చాలని వినతి

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా పేరును గోదావరి జిల్లాగా లేదా ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణం చేయాలన్న ప్రజల ఆకాంక్షను గౌరవించాలని గోదావరి జిల్లా సాధన సమితి నాయకులు మంత్రి పార్థసారథిని కలిసి వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉంగుటూరు నియోజకవర్గం గొల్లగూడెం సభాప్రాంగణానికి వచ్చిన మంత్రి పార్థసారథిని ఆదివారం ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, జడ్పీ ఛైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు సమక్షంలో సాధన సమితి నాయకులు షేక్ ముస్తాఫా, రాజానపండు, మువ్వల శ్రీనివాసరావు, రాజ్‌పాల్ కుమార్, పాలపర్తి శ్రీనివాస్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి తమ సమస్యను వివరించారు.

మంత్రి పార్థసారథికి వినతిపత్రం, కరపత్రాలు అందజేసిన సాధన సమితి నాయకులు

లబ్ధిదారుల ఇళ్లకెళ్లి పింఛను అందించడం చంద్రబాబుకే సాధ్యం: మంత్రి

ఉంగుటూరు, న్యూస్‌టుడే: ప్రతి నెలా ఒకటో తేదీన రాష్ట్రంలో ఒక్కరోజు గ్రామాల్లో తానే స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛను అందించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే సాధ్యమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సీఎం చంద్రబాబు ఈ నెల 1న ఉంగుటూరు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఐజీ అశోక్‌కుమార్, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, జడ్పీ ఛైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్‌తో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. గొల్లగూడెంలో హెలిప్యాడ్, కార్యక్రమ సమావేశ సభాస్థలి, గోపీనాథపట్నంలో పింఛను అందించనున్న లబ్ధిదారురాలి ఇల్లు, నల్లమాడులోని ప్రజావేదికను పరిశీలించారు. సీఎం పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామని, ఆ వివరాలను మంత్రికి కలెక్టర్ వివరించారు. గోపీనాథపట్నంలో ఎమ్మెల్యే ధర్మరాజు నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ నారాయణ ఫౌండేషన్ అన్నదాన సత్రాన్ని పరిశీలించారు. సీఎం పర్యటన విధులకు వచ్చిన అధికారులు, సిబ్బందికి సత్రంలో భోజనాలు తయారు చేయిస్తున్నానని ఎమ్మెల్యే చెప్పారు.

ప్రథమ వర్ధంతి
(01-12-2025 సోమవారం)
మీ కీర్తి అజరామరం.. మీ స్ఫూర్తి ఆచరణీయం.. మీ విలువలు మాకు మార్గదర్శకం.. మీ జీవితం మాకు ఆదర్శప్రాయం.. మీ అడుగు జాడలలో మేమందరం నడవాలనే ఆకాంక్షతో..
జస్టిస్ సుంకవల్లి పర్వతరావు గారు
జననం: 26-11-1935 మరణం: 11-12-2024
గౌతమి సేవా సమితి - సేంద్రియ వ్యవసాయ క్షేత్రము, ఉంగుటూరు
డా॥ సుంకవల్లి గో-వ్యవసాయ విజ్ఞాన సమితి - నాచుగుంట
డా॥ సుంకవల్లి విజ్ఞాన విహార స్కూల్ - ఉంగుటూరు
కామధేను రైతు సంక్షేమ సంఘము - ఉంగుటూరు

6వ వర్ధంతి
01-12-2025
శ్రీమతి యార్లగడ్డ సూర్యశ్రీ గారు
జననం: 19-5-1961 పునాదిపాడు, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా
మరణం: 1-12-2019
భర్త: యార్లగడ్డ రాజారావు, Rtd. Head of the Dept. of History, Sir C.R. Reddy Autonomous College, Eluru.
మామగారు: (లేట్) యార్లగడ్డ మాధవరావు MA., B.Ed., Rtd H.M
అత్తగారు: యార్లగడ్డ స్వరాజ్యలక్ష్మి
తండ్రి: (లేట్) కడియాల కేశవరావు BE
తల్లి: కడియాల సీతారత్నం (లేట్)
కుమార్తెలు / అల్లుళ్లు: గోగినేని వినీల USA - సతీష్‌కుమార్ USA; సూరపనేని చందన USA - ఫణీంద్ర USA
మనుమరాండ్రు: గోగినేని రిషిత, సూరపనేని రూహా

ఇండియన్ బ్యాంక్ Indian Bank
పెదవేగి బ్రాంచ్, పెదవేగి, ఏలూరు జిల్లా
అపెండిక్స్-IV-A (నిబంధన 8(6) అంతాలు చూడండి)
స్థిరాస్తుల విక్రయమునకు అమ్మకం ప్రకటన
ముందస్తు అప్పులు: ఇండియన్ బ్యాంక్
రిజర్వు ధర: రూ.18,18,000/- | ధరావత్తు సొమ్ము: రూ.1,81,800/-
కనీస బిడ్ పెంపుదల: రూ.10,000/- | ఆస్తి ఐడి నెం.: IDIB06208741611
ఇ-వేలం తేది మరియు సమయం: తేది.16-12-2025, ఉదయం గం.10.00 నుండి సా॥ 4.00 గం॥లకు.
www.indianbank.in | https://www.baanknet.com
తేది: 29-11-2025, ప్రదేశం: ఏలూరు | సం/- అధీకృత అధికారి, ఇండియన్ బ్యాంక్

ఈఎస్‌ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం

EENADU SPORTS LEAGUE 2025

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్‌ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్‌ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్‌ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —
Energy Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Regional Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
District Sponsor: TIRUMALA విద్యాసంస్థలు
Digital Partner: ఈనాడు.నెట్ | TV Partner: ETV Bharat, ETV ఆంధ్రప్రదేశ్ | Organised by: ఈనాడు

ఈనాడు - హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్‌ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్టు ఈఎస్‌ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

- బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు).
- అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

ఈఎస్‌ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

రిజిస్ట్రేషన్ కోసం

- రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.
- మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు: డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా
ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్,
ఈనాడు కార్యాలయం
తాడేపల్లిగూడెం - 534411
వివరాలకు: 99592 24506
(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: కన్నాపురం గ్రామానికి చెందిన ఓ విద్యార్థి(17) విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. తన బంధువుల ఇంట్లో టీవీకి సంబంధించిన విద్యుత్తు తీగను బిగిస్తుండగా.. ఒక్కసారిగా విద్యుత్తు సరఫరా కావడంతో కింద పడిపోయాడని స్థానికులు తెలిపారు. ఇంట్లో కింద గచ్చు పనుల కోసం నీళ్లు ఉంచడంతో కిందపడిన వెంటనే మృతి చెందినట్లు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది.

త్రుటిలో తప్పిన ప్రమాదం

మిల్లు నుంచి వెనక్కి వస్తూ బస్సును ఢీకొట్టిన ధాన్యం లారీ

చింతలపూడి, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సును ధాన్యం లారీ ఢీకొన్న ఘటన చింతలపూడి పట్టణ శివారులో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. స్థానికుల కథనం మేరకు.. నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చింతలపూడి నుంచి బయలుదేరి నూజివీడు వెళ్తోంది. చింతలపూడి పట్టణంలోని శ్రీలక్ష్మీవెంకటేశ్వర ధాన్యం మిల్లు సమీపంలోకి వచ్చేసరికి.. మిల్లు నుంచి ధాన్యం లారీ రివర్స్‌లో వెనక్కి వస్తూ.. ప్రధాన రహదారిపై వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు చివర సీటు అద్దం ధ్వంసమైంది. బస్సులో తక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉండటంతో ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. తర్వాత బస్సు యథావిధిగా నూజివీడు వెళ్లిపోయింది.

ప్రధాన రహదారి పక్కనే.. ధాన్యం మిల్లు బయట నిత్యం రహదారికి ఇరువైపులా లారీలు నిలుపుతున్నారు. ఏలూరు-చింతలపూడి ప్రధాన రహదారి కావడంతో నిత్యం పదుల సంఖ్యలో బస్సులు, వందల సంఖ్యలో లారీలు ఈ మార్గంలో తిరుగుతుంటాయి. ధాన్యం మిల్లులో దించేవరకూ అక్కడే ఆపడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మిల్లు నుంచి లారీలు రివర్స్ చేసేటప్పుడు వెనక వాహనాలు కనిపించక ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.

బేరమాడి కొనలేదని.. భక్తులపై దాడి

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి కొండపైన దుకాణాల నిర్వాహకులు హద్దు మీరుతున్నారు. తమ దుకాణాల్లో బేరమాడిన తరువాత వస్తువులను కొనకపోతే భక్తులపై దాడి చేసి కొడుతున్నారు. భక్తులపై దౌర్జన్యం చేసి వ్యాపారాలు చేస్తున్నారన్నారని పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి కొండపైన ఫ్యాన్సీ దుకాణాల వద్ద ఇలాంటి సంఘటన ఆదివారం జరిగింది. నరసాపురం నుంచి ఓ భక్తుడు కుటుంబ సమేతంగా ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చారు. స్వామిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో కొండపైన ఓ ఫ్యాన్సీ దుకాణంలో పిల్లలు ఆడుకునే బొమ్మలు కొనేందుకు బేరమాడారు. ఇందులో కొన్ని తీసుకుని మిగతావి వద్దని వెనక్కి ఇచ్చేశారు. బేరమాడిన తరువాత తీసుకోవాల్సిందేనని దుకాణాల నిర్వాహకులు భక్తులతో వాగ్వాదానికి దిగారు. అవసరమైతే డబ్బులు ఇచ్చేస్తామని చెప్పినా.. వినకుండా భక్తుడు, అతని తల్లిపై ఎనిమిది మంది దాడి చేసి కొట్టారు. సెక్యూరిటీ సిబ్బంది వారికి సర్దిచెప్పి భక్తులను తీసుకెళ్తుండగా.. మళ్లీ వెనకే వెళ్లి దాడి చేశారు. వారిని రాళ్లతో కొట్టేందుకు యత్నించారు. ఈ గొడవలో తల్లీకుమారుడికి (ఇద్దరు భక్తులకు) గాయాలయ్యాయి. వీరికి ఆలయ భద్రతా సిబ్బంది రక్షణ కల్పించి పోలీస్ స్టేషన్‌కు పంపించారు. దీంతో వారు ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా)

(కిలో 1 కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -113 రిటైల్ ధర 140 చికెన్ విత్ స్కిన్ - 203, చికెన్ స్కిన్‌లెస్ - 231. అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 132, 141, 152 చికెన్ విత్ స్కిన్ - 250 చికెన్ స్కిన్‌లెస్ - 260.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

భీమడోలు, న్యూస్‌టుడే: భీమడోలు వద్ద రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి విజయవాడలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. భీమడోలు వెలమపేటకు చెందిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మొయ్య వెంకటరమణ(40) తన స్కూటీపై సామగ్రి తెచ్చుకునేందుకు శనివారం సాయంత్రం కూడలికి వెళ్తుండగా అపసవ్య దిశలో మరో మోటారు సైకిల్‌పై వచ్చిన వ్యక్తి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటరమణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతడిని చికిత్స కోసం విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. వెంకటరమణ భార్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.

అతిగా మద్యం తాగి.. ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. మండవల్లి మండలం పెనుమాకలంక గ్రామానికి చెందిన సైదు వెంకన్న (47)కు భార్య, పిల్లలున్నారు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్యతో విభేదాలు రావటంతో మూడేళ్ల కిందట ఆమె అతడ్ని విడిచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒక్కడే ఉంటున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. ఏలూరు మండలం మాదేపల్లిలో ఉన్న తన అన్న కుమార్తె ఇంటికి వెళ్తానని అక్కడ కుటుంబ సభ్యులకు చెప్పి 3 రోజుల కిందట వెళ్లాడు. మద్యం తాగుతూ ఆ మత్తులో ఇల్లు కనిపెట్టలేక తిరుగుతూ నీరసించి మాదేపల్లిలో ఆదివారం మృతిచెంది రోడ్డు పక్కన పడి ఉండటంతో సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని సర్వజన ఆసుపత్రి శవాగారానికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

92.7 FM Rajamahendravaram
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

EENADU Classifieds

BUSINESS SERVICES
బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

FINANCIAL SERVICES
స్థిరాస్తులపై తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్ స్థిరాస్తి ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్ ఇవ్వబడును. సిబిల్ అవసరంలేదు. అయోధ్య కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ 9396999669.

REAL ESTATE
PLOT FOR SALE
వైజాగ్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎండాడ, మధురవాడ, భోగాపురం ఏరియాలలో ఇళ్ళ స్థలాలు అమ్మకం. ✆ 9493244471, 9396972239.
రాజమండ్రి పిడింగొయ్యలో 257 గజాల తూర్పు ప్లాటు అమ్మకం. వెంటనే రిజిస్ట్రేషన్ చేయు వారికి ప్రాధాన్యత. సెల్: 98480 18234.

JOBS
నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజిలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/Female) కావలెను. సంప్ర: ✆: 8465005959.
నిడదవోలు మండలం శంకరాపురంలోని దివ్యాంగుల ఆశ్రమం హృదయాలయం నందు పనిచేయుటకు వంటవాళ్ళు, వార్డెన్, ఆయాలు, కేర్‌టేకర్, స్వీపర్ (ఆడవారు), అడ్మిన్ / డ్రైవర్ / వార్డెన్ (మగ) రెసిడెన్షియల్‌గా పనిచేయుటకు కావలెను. సెల్: 94409 42148, 94418 76034.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనలద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర

- For the Information of Trade & Industry
- గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 6.35 పైII

తణుకు ఆఫీసు: 08819-224254

పోలవరం
•పోలవరం • చింతలపూడి

మద్ది క్షేత్రంలో హనుమద్ హోమం

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం హనుమద్ హోమం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టిన హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఈవో ఆర్వీ చందన తెలిపారు.

గుబ్బల మంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: బుట్టాయగూడెం మండలం కామవరం అడవిలోని గుబ్బల మంగమ్మ గుడిలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు.

ముగిసిన షష్ఠి ఉత్సవాలు

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: కొయ్యలగూడెంలోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. ఉదయం ఆలయం వద్ద భారీ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఊరేగింపు జరిగింది. శనివారం రాత్రి ఆలయం వద్ద వీరభద్రుని సంబరం నిర్వహించారు.

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు మండలంలో ఘనంగా ముగిశాయి. బయ్యనగూడెంలో ఆలయం వద్ద సీతారామ కల్యాణ గానామృతం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. సీతాకల్యాణంలోని ముఖ్య ఘట్టాలను భక్త బృందం కళ్లకు కట్టినట్లు ప్రదర్శిస్తూ ఆలపించడంతో భక్తులు ఆసక్తిగా ఆలకించారు.

దాతకు పత్రాన్ని అందజేస్తున్న ఏఈవో నటరాజారావు

శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి విరాళం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సమకూరింది. కృష్ణాజిల్లా కంకిపాడుకు చెందిన కె.నాగరాజు విరాళాన్ని ఆలయ కార్యాలయంలో ఆదివారం జమ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈవో నటరాజారావు దాతను అభినందించి స్వామివారి ప్రసాదాలు, నిత్యాన్నదాన పత్రాన్ని అందజేశారు.

రావాలంటే నరకం.. తిరిగెళ్లాలంటే చాలా కష్టం

ఇప్పటికి మూడుసార్లు నిలిచిన పనులు

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: బుట్టాయగూడెం మండలం మారుమూల కొండరెడ్డి తెగ గిరిజనులు నివసిస్తున్న డోలుగండి, రేపల్లి, రేగులపాడు గ్రామాల వారికి సరైన రహదారి సదుపాయం లేక రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. అత్యవసర చికిత్సలకు ఆసుపత్రులకు వెళ్లేందుకూ తరచూ ప్రాణాంతక పరిస్థితులను చవిచూస్తున్నారు. ఈ మార్గంలో మంజూరైన రహదారి నిర్మాణ పనులు చేపట్టాక మూడుసార్లు నిలిచిపోయాయి. ఫలితంగా నిత్యం నరకం అనుభవిస్తున్నామని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.

అటవీ అనుమతులు రాక

లంకపాకల నుంచి రేగులపాడుకు కేఆర్‌పురం ఐటీడీఏ ద్వారా గిరిజన సంక్షేమశాఖ రహదారి నిర్మాణానికి 2019లో రూ.3.50 కోట్లు మంజూరు చేసింది. పనులు చేపట్టాక కొవిడ్ కారణంగా కొద్ది రోజులకే నిలిచిపోయాయి. ఆ తరువాత మరో సారి చేపట్టిన పనులు అటవీశాఖ అభ్యంతరాలతో నిలిచిపోయాయి. సుమారు 5 కిలోమీటర్ల మేరకు చేయాల్సి ఉండగా.. కేవలం గానుగమామిడి ఎక్కుడు వరకే అనుమతులు వచ్చాయి. అక్కడ వరకు 3 కిలోమీటర్ల మేర తారురోడ్డు వేశారు. మిగిలిన రెండు కిలోమీటర్లకు అటవీ శాఖ అనుమతులు రాక మరోమారు నిలిచిపోయాయి. నేటికీ అనుమతుల కోసం ఎదురుతెన్నులతో చూస్తున్నారు.

గానుగమామిడి వద్ద రహదారి దుస్థితి

మూడు చోట్ల వాగులు

గానుగమామిడి నుంచి మూడు చోట్ల వాగులు ఉన్నాయి. తారు రోడ్డు వేసి, వాగుల వద్ద వంతెనలను నిర్మించాల్సి ఉంది. పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో పనులు చేయాల్సి ఉంది. రహదారి అడుగడుగునా.. పెద్దరాళ్లు, గోతులతో నిండి ఉండటంతో దాటి వెళ్లేందుకు నరకాన్ని ఎదుర్కొంటున్నారు. అటవీశాఖ అనుమతులను సాధించి, రహదారిని అభివృద్ధి పరిచేందుకు ఐటీడీఏ అధికారులు పట్టించుకోవాలని అలివేరు ఎంపీటీసీ సభ్యుడు కొవ్వాసి గోవిందరాజు కోరారు. అనుమతులు రాగానే పనులు చేపట్టి పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు.

రేపల్లి వాగు వద్ద ఇలా..

నిలిచిన బస్సులు.. ప్రయాణికులకు ఇక్కట్లు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: నరసాపురం నుంచి ప్రయాణికులతో జంగారెడ్డిగూడెం వస్తున్న ఆర్టీసీ బస్ పట్టణంలోని నిర్మల ఆసుపత్రి సమీపంలో ఏలూరు రోడ్డుపై ఆగిపోయింది. బస్సు బ్రేక్ సమస్య తలెత్తడంతో రహదారి అంచుల్లో బస్‌ను నిలుపుదల చేశారు. బస్టాండ్‌కు సమీపంలోనే ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం మరమ్మతులు చేసి బస్టాండ్‌కు చేర్చారు.

అద్దాలు పగిలి.. జంగారెడ్డిగూడెం నుంచి విజయవాడ వెళ్తున్న మరో బస్సు బస్టాండ్ ముందే చిన్న ప్రమాదానికి గురైంది. ఒక వ్యాన్ ఈ బస్సుకు తగలడంతో ముందు భాగంలో అద్దాలు పగిలాయి. దీంతో కొద్దిసేపు బస్సు ఆగింది. ఆ తరువాత ప్రయాణం కొనసాగించారు. ఈ ప్రమాదం కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సుమారు గంటకు పైగా ప్రయాణం ఆలస్యమైంది.

10 AM to 1 PM మేమున్నాం.. మీకు తోడుగా..
జంగారెడ్డిగూడెం: 80085 74478
కొయ్యలగూడెం: 80085 74947
చింతలపూడి: 76759 19086

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ? పట్టణంలోని ఏలూరు రోడ్డులో ఏ వాహనం వెళ్లినా.. విపరీతమైన దుమ్ము లేస్తోంది. - **ప్రసాద్, జంగారెడ్డిగూడెం**

✔ రోడ్డును ప్రతిరోజు తడిపేందుకు చర్యలు తీసుకుంటాం. - **కె.వి.రమణ, కమిషనర్**

కామవరపుకోట, న్యూస్‌టుడే: ? కుక్కల బెడద అధికంగా ఉంది. - **రాజేంద్ర ప్రసాద్, ఆయుర్వేద వైద్యుడు, కామవరపుకోట**

✔ కుక్కల సంఖ్య నిరోధానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. - **రవినాయక్, పంచాయతీ కార్యదర్శి**

? కామవరపుకోట నుంచి అటు ఏలూరు ఇటు చింతలపూడి వెళ్లే రోడ్డు గుంతలు పడి అధ్వానంగా ఉంది. - **లక్ష్మీపతిరాజు, స్థానికుడు**

✔ చింతలపూడి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. త్వరలో పనులు నిర్వహిస్తాం. జంగారెడ్డిగూడెం రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. - **ఎస్.సుందరరావు, ర.భ.శాఖ ఏఈ**

16 నుంచి పారిజాతగిరిలో ధనుర్మాస వ్రతాలు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో ఈ నెల 16 నుంచి ధనుర్మాస వ్రత పూజలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు, చినజీయర్ స్వామీజీ శిష్యుడు నల్లూరు రవికుమారాచార్యులు పర్యవేక్షణలో 30 రోజుల పాటు తిరుప్పావై సేవా కాలం, వేడుకలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు తిరుప్పావై ప్రవచనం, తీర్థ ప్రసాద గోష్ఠి ఉంటుంది. ఈ నెల రోజులు భక్తులు తిరుప్పావై సేవలో పాల్గొనవచ్చని ఈవో కలగర శ్రీనివాస్, ఆలయ కమిటీ ఛైర్మన్ అల్లూరి రామకృష్ణ తెలిపారు.

30న వైకుంఠ ఏకాదశి.. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. జనవరి 8న దీపోత్సవం, 11న కూడారై వేడుక, 14న గోదారంగనాథుల కల్యాణోత్సవం జరుగుతాయని ఆలయ ప్రతినిధులు తెలిపారు.

బాలోత్సవం విజయవంతానికి పిలుపు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ఈనెల 12, 13 తేదీల్లో స్థానిక సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్ఈ పాఠశాలలో నిర్వహించనున్న హేలాపురి బాలోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆహ్వాన సంఘం నాయకులు పిలుపు ఇచ్చారు. స్థానిక శలా నాగ కోటేశ్వరరావు కల్యాణ మండపంలో బాలోత్సవానికి సంబంధించిన గోడపత్రాలను ఆదివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం నాయకులు నాగేశ్వరరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

గోడ పత్రాలు విడుదల చేస్తున్న నాయకులు

సూచనలు ఇస్తున్న రమణ

రైతులు అప్రమత్తంగా ఉండండి: ఆర్డీవో

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: దిత్వా తుపాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో ఎంవీ రమణ అన్నారు. మండలంలోని లక్కవరం, పంగిడిగూడెం, పేరంపేట, గురవాయిగూడెం, టెక్కినవారిగూడెం గ్రామాల్లో ఆదివారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరి కోతలు ఆపేసి కల్లాల్లో ఉన్న ధాన్యం ఒబ్బిడి చేసుకోవాలని సూచించారు. అలాగే వ్యవసాయ శాఖాధికారులు తెలిపే సలహాలు, జాగ్రత్తలను విధిగా పాటించాలన్నారు. తహసీల్దార్ స్లీవజోజి, మండల వ్యవసాయాధికారి సి.పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతల్లో దిత్వా దిగులు

కొయ్యలగూడెం గ్రామీణ, చింతలపూడి, ద్వారకాతిరుమల, పోలవరం, న్యూస్‌టుడే: దిత్వా తుపాను భయం రైతులను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కొయ్యలగూడెం మండలంలో సుమారు 8,200 ఎకరాల్లో వరి సాగు చేయగా ఇప్పటి వరకు దాదాపు 4 వేలకు పైగా ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయని కొయ్యలగూడెం మండల వ్యవసాయాధికారి పోశారావు తెలిపారు. పరింపూడి, గవరవరం, పొంగుటూరు గ్రామాల్లో కల్లాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. ● చింతలపూడిలో చిరుజల్లులు పడటంతో రైతులు భయాందోళన చెందారు. శివాపురం, ప్రగడవరం, మల్లాయిగూడెం, చింతలపూడి, ఎండపల్లి తదితర గ్రామాల్లో రాశులను బరకాలతో కప్పి ఉంచారు. ● రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని లింగపాలెం తహసీల్దార్ నజీముల్లాషా సూచించారు. మండలంలోని ఎడవల్లి, ధర్మాజీగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ● చినుకులు పడటంతో కొత్తపట్టిసీమ, గూటాల, పట్టిసీమ, వెంకటాపురంలో రహదారుల వెంబడి, ఖాళీ స్థలాల్లో ఆరబెట్టిన ధాన్యం రాశులపై రైతులు ఉరుకులు పరుగుల మీద బరకాలు కప్పారు. ఎక్కడా తడిచిపోతాయో అని ఆందోళన చెందారు.

ద్వారకాతిరుమల: బరకాలు కప్పుతున్న రైతులు

ధర్మాజీగూడెం: కర్షకులతో మాట్లాడుతున్న తహసీల్దార్ నజీముల్లాషా

ఆటో చోదకులకు వితరణ

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఇటీవల వాహన మిత్ర ద్వారా లబ్ధిపొందిన 65 మంది ఆటో చోదకులకు తెదేపా గ్రామ నాయకుల ఆధ్వర్యంలో ఖాకీ చొక్కాలను ఆదివారం అందించారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ సూచనల మేరకు.. లక్కవరం గ్రామానికి చెందిన తెదేపా సీనియర్ నాయకుడు కొరాడ దొరబాబు రూ.30వేల ఆర్థిక సహాయంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాయకులు తెలిపారు. పరిశిన నాగిరెడ్డి, కొయ్య మంగరాజు, చెరుకూరి సురేశ్, టీవీబీవీ గోపాలరావు, పసల వెంకటరావు, మాతంశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పోలవరానికి న్యాయం చేయాలి

పోలవరం, న్యూస్‌టుడే: నియోజకవర్గ ప్రజల అభిప్రాయం తీసుకుని పోలవరానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ బండి విజయభాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరంలో ఆదివారం ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పోలవరం జిల్లాను ప్రకటించి రంపచోడవరం కేంద్రంగా చేయడంలో అంతర్యం అంతుబట్టడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పోలవరం విషయంలో పునరాలోచన చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. నాళం గాంధీ, బుగ్గా మురళీకృష్ణ, సొబ్బన ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

అవస్థల బస్టాండ్

తడికలపూడిలో బస్టాండ్ ఉన్నా.. ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బస్టాండ్ ఎదురుగా ఓ పక్క దుకాణాలు, మరో వైపు విగ్రహాలున్న షెల్టర్ ఉంది. బస్టాండ్‌లోకి వెళ్లే దారిలో ద్విచక్రవాహనాలు అడ్డుగా నిలుపుతుంటే ప్రయాణికులు కూర్చోవడానికి అవకాశం ఉండటంలేదు. రోడ్డు పక్కన బస్సుల కోసం వేచి ఉంటున్నారు. జీలకర్రగూడెం, కళ్లచెర్వు, సాగిపాడు, రత్నగిరినగర్, పాపయ్యపాలెం గ్రామాల ప్రజలు అటు ఏలూరు ఇటు జంగారెడ్డిగూడెనికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే తడికలపూడి వచ్చి వెళ్లాల్సిందే. కొంత కాలం కిందట బస్టాండ్ నిర్మించారు. మరుగుదొడ్డు మాట మరిచారు. తాగునీరు సౌకర్యం లేదు. ద్విచక్ర వాహనాలు నిలిపేందుకు ఏర్పాట్లు లేవు. ప్రధానంగా బస్టాండు ముందు ఆక్రమణలు పెరిగాయి. ఆర్టీసీ ఉద్యోగిని నియమించాలి. అదీ లేదు. సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, కామవరపుకోట

దారి బాగోక.. బాగు చేయక..

తడికలపూడి నుంచి వేంపాడు మీదుగా తాడేపల్లిగూడెం వెళ్లే రహదారి గోతులు పడి అధ్వానంగా ఉంది. దీనికి తోడు ఈ మార్గంలోని కొనేరు గట్టు ఆక్రమణల పాలవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. చింతలపూడి నియోజకవర్గ ప్రజలు తాడేపల్లిగూడెం వెళ్లాలంటే ఇదే దగ్గరి దారి. వ్యవసాయ ఉత్పత్తులు గూడెం మార్కెట్‌కు తరలించేందుకూ రైతులు ఇటుగానే రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి దారి బాగోక వారంతా ఇబ్బందులు పడుతున్నారు. **- న్యూస్‌టుడే, కామవరపుకోట**

తుప్పల్లో మైలురాయి

ప్రధాన రహదారుల పక్కన ఏర్పాటు చేసిన మైలు రాళ్ల చుట్టూ పిచ్చి మొక్కలు కమ్మేశాయి. దీంతో గ్రామాల మధ్య దూరం తెలుసుకోవడానికి వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. మేడిపల్లి నుంచి మండల కేంద్రానికి వెళ్లే మార్గంలో, కోయిదా, కొత్తూరు సమీపంలో ఏర్పాటు చేసిన మైలు రాళ్ల చుట్టూ తుప్పలు ఉన్నాయి. ఇంకొన్ని ఒరిగిపోయాయి. దీంతో దూరాన్ని అంచనా వేయలేకపోతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. తుప్పలు తొలగించాలని చోదకులు కోరుకుంటున్నారు. **- న్యూస్‌టుడే, వేలేరుపాడు గ్రామీణ**

మంచినీళ్ల ట్యాంకు ప్రారంభం

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: కేఆర్‌పురం పంచాయతీ చీమలవారిగూడెంలో నిర్మించిన మంచినీళ్ల ట్యాంకును సర్పంచి ఉయికే బొజ్జి, ఎంపీటీసీ సభ్యుడు గాలి దుర్గారావు ఆదివారం ప్రారంభించారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు చీమల వెంకటేశ్, పలువురు గ్రామపెద్దలు పాల్గొన్నారు.

కారు బోల్తా

సురక్షితంగా బయటపడిన దంపతులు

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామ శివారులో ఓ కారు బోల్తా పడిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన బొబ్బర సాయిచంద్రకుమార్, అభిఘ్న దంపతులు ఆదివారం ఉదయం కారులో శ్రీనివాసపురం వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో స్థానిక చర్చి సమీపంలో రహదారిపై గొయ్యి తప్పించబోయి కారు అదుపుతప్పి రహదారి అంచున లోయలోకి దూసుకుపోయి బోల్తా పడింది. కారు నుంచి సాయిచంద్రకుమార్ సురక్షితంగా బయటకు రాగా.. స్థానికుల సాయంతో కారు అద్దం పగలగొట్టి అభిఘ్నను బయటకు తీశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

గోదావరి జిల్లాగా పేరు మార్చాలని వినతి

జీలుగుమిల్లి (బుట్టాయగూడెం), న్యూస్‌టుడే: ఏలూరు జిల్లాకు గోదావరి జిల్లా, లేదా ఉత్తర గోదావరి జిల్లాగా పేరు మార్చాలని కోరుతూ గోదావరి జిల్లా సాధన సమితి నాయకుల బృందం బర్రింకలపాడులో ఎమ్మెల్యే చిర్రి బాలరాజును ఆదివారం కలిసి వినతిపత్రం అందజేసింది. జిల్లా సాధన సమితి ప్రతినిధులు పాలపర్తి శ్రీనివాసు, షేక్ ముస్తాఫా, రాజాన సత్యనారాయణ, రావూరి కృష్ణ, పాతూరి అంబేడ్కర్, బొబ్బర రాజ్‌పాల్ తదితరులు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు. వారు మాట్లాడుతూ.. గోదావరితో జిల్లాకు దశాబ్దాలుగా ఎంతో అనుబంధం ఉందని, ఇక్కడి ప్రజల నమ్మకాన్ని గుర్తించి గౌరవించాలన్నారు.

ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇస్తున్న సాధన సమితి నాయకులు

గుండె వ్యాధులపై జాగ్రత్త అవసరం

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: గుండె వ్యాధులపై ప్రతి ఒక్కరికి అప్రమత్తత అవసరమని ప్రముఖ గుండె వ్యాధి నిపుణుడు డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్ అన్నారు. స్థానిక ఆరోగ్య ఆసుపత్రి వద్ద ఆదివారం ఉచిత గుండె పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల కోసం వచ్చిన వారికి గుండె వ్యాధులపై అవగాహన కల్పించారు. శిబిరంలో వివిధ రక్త పరీక్షలు, ఈసీజీ, ఎకో టూడీ పరీక్షలను ఉచితంగా చేశారు.

రోగిని పరీక్షిస్తున్న వైద్యుడు

వైద్య శిబిరానికి స్పందన

టి.నరసాపురం, న్యూస్‌టుడే: టి.నరసాపురంలో ఆదివారం లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో చింతలపూడి సన్‌లైఫ్ ఆసుపత్రి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. ఇందులో పలువురికి వైద్యులు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లజోళ్లు అందజేశారు.

లారీకి తగిలిన విద్యుత్తు తీగలు

కూలిన నాలుగు స్తంభాలు.. తప్పిన పెనుప్రమాదం

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: అధిక లోడుతో వెళుతున్న ఓ లారీ విద్యుత్ తీగలకు పట్టేసి స్తంభాలు నేలకూలిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామ శివారులో 'దేవరపల్లి-తల్లాడ' జాతీయ రహదారికి అవతలి వైపు నుంచి బీసీ కాలనీకి 11 కేవీ విద్యుత్ తీగలు వెళ్లాయి. ఆదివారం రాత్రి అశ్వారావుపేట నుంచి రాజమహేంద్రవరం వైపు జామాయిల్ లోడుతో ఓ లారీ బయలుదేరింది. అయితే వేగవరం వద్దకు వచ్చేసరికి లారీలోని ఎక్కువ ఎత్తులో ఉన్న జామాయిల్ కర్రలు బీసీ కాలనీకి వెళ్లే విద్యుత్తు తీగలకు పట్టి.. కొద్ది దూరం లాక్కుపోయింది. వాహనం వేగం ధాటికి తీగలతో పాటు రహదారి వెంబడి, బీసీ కాలనీలోని నాలుగు స్తంభాలు నేలకూలాయి. వీటిలో నియంత్రికతో ఉన్న స్తంభం కాలనీలోని కమిటీ హాలుపై పడింది. ఫలితంగా సరఫరా నిలిచిపోగా.. పెనుప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే విద్యుత్ కేంద్రానికి సమాచారం అందించడంతో తాడువాయి ఏఈ జోసెఫ్, ఇతర విద్యుత్తు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం ధాటికి జాతీయ రహదారిపై భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో జంగారెడ్డిగూడెం ఎస్సై వీరప్రసాద్ సంఘటనా ప్రదేశానికి వెళ్లి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 'సుమారు రూ.లక్ష మేర నష్టం వాటిల్లింది. స్తంభాలు విరిగిపోవడంతో సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాం.' అని ఏఈ జోసెఫ్ తెలిపారు.

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతదేహం

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: రెడ్డిగణపవరం శివారున అటవీశాఖ భవనం పక్కన ఒక గొయ్యిలో అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడు వేలేరుపాడుకు చెందిన నకిరికంటి సురేశ్(52)గా గుర్తించినట్లు తెలిపారు. ఆయన ఇటీవల జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం బంధువుల ఇంటికి వచ్చారు. ఆ తరువాత కనిపించలేదని ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని శవపరీక్షకు తరలించి, జంగారెడ్డిగూడెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

పెంచలయ్యకు నివాళులు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడి అక్రమార్కుల చేతిలో అసువులు బాసిన నెల్లూరు జిల్లా సీపీఎం నాయకుడు పెంచలయ్య మృతికి డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక జగ్జీవన్‌రామ్ కూడలిలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. డ్రగ్స్‌ను అంతమొందించేందుకు ఆయన స్ఫూర్తిదాయక పోరాటం సాగించారన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్, సీపీఎం నాయకుడు పి.సూర్యారావు, డీవైఎఫ్ఐ నాయకులు నాగేంద్ర, సునీల్, నాని, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

పరివర్తకం చోరీపై కేసు

టి.నరసాపురం, న్యూస్‌టుడే: తెడ్లెం గ్రామ శివారు పొలాల్లో తుమ్మల శ్రీనివాస్‌కు చెందిన విద్యుత్తు పరివర్తకాన్ని గత నెల 29న పగులగొట్టి అందులోని రాగి తీగను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ఘటనపై విద్యుత్తు ఏఈ దాసరి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జయబాబు తెలిపారు.

సమస్యలతో సతమతం

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: చింతలపూడి పట్టణంలోని 4 వార్డులో సమస్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. తూర్పు వైఎస్సార్ కాలనీ, సుప్రియన్‌పేట రోడ్డు, భట్టువారిగూడెం గొల్లగూడెంలో డ్రెయినేజీలు లేక.. మురుగునీరు ప్రధాన రహదారిపై పారుతోంది. భట్టువారిగూడెం వెళ్లే మార్గం.. గోతులతో దర్శనమిస్తోంది.

☛ సుప్రియన్‌పేట, తూర్పు వైఎస్సార్ కాలనీలో మురుగునీటి మధ్యలో కుళాయిలు ఉండటంతో తాగునీరు పట్టుకునేందుకు అవకాశం ఉండటంలేదు. కొద్దిపాటి చినుకులు పడినా.. ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నామని వారు తెలిపారు.

☛ గొల్లగూడెంలో వీధి దీపాలు అంతంతమాత్రంగానే వెలుగుతున్నాయి. కొన్ని వీధులకు సీసీ రోడ్లు లేవని భట్టువారిగూడెం, గొల్లగూడెం వాసులు వాపోతున్నారు. దోమల నివారణ మందు పిచికారీ చేసిన సందర్భాలే లేవని చెబుతున్నారు.

☛ '4వ వార్డులో డ్రెయిన్ల పూడికతీత పనులు చేపడతాం. అవసరమైన ప్రాంతాల్లో డ్రెయిన్లు, సీసీ రోడ్లు నిర్మిస్తాం. తాగునీటి సమస్య లేకుండా చూస్తాం. వెలగని వీధి దీపాలకు మరమ్మతులు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.' అని నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు తెలిపారు.

భట్టువారిగూడెం రహదారి దుస్థితి

4 వార్డు నివేదన

జనాభా : 3,000

ప్రాంతాలు: భట్టువారిగూడెం, సుప్రియన్‌పేట రోడ్డు, తూర్పు వైఎస్సార్,గొల్లగూడెం

మురుగు జలం.. ప్రజలకు గరళం

తాడువాయి (జంగారెడ్డిగూడెం గ్రామీణ), న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంతంలో ప్రజలు తాగునీటి కష్టాలు అనుభవిస్తున్నారు. గత నెల రోజులుగా ఇళ్లల్లోని పంపుల ద్వారా మురుగునీరు రావడంతో అవస్థలు పడుతున్నారు. తాగునీరు మాట అట్టుంచితే కనీసం ఇంటి అవసరాలకు సైతం ఉపయోగపడటం లేదని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో విసిగి వేసారిన ప్రజలు ఆదివారం స్థానిక పీహెచ్‌సీ రోడ్డులో బకెట్లతో కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు.

నీటితో ప్రబలుతున్న వ్యాధులు

సుమారు 30కిపైగా కుటుంబాలు ఏళ్ల తరబడి కాలనీలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కాలనీకి వచ్చే మంచినీటి పైపుల నిర్వహణ గాలికి వదిలేయడంతో సమస్య తలెత్తిందని ప్రజలు అంటున్నారు. అలాగే పైపుల ద్వారా పట్టిన మంచి నీటిలో పురుగులు, చెత్త ఉండటంతో పాటు మురుగు వాసన వస్తోందని.. గత్యంతరం లేక ఆ నీటినే వడకట్టి ఇంటి అవసరాలకు వాడుకుంటున్నామని చెబుతున్నారు. నీటిని స్నానానికి వాడితే తమతో పాటు పిల్లలకు దురదలు, చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని, తక్షణం తమకు తాగునీటి సౌకర్యం కల్పించాలని షేక్ లాల్‌బి, టి.చిట్టెమ్మ, షేక్ నస్రీన్, చనమల అనసూయ, మనీషా, షేక్ రాంతాబి, సొదెం కుమారి, హసీనా, వీరంకి వెంకటలక్ష్మి, చనమల లక్ష్మి తదితరులు వేడుకుంటున్నారు. అలాగే తాము నివసించే పరిసరాలు సైతం అధ్వానంగా ఉండటంతో ఎక్కడ విషజ్వరాలు ప్రబలుతాయోమోనని భయాందోళన చెందుతున్నారు.

బకెట్లతో నిరసన తెలుపుతున్న మహిళలు

నీళ్లు తెస్తుంటే పడిపోయా..

'కాలనీలో మురుగునీరు రావడంతో పీహెచ్‌సీ పక్కనున్న పేదల కాలనీ నుంచి మంచినీటిని అడిగి బిందెల్లో కొద్ది రోజులుగా తీసుకువస్తున్నా. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట జారీ పడిపోవడంతో గాయమైంది. అప్పటి నుంచి మురుగు నీటినే వడకట్టి వాడుతున్నాం.' అని షేక్ మీరాబి తెలిపారు.

పిల్లలకు చర్మ వ్యాధులొచ్చాయి

'ఈ నీటిని స్నానాలకు వాడటంతో మా పిల్లల చేతులకు ఎలర్జీ వచ్చింది. స్థానిక పీహెచ్‌సీ వద్దకు తీసుకెళ్తే మందులిచ్చారు.' అని షేక్ షబీనా తెలిపారు.

(c) eenadu

నూజివీడు

• నూజివీడు • కైకలూరు

పెద్దింట్లమ్మా.. పాహిమాం

కైకలూరు, న్యూస్‌టుడే: కోరిన కోర్కెలు తీర్చే లోకపావని.. పెద్దింట్లమ్మా.. పాహిమాం అంటూ కొల్లేటి ప్రజల ఇలవేల్పును భక్తులు వేడుకొన్నారు. కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తిక మాసం ముగియడంతో పలు జిల్లాల నుంచి వచ్చిన భక్తులు, అమ్మవారి మాల ధారులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి దర్శించుకున్నారు. ప్రధాన అర్చకుడు పరమేశ్వర శర్మ ఆధ్వర్యంలో క్షీరాభిషేకాలు, సహస్ర శతనామావళి, కుంకుమాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. చలువ పందిళ్లలో మహిళలు పాల పొంగళ్లు వండి నైవేద్యం సమర్పించారు. ఈవో కూచిపూడి శ్రీనివాస్ భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు.

సుబ్రహ్మణ్యేశ్వరుడికి భక్త నీరా'జనం'

ముదినేపల్లి, న్యూస్‌టుడే: సింగరాయపాలెం-వేమవరంపాలెం సెంటరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాల్లో స్వామివారిని ప్రతిష్ఠకరమైన ఆదివారం కావడంతో దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి పుట్టలో పాలు పోసేందుకు భక్తులు బారులు తీరారు. గంటల తరబడి వేచి ఉండి స్వామివారి దర్శనం చేసుకున్నారు. నాలుగు రహదారులు భక్తులతో కిటకిటలాడాయి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా స్వామి వారిని దర్శించుకున్నారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దంపతులు స్వామివారిని దర్శించుకుని పుట్టలో పాలు పోశారు. చిన్నారులు చేసిన కూచిపూడి నృత్యం అలరించింది.

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: లలిత కామేశ్వరీ దేవి పీఠం షష్ఠ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం భారతి స్వామి ఆశీస్సులతో కామేశ్వరీ దేవి కల్యాణం వైభవంగా జరిగింది. మహాగణపతి పూజ, లింగార్చన తదితరాలను నిర్వహించారు. తిరిగే పౌరాణిక శిరోమణి బ్రహ్మశ్రీ మల్లాది శ్రీనివాస నాగేశ్వర శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఖాళీ జాగా.. వేసేయ్ పాగా..

మండవల్లి, న్యూస్‌టుడే: మండవల్లి మండలం కానుకొల్లు జాతీయ రహదారి 165ను ఆనుకుని ఉన్న జలవనరుల శాఖ భూమిని ఆక్రమించి కొందరు శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. రోడ్డు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునే నాథులే కరవయ్యారు. రేకుల షెడ్డును నిర్మించడంతోపాటు ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ భూములకు ప్రైవేటు వ్యక్తులు విద్యుత్తు మీటరు పొందడంలో పెద్దఎత్తున డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్‌హెచ్ రోడ్డు మార్జిన్‌ను సైతం ఆక్రమిస్తున్నారు. భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలకు సైతం ఆస్కారం ఉంది. దీనిపై జల వనరుల శాఖ ఏఈ సత్యనారాయణను వివరణ కోరగా స్థానికులతో ఫిర్యాదు ఇప్పిస్తే చర్యలు తీసుకుంటామని అంటున్నారు. కార్యదర్శి కొండలును వివరణ కోరగా తన దృష్టికి రాలేదని, పరిశీలిస్తామన్నారు. విద్యుత్తు ఏఈని వివరణ కోరగా విద్యుత్తు మీటరు ఇవ్వడానికి అభ్యంతరం లేదని పంచాయతీ కార్యదర్శి లేఖ ఇచ్చినట్లు చెప్పారు. ఏ శాఖ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

ఆక్రమించి నిర్మిస్తున్న ఆర్వో ప్లాంట్ ఇదే

భయం గుప్పిట్లో పశువైద్యం

బిక్కుబిక్కుమంటున్న వైద్యులు, రైతులు

నూజివీడు, న్యూస్‌టుడే: నూజివీడు నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో పశువైద్య కేంద్రాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. చాలా చోట్ల భవనాలు పూర్తిగా పాడవడంతో సిబ్బందితో పాటు పాడి రైతులకు అవస్థలు తప్పడం లేదు. నియోజకవర్గంలో 24 పశువైద్య కేంద్రాల్లో 10 శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక్కడ ఆవులు 8,879, గేదెలు 1,05,378, గొర్రెలు 99,093, మేకలు 41,638 ఉన్నాయి.

నియోజకవర్గంలో ఇలా..

మండలం	కేంద్రాలు	శిథిలం
నూజివీడు	07	01
ఆగిరిపల్లి	06	03
ముసునూరు	06	03
చాట్రాయి	05	03

శిథిలావస్థకు చేరి.. నూజివీడు మండలంలో యనమదల, ఆగిరిపల్లి మండలంలో ఈదర, ఆగిరిపల్లి పశువైద్య శాలలు, ముసునూరు మండలంలో చెక్కపల్లి, రమణక్కపేట, ముసునూరు పశువైద్య శాలలు, చాట్రాయి మండలంలో చనుబండ, మర్లపాలెం, చాట్రాయి గ్రామాల్లో భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఫలితంగా పెచ్చులూడి వర్షం నీరు కారుతోంది. ఔషధాల గది, వైద్యుడి గది, రికార్డుల భద్రపరచు గదులు సైతం వర్షానికి తడిచిపోతున్నాయి. భవనాలు ఎక్కడ కూలుతాయోనని భయపడుతూ గడుపుతున్నారు.



ముసునూరు మండలం రమణక్కపేటలో ఇలా..

ప్రభుత్వానికి నివేదించాం.. శిథిలమైన పశువైద్య కేంద్రాల భవనాలపై ప్రభుత్వానికి నివేదించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడతాం. - డా.రమేశ్, డీడీ, పశుసంవర్ధక శాఖ, నూజివీడు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నూజివీడు	80085 74698	ఆగిరిపల్లి	9121229090
ముసునూరు	93983 81268	చాట్రాయి	8008574700
కైకలూరు	73060 88555	మండవల్లి	8106099008
కలిదిండి	90594 84862	ముదినేపల్లి	8008574693

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ? ఆగిరిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో సీసీ రహదారిని ఇటీవల నిర్మించారు. దానికి సమాంతరంగా సీసీ రహదారి పక్కన గ్రావెల్ వేయకపోవడంతో వాహనదారులు రహదారిపై వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదకరంగా మారుతోంది. - చిన్నా, ఆగిరిపల్లి.

✔ త్వరలో సీసీ రహదారికి సమాంతరంగా గ్రావెల్ పోయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. - ఎంపీడీవో, ఆగిరిపల్లి.

స్పందన

కైకలూరు, న్యూస్‌టుడే: మండలంలోని సీతనపల్లి రామాలయానికి వెళ్లే ప్రధాన మార్గంలో డ్రెయినేజీ మురుగునీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని గ్రామస్థుడు కేశవ 'ఈనాడు' 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా సమస్యను పంచాయతీ ఈవో కుమారి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆమె మురుగు నీటిని మళ్లించి సమస్య పరిష్కరించారు.

పత్రాన్ని అందిస్తున్న నాయకులు

విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

ముసునూరు, న్యూస్‌టుడే: ముసునూరు మండల కేంద్రంలో ఆదివారం విశ్వబ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండలాధ్యక్షుడిగా కడియం నాగాచారి, కార్యదర్శిగా కూరేళ్ల నాగాచారి, కోశాధికారిగా శ్రీనివాస్ చారితో పాటు మరో పది మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు విశ్వబ్రాహ్మణ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు అరిగే పిచ్చయ్య చారి, బెజ్జంకి గంగాధర్ తెలిపారు. ఎన్నికైన వారు విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి అన్నివేళలా కృషి చేస్తామని, సంఘం సభ్యులకు ఏ సమస్య వచ్చినా ముందుండి పని చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

పేదలకు అండగా 'మానవత'

కైకలూరు, న్యూస్‌టుడే: పేద వర్గాలకు మానవత సేవాసంస్థ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆ సంస్థ ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షుడు కొండ్రెడ్డి సత్యనారాయణ అన్నారు. స్థానిక సంస్థ కార్యాలయంలో కైకలూరు శాఖ అధ్యక్షుడు గుర్రం శ్యామ్‌కుమార్ అధ్యక్షతన ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాలకు చెందిన పలువురు పేద విద్యార్థుల విద్యావసరాలకు ఉపకార వేతనాలతో పాటు, మరికొందరికి వైద్యం కోసం రూ.52,500 చెక్కులను అందించారు. ఇందులో సాహితీమిత్రులు దింతపల్లి వెంకటనారాయణ, న్యాయవాది రుద్రపాక రత్నాకరరావు, పొందరంగ విఠల్, మదిమోహన్, రామాంజనేయులు, జమీల్, జెన్నర్, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

చెక్కులు తీసుకున్న వారితో సంస్థ ప్రతినిధులు

న్యాయం కోసం అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం

కలిదిండి, న్యూస్‌టుడే: అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేసేదాకా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, ఇందులో బాధితులంతా భాగస్వాములు కావాలని అగ్రి గోల్డ్ బాధితుల సంఘం నాయకుడు చక్కా జగన్మోహన్ రావు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం 11 గంటలకు కలిదిండి పట్టాభి హోటల్ సమీపంలో అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా ఖాతాదారులు, ఏజెంట్లు ఈ సమావేశానికి హాజరుకావాలని కోరారు.

2న దేవస్థాన అభివృద్ధి పనులపై సమావేశం

కలిదిండి, న్యూస్‌టుడే: కలిదిండి భోగేశ్వరలంకలో కొలువుదీరిన స్వయంభూ శ్రీ పాతాళ భోగేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అధ్యక్షతన ఈ నెల 2న మంగళవారం ఉదయం 11 గంటలకు దేవస్థాన ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు ఈవో సింగనపల్లి శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. మండలం వ్యాప్తంగా గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, భక్తులు తరలివచ్చి అభివృద్ధి పనులపై సూచనలు అందించాలని కోరారు.

ముసునూరులో గోడ పత్రికలను ప్రదర్శిస్తున్న నాయకులు

అఖిల భారత మహాసభల విజయవంతానికి పిలుపు

ముసునూరు, న్యూస్‌టుడే: కార్మిక, కర్షక, ఉద్యోగ, రైతుల హక్కులు, చట్టాల కోసం నిరంతరం సీఐటీయూ పోరాడుతుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జి.రాజు అన్నారు. ఈ నెల 27 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ముసునూరులో గోడ పత్రికలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్పు చేసి, కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధంగా లేబర్ కోడ్‌లను ప్రవేశ పెట్టడం దుర్మార్గపు చర్య అన్నారు. కొడవలి శ్రీనివాసరావు, కంచర్ల రమేశ్, దుర్గారావు పాల్గొన్నారు.

నేటి నుంచి జమలాపురం బస్సులో 'స్త్రీ శక్తి' అమలు

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం కృష్ణాజిల్లా గన్నవరం నుంచి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి, ఎన్టీఆర్ జిల్లా మైలవరం మీదుగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని జమలాపురానికి వెళ్లే బస్సుకు అమలు కావడం లేదు. దీనిని అంతరాష్ట్ర సర్వీసుగా పరిగణిస్తున్నారు. ఈ బస్సు ఆంధ్ర సరిహద్దు తెలంగాణలోకి వెళ్లడం వల్ల ప్రజలకు ఉచిత ప్రయాణం వర్తించడం లేదు. బస్సులో 8 కి.మీ. ప్రయాణిస్తే జమలాపురం వస్తుంది. మిగతా 70 కి.మీ. ప్రయాణమంతా ఏపీలో సాగుతుంది. దీనిని అంతరాష్ట్ర సర్వీసుగా పరిగణించడంతో మూడు మండలాల మహిళలకు అందని ద్రాక్షగా మిగిలిపోయింది. దీంతో 'ఈనాడు'లో 'సెప్టెంబర్ 1న 'జమలాపురం బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం దూరం' శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించారు. ఎట్టకేలకు డిసెంబర్ 1 నుంచి ఈ బస్సును ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వరకు పొడిగించి 'స్త్రీ శక్తి' పథకం అమలు చేయనున్నారు. దీంతో ఆదివారం గన్నవరం డిపో మేనేజరు శివాజీ 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ.. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

దివ్యాంగుడి పింఛనుకు కులధ్రువీకరణ అడ్డంకి

ఏడేళ్లుగా అధికారులు చుట్టూ ప్రదక్షిణలు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: గురజకు చెందిన తాడిగుడి రంగారావు దివ్యాంగుల పింఛను కోసం ఏడేళ్లుగా కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. కుల ధ్రువీకరణ పత్రం లేదంటూ పింఛను దరఖాస్తును నిరాకరిస్తున్నారు. 60 ఏళ్ల రంగారావు గతంలో చేపల పట్టుబడికి వెళ్లి జీవన సాగించేవారు. పదేళ్ల క్రితం పక్షవాతం వచ్చి కాలు, చెయ్యి పడిపోయాయి. అప్పటినుంచి కనీసం నడవలేక దేక్కుంటూ వెళ్తున్నారు. అతనికి స్నానం సైతం అతని భార్యే తినిపించాలి. సదరం ధ్రువపత్రాన్ని సైతం పొందారు. అందులో 79 శాతం శాశ్వత అంగవైకల్యం ఉన్నట్లు ధ్రువీకరించారు. దీంతో దివ్యాంగుల పింఛను కోసం ఏడేళ్లుగా దరఖాస్తు చేస్తూ, గ్రామానికి నాయకులు, అధికారులు వచ్చినప్పుడల్లా ఇతరుల సాయంతో వెళ్లి మొరపెట్టుకుంటున్నా ఫలితం శూన్యం. ఎస్టీ(కొండదొర) కులానికి చెందినవారు కావడంతో ఆ కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి విజయనగరం జిల్లా బొబ్బిలి వెళ్లి మైగ్రేషన్ పత్రాన్ని తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. తన తాతలే ఇక్కడకు వలస వచ్చారని, తన తమ్ముడికి కుల ధ్రువపత్రం ఉన్నా అది చాలదంటున్నారని బాధితుడు వాపోతున్నారు. తన అల్లుడు మృతి చెందడంతో కూతురికి వితంతు పింఛను రావడంలేదని, కుల ధ్రువీకరణే అడ్డంకి పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వీఆర్వో కరీంను సంప్రదించగా.. విషయం తన దృష్టికి వచ్చిందని, దరఖాస్తు కార్యాలయానికి పంపించామని తెలిపారు. మైగ్రేషన్ పత్రం ఉంటే కులధ్రువీకరణ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని వివరించారు.

నడవలేని స్థితిలో ఉన్న రంగారావు

ఉంచలేక.. కుప్ప పెట్టలేక

ముసునూరు, న్యూస్‌టుడే: రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోగా.. ఆదివారం ముసునూరు మండలంలో అక్కడక్కడ చిరు జల్లులు కురిశాయి. దీంతో అన్నదాతలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. నారు వేసింది మొదలు గండాలను దాటుకుంటూ వస్తున్నా.. చివరకు పంట చేతికొచ్చే సమయంలో వరుస తుపాను హెచ్చరికలతో కర్షకులు దిగాలు పడుతున్నారు. కోసిన ధాన్యాన్ని కొందరు రైతులు ఆరబెట్టుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే దశలో ఉందని భారీ వర్షాలు కురిస్తే ధాన్యం తడిసి నష్టం ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. హడావుడిగా మిల్లులకు తరలిస్తున్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు కొన్ని రోజుల పాటు కోతలు వాయిదా వేసుకోవాలని ఏవో చాముండేశ్వరి సూచించారు.

వలసపల్లిలో ధాన్యాన్ని లారీలో ఎక్కిస్తున్న రైతులు

నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో..

మండవల్లి, న్యూస్‌టుడే: మండవల్లి మండలం నుచ్చుమిల్లి ప్రాథమిక పాఠశాలలో ఏళ్లుగా నిర్మాణం ముందుకు సాగడం లేదు. గ్రామంలోని పాఠశాలకు ఇచ్చిన స్థలం కోసం స్థానికుల మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. అవన్నీ కొలిక్కి వచ్చిన తరువాత కూడా ఏళ్లుగా నిర్మాణం సాగుతూనే ఉంది. రెండేళ్ల క్రితం 30 మంది ఉన్న ఈ పాఠశాలలో తరగతి గదులు లేకపోవడంతో ప్రస్తుతం 8 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. భవనం నిర్మాణం మొత్తం పూర్తయిపోయి కిటికీలు, విద్యుత్తు సౌకర్యాలు కల్పిస్తే విద్యార్థులకు అందుబాటులోకి వస్తుంది. దీనిపై పంచాయతీ రాజ్ ఏఈ కమల్‌ను వివరణ కోరగా త్వరలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.

నుచ్చుమిల్లి పాఠశాల భవనం

వినరు.. ఎవరు చెప్పినా..!

చాట్రాయి, న్యూస్‌టుడే: శిరస్త్రాణంతో ప్రయాణాలు చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పుతుంది. కానీ వినరు.. ఎవరు చెప్పినా.. చాలా మంది కేవలం పోలీస్ తనిఖీలు.. కేసుల నుంచి ఉపశమనం కోసం వీటిని వాడుతున్నారు. సత్తుపల్లి-విస్సన్నపేట రాష్ట్రీయ రహదారిలోని సూరంపాలెంలో ద్విచక్ర వాహనంపై భార్యా భర్తలు.. నడుమ చిన్నారి ఉన్నారు. వాహనం అద్దంపై హెల్మెట్ అలంకార ప్రాయంగా కనిపిస్తోంది. రహదారిలో ఎవ్వరైనా తనిఖీ చేస్తున్నారని పసిగడితే వెంటనే ధరించేలా సిద్ధంగా ఉంచారు. అవగాహన లేని వారు ఎలానూ వాడకపోయినా.. విద్యావంతులు సైతం వీటి వినియోగాన్ని నిర్లక్ష్యం చేయడం గర్హనీయం. వారి వాహనానికి సమీపంలోనే మలుపు ఉందని సూచిస్తూ ఎదుట బోర్డు కనిపిస్తోంది.

ద్విచక్ర వాహనం అద్దానికి తగిలించి హెల్మెట్

తండ్రిపై తనయుడి దాడి

కైకలూరు, న్యూస్‌టుడే: తండ్రిపై తనయుడు దాడి చేసి గాయ పరిచిన సంఘటనపై కైకలూరు గ్రామీణ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని గోనెపాడుకు చెందిన పొన్నూరి రాంబాబుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొన్ని రోజుల కిందట కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంది. ఇందుకు తన తండ్రి రాంబాబు పూర్తిగా సహకరించి వివాహం జరిపినట్లు రాంబాబు కుమారుడు నాగ రవితేజ భావించి తండ్రితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో నవంబరు 26న రాత్రి తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బంధువులు ఆయనను కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై బాధితుడు రాంబాబు ఫిర్యాదు మేరకు ఎస్సై వి.రాంబాబు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

గౌరవనీయులైన నూజివీడు 2వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) వారి కోర్టులో
ఓ.యస్.నెం. 225/2025
బిట్వీన్:-
కంకటి సరోజిని ... వాది
మరియు
పల్లెపాము ప్రభాకరరావు వగైరాలు ... ప్రతివాదులు
టూ: 3వ ప్రతివాది
వాసం చంటి, తండ్రి సుబ్బారావు, వయస్సు 32 సంllలు, నివాసం: డోరు నెం. 1-46/2, మెయిన్ రోడ్డు, రమణక్కపేట గ్రామము, ముసునూరు మండలం, ఏలూరు జిల్లా, నూజివీడు జె.సి.జె.సి.
పై నెంబరు దావాలో 3వ ప్రతివాది అయిన మీరు పైన పేర్కొనిన శ్రీ కోర్టు వారి ఎదుట హాజరు అగుటకు గాను వాయిదా ది. 05-12-2025వ తేదీన ఉన్నది. సదరు తేదీన ఉదయం 10-30 నిllలకు మీరు స్వయంగా గానీ, మీ న్యాయవాది గారి ద్వారా గానీ శ్రీ కోర్టు వారి ఎదుట హాజరు అయ్యి మీ ఆక్షేపణలు తెలుపుకొనగలరు. లేనిచో మీ పరోక్షమందు తీర్మానించుదురు.
సం/- వై.హరిబాబు
నూజివీడు వాది తరపు న్యాయవాది,
29-11-2025 నూజివీడు, సెల్: 98481 21485

గౌరవనీయులైన నూజివీడు 2వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) వారి కోర్టులో
ఐ.ఎ.నెం. 382/2025 ఇన్ ఓ.యస్.నెం. 225/2025
బిట్వీన్:-
కంకటి సరోజిని ... పిటీషనర్
మరియు
పల్లెపాము ప్రభాకరరావు వగైరాలు ... రెస్పాండెంట్స్
టూ: 3వ రెస్పాండెంట్
వాసం చంటి, తండ్రి సుబ్బారావు, వయస్సు 32 సంllలు, నివాసం: డోరు నెం. 1-46/2, మెయిన్ రోడ్డు, రమణక్కపేట గ్రామము, ముసునూరు మండలం, ఏలూరు జిల్లా, నూజివీడు జె.సి.జె.సి.
పై నెంబరు ఐ.ఎ.లో 3వ రెస్పాండెట్ అయిన మీరు పైన పేర్కొనిన శ్రీ కోర్టు వారి ఎదుట హాజరు అగుటకు గాను వాయిదా ది. 05-12-2025వ తేదీన ఉన్నది. సదరు తేదీన ఉదయం 10-30 నిllలకు మీరు స్వయంగా గానీ, మీ న్యాయవాది గారి ద్వారా గానీ శ్రీ కోర్టు వారి ఎదుట హాజరు అయ్యి మీ ఆక్షేపణలు తెలుపుకొనగలరు. లేనిచో మీ పరోక్షమందు తీర్మానించుదురు.
సం/- వై.హరిబాబు
నూజివీడు పిటీషనరు తరపు న్యాయవాది
29-11-2025 నూజివీడు, సెల్: 98481 21485

కోడి పందేల నిర్వాహకుల అరెస్టు

మండవల్లి, న్యూస్‌టుడే: మండవల్లి మండలం అప్పాపురంలో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎస్.ఐ. రామచంద్రరావు ఆధ్వర్యంలోని అయిదుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2100 నగదు, ఒక కోడి పుంజు, కోడి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

సినిమాలు

నూజివీడు పట్టణం

సత్యనారాయణ	రాజు వెడ్స్ రాంబాయి
సత్యనారాయణ మినీ	బిజినెస్‌మేన్
ద్వారక సినిమాస్ స్క్రీన్ 1	ఆంధ్రా కింగ్ తాలుకా
ద్వారక సినిమాస్ స్క్రీన్ 2	రివాల్వర్ రీటా
ద్వారక సినిమాస్ స్క్రీన్ 3	....
ఆగిరిపల్లి: శ్రీఅను డీలక్స్	తెలుసు కదా
కైకలూరు: శ్రీవిజయలక్ష్మి జీ3	రాజు వెడ్స్ రాంబాయి
మాగంటి సినిమాస్	బిజినెస్‌మేన్
శ్రీవెంకటరమణ సినిమాస్	ఆంధ్రా కింగ్ తాలూకా
ముదినేపల్లి: పూర్ణిమ	ఆంధ్రా కింగ్ తాలూకా

టేకు చెట్లకు రక్షణ ఏదీ..?

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ముదినేపల్లి పంచాయతీ మంచి నీటి చెరువుపై టేకు చెట్లకు రక్షణ కొరవడింది. ఇటీవల తుపాను కారణంగా చెరువు గట్టుపై ఉన్న పది చెట్లు కూలిపోయాయి. ఇవి మినహా మిగిలిన చెట్లు ఏమీ కూలక పోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఓ కార్యదర్శి పలు చెట్లను నరికించిన ఘటనలు ఉన్నాయి. కూలిన చెట్లు గత 20 రోజుల నుంచి అలానే వదిలేయడంతో అవి అక్రమార్కుల పాలవుతాయని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పంచాయతీ కార్యదర్శి జి.రమేశ్‌ను సంప్రదించగా అవి తుపాను వల్లే కూలిపోయాయని, ఎవరూ కూల్చినవి కావన్నారు. అలాగే వాటిని వేలంవేసేందుకు అటవీశాఖ అధికారులను సంప్రదిస్తున్నామని వివరించారు.

అపూర్వ సమ్మేళనం

కైకలూరు, న్యూస్‌టుడే: చదువులమ్మ చెట్టు నీడలో ఉపాధ్యాయులు నేర్పిన విద్యాబుద్ధులు, క్రమశిక్షణ.. జీవన పయనంలో కష్ట నష్టాలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని అందించాయని పూర్వ విద్యార్థులు గురజాడ సుబ్బారావు, రాజేశ్, బాబూరావు తదతరులు అన్నారు. తామరకొలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1991-95 వరకు విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. 27 ఏళ్ల అనంతరం ఒకచోట చేరి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల అంతా కలియ తిరుగుతూ చిన్ననాటి ముచ్చట్లు గుర్తు చేసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను సత్కరించారు.

గ్రావెల్ పనులు అడ్డుకుంటున్నారంటూ ఫిర్యాదు

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: గ్రావెల్ క్వారీ పనులకు ప్రభుత్వ పరంగా అనుమతులు ఉన్నప్పటికీ కొందరు రైతులు అడ్డగిస్తున్నారంటూ క్వారీ యజమాని సుఖవాసి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆగిరిపల్లి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఆగిరిపల్లి మండలం కనసానపల్లి గ్రామంలో కర్రగట్టు వద్ద గ్రావెల్‌ను తవ్వేందుకు మైనింగ్ శాఖ శ్రీ ఎకోమైన్స్ సంస్థకు లీజుకు ఇచ్చింది. దాంతో వారు క్వారీ పనులు చేపట్టారు. కనసానపల్లికి చెందిన ఆలూరి రామ్మోహనరావు, ప్రభాకరరావు తదితరులు.. క్వారీ సూపర్‌వైజర్, లారీ డ్రైవర్‌పై దౌర్జన్యానికి దిగి దాడి చేశారని ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్‌లో సుఖవాసి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు.

అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండవల్లి మండలం పెనుమాకలంక గ్రామానికి చెందిన సైదు వెంకన్న (47)కు భార్య, పిల్లలున్నారు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్యతో విభేదాలు రావటంతో మూడేళ్ల కిందట ఆమె అతడ్ని విడిచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒక్కడే ఉంటున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. ఏలూరు మండలం మాదేపల్లిలో ఉన్న తన అన్న కుమార్తె ఇంటికి వెళ్తానని అక్కడ కుటుంబ సభ్యులకు చెప్పి 3 రోజుల కిందట వెళ్లాడు. మద్యం తాగుతూ ఆ మత్తులో ఇల్లు కనిపెట్టలేక తిరుగుతూ నీరసించి మాదేపల్లిలో ఆదివారం మృతిచెంది రోడ్డు పక్కన పడి ఉండటంతో సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని సర్వజన ఆసుపత్రి శవాగారానికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వరి కోతలు వాయిదా వేయాలి

చాట్రాయి, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో వరి కోతలను మూడు రోజులు వాయిదా వేయాలని వ్యవసాయాధికారి బండారు శివశంకర్ కోరారు. సోమవరం, మర్లపాలెం, కొత్తగూడెం గ్రామాల్లో ఆదివారం ఆయన రైతులను కలిసి మాట్లాడారు. పొలాల్లో నీరు నిలవకుండా కాలువలు తీయాలని సూచించారు. కోతలు కోస్తే ధాన్యాన్ని ఆరబెట్టడం సమస్యగా మారుతుందన్నారు. ధాన్యం రాశులపై పట్టాలు కప్పాలని తెలిపారు. తుపాను ప్రభావం అంతగా ఉండదన్నారు. ఆదివారం సాయంత్రం నుంచి చిరు జల్లులు మొదలు కావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. మరో వారం రోజులు వాతావరణ అనుకూలిస్తే వరి కోతలు పూర్తవుతాయనే నమ్మకంతో ఉన్నారు.

సోమవరంలో రైతులతో మాట్లాడుతున్న ఏవో శివశంకర్

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు మూడు రోజుల పాటు వరి కోతలకు దూరంగా ఉండాలని నూజివీడు వ్యవసాయాధికారి పలగాని చెన్నారావు తెలిపారు. ఆదివారం అన్నవరం తదితర గ్రామాల్లో రైతుల పొలాల్లోకి వెళ్లి ధాన్యం రాశులను రక్షించుకునే విధానంపై సలహాలు, సూచనలు అందించారు. పంట నూర్చిన రైతులు తక్షణమే రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని వేళలా అందుబాటులో ఉంటాయని తెలిపారు. అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పంట కోసిన రైతులు కుప్పలు వేసి వర్షపు నీరు చేరకుండా చుట్టూ కందకాలు తీయాలని సూచించారు.

కైకలూరు, న్యూస్‌టుడే: దిత్వా తుపాను ప్రభావంతో జిల్లాకు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ ఏవో ఆర్.దివ్య అన్నారు. ఈమేరకు మండలంలోని రాచపట్నం, ఆచవరం, తామరకొల్లు, వేమవరప్పాడు గ్రామాల్లో కోత దశలో ఉన్న వరి పంటలను ఆదివారం పరిశీలించారు. సాధ్యమైనంత వరకు కోతలను నిలుపుదల చేయాలని సూచించారు. పొలంలో నీరు నిల్వ లేకుండా అంతర్గత కాలువల ద్వారా బయటకు పంపాలన్నారు. ఒకవేళ నీటితో తడిసి వరి కంకులో మొలకలు ఉంటే నీటిని బయటకు మరలించిన అనంతరం 5 శాతం ఉప్పు ద్రావణాన్ని లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. కోతలు పూర్తయితే ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి భద్ర పరచుకోవాలని సూచించారు. తేమ 17 శాతం కన్నా తక్కువగా ఉంటే ఆ ధాన్యాన్ని రైతు సేవాకేంద్రాలకు తరలించాలని పేర్కొన్నారు.

నిశబ్ద ఛేదనం.. అవగాహనే ఔషధం..

- నేడు ప్రపంచ ఎయిడ్స్ డే
- హెచ్‌ఐవీపై పెరుగుతున్న అవగాహన

నూజివీడు, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ.. సంస్కారవంతమైన జీవన విధానాన్ని అవలంభించడం ద్వారా ఎయిడ్స్ మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు ఆస్కారం ఉంటుంది. విచ్చలవిడి లైంగిక సంబంధాల వల్ల హెచ్‌ఐవీ అధికంగా వ్యాపిస్తుంది. కొన్నేళ్ల నుంచి స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం నుంచి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుండటంతో వ్యాధి తీవ్రత తగ్గుతోందని వైద్యాధికారులు చెబుతున్నారు. కళాశాల స్థాయిలో యువతకు అవగాహన కల్పించడంతో ఆశించిన మేరకు ఫలితాలు వస్తున్నాయని అంటున్నారు. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా వైద్య నిపుణులు ఇలా అంటున్నారు.



ఇవీ లక్షణాలు..

★ తరచూ జ్వరం వస్తూ తగ్గుతూ ఉంటుంది. ★ క్రమేపీ బరువు తగ్గడం. ★ విరేచనాలు ఎక్కువై మనిషి క్షీణించడం. ★ చర్మ సంబంధ సమస్యలతో సతమతమవడం.

హెచ్‌ఐవీపై ఇప్పటికే ప్రజల్లో అవగాహన పెరిగింది. హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నవారు సైతం చికిత్స పొందడానికి ముందుకు వస్తున్నారు. కళాశాలలు, పాఠశాలలు, సమాజంలో దీనిపై విస్తృతంగా చర్చ జరగాలి. విచ్చలవిడి శృంగారంతో ప్రాణాలకు ముప్పు అనే విషయం అందరికీ తెలియజేయాలి. వ్యాధిగ్రస్థులు వైద్యులు ఇచ్చే మందులు వేసుకుంటూ.. పోషకాహారం తీసుకుంటే ఎక్కువ కాలం జీవించవచ్చు. - డా.ఎస్.పద్మావతి, డిప్యూటీ డీఎంహెచ్‌వో

బహిరంగ ప్రకటన

నా క్లయింటు Satla Srinivas S/o Hanumanthu Satla (ఆధార్ నెం:631501487038)లు రజక వీధి, కేసముద్రం జిల్లా మహబూబా బాద్ వారి సంజాయిషీ పొంది యావన్మందికి తెలియజేయునది ఏమనగా
నూజివీడు పట్టణ, కొత్తూరు రోడ్డు కాపురస్తులు అయిన జాలా (బేటు) రత్నం గారి భార్య కరుణమ్మ మరియు జాలా (బేటు) రత్నం గారి కుమారుడు జాలా మాణిక్యాలరావు (ఆధార్ నెం. 897454916967) గారి స్థిరాస్తికి సంబంధించి డాక్యుమెంట్ నెం: 307/1997 లో కొంత భాగం భూమి మా క్లయింటు కొనుగోలు చేయుటకు బయానాగా రూ. 1,00,000/- చెల్లించినాడు. సదరు స్థిరాస్తిపై ఎవరికైనా తనఖా విక్రయ అగ్రిమెంటులు, దీర్ఘకాలపు లీజు, ఇష్టి ఇంజక్షన్ మనోవర్తి, జాయింటు మనోవర్తి, జాయింటు భాగబట్టి తగాదాలు వగైరా ఎటువంటి క్లయిములున్ననూ సదరు ఆక్షేపణలను క్లయిములను ఈ ప్రకటన వెలువడిన తేది నుండి 7 రోజులలోపుగా వ్రాత పూర్వకంగా రిజిస్టరు పోస్టు ద్వారా తగు రుజువు ద్వారా మాకు తెలియపరచవలెను. లేని యెడల దిగువ స్థిరాస్తిపై ఎవరికిని ఎటువంటి అన్యాక్రాంతములు లేవు అని భావించి నా క్లయింటు ఈ దిగువ షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని కొనుగోలు చేయుచున్నారు. దాని మీదట వచ్చే క్లయిములు మా క్లయింటు ఏ విధంగా బైండు చేయజాలవని అందరికీ తెలియజేయడమైనది.
షెడ్యూలు స్థిరాస్తి: కృష్ణా జిల్లా నూజివీడు సబ్ రిజిస్ట్రారు ఇలాకా నూజివీడు మునిసిపాలిటీ పరిధిలో చేరిన నూజివీడు పట్టణములోని R.S. No: 591/1 రు దాఖలా య.4-68 ట్లు భూమిలో దక్షిణ దిశ నైరుతి భాగములో య. 1.00లో అటే దాచా ఒక యకరం అనగా 0.405 హెక్టార్ల స్థిరాస్తి మేరక మామిడితోట భూమికి హద్దులు. సదరు ఎకరం భూమి మీ గ్రామములో దానికి గల హద్దులు. తూర్పు: జమలాపురపు రాంబాబు వగైరాల భూమి (పిన్నమనేని శ్రీకాంత్ గారి భూమి), దక్షిణం: APSRTC సొసైటీ వారికి లోగడ విక్రయించిన భూమి, పడమర: కొత్తూరు వెళ్ళే రోడ్డు, ఉత్తరం: నా తాలూకా మిగిలిన ఆస్తి (నాగేశ్వరరావు కళ్యాణ మండపం). పైన ఉదహరించిన R.S No: 591/1 రు దాఖలా య. 1.00లోని ఈ రోజు నేను విక్రయ ఇదారు పరచుకొన్న 2202.78 Sq.Yd (or) 45.51 Cents భూమికి హద్దులు. తూర్పు: నాచే వదలబడిన రోడ్డు, దక్షిణం: APSRTC సొసైటీ స్థలము, పడమర: నాచే వదలబడిన రోడ్డు, ఉత్తరం: జమలాపురపు రాంబాబు (కళ్యాణ మండపం) వగైరాల భూమి.
నాకు సంబంధించి 2202.78 గజములు ద్వారా కొనుగోలు చేయుచున్న స్థిరాస్తికి సంబంధించినవి.
M.D. PRABHAKAR, M.Com., LL.M.,
ADVOCATE
D.No: 31-16-30, Bullemma Veedhi, Machavaram,
VIJAYAWADA-520 004. Cell: 9290055959
e-mail: advdurgaprabhakar@gmail.com

(c) eenadu

'మత్తు'ను తొక్కుదాం..

విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని, వారు చదువుపై శ్రద్ధ చూపి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ బిందుమాధవ్ అన్నారు. ఆదివారం జిల్లాలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ఏఆర్ ఏఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, డీఎస్పీ శ్రీహరి, ఇతర అధికారులతో కలిసి సైకిల్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. సర్పవరం నుంచి భానుగుడి కూడలి వరకూ సాగింది. మత్తు పదార్థాలు క్రయవిక్రయాలు ఎక్కడైనా సాగితే టోల్‌ఫ్రీ నెంబర్ 1972కు తెలియజేయాలన్నారు. ఈగల్ ఇన్‌ఛార్జి ఇన్‌స్పెక్టర్ సూర్యమోహన్, సీఐలు, ఎస్సైలు, ఏఆర్ సిబ్బంది, సైకిల్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

– న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ)

వంతెన.. ప్రమాదం అంచున

సామర్లకోట మీదుగా బిక్కవోలు వెళ్లే కెనాల్ రహదారిలో వేట్లపాలెం వద్ద ప్రమాదకరంగా ఉన్న ఆర్ అండ్ బి వంతెన ఇది. శిథిలావస్థకు చేరటంతో పాటు ఇరువైపులా రక్షణ గోడలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీనికి తోడు వారధి ఇరుగ్గా ఉండడంతో రాకపోకలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం రక్షణగోడలు నిర్మించాల్సిన అవసరముంది.

– ఈనాడు, కాకినాడ

పక్కాగా లేకుంటే పసిగట్టేస్తారు!

వసతిగృహాలపై పర్యవేక్షణకు ప్రత్యేక యాప్

	వసతిగృహాలు	విద్యార్థులు
సాంఘిక సంక్షేమశాఖ	33	2,763
బీసీ సంక్షేమశాఖ	46	3,677
గిరిజన సంక్షేమం	4	240

వసతి గృహాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా పర్యవేక్షణ మెరుగుకు చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకయాప్ తీసుకొచ్చింది. హాస్టల్ పర్మినెంట్ ట్రాకింగ్ సిస్టమ్ (హెచ్‌పీటీఎస్)గా పిలిచే ఈ యాప్ వినియోగంపై వసతిగృహ అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఆయా చోట్ల రోజువారీ కార్యక్రమాలతో పాటు వారాంతపు, నెలవారీ కార్యక్రమాలు అప్‌లోడ్ చేసేలా ఆదేశాలిచ్చారు. ప్రధానంగా వసతి గృహాల్లో కంచాల శుభ్రం, చేతులు కడుక్కోవటం, భోజనాల వడ్డింపు, కూరలు, తాగునీరు, మరుగుదొడ్లు, ఆవరణ పరిశుభ్రత, సిబ్బంది హాజరు, వంటి అన్ని అంశాలు ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. వీటిని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో అధికారులు పర్యవేక్షిస్తారు. లోపాలుంటే వెంటనే ఆయా వసతి గృహాధికారులు హెచ్చరికలు, ఆదేశాలు వస్తాయి.

– న్యూస్‌టుడే, కాకినాడ నగరం

భోజనాలు వడ్డిస్తున్న సిబ్బంది

నిరంతర నిఘా..

యాప్‌లో విద్యార్థుల ఫొటో తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంది. తద్వారా ఉన్నవారికి, వండిన పదార్థాలను పోల్చి లెక్కలు తేలుస్తారు. సరిపడా సిద్ధం చేశారో లేదో కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా అంచనా వేస్తారు. అవకతవకలు జరిగినట్లు నిర్ధరణ జరిగితే సంబంధిత వసతి గృహాధికారిపై చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం యాప్‌ను అన్నిచోట్లా వినియోగంలోకి తెచ్చినట్లు సాంఘిక సంక్షేమశాఖ జేడీ ఎంఎస్ శోభారాణి తెలిపారు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్‌టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి

Cell: 80085 97607

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 80082 34669

బెంబేలెత్తిస్తున్న కీటకం..!

స్క్రబ్ టైఫస్ పైనే దృష్టి

ఈనాడు, కాకినాడ, న్యూస్‌టుడే, మసీదు సెంటర్

కొన్ని నెలలుగా చాపకింద నీరులా వ్యాపిస్తున్న స్క్రబ్ టైఫస్ శీతాకాలంలో విజృంభిస్తోంది. గత రెండు నెలల్లో కాకినాడ జిల్లాలో సగటున రోజుకు ఒకరు దీని బారిన పడుతున్నారు. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లోనూ ఇదివరకే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లిని పోలిన కీటకం కుట్టడం వల్ల సోకుతున్న ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుండడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లా ఆసుపత్రుల నుంచి పీహెచ్‌సీ వైద్యుల వరకు బాధితులను గుర్తించి సకాలంలో చికిత్స అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ఒకరు చనిపోవడంతో మిగతా జిల్లాల్లోనూ మరింత ఫోకస్ పెడుతున్నారు.

కాకినాడలో జనవరి నుంచి నవంబరు 26 వరకు నమోదైన కేసులు	
పరీక్షించిన రక్త నమూనాలు	1,167
పాజిటివ్ కేసులు	141
వ్యాప్తి శాతం	12

ఇక్కడే ఎక్కువ పరీక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షించిన నమూనాల్లో కాకినాడ జిల్లాలోనే అత్యధికంగా 1,167 టెస్ట్‌లు చేశారు. జీజీహెచ్‌కొచ్చే స్థానికులతో పాటు కోనసీమ, అల్లూరి జిల్లాల నుంచి వచ్చే టైఫాయిడ్, డెంగీ లక్షణాలతో వచ్చిన వారందరికీ స్క్రబ్ టైఫస్ పరీక్షలు చేయడం వల్లే కేసులు కూడా ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయని జిల్లా వైద్యాఆరోగ్యశాఖ అధికారి చెబుతున్నారు. కాకినాడ అర్బన్, గ్రామీణ ప్రాంతాలతో పాటు సామర్లకోట, తుని, ప్రత్తిపాడు ప్రాంతాల నుంచి ఎక్కువ ఈ కేసులు వచ్చాయి. మిగతా మండలాల్లోను ఈ వ్యాధి బాధితులున్నారు. గత నెలలో 232 టెస్ట్‌లు చేయగా 44 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాజమహేంద్రవరం జీజీహెచ్‌లోని జిల్లా పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లోను ఈ వ్యాధి నిర్ధారిత పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు నెలలు కిందటే ఆ ల్యాబ్‌లో పరీక్షల కోసం కిట్లు పంపించాలని అధికారులకు లేఖరాశారు. అవి ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. అందువల్లే అక్కడ తక్కువ సంఖ్యలో కేసులు నమోదైనట్లు కనిపిస్తున్నాయి.

నిర్లక్ష్యం వీడకుంటే ప్రమాదమే..

కీటకం కుట్టిన చోట నల్లని మచ్చ ఏర్పడటం, రెండు మూడు రోజుల తర్వాత జ్వరం, తలనొప్పి, దద్దుర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి సమయంలో టెస్ట్ చేయించుకుని పాజిటివ్ వస్తే అయిదు రోజులు చికిత్స తీసుకుంటే తగ్గిపోతుందని జిల్లా మలేరియా అధికారి ప్రభాకర్ చెప్పారు. పరీక్షించుకోకుండా మాత్రలతో సరిపెట్టుకుందామంటే ప్రమాదమంటున్నారు. ఇళ్లు, పనిచేసే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పొదలు, తుప్పల్లో పనులకు వెళ్లేవారు నిండుగా వస్త్రాలు ధరించాలని సూచిస్తున్నారు. దీనిపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌వో నరసింహానాయక్ తెలిపారు. అనుమానితులకు అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్ మందులను పీహెచ్‌సీ స్థాయిలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.

పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్ధిదారులకు సోమవారం నుంచి సొమ్ము పంపిణీ చేయనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ జి.శ్రీనివాసరావు తెలిపారు. డిసెంబరుకు సంబంధించి జిల్లాలో 2,71,096 మందికి రూ.117,58,96,500 ప్రభుత్వం విడుదల చేసింది.

వరికోతలు వాయిదా వేయండి

రైతులకు అధికారుల సూచన

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో డిసెంబరు 4 వరకు తుపాను ప్రభావం కొనసాగుతుందనే హెచ్చరికల నేపథ్యంలో వరికోతలు వాయిదా వేసుకోవాలని వ్యవసాయశాఖ.. రైతులకు సూచించింది. ఇప్పటికే పూర్తయిన చోట ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకోవాలని సూచించారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కాపాడటానికి పౌరసరఫరాల సంస్థ ఆదివారం 1,700 టార్పాలిన్లను పంపిణీ చేసింది. రైతులు ముందుగానే రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజయ్‌కుమార్ పేర్కొన్నారు.

ఇల్లు కట్టమన్నారు.. బిల్లు రాదంటున్నారు!

7,465 గృహ నిర్మాణాలపై ప్రభావం

న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్

ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిందన్న చందంగా తయారైంది గ్రామాల్లోని పేదల ఇళ్ల నిర్మాణాల పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చాక.. 2024, నవంబరులో జిల్లాలోని పల్లెల్లో సొంత స్థలాలున్న పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన-2.0 (గ్రామీణ్) పథకం ద్వారా ఇళ్ల మంజూరుకు డిమాండ్ సర్వే నిర్వహించారు. దీనిలో 23,494 మంది లబ్ధిదారులను గుర్తించారు. వీరి స్థలాల వద్ద జియోట్యాగింగ్ చేసి ఆవాస్+ యాప్‌లో వివరాలు పొందుపర్చారు. ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. యూనిట్ విలువ రూ.2.50 లక్షలుగా నిర్ణయించడంతో అప్పులు చేసి మరీ పేదలు పనులు చేపట్టారు. వివిధ దశలకు ఇళ్ల నిర్మాణాలు చేరాయి. వీటి మంజూరుకు గత నెలలో మళ్లీ సర్వే చేపట్టారు. తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ గ్రామీణం నియోజకవర్గాల్లో ఆవాస్+ యాప్‌లో సర్వేను ఆదివారంతో పూర్తి చేశారు. దీనిలో పునాది, రూఫ్ దశలో ఉన్న గృహాల వివరాలే యాప్‌లో నమోదయ్యాయి. స్లాబ్ దశలో ఉన్నవాటిని పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తం 7,465 గృహాలకు బిల్లులు వచ్చే అవకాశం లేదని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. దీనిపై జిల్లా హౌసింగ్ పీడీ సత్యనారాయణ మాట్లాడుతూ పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిపారు.

కాకినాడ గ్రామీణం నియోజకవర్గంలో స్లాబు పూర్తయిన గృహం

ఇదీ జిల్లాలో పరిస్థితి..

నియోజకవర్గం	సర్వేలో గుర్తించినవి	శ్లాబులు పూర్తయినవి
తుని	4,281	2,109
జగ్గంపేట	5,260	2,560
పెద్దాపురం	2,067	994
పిఠాపురం	2,224	1,132
కాకినాడ గ్రామీణం	1,666	472
ప్రత్తిపాడు	4,460	533

ప్రజాప్రతినిధుల ఒత్తిడి

జగ్గంపేట నియోజకవర్గంలో అత్యధికంగా 2,560 గృహాలకు బిల్లు వచ్చే పరిస్థితి లేనట్లు గుర్తించారు. తుని నియోజకవర్గంలో 2,109 ఇళ్లది ఇదే పరిస్థితి. ఆరు నియోజకవర్గాల పరిధిలో వందల సంఖ్యలో ఉన్నాయి. ఇది ఎమ్మెల్యేలకు సంకటంగా మారింది. వారు అధికారులపై ఒత్తిడి పెంచినా చేతులెత్తేశారు. సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

నేడు కలెక్టరేట్‌లో వినతుల స్వీకరణ

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ షాన్‌మోహన్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌కు రాలేనివారు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదులు దాఖలు చేయవచ్చని చెప్పారు. అర్జీల పురోగతిని 1100 కాల్ సెంటర్‌కు ఫోను చేసి తెలుసుకోవచ్చని సూచించారు.

అదిరే.. అదిరే

కాకినాడలో జరుగుతున్న జిమ్నాస్టిక్ ఛాంపియన్‌షిప్ ఆదివారం ముగిసింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రదర్శనతో అలరించారు. ఈ సందర్భంగా స్టాటిక్ పిరమిడ్ ఆకృతిలో విద్యార్థులు చేసిన విన్యాసం అందరినీ ఆకట్టుకుంది.

– న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ)

డిసెంబరు 5న మెగా పీటీఎం

కాకినాడ నగరం: తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని (పీటీఎం 3.0) పేరిట నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పండగ వాతావరణంలో ఆ రోజు కార్యక్రమాన్ని చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. సమావేశానికి తల్లిదండ్రులు విధిగా హాజరు కావాలని పాఠశాల యాజమాన్య కమిటీ, ప్రధానోపాధ్యాయుని తరపున ఆహ్వాన పత్రాలు పంపుతున్నారు.

క్రికెట్ పోటీల విజేత జీఎంఎం జట్టు

విజేతలకు కప్‌ను అందజేస్తున్న కాకినాడ మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి ఆనంది

మసీదు సెంటర్(కాకినాడ): క్రీడా స్ఫూర్తి చాటుతూ న్యాయవాదులంతా పోటీల్లో పాల్గొనడం అభినందనీయమని కాకినాడ మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి జి. ఆనంది అన్నారు. కాకినాడ, ఆర్ఎంసీ మైదానంలో కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత నెల 28న ప్రారంభమైన న్యాయమూర్తులు, న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. జీఎంఎం జట్టు విజేతగా నిలవగా, వైఎస్ఎం జట్టు రెండో స్థానం దక్కించుకుంది. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైన విప్లవ జ్యోతికి న్యాయవాది కంచి కామాక్షి ఒక గ్రాము బంగారాన్ని అందజేశారు. ఆరో అదనపు జిల్లా జడ్జి గోవర్దన్, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు సుబ్రహ్మణ్యం, వీరభద్రరావు, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

విజేత తూర్పుగోదావరి జిల్లా జట్టుతో ముఖ్యఅతిథులు

జిమ్నాస్టిక్స్ ఓవరాల్ ఛాంపియన్ తూర్పుగోదావరి

మసీదు సెంటర్ (కాకినాడ): ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో కాకినాడ డీఎస్ఏలో నిర్వహించిన అంతర్ జిల్లాల జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్-2025లో తూర్పుగోదావరి జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం ముగింపు వేడుకలకు ఎమ్మెల్సీలు గోపీమూర్తి, పద్మశ్రీ, కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఫౌండర్ రవిచంద్ర హాజరై విజేతలకు పతకాలు అందజేశారు. రెండో స్థానాన్ని గుంటూరు, మూడో స్థానాన్ని విశాఖపట్నం దక్కించుకున్నాయి. ఎస్జీఎఫ్ కార్యదర్శులు సుధారాణి, శ్రీనివాస్, సీనియర్ పీడీలు లంకా జార్జి, వి.రవిరాజు, కోచ్ సురేష్ పాల్గొన్నారు.

జనవరి 29న దిల్లీలో పోరాటం: ఎమ్మెల్సీ

తుని పట్టణం, న్యూస్‌టుడే: దిల్లీలో వచ్చే జనవరి 29న మూడు ప్రధానమైన డిమాండ్లతో జంతర్‌మంతర్ వద్ద పోరాటం చేపడతామని ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి అన్నారు. పట్టణ శివారు అతిథి కన్వెన్షన్ హాల్లో యూటీఎఫ్ 4వ నూతన కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. టెట్ మినహాయింపు, సీపీఎస్ రద్దు, కామన్ సర్వీస్ రూల్స్ అమలు వంటి ప్రధాన డిమాండ్లు ఉన్నాయన్నారు. చట్ట సవరణకు ఇప్పటికే ఎంపీలకు లేఖలు రాసి కేంద్ర మానవ వనరుల శాఖపై ఒత్తిడి తెచ్చే విధంగా చూస్తున్నామన్నారు. సభలో మాజీ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలతో క్రమేణా సమాజంలో ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయన్నారు.

డీఎస్సీ-98 ఎంటీఎస్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలి

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రాజశేఖరం, చిత్రంలో ఫ్యాప్టో రాష్ట్ర ఛైర్మన్ సాయిశ్రీనివాస్ తదితరులు

కాకినాడ నగరం: డీఎస్సీ-98 ఎంటీఎస్(మినిమమ్ టైం స్కేల్) ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని ఫ్యాప్టో రాష్ట్ర ఛైర్మన్ సాయిశ్రీనివాస్ కోరారు. స్థానిక గాంధీభవన్‌లో ఆదివారం ఉమ్మడి తూర్పుగోదారి జిల్లా ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. సంఘ జిల్లా అధ్యక్షుడు కేశవకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఫ్యాప్టో ఛైర్మన్ మాట్లాడుతూ 1998 డీఎస్సీలో అర్హత సాధించి ఉద్యోగాలు కోల్పోయిన 5 వేల మందిని రెండు దశాబ్దాల తరువాత గత ప్రభుత్వం ఎంటీఎస్ ఉపాధ్యాయులుగా నియమించిందన్నారు. వీరిలో మూడేళ్లలోపే 2 వేలమందికిపైగా రిటైరయ్యారన్నారు. కూటమి ప్రభుత్వం పింఛను సదుపాయం కల్పించాలని, సర్వీసును 62 ఏళ్లకు పెంచాలన్నారు. ఎమ్మెల్సీ రాజశేఖరం సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సంఘ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లేష్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీవిశ్వనాథ్, ఎస్టీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానము, అన్నవరం
ఇ- ప్రొక్యూర్మెంటు టెండరు ప్రకటన
టెండరు నోటీసు నెం.F1/49274/2025, 28-11-2025
శ్రీ స్వామి వారి దేవస్థానము నందు వివిధ సివిల్ పనులు కొరకు ఇ-టెండరులు కోరబడుచున్నవి. మిగిలిన వివరముల కొరకు www.tender.apeprocurement.gov.in నందు చూడవచ్చును. మరిన్ని వివరముల కొరకు Ph.No: 91714 56789, 99481 88123, 92472 96699, 83744 45065 సంప్రదించండి.
Sd/- VEERLA SUBBARAO
Spl. Deputy Collector & Executive Officer

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

EENADU SPORTS LEAGUE 2025

యువ ప్లేయర్లకు అవకాశం ● ఈఎస్ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

ఈనాడు - హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్టు ఈఎస్ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

రిజిస్ట్రేషన్ కోసం

☛ రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.

☛ మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు

డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా
ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్,
ఈనాడు కార్యాలయం,
ఎన్‌హెచ్-16, హుకుంపేట,
రాజమహేంద్రవరం-533107
వివరాలకు: 96666 31768
(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
District Sponsor: TIRUMALA విద్యాసంస్థలు
Digital Partner: ఈనాడు.నెట్, ETV BHARAT
FM Partner: Mee FM TV Partner: ETV ఆంధ్రప్రదేశ్ Organised by: ఈనాడు

వయసు నిబంధన

● బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ట వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

ఈఎస్ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

బీసీలకు రక్షణ చట్టం అమల్లోకి తేవాలి

మాట్లాడుతున్న బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్

కాకినాడ నగరం: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రక్షణ చట్టాన్ని త్వరగా అమలు చేయాలని బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ కోరారు. స్థానిక భానుగుడి సెంటర్ బీసీ సంఘం కార్యాలయంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ జన గణనను జరిపి అందుకు తగ్గట్లుగా స్థానిక ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని కోరారు. రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు యనమదల రవి, బీసీ చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి త్యాగరాజు, మహిళా నాయకురాలు పెంకే వెంకటలక్ష్మి, కొప్పిశెట్టి చంద్రమౌళి, కడలి మూర్తి, పాలిక చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

పవన్‌కల్యాణ్ ఆశయాల సాధనకు కృషి

సునీల్‌కు జ్ఞాపిక అందిస్తున్న డా.దివ్యరాజు, తుమ్మల బాబు

పిఠాపురం: ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆశయాల సాధనకు కృషి చేస్తున్నామని నియో విద్యాసంస్థ ఛైర్మన్ డా.బుర్రా దివ్యరాజ్ తెలిపారు. పిఠాపురంలో మూడు రోజులుగా జీఎస్ఎల్ హాస్పిటల్, నియో సంస్థలు, షీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత దంత ఆరోగ్య శిబిరం ఆదివారంతో ముగిసింది. డా.దివ్యరాజ్ మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ పుట్టిన రోజున దంత వైద్యశిబిరం నిర్వహిస్తే అనూహ్య స్పందన వచ్చిందన్నారు. దాంతో మూడు నెలలపాటు పిఠాపురం నియోజకవర్గవ్యాప్తంగా శిబిరాలు నిర్వహించినట్లు చెప్పారు. 35 పాఠశాలల్లో 4 వేల మంది విద్యార్థులకు, 25 వేల మంది రోగులకు పరీక్షలు చేశామన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ ఆదేశాలతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయన్నారు. చివరిగా జీఎస్ఎల్ ఛైర్మన్ గన్ని భాస్కరరావు మూడు రోజులపాటు వైద్య సేవలందించిన 200 మంది వైద్య సిబ్బందికి బహుమతులు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే దొరబాబు, రెడ్‌క్రాస్ ఛైర్మన్ వైడీ రామారావు, సీఐ శ్రీనివాస్, డా.బుర్రా కృష్ణంరాజు, జీఎస్ఎల్ ప్రిన్సిపల్ గంటా సునీల్ తదితరులు పాల్గొన్నారు.

బ్లేడు కాలులో ఉంచి శస్త్రచికిత్స చేసిన వైద్యుడి సస్పెన్షన్

● స్టాఫ్ నర్సు కూడా..

ఈనాడు, అమరావతి, తుని: తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో గతనెల 27న జరిగిన ఘటనకు సంబంధించి వైద్యుడు, స్టాఫ్‌నర్సును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తుని మండలం ఎస్.అన్నవరం పంచాయతీ పరిధిలోని రామకృష్ణానగర్‌కు చెందిన కె.చిన్నా తన కాలులో ఉన్న స్టీలురాడ్డుకు వేసిన స్క్రూ తీయించుకునేందుకు ఆసుపత్రికి వచ్చారు. శస్త్రచికిత్స సమయంలో సర్జికల్ బ్లేడును యువకుడి శరీరం లోపలే ఉంచి కుట్లు వేసిన ఘటనలో ఆర్థోపెడిక్ వైద్యుడు సత్యసాగర్, స్టాఫ్‌నర్సు పద్మావతిని సస్పెండ్ చేస్తూ ఆదివారం వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శస్త్రచికిత్స అనంతరం యువకుడికి నొప్పి ఎక్కువవ్వడంతో ఎక్స్ రే తీయించగా సర్జికల్ బ్లేడ్ మరిచిన విషయం వెలుగులోకి వచ్చింది. విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించిన వైద్యుడ్ని సస్పెండ్ చేసినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సత్యరథం ఊరేగింపుపై చర్చ

రథం ముందు నడుస్తున్న ఈవో, అధ్యాపకులు, పూర్వవిద్యార్థులు

అన్నవరం: అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జరిగింది. కొండ దిగువున దేవస్థానం ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు హాజరై కళాశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమానికి స్వామి వారి సత్యరథం వినియోగించడంపై గ్రామస్థులు, ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి తొలి పావంచాల వద్ద నుంచి రథానికి పూజలు చేసి ఈవో సుబ్బారావు టెంకాయకొట్టి ప్రారంభించారు. ఈవో సుబ్బారావు మాట్లాడుతూ.. గోసంరక్షణ ట్రస్ట్ మాదిరిగా విద్యాదానానికి ట్రస్ట్ ప్రారంభించాలని పూర్వ విద్యార్థులు కోరారన్నారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ధర్మప్రచారంలో భాగంగానే రథాన్ని వినియోగించామన్నారు.

సేవలకు గుర్తింపు

శ్రీనివాసబాబు దంపతులను సన్మానిస్తున్న అధికారులు

బిక్కవోలు: మనం చేసిన సేవలతోనే గుర్తింపు లభిస్తుందని వక్తలు పేర్కొన్నారు. బిక్కవోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన చప్పిడి శ్రీనివాసబాబు ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయనను సన్మానించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ జానకీదేవి, తూర్పుగోదావరి జిల్లా రిజిస్ట్రార్ రెడ్డి సత్యనారాయణ హాజరయ్యారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈయన 2018లో బెస్ట్ సబ్ రిజిస్ట్రార్ అవార్డు అందుకున్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభ వాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి, ✆ 73862 01191.

స్థిరాస్తులపై తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్ స్థిరాస్తి ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్ ఇవ్వబడును. సిబిల్ అవసరంలేదు. అయోధ్య కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్, ✆ 93969 99669.

పర్సనల్, వ్యవసాయ భూములకు, రైతులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, ఇండస్ట్రియల్‌కు ఫైనాన్స్ సదుపాయం కలదు. Contact Cell: 90632 90864.

REAL ESTATE

HOUSE FOR SALE

GENERAL

House For Sale Near Ashoknagar, Meeseva road, Kakinada. 370Sq yards (52x65) Contact: RS RAO, ✆ 94927 70388.

PLOT FOR SALE

GENERAL

Open Plot For Sale Near Gokulam Temple, Gokulam Road, Kakinada. Plot No: 11 (45x67) 337 Sq Yards. RS RAO, ✆ 94927 70388.

రాజమండ్రి పిడింగొయ్యలో 257 గజాల తూర్పు ప్లాటు అమ్మకం. వెంటనే రిజిస్ట్రేషన్ చేయు వారికి ప్రాధాన్యత. సెల్: 98480 18234.

JOBS

కాకినాడలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌కు 1) సేల్స్ మేనేజర్, 2) ప్రొక్యూర్మెంట్ మేనేజర్, 3) ప్రాసెసింగ్ మేనేజర్, 4) అకౌంటెంట్ 5) ఆఫీస్ క్లర్క్స్ కావలెను. జీ: 15-35 వేలు, సంప్ర: లెన్సన్ ఫుడ్స్, ఆనందభారతి గ్రౌండ్స్ ఎదురుగా, సినిమా రోడ్, ✆ 63056 27297, Email: hr@lensunfoods.com

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజిలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/ Female) కావలెను. సంప్ర: Contact Cell: 84650 05959.

నిడదవోలు మండలం శంకరాపురంలోని దివ్యాంగుల ఆశ్రమం హృదయాలయం నందు పని చేయుటకు వంటవాళ్ళు, వార్డెన్, ఆయాలు, కేర్‌టేకర్, స్వీపర్ (ఆడవారు), అడ్మిన్ / డ్రైవర్ / వార్డెన్ (మగ) రెసిడెన్షియల్‌గా పనిచేయుటకు కావలెను. సెల్: 94409 42148, 94418 76034.

రాఘవ ఆటో ఫైనాన్స్‌కు రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, జగ్గంపేట, తుని, రావులపాలెంలలో బిజినెస్ & రికవరి ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ✆ 910092 7474, 90631 80344.

జనప్రియ ఊరగాయలు నందు పని చేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. Contact: జనప్రియ ఊరగాయలు, రాయుడుపాకలు, రాజమండ్రి రూరల్, Cell: 98664 08924.

SECURITY GUARDS

రాజమండ్రి పోలవరం ప్రాజెక్ట్ దగ్గర పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. జీతం: 15,000/-, P.F, ESI, ఉచిత వసతి + భోజన సదుపాయం కలదు. Contact: 98665 94189, 85004 98115.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 6-35 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

మండపేట, ద్వారపూడి, న్యూస్‌టుడే: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ అత్యంత ఉన్నత విలువలు పాటించిన వ్యక్తి అని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి బాటలు వేసిన దార్శనికుడని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట బైపాస్ రోడ్డు జంక్షన్‌లో ఏర్పాటుచేసిన మాజీ ప్రధాని అటల్‌జీ విగ్రహాన్ని రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరితో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం తాపేశ్వరం వేడుక ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో తొలిసారి మండపేటలో విగ్రహాన్ని ఏర్పాటుచేయడం సంతృప్తినిచ్చిందని, అందుకు కృషిచేసిన భాజపా నియోజకవర్గం కన్వీనర్ కె.వి.వి.సాయిరామ్‌ని అభినందించారు. ● ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వాజ్‌పేయీ చిత్ర ప్రదర్శనను తిలకించిన అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఒక్క ఓటు తేడా రావడంతో నైతిక విలువలు పాటిస్తూ ప్రధాన మంత్రి పదవికి వాజ్‌పేయీ రాజీనామా చేశారని గుర్తుచేశారు. గ్రామాల్లో రహదారులను అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో గ్రామీణ సడక్ యోజనను ఆచరణలోకి తెచ్చారని కొనియాడారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ వాజ్‌పేయీ అమల్లోకి తెచ్చిన సంస్కరణలతో దేశం ప్రస్తుతం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీప్రసన్న, అనకాపల్లి జిల్లా ఇన్‌ఛార్జి కర్రి చిట్టిబాబు, కోనసీమ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, నేతలు యాళ్ల దొరబాబు, ఛైర్‌పర్సన్ పతివాడ నూక దుర్గారాణి పాల్గొన్నారు.

ఉన్నత విలువలు పాటించిన నేత వాజ్‌పేయీ

● విగ్రహావిష్కరణ సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

తాపేశ్వరంలో ఎగ్జిబిషన్ సందర్శించిన కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి):	18,000
పాతకాయ: గండేరా	29,000
గటగట	27,000
కొత్తకాయ: గండేరా	28,000
గటగట	26,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	15,000-16,000
కొత్త (పచ్చి) కాయ	14,000-15,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	6,000
కిలో	400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	113-00
రిటైల్ లైవ్	140-00
డ్రెస్డ్	203-00
స్కిన్‌లెస్	231-00

92.7 FM Rajamahendravaram Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

వివాహితను చంపిన భర్త

మసీదు సెంటర్ (కాకినాడ): కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త రాయితో దాడి చేసిన ఘటనలో భార్య మృతిచెందింది. ఆదివారం రాత్రి ఇంద్రపాలెంలో ఈ దారుణం చోటుచేసుకుంది. నర్సీపట్నం మండలం వేమూలపూడికి చెందిన బేతా మల్లేశ్వరి(45), గంగరాజు దంపతులు రెండు నెలల కిందట ఇంద్రపాలెం, గొల్లపేటకు వచ్చారు. స్థానికంగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వారికి అమ్మాయి, అబ్బాయి సంతానం. కొద్దిరోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో భర్త గచ్చుపలకరాయితో భార్య తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన మల్లేశ్వరి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై ఇంద్రపాలెం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ప్రాణం తీసిన చేతబడి భయం

▲ వెంటాడి.. కత్తితో నరికి యువకుడి హత్య
▲ ఆపై పోలీసుస్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు

ఆనంద్ కుమార్ (పాత చిత్రం)

కోరుకొండ, సీతానగరం, న్యూస్‌టుడే: చేతబడి చేసి చంపేస్తాడనే భయం.. అనుమానంతో వరసకు బావ అయిన వ్యక్తిని నరికి చంపిన ఘటన సంచలనం కలిగించింది. పోలీసులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజానగరం మండలం నరేంద్రపురానికి చెందిన పిల్లి ఆనంద్‌కుమార్ అలియాస్ ఆనంద్(31) దోసకాయలపల్లికి చెందిన త్రివేణిని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అత్తారింట్లోనే ఉంటున్నారు. అక్కడే మేక మాంసం దుకాణం నడుపుతున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. సీతానగరం మండలం ములకల్లంకకు చెందిన గాడి రాజ్‌కమల్ త్రివేణికి దూరపు బంధువు. వరసకు సోదరుడు అవుతాడు. వివాహం కాలేదు. ఏడు నెలల క్రితం కొంతకాలం వీరి ఇంట్లోనే ఉంటూ కూలిపనికి వెళ్లేవాడు. ఆ సమయంలోనే రాజ్‌కమల్.. త్రివేణిపై కన్నేసి అసభ్యకరంగా మాట్లాడినట్లు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఆనంద్ అతన్ని ఇంటి నుంచి బయటకు పంపించేశాడు. అప్పుడు వీరి మధ్య వివాదం జరిగింది.

అనుమానం పెనుభూతమై..: రాజ్‌కమల్‌కు ఇటీవల ఆరోగ్యం బాగోలేదు. ఆసుపత్రులకు తిరిగినా తగ్గలేదు. మంత్రాలు వేసే వారి మాటలు నమ్మి ఆనంద్ తనకు చేతబడి చేసి ఉండొచ్చని నమ్మాడు. ఆదివారం ఉదయం మేకను కొనేందుకు ఆనంద్ ఎప్పుడూ వెళ్లే ప్రాంతానికి వెళ్లాడు. అప్పటికే కాపు కాసిన రాజ్‌కమల్ అతనిపై కత్తితో దాడి చేయబోగా తప్పించుకుని పరుగుపెట్టాడు. వెంటాడి మరీ కత్తితో ఆనంద్ మెడపై బలంగా నరికేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘర్షణలో ఆనంద్ చేయి తెగి పడింది. ఆపై రాజ్‌కమల్ నరికిన కత్తిని దూరంగా పాడేసి, ఆనంద్‌కు చెందిన ద్విచక్రవాహనంపైనే సీతానగరం పోలీసుస్టేషనులో లొంగిపోయాడు. ఏఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ వై.శ్రీకాంత్, సీఐ వై.సత్యకిషోర్, ఎస్సై నాగార్జున, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు..: హత్యకు ఉపయోగించిన కత్తిని అనకాపల్లిలో ప్రత్యేకించి తయారు చేయించాడు. చేతబడి భయంతోనే పథకం ప్రకారం హత్య చేసి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. గతంలో జరిగిన అవమానం కూడా కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.

కేసు నమోదు..: మృతుడి భార్య త్రివేణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వై.సత్యకిషోర్ తెలిపారు. తమ బిడ్డను అడ్డు తొలగించి, ఆస్తులన్నీ దోచేయాలని చూస్తున్నారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. అది తేలే వరకు మృతదేహాన్ని కదిలించేది లేదని అడ్డు నిలిచారు. పోలీసులు వారి నుంచి వివరాలు తీసుకుని, నచ్చజెప్పడంతో వెళ్లిపోయారు.

కాకినాడ

రైతుబజార్‌లో కూరగాయల ధరలు(కిలోకు)

గాంధీనగర్: టమాట- 24, వంకాయలు- 36, 46, 50, బెండకాయలు- 60, పచ్చిమిర్చి- 40, 44, కాకరకాయ- 45, బీర- 45, 50, క్యాలీఫ్లవర్- 25, 30, క్యాబేజీ- 34, క్యారెట్- 48, దొండకాయలు- 28, బంగాళాదుంపలు- 23, 26, ఉల్లి- 22, 27, గోరుచిక్కుళ్లు- 60, దోసకాయలు- 20, చిక్కుళ్లు- 90, చేమదుంపలు- 30, బీట్‌రూట్- 40, కీరదోస- 30, బీన్స్‌కాయలు- 60, అల్లం- 74, క్యాప్సికం- 68, బొబ్బర్లు- 40, చిలకడదుంపలు- 34, ఒకటి చొప్పున ఆనపకాయ- 25, 30, పొట్లకాయ- 25, 30, అరటికాయ-5, 7, మునగకాడ- 10, మామిడికాయ- 15, 20, నిమ్మకాయలు(డజన్) - 24, 30.

నగరంలో సినిమాలు

గాంధీనగర్: ఆనంద్ సినిమాస్ 4స్క్రీన్- ఆంధ్ర కింగ్ తాలూకా, మరువతరమా, జూటోపియా 2, ది ఫేన్ ఆఫ్ ది ఫేన్‌లెస్, దేవీ మల్టీప్లెక్స్ 4స్క్రీన్- ఆంధ్ర కింగ్ తాలూకా, రివాల్వర్ రీటా, ప్రేమంటే, లక్ష్మీ- జనతాబార్, సత్యగౌరి - ఆంధ్ర కింగ్ తాలూకా, తిరుమల - ఆంధ్ర కింగ్ తాలూకా, సీఅండ్‌సీ 1- 12ఎ రైల్వేకాలనీ, సీఅండ్‌సీ 2- విజినెస్‌మేన్, శ్రీప్రియ - ఆంధ్ర కింగ్ తాలూకా, పద్మప్రియ- రాజు వెడ్స్ రాంబాయి, సూర్య1(వాకలపూడి) - రాజు వెడ్స్ రాంబాయి, సూర్య 2 - ఆంధ్ర కింగ్ తాలూకా.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
ఉ. 10 - మ. 1
కాకినాడ నగరం: 80085 74157
సాంబమూర్తినగర్: 91548 46719, మసీదుసెంటర్: 91541 18210
గాంధీనగర్: 80085 74159, బాలాజీచెరువు: 80085 74154

వెలగని వీధిదీపం

మసీదు సెంటర్ (కాకినాడ): కాకినాడ, శాంతినగర్‌లోని ఓ వీధిలో రహదారి పక్కన వీధిదీపం వెలగకపోవడంతో చీకట్లు అలుముకున్నాయి. రాత్రిపూట రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం..!

కాకినాడ నగరం: సాంబమూర్తినగర్ ఆర్వోబీ నుంచి కుంభాభిషేకం రేవుకు వెళ్లేదారి పావురాల తూము వద్దకు వచ్చే సరికి అసంపూర్తి కల్వర్టుతో కుంచించుకుపోయింది. రాత్రి పూట గమనించక వాహనదారులు వేగంగా వెళుతూ ఇక్కడ ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిని పూర్తి చేయాలని స్థానికుడు సురేష్ చౌదరి పేర్కొన్నారు.

పాఠశాలల చెంతన ప్రమాద ఘంటికలు!

వేగ నిరోధకాల ఏర్పాటుకు వేడుకోలు

పరిశీలన

నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అత్యంత రద్దీ రోడ్లలో రోజూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలల చెంతన వేగనిరోధకాలు ఏర్పాటు చేయక ప్రమాదాల బారిన పడుతున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో 68 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 18 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కీలక ప్రదేశాల్లో ఉన్న నగరపాలక ఉన్నత పాఠశాలల వద్ద రహదారులపై ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడం లేదు. కొన్ని పాఠశాలల వద్ద వేగ నిరోధకాలు వేసినా, 75 శాతం బడుల వద్ద ఈ పరిస్థితి లేదు. దీనిపై నగరపాలిక అధికారులను తల్లిదండ్రులు వేడుకున్నా.. పీజీ ఆర్ఎస్‌లో ఫిర్యాదులు చేసినా ఎవరూ స్పందించడం లేదు.

– న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్

జగన్నాథపురంలో నరసింహారోడ్డు దాటడానికి విద్యార్థుల ఇక్కట్లు

ఇదీ పరిస్థితి..

● నగరం నడిబొడ్డున ఉన్న గాంధీనగర్ ఉన్నత పాఠశాలలో 1000 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ బడికి రెండు ద్వారాలు ఉన్నాయి. దక్షిణాన ఉన్న ద్వారానికి ఆనుకుని కీలకమైన ఒంటిమామిడి-టౌన్ రైల్వే స్టేషన్ రోడ్డు ఉంది. వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. గతంలో ఏడో తరగతి విద్యార్థి ఒకరు రోడ్డుదాటుతుండా ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ వేగ నిరోధకాల ఏర్పాటుకు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నా ఫలితం లేదు. ● స్థానిక ప్రతాప్‌నగర్ ప్రధాన రహదారికి ఆనుకుని లక్ష్మీమాలకొండయ్య ప్రాథమిక పాఠశాలలో 100 మందికి పైగా విద్యార్థులున్నారు. ఇక్కడ పరిస్థితిపై పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటికీ స్పందన లేదు. ● స్థానిక జగన్నాథపురంలోని 25వ డివిజన్ పురంవారి వీధి నుంచి 26వ డివిజన్‌లోని నరసింహారోడ్డు దాటానికి వందల మంది విద్యార్థులు రోజూ నరకయాతన పడుతున్నారు. ఇక్కడ సుమారు 10 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. కాకినాడ నుంచి అమలాపురం, రామచంద్రపురం వెళ్లే ఈ కీలక రహదారిలో వేగనిరోధకాలు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ● ప్రేజరు పేటకు ఆనుకుని ఉన్న పగోడా స్కూల్‌లో 100 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలలకు ఆనుకుని నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే వార్ఫురోడ్డు ఉంది. ఇక్కడి సమస్యను గతంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఇటు నగరపాలక అటు ఆర్అండ్‌బీ అధికారులు రహదారి మాదికాదంటే.. మాదికాదంటూ తప్పించుకుంటున్నారు.

ముగిసిన 'రైతన్నా-మీకోసం'

కాకినాడ కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతన్నా-మీకోసం కార్యక్రమం జిల్లాలో ముగిసింది. నవంబరు 24 నుంచి 29 వరకు 385 రైతు సేవా కేంద్రాల పరిధిలో 1,50,475 మంది రైతుల గృహాలను అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. సీఎం చంద్రబాబు పంపిన సందేశాన్ని, వ్యవసాయంలో తీసుకోవాల్సిన ఐదు కీలక అంశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కరపత్రాలను పంపిణీ చేశారు. డిసెంబరు 3న జిల్లా వ్యాప్తంగా 385 రైతు సేవా కేంద్రాల వద్ద గ్రామసభలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో రబీ పంటకాలానికి సంబంధించి అనుసరించాల్సిన విధానాలు, అవసరాలపై రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. వీటి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజయకుమార్ తెలిపారు.

నేడు అవగాహన ర్యాలీ

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ షాన్‌మోహన్ తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి బాలాజీచెరువు కూడలి వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ప్రజలు పాల్గొనాలని సూచించారు.

నగరంలో భారీ వర్షం

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: కాకినాడలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు, నగరవాసులు రాకపోకలకు అవస్థలు పడ్డారు.

కామేశ్వరరావు సేవలు చిరస్మరణీయం

దుప్పట్లు పంపిణీ చేస్తున్న ఈతా ఉదయభాస్కర్, సంఘ ప్రతినిధులు

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: విద్యుత్తు ఉద్యోగులు, కార్మికుల హక్కుల సాధన, సంక్షేమానికి జీవితాన్ని త్యాగం చేసిన ఉద్యమనేత ఎస్ఏఎస్ కామేశ్వరరావు సేవలు చిరస్మరణీయమని ఏపీఈపీడీసీఎల్ కార్యనిర్వాహక ఇంజినీరు ఎస్.ఉదయభాస్కర్ కొనియాడారు. ఆదివారం స్థానిక విద్యుత్తు డివిజనల్ కార్యాలయం వద్ద కామేశ్వరరావు వర్ధంతిని విద్యుత్తు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఈ వీరభద్రరావు, ఏఈ సునీల్‌కుమార్, సంఘ ప్రతినిధులు కె.బాపిరెడ్డి, పిల్లి నాగేంద్ర, ఎం.హరిబాబు, వీరబాబు ఎం.నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

కంఠస్థ పోటీలతో ఏకాగ్రత పెంపు

పోటీల విజేతలతో వీహెచ్‌పీ నాయకులు

గాంధీనగర్, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు ప్రతి ఏటా భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ సంస్కృత విభాగ్ అధ్యక్షురాలు వల్లా శ్రీకృష్ణవాణి అన్నారు. ఆదివారం గాంధీనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. వివిధ ప్రాంతాలకు చెందిన చిన్నారులు, పెద్దలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. న్యాయ నిర్ణేతలుగా లక్ష్మణశాస్త్రి, పద్మ, సునీత, భవానీ, శ్రీదేవి, శ్రీహరిమన్నార్ తదితరులు వ్యవహరించారు. విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఉదయభానో జీరావు, జి.శ్రీదేవి, రవివర్మ, పరమేశ్వరరావు పాల్గొన్నారు.

క్రీడలతో నూతనోత్తేజం

విజేతలకు బహుమతులు అందజేస్తున్న అరుణ

గాంధీనగర్, న్యూస్‌టుడే: నిత్యం విధి నిర్వహణలో పని ఒత్తిడితో ఉండే ఉద్యోగులకు క్రీడలతో నూతనోత్తేజం వస్తుందని, కెనరా బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వైస్ ఛైర్మన్ పి.అరుణ అన్నారు. యూనియన్ ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కాకినాడ జిల్లా క్రీడామైదానం ప్రాంగణంలో కాకినాడ రీజియన్ సభ్యులకు క్రీడా పోటీలు నిర్వహించారు. సంఘ వైస్ ఛైర్మన్ పి.అరుణ, అసిస్టెంట్ సెక్రెటరీ శ్రీధర్ ప్రారంభించారు. వివిధ బ్రాంచి ఉద్యోగులకు బ్యాడ్మింటన్, టెన్నిస్, క్యారమ్స్ వంటి పోటీలు నిర్వహించారు. సంఘ నాయకులు రాంబాబు, సూర్య, దుర్గారావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

వయోవృద్ధులకు రేషన్ పంపిణీ

బయోమెట్రిక్ వేయించి, సరకులు అందజేస్తున్న డీలరు

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: స్థానిక 41 డివిజన్ గాంధీనగర్‌లో ఆదివారం వయోవృద్ధులకు రేషన్ పంపిణీ చేశారు. గత నెల 26 నుంచి 30 వరకు దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇళ్ల వద్దే బియ్యం, పంచదార పంపిణీ చేపట్టారు. దీనిలో భాగంగా గాంధీనగర్ ప్రాంతంలోని పలు చౌకదుకాణ డీలర్లు ఓలేటివారి వీధి, పెనుమూడివారి వీధి, రెడ్‌క్రాస్ వీధి, ఎస్.అచ్యుతాపురం రైల్వేగేటు ప్రాంతాల్లో సరకులు అందజేశారు.

దళిత, గిరిజన వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వండి

సీఎంను కోరిన ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: దళిత, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ-అంబేడ్కర్) రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్ కోరారు. సీఎం చంద్రబాబును ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో వరప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలు ప్రస్తావించినట్లు ఆయన వివరించారు. దళిత, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని విన్నవించారు. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను వినియోగించాలని సూచించారు.

నాటకంతో సమాజానికి మేల్కొలుపు

కెర్ల పుల్లారావుకు పంతం పద్మనాభం రంగస్థల పురస్కారాన్ని అందజేసి, సన్మానిస్తున్న ఎం.ఎం.పళ్లంరాజు తదితరులు

యాగం నాటకంలోని సన్నివేశం

గాంధీనగర్, న్యూస్‌టుడే: సమాజాన్ని జాగృతం చేస్తూ, ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని నింపడంలో నాటకాలు ప్రముఖ పాత్ర పోషించాయని వక్తలు పేర్కొన్నారు. పంతం పద్మనాభం మెమోరియల్ కల్చరల్ అండ్ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పంతం పద్మనాభ స్మారక కళాపరిషత్ నాటక పోటీలను సూర్యకళామందిరంలో ఆదివారం రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ, మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు చేతుల మీదుగా కళాకారుడు కెర్ల పుల్లారావు, రచయిత, దర్శకుడు కె.బి.ఆనంద్ లను పురస్కారంతో సత్కరించారు. కాకినాడ సిపోర్ట్స్ సీవోవో ఎం.మురళీధర్, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, పరిషత్ ఉపాధ్యక్షుడు వి.సత్యనారాయణ రెడ్డి, లక్కరాజు సత్యనారాయణ(టిక్కు), బుర్రా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. అనంతరం కళాంజలి హైదరాబాద్ వారిచే యాగం నాటకం ప్రదర్శించారు.

ఆదమరిస్తే.. అంతే సంగతులు

కాకినాడ శ్రీనగర్ ప్రధాన రహదారిలో ఆదిత్య పాఠశాల మలుపు వద్ద మ్యాన్‌హోల్‌పై ఇనుప మూతలు ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. రాత్రి మలుపు తిరిగే క్రమంలో మ్యాన్‌హోల్‌కు ఇనుప మూతలు తగులుకుని వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

–న్యూస్‌టుడే, భానుగుడి సెంటర్

ముందుకెళ్లని మురుగు..

కాకినాడ, సిద్ధార్థనగర్‌లోని ఓ వీధిలో రహదారి పక్కన పైపులైను పగిలిపోవడంతో మరమ్మతులు చేపట్టి రహదారి వేయకుండా వదిలేశారు. ప్రస్తుతం అది గుంతలా ఏర్పడింది. రహదారి పక్కనే ఉన్న కాలువ సైతం ధ్వంసం కావడంతో మురుగు ఆ గుంతలోకి చేరుతోంది. దాంతో స్థానికులు దుర్వాసన చెందుతోందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గుంతను పూడ్చడంతో పాటు మురుగు సక్రమంగా పారేలా కాలువ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, మసీదు సెంటర్

రహదారే డంపింగ్‌యార్డు

కాకినాడ, గొడారిగుంట ప్రధాన రహదారి పక్కన చెత్తాచెదారం, మట్టి గుట్టలు పేరుకుపోయి అధ్వానంగా దర్శనమిస్తోంది. ఆ రహదారి గుండా రాకపోకలు సాగించే వాహనదారులు దుర్వాసన వెదజల్లుతోందని వాపోతున్నారు. కళ్లలో దుమ్ము, ధూళి పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

– న్యూస్‌టుడే, మసీదు సెంటర్

WANTED

Kakinada based company, into the business of ODC Transportation, Wants to recruit.
1.Fleet Mechanic Coordinator: A person with Mechanical Knowledge of trailers shall fit into the Position, The Main task is to Keep the Fleet Consisting of Trailers and running. communications Skill in Hindi is Must. The desired person need to have.

TR Vasudev Engineering private limited
Kakinada, Cell: 90596 49777

శ్రీ తూరంగేశ్వర స్వామి వారి దేవస్థానం
దేవదాయ ధర్మదాయశాఖ
కాకినాడ రూరల్ మండలం, తూరంగి గ్రామం, కాకినాడ జిల్లా.
ఖాళీ స్థలములు లైసెన్స్ హక్కునకు టెండర్-కం-ఈ టెండర్-కం-బహిరంగ వేలం ప్రకటన

శ్రీ తూరంగేశ్వర స్వామి వారి దేవస్థానంనకు, కాకినాడ రూరల్ మండలం, తూరంగి గ్రామంలో గల ఖాళీ స్థలములు 11 సంవత్సరముల కాలమునకు ఈ క్రింది పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం శ్రీయుత ఉప కమిషనర్, దేవదాయ ధర్మదాయ శాఖ, కాకినాడ వారి పర్యవేక్షణలో టెండర్-కమ్-ఈ టెండర్-కం-బహిరంగ వేలం నిర్వహించబడును.

వ. నెం.	ఆస్తి వివరములు	ధరావత్తు సొమ్ము	వేలముజరుపు తేది సమయం, ప్రదేశం	లీజు కాలములు
1	తూరంగి గ్రామం పగడాలపేట సర్వే నెం 207/3 లో గల ఖాళీ స్థలములు బ్లాక్ 1లో ప్లాట్లు నెం.1 నుండి 6 ప్రతి ప్లాటు సైజు 53'.2 X 48'.6 = 287చ॥గజములు	95,000/- ప్లాటు ఒక్కంటికి	ది.18-12-2025 ఉదయం 9.00 గం॥లకు తూరంగి పగడాలపేట సర్వే నెం.207/3 లో గల ఖాళీ స్థలము నందు	నెలవారి అద్దె చెల్లించు పద్ధతి పైన అప్పగించిన కాలము నుండి 11 సంవత్సరములు. చెల్లిస్తున్న అద్దె పై ప్రతీ 3 సం॥లకు 30% పెంపుదల చేయు నిర్ణయంపై తాత్కాలిక నిర్మాణములను నిర్మించుకుని వ్యాపారం చేసుకును పద్ధతిపై
2	తూరంగి గ్రామం పగడాలపేట సర్వే నెం 207/3 లో గల ఖాళీ స్థలములు బ్లాక్ 2లో ప్లాట్లు నెం.7 నుండి 12 ప్రతి ప్లాటు సైజు 53'.2 X 48'.6 = 287చ॥గజములు	95,000/- ప్లాటు ఒక్కంటికి		
3	తూరంగి గ్రామం పగడాలపేట సర్వే నెం 207/3 లో గల ఖాళీ స్థలములు బ్లాక్ 3లో ప్లాట్లు నెం.13 నుండి 24 ప్రతి ప్లాటు సైజు 25'.2 X 33'.4 = 93.5చ॥గజములు	30,000/- ప్లాటు ఒక్కంటికి	ది.18-12-2025 మధ్యాహ్నం 2.00 గం॥లకు తూరంగి లో సర్వే నెం.207/3 లో గల ఖాళీ స్థలము నందు	

షరతులు:1) పాటలో పాల్గొనదలిచిన వారు ఖాళీస్థలము ఒక్కంటికి పైన పేర్కొన్న ధరావత్తును నగదు రూపమున గాని డిడి రూపమున గాని, ఆన్‌లైన్ ద్వారా గాని శ్రీ తూరంగేశ్వర స్వామి వారి దేవస్థానం వారి పేరిట చెల్లించిన వారు మాత్రమే పాటలో పాల్గొనటకు అర్హులు.
2) ఈ టెండర్ వివరములకు http:-tenderreprocurement.gov.in నందు ది.వి.05-12-2025నుండి చుడవచ్చును. E.Tender bid document download dt 05-12-2025 ఉదయం 10 గం॥ల నుండి Bid document submission closing date 17-12-2025 ఉదయం 9.00 గం॥ల వరకు.
3) సీల్డ్ టెండర్ కొరకు షెడ్యూలు రూ.500/- చెల్లించి 05-12-2025 నుండి 17-12-2025 సాయంత్రం 5 గం॥ల వరకు దేవస్థానం కార్యాలయమునందు పొందవచ్చును.
4) సీల్డ్ టెండర్ 18-12-2025 గురువారం ఉదయం 10 గం॥లోపు వేలం జరుగు ప్రదేశం నందలి టెండర్ బాక్స్ నందు దాఖలు చేయవలెను.
5) ఇతర షరతులు మరియు పూర్తి వివరాలకు కార్యనిర్వాహణాధికారి శ్రీ తూరంగేశ్వర స్వామి వారి దేవస్థానం తూరంగి వారి కార్యాలయము నందు స్వయముగా గాని సెల్ నెం. 8639615148, 9010894345 ద్వారా గాని తెలుసుకొనవచ్చును.
తూరంగి,
ది.29-11-2025. కార్యనిర్వాహణాధికారి

బోధనలో వినూత్న విధానాలకు పురస్కారం

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: విద్యా బోధనలో వినూత్న విధానాలను అనుసరిస్తూ టీఎల్ఎం ద్వారా కృత్యాధార బోధన సాగిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులకు అవార్డులు లభించాయి. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో శారద ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదివారం వీటిని ప్రదానం చేసింది. కె.ఈశ్వరరావు (సహపురం ప్రాథమిక పాఠశాల, పెదపూడి), పి.ఇందుదేవి (సూరపురాజుపేట ప్రాథమిక పాఠశాల, కోటనందూరు), సీహెచ్ శ్రావణగౌతమ్ (సింగంపల్లి ప్రాథమిక పాఠశాల, రంగంపేట), ఏవీ చంద్రసూర్యం (చినగాడవల్లి ప్రాథమిక పాఠశాల (ఉప్పలగుప్తం)లు హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారని సమగ్ర శిక్షా ఏఎంవో జగన్మోహన్ తెలిపారు.

కొనసాగుతున్న వృద్ధుల ప్రత్యేక ఓపీ

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ జీజీహెచ్‌లో జెరియాట్రిక్స్ ఔట్ పేషెంట్ విభాగంలో వృద్ధులకు ప్రత్యేక ఓపీని రెండో వారమైన ఆదివారం కొనసాగింది. మొత్తం 39 మంది సేవలు పొందారు. అవసరమైన పరీక్షలను నిర్వహించి, మందులను అందించారు. రిటైర్డ్ అయిన జనరల్ మెడిసిన్ ప్రొఫెసరు హాజరై ప్రత్యేకంగా హాజరై సేవలందించారు. జీజీహెచ్ వైద్యనిపుణులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రోగులను పరీక్షిస్తున్న వైద్యనిపుణులు

నేటి నుంచి ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలు

మసీదు సెంటర్ (కాకినాడ): అంతర జిల్లాల స్కేటింగ్ ఛాంపియన్‌షిప్-2025 పోటీలు కాకినాడ రాజాట్యాంక్‌లోని స్కేటింగ్ రింక్ నందు సోమవారం నుంచి జరగనున్నట్లు ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు పి.సుధారణి, కె.శ్రీనివాసరావు, టోర్నమెంట్ సంయుక్త ఆర్గనైజింగ్ కార్యదర్శి లంకా జార్జి తెలిపారు. అండర్-11, 14, 17, 19 తదితర కేటగిరీల్లో ఈ పోటీలు జరుగుతాయన్నారు.

గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపాలి

గాంధీనగర్: రాష్ట్రంలో పెచ్చుమీరి పోతున్న గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపి, అరికట్టాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. నెల్లూరులో గంజాయి ముఠాల చేతిలో హత్యకు గురైన యువ కళాకారుడు పెంచలయ్యకు నివాళులర్పిస్తూ ఆదివారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాజాట్యాంకు పార్కు గేటు వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, ఆలిండియా లాయర్స్ యూనియన్ నాయకురాలు నాగజ్యోతి, ఎంవీ.రమణ, సూర్యనారాయణ, ఎం.వెంకటరమణ, సతీష్, శ్రీనివాసు, వేణు తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సంక్షేమమే ధ్యేయం



అబ్దుల్ ఖదీర్‌కు నియామక పత్రం అందజేస్తున్న ఖలీఫాతుల్లా బాషా

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే: పరిశ్రమలు, పోర్టుకు సంబంధించిన వేలాది మంది కార్మికులు సంక్షేమానికి బీజేఎంసీ సంఘం కృషిచేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు, ఆల్ఇండియా పోర్టు ట్రస్టు వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ ఛైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా అన్నారు. నగరంలోని వెంకీ రెసిడెన్సీలో ఆదివారం బీజేఎంసీ సమావేశం జరిగింది. ఖలీఫాతుల్లా మాట్లాడుతూ కేంద్రం కార్మికులు భద్రతకు నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టిందని, దీనిపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. జిల్లా బీజేఎంసీ నూతన అధ్యక్షుడిగా అడదాకుల రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శిగా షేక్ అబ్దుల్ ఖదీర్‌లను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఖలీఫాతుల్లా బాషా నియామక పత్రాలను అందజేశారు. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ రఫీ, బీజేఎంసీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఇమామ్, నాయకులు షేక్ మొహమ్మద్, పఠాన్ సాజిద్ ఖాన్, అసదుల్లాబేగ్, దాసరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానని నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుత్తుల వీరబ్రహ్మం ఆధ్వర్యంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా వాసంశెట్టి కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా జోగా రామకృష్ణ, నగర కమిటీ అధ్యక్షునిగా కడలి నాగరాజులను ఎన్నుకున్నారు. వారిని ఎమ్మెల్యే కొండబాబుకు ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు వీరబ్రహ్మం పరిచయం చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. అద్దంకి వెంకన్నబాబు, గంటి రాధాకృష్ణ, వాసంశెట్టి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

సంఘం ప్రతినిధులను సత్కరిస్తున్న కొండబాబు

పరిసరాల పరిశుభ్రత.. పర్యావరణ పరిరక్షణ

గాంధీనగర్, న్యూస్‌టుడే: సాంబమూర్తినగర్‌లోని ఆదిత్య మహిళా డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థినులు ఆదివారం కాకినాడ సాగరతీరాన్ని శుభ్ర పరిచే కార్యక్రమం చేపట్టారు. స్థానికులు, సందర్శకులకు ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే అనర్థాలు వివరించారు. అనంతరం బృందాలుగా విడిపోయి బీచ్‌లో పేరుకుపోయిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగించారు. కళాశాలల అకడమిక్ డైరెక్టర్ బీఈవీఎల్ నాయుడు, ప్రిన్సిపల్ కరుణ, వైస్ ప్రిన్సిపల్ నాగ శ్రీకాంత్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాసరావు, నవ పాల్గొన్నారు.

వ్యర్థాలను సేకరిస్తున్న విద్యార్థినులు

సాంబమూర్తినగర్: కాకినాడ పళ్లంరాజునగర్ రోడ్ నంబరు 1లో ఆల్‌ఈజ్‌వెల్ సంస్థ శ్రమదానం నిర్వహించింది. సంస్థ అధ్యక్షుడు కిషోర్‌కుమార్ నేతృత్వంలో సభ్యుల బృందం ఆదివారం షిర్డీసాయి మందిరం వద్ద గల నగరపాలక ఉద్యానంతోపాటు పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం పలు రకాల మొక్కలు నాటారు. సంస్థ సభ్యులు, అన్నవరం సత్యవతీదేవి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.

మొక్కలు నాటుతున్న ఆల్‌ఈజ్‌వెల్ సభ్యులు

లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించొద్దు

సర్పవరం, న్యూస్‌టుడే: యువత ఏదైనా సాధించగలను అనే నమ్మకంతో ముందుకు సాగాలి, లక్ష్యసాధనలో ఎన్ని కష్టాలు, ఆటంకాలు ఎదురైనా అనుకున్న లక్ష్యం నెరవేరేవరకు విశ్రమించకూడదని కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ ముద్రగడ నాగేంద్రరావు తెలిపారు. కాకినాడలోని బెటాలియన్ పెరేడ్ మైదానంలో ఆదివారం కమాండెంట్ నాగేంద్రరావు పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పెరేడ్‌లో ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అడిషనల్ కమాండెంట్ ఎస్.దేవానందరావు, బెటాలియన్ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో నాగేంద్రరావుకు ఘనంగా వీడ్కోలు పలికారు.

శ్రద్ధాంజలి

మంచికి, మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచి, ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించి, అందరి మనస్సులలో చెరగని ముద్రవేసుకున్న మీ మరణం మాకు తీరని లోటు. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ...

భార్య : ముప్పన జయలక్ష్మి
కుమార్తె : ముప్పన శివాని
అన్న : ముప్పన విశ్వనాథం (లేటు)
వదిన : ముప్పన లలితా శివజ్యోతి
అన్న కుమారుడు : - కోడలు :
అజయ్ విజయ్ సోమరాజు - చతురిమ
అన్న కుమార్తె : - అల్లుడు :
కాలెపు హిమబాల - శ్రీనివాస్
చెల్లెలు : - బావ :
పిచ్చిక రాజరాజేశ్వరి (పద్మ) - మహాలక్ష్మయ్య
వినయ్ - భరత్ మరియు బంధుమిత్రులు

శ్రీ ముప్పన లక్ష్మీప్రసాద్ గారు
జననం: 17-01-1965 మరణం: 25-11-2025
వైస్ ప్రెసిడెంట్ : శ్రీ వీరరాజు హైస్కూల్
శ్రీ రాజరాజేశ్వరి థియేటర్ ప్రొప్రయిటర్
పెద్దాపురం

పెద్దకార్యం: ది. 08-12-2025 సోమవారం, పెద్దాపురంలో మా స్వగృహము (ముప్పన వారి బంగ్లా) నందు జరుగును.
సెల్: 63053 59576, 92908 76317

కాకినాడ గ్రామీణం

• కాకినాడ గ్రామీణం • పెద్దాపురం • పిఠాపురం

మాదకద్రవ్యాలపై అవగాహన ర్యాలీ

పెద్దాపురం, న్యూస్‌టుడే: పెద్దాపురం పట్టణంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మాదకద్రవ్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక గుర్రాల సెంటర్ నుంచి ప్రసన్నాంజనేయస్వామి గుడి వరకు సాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ డి.శ్రీహరి రాజు ప్రతిజ్ఞ చేయించారు. పెద్దాపురం, సామర్లకోట సీఐ విజయ్ శంకర్, కృష్ణభగవాన్, ఎస్సై వి.మౌనిక, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పాదగయలో ప్రత్యేక పూజలు

క్రాంతికుమారికి స్వామి, అమ్మవార్ల చిత్రపటాలు అందజేస్తున్న ఈవో శ్రీనివాస్

పిఠాపురం, న్యూస్‌టుడే: పాదగయ క్షేత్రాన్ని రాష్ట్ర ఆడిట్ డిపార్టుమెంట్ రీజినల్ డీడీ క్రాంతి కుమారి సందర్శించారు. ఆదివారం సాయంత్రం ఆలయానికి వచ్చిన ఆమెకు ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ స్వాగతం పలికారు. అర్చకులు క్షేత్ర విశిష్టత వివరించారు. కుక్కుటేశ్వర్వస్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు, పదోశక్తి పీఠం పురుహూతిక అమ్మవారు, దత్తాత్రేయస్వామి వార్లను దర్శించుకున్నారు. సూపరింటెండెంట్ వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: కాకినాడ గ్రామీణం: 80085 74325
ఉ॥ 10 - మ॥ 1 పెద్దాపురం: 80085 74198, పిఠాపురం: 80085 65544

సమస్య: గొల్లప్రోలు కరణంగారి తోట వీధిలో రోడ్డు పక్కన చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. **- స్థానికులు**

పరిష్కారం: ఇన్‌ఛార్జి పారిశుద్ధ్య పర్యవేక్షణాధికారి రఘుప్రసాద్ సిబ్బందితో చెత్త ఎత్తించారు.

సమస్య: పిఠాపురంలోని చిట్టోడి తోటలో మురుగు కాలువలు అధ్వానంగా ఉన్నాయి. పూడిక తీయడం లేదు. **- రమేష్**

పరిష్కారం: పారిశుద్ధ్య అధికారి ప్రభాకర్‌కు చెప్పగా కార్మికులతో కాలువలు శుభ్రం చేయించారు.

సమస్య: స్థానిక నాగంపేట రహదారిపై చెత్తకుప్పలున్నాయి. తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. **- శ్రీనివాసరావు**

పరిష్కారం: పారిశుద్ధ్య అధికారి ఆదినారాయణకు చెప్పగా చెత్త కుప్పల తొలగింపు చేపట్టారు.

సమస్య: కరప నక్కావారి ఎస్సీ పేట ప్రాథమిక పాఠశాల వెనుక వీధిలో మురుగు నీరు సీసీరోడ్డుపై కొస్తోంది. **- రాజు**

పరిష్కారం: పంచాయతీ కార్యదర్శి నిర్మలాదేవికి చెప్పగా సిబ్బందితో చర్యలు తీసుకున్నారు.

సమస్య: రమణయ్యపేట పంచాయతీ గైగోలుపాడు సాయిబావజ్ఞకాలనీలోని కాలువలో పూడిక తీయడం లేదు. **- అరవింద్**

పరిష్కారం: పంచాయతీ కార్యదర్శి పాండురంగారావు కార్మికులతో శుభ్రం చేయించారు.

సమస్య: నాగులాపల్లి పంచాయతీ ప్రధాన రహదారి వెంట మురుగు కాలువ పూడికతో నిండింది. **- స్థానికులు**

పరిష్కారం: పంచాయతీ కార్యదర్శి వల్లీ సిబ్బందిని పంపి పూడిక తీయించారు.

– న్యూస్‌టుడే, గొల్లప్రోలు, పిఠాపురం, పెద్దాపురం, కరప, రమణయ్యపేట, కొత్తపల్లి

చలికాలం జాగ్రత్తలతోనే ఆరోగ్యం పదిలం

● 'ఈనాడు' ఫోన్‌ఇన్‌లో సామర్లకోట సూపరింటెండెంట్ కార్తిక్

ఈనాడు మీ తోడు

సామర్లకోట, న్యూస్‌టుడే: చలికాలంలో వాతావరణానికి అనుకూలంగా జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని సామర్లకోట సీహెచ్‌సీ సూపరింటెండెంట్ కార్తిక్ తెలిపారు. శనివారం ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కార్తిక్, చిన్నపిల్లల వైద్య నిపుణురాలు శివజ్యోతి, ఫిజీషియన్ వరలక్ష్మి పాల్గొని ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

ప్రశ్న: నాలుగు రోజుల నుంచి తమ నాలుగేళ్ల పాపకు జ్వరం వచ్చి తగ్గుతుంది. స్థానికంగా వైద్యులకు చూపించాం. ఫలితం లేదు. పరీక్షలు చేయించమంటున్నారు. పరీక్షలు చేయించాలా.. వద్దా? **- శ్రీదేవి, సామర్లకోట**

సమాధానం: చిన్నపిల్లలకు జ్వరం వస్తే అశ్రద్ధ చేయవద్దు. వైద్యులను సంప్రదించి.. వారి సలహా మేరకు అవసరమైతే పరీక్షలు చేయించాలి.

?: ఆసుపత్రికి వచ్చే రోగులు ఖచ్చితంగా ఆధార్, సెల్‌ఫోన్ తీసుకురావాలని, ఓటీపీ చెబితేనే ఓపీ చీటి రాస్తామంటున్నారు. చాలామంది వృద్ధులు, నిరక్షరాస్యులు సెల్‌ఫోన్‌లు లేని వారు ఆసుపత్రికి వస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయం లేదా? **- నూతలపాటి అప్పలకొండ, సామర్లకోట**

✔: ఆసుపత్రిలో వైద్యసేవలు పొందేందుకు ఆయుష్మాన్ భారత్ (అభా) ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు, సెల్ నంబరు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. సెల్‌ఫోన్ లేకపోయినా ఆధార్ కార్డుతో ఓపీ రాసి వైద్య సేవలు పొందవచ్చు.

?: సీహెచ్‌సీలో రాత్రివేళల్లో డ్యూటీ డాక్టర్లు ఉండటం లేదు. అనారోగ్యంతో అర్ధరాత్రి వేళల్లో ఆసుపత్రికి వస్తే జూనియర్ డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. కాకినాడ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. వైద్యులు అందుబాటులో ఉండే విధంగా చూడాలి. **- ఆనంద్, సామర్లకోట**

✔: ఆసుపత్రిలో రోస్టర్ ప్రకారం డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఒక్కోసారి డ్యూటీ డాక్టర్ ఏదైనా ఎమర్జెన్సీ కేసులో ఉన్నప్పుడు సాధారణ కేసులను జూనియర్ డాక్టర్లు చూస్తారు.

సీహెచ్‌సీలో ఫోన్‌ఇన్ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు

?: గత వారం రోజుల నుంచి నడుం నొప్పి అధికంగా వస్తుంది. నొప్పి తగ్గడానికి టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. తర్వాత మరలా వారం, పది రోజులకు మళ్లీ నొప్పివస్తుంది. ఏంచేయాలి? **- సుబ్బారావు**

✔: శీతాకాలంలో నీరు తక్కువ తాగడంతో ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. తక్షణం ఆసుపత్రికి వచ్చి స్కానింగ్ చేయించుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్య, ఇతర సమస్యలు ఏమైనా ఉంటే తెలుస్తుంది.

గంజాయి ముఠా ఆగడాలు అరికట్టాలి

పెద్దాపురం: రాష్ట్రంలో గంజాయి ముఠా ఆగడాలను అరికట్టాలని కోరుతూ ఆదివారం పట్టణ సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు నీలపాల సూరిబాబు మాట్లాడుతూ సీపీఎం కార్యకర్త, ప్రజా కళాకారుడు పెంచలయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రొంగల వీర్రాజు, అరుణ, రమేష్, సత్యనారాయణ, సత్యనారాయణ, అప్పన్న, సత్యవతి పాల్గొన్నారు.

జిమ్నాస్టిక్స్‌లో పల్లవి ప్రతిభ

పెద్దాపురం: పెద్దాపురం మండలం ఆర్బీపట్నానికి చెందిన మన్యం పల్లవి జిమ్నాస్టిక్స్‌లో ఛాంపియన్‌షిప్ సాధించింది. కాకినాడలోని క్రీడామైదానంలో ఈనెల 28 నుంచి 30 వరకు జరిగిన 69వ ఏపీ అంతర్ జిల్లాల ఎస్‌జీఎఫ్ఐ అండర్ 14 జిమ్నాస్టిక్స్ ఫ్లోర్ విభాగంలో ద్వితీయస్థానం దక్కించుకుంది. దీంతో జనవరి నెలలో కోల్‌కతాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఏపీ తరఫున వెళ్లనుందని కోచ్ ఎన్.సురేష్ తెలిపారు.

బాల్యం.. గుర్తుతెచ్చుకున్నాం

కరప, న్యూస్‌టుడే: కరప జడ్పీ ఉన్నత పాఠశాలలో 1997-98 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు ఆదివారం స్థానిక మామిడితోటలో అపూర్వ సమ్మేళనం నిర్వహించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఆటలతో ఉల్లాసంగా గడిపారు. జీఎస్టీ అధికారులు అనిశెట్టి వీరవెంకటసత్యనారాయణస్వామి, బోడిశెట్టి వరలక్ష్మి, బీసీ వెల్ఫేర్ ఉద్యోగిని ముల్లగడ వరలక్ష్మి, దేవు మాణిక్యాలరావు, పోలిశెట్టి బాపన్నయ్య, వీరబాబు పాల్గొన్నారు.

నేడు యథావిధిగా వినతుల స్వీకరణ

పిఠాపురం, న్యూస్‌టుడే: పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని ఇన్‌ఛార్జి పీడీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు అర్జీల స్వీకరణ ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందని చెప్పారు. ఆన్‌లైన్‌లో కూడా అర్జీలు పొందుపరచవచ్చన్నారు. అధికారులు హాజరుకావాలన్నారు.

రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాల రేవు వద్ద విద్యార్థులు

ఉత్సాహంగా విహార యాత్ర

గొల్లప్రోలు: గొల్లప్రోలులోని పీఎంశ్రీ జడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం విజ్ఞాన, విహారయాత్రకు వెళ్లారు. రాజమహేంద్రవరంలోని సైన్స్ మ్యూజియం, ధవళేశ్వరం బ్యారేజీ, ఇస్కాన్ ఆలయం, పుష్కరాలరేవు ప్రాంతాల్లో పర్యటించారు. వారికి ఉపాధ్యాయులు పలు అంశాలను వివరించారు. హెచ్ఎం సూర్యప్రకాశరెడ్డి పాల్గొన్నారు.

బోటుక్లబ్‌లో ఆయుర్వేద వైద్యశిబిరం

సర్పవరం: రమణయ్యపేట బోటుక్లబ్ ఉద్యానవనంలో వాకర్సు సంఘం ఆధ్వర్యంలో చంద్ర మెడికల్ కేర్ వైద్యురాలు రమ్య ఆధ్వర్యంలో ఆయుర్వేద ఆరోగ్య సదస్సు ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. సుమారు 140 మంది శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారు. వాకర్సు సంఘం అధ్యక్షుడు ప్రసాదరావు, కార్యదర్శి శ్రీధర్, ప్రతినిధులు పాల్గొన్నారు.

రూ. 87 వేలతో మిగులు బడ్జెట్

పెద్దాపురం: పెద్దాపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం ఎంపీపీ పెంకె సత్యవతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎంపీడీవో సంజయ్ కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు చంద్ర కిరణ్‌బాబు, గృహనిర్మాణశాఖ ఏఈ శ్రీనివాసరావు ప్రభుత్వ పథకాలను వివరించారు. అనంతరం రూ.87వేల 800 మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సభ్యులు ఆమోదించారు. ఈ సమావేశంలో ఎంపీవో సూర్యనారాయణ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎంపీపీ సత్యవతి

లక్ష్యం నెరవేరేవరకు విశ్రమించకూడదు

● ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ ముద్రగడ నాగేంద్రరావు

పదవీ విరమణ చేస్తున్న కమాండెంట్ ముద్రగడ నాగేంద్రరావును అభినందిస్తున్న బెటాలియన్ అధికారులు

సర్పవరం, న్యూస్‌టుడే: యువత ఏదైనా సాధించగలను అనే నమ్మకంతో ముందుకు సాగాలి, లక్ష్యసాధనలో ఎన్ని కష్టాలు, అవరోధాలు ఎదురైనా అనుకున్న లక్ష్యం నెరవేరేవరకు విశ్రమించకూడదని కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ ముద్రగడ నాగేంద్రరావు తెలిపారు. కాకినాడలోని బెటాలియన్ పెరేడ్ మైదానంలో ఆదివారం కమాండెంట్ నాగేంద్రరావు పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పెరేడ్‌లో ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అడిషనల్ కమాండెంట్ ఎస్.దేవానందరావు, బెటాలియన్ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో నాగేంద్రరావుకు ఘనంగా వీడ్కోలు పలికారు. అడిషనల్ కమాండెంట్ దేవానందరావుకు ఇన్‌ఛార్జి కమాండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో కాకినాడ ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ కేవీఆర్ మూర్తి, విశ్రాంత కమాండెంట్ జగదీశ్వర్‌రావు, సహాయ కమాండెంట్లు మన్మధరావు, మురళీమోహన్, గంగరాజు, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

కార్యదర్శి శ్రీనివాసరావు సేవలు మరువలేనివి

పెదపూడి: పెద్దాడ గ్రామ పంచాయతీ మాజీ కార్యదర్శి మన్యం శ్రీనివాసరావు సేవలు మరువలేనివని ఎంపీడీవో కె.నరేంద్రరెడ్డి అన్నారు. ఆదివారం పెద్దాడ గ్రామంలో ఆయన పదవీవిరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఈవోగా సేవలందించి గత నెలలో పదోన్నతిపై డిప్యూటీ ఎంపీడీవోగా కృష్ణాజిల్లాకు వెళ్లారన్నారు. ఆదివారం ఆయన ఉద్యోగవిరమణ చేయడంతో సత్కరించారు. డిప్యూటీ ఎంపీడీవో ఎం.సత్యనారాయణ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

IN THE COURT OF THE SR. CIVIL JUDGE: PITHAPURAM SUCCESSION O.P 4/2025

Between:
1. Pilli Venkata Lakshmi
2. Pilli Venkata Narasimha Dileep
3. Pilli Sai Varun [1 to 3 petitioners rep. by their power of attorney holder Kaja Jagatha Anand] ... Petitioners

Hg. 03-12-2025

And

Nil ... Respondent

The petitioners filed the above SOP seeking the Hon'ble Court to grant succession certificate in the name of the petitioners as legal heirs of deceased Pilli Narasimha Rao for the decree in O.S. 51/2007 on the file of Senior Civil Judge, Pithapuram, Dt.13-6-2008 and the same was stands posted to dt.3-12-2025. If anybody is having any objections, they can appear before the Hon'ble Court on the date of adjournment and to file their objections for consideration of the Hon'ble Court.

[by order of the Hon'ble Court]

A.V.Ch.S.S.Murthy, 98483 38335
Sri M.Rajarao
Smt. A.Satyavathi
A.Sidhvi Ramana Kashyap
Advocates, D.No.67-3-13/A, Ashok Nagar, Kakinada

WANTED

Kakinada based company, into the business of ODC Transportation, Wants to recruit.
1.Fleet Mechanic Coordinator: A person with Mechanical Knowledge of trailers shall fit into the Position, The Main task is to Keep the Fleet Consisting of Trailers and running. communications Skill in Hindi is Must. The desired person need to have.

TR Vasudev Engineering private limited
Kakinada, Cell: 90596 49777

ప్రహరీ లేక విద్యార్థుల ఇక్కట్లు

కరప మండలం సిరిపురం ఎస్సీపేటలోని ప్రాథమిక పాఠశాలకు రక్షణగా ప్రహరీ లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. స్థానిక పాఠశాలకు ఆనుకుని పంట పొలాలు ఉండటంతో పాటు ప్రహరీ లేకపోవడంతో విష సర్పాల సంచారం అధికంగా ఉంది. దీంతో నిత్యం విద్యార్థులు భయాందోళనతో విద్యనభ్యసించాల్సి వస్తుంది. ఎంఈవో కె.బులికృష్ణవేణి దృష్టికి తీసుకెళ్లగా ప్రతిపాదనలు తయారు చేయించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. – న్యూస్‌టుడే, కరప

చెత్త పేరుకుపోయి ఇబ్బందులు

గొల్లప్రోలు మండలం వన్నెపూడి శివారు రోడ్డు పక్కన, రాయవరం రోడ్డు మార్కెట్ యార్డ్ సమీపంలో రహదారి పక్కన చెత్త పేరుకుపోయి సమీప ప్రాంత ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి చెత్తను తొలగించకపోవడంతో దుర్వాసన, దోమల ఉద్ధృతితో రోగాలు ప్రబలే పరిస్థితులు ఏర్పడ్డాయి. చెత్తను తొలగించే పనులు చేపట్టేలా చూస్తామని డిప్యూటీ ఎంపీడీవో కుమార్ తెలిపారు. – న్యూస్‌టుడే, గొల్లప్రోలు

ప్రమాదకరంగా కల్వర్టు

పెద్దాపురం మేదరవీధి మలుపు రహదారిలో కల్వర్టు గోడ ఛిద్రమై కుప్పకూలిపోయింది. నువ్వులగుంటవీధి, ఆసుపత్రివీధికి చెందిన ప్రజలు ఈ రహదారి గుండా రాకపోకలు సాగిస్తారు. ఏ మాత్రం ఆదమరిచినా ప్రధాన కాలువలో పడిపోతారు. ప్రమాదాలు జరక్కుండా అడ్డుగా గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కమిషనర్ కె.శ్రీకాంత్‌రెడ్డిని వివరణ కోరగా ఇంజినీరింగ్ సిబ్బందిని పంపించి తగు చర్యలు తీసుకోమని ఆదేశిస్తానన్నారు. – న్యూస్‌టుడే, పెద్దాపురం

నిరుపయోగంగా వదిలేశారు

పిఠాపురంలోని పాత పోలీసుస్టేషన్ దాదాపు రెండేళ్లుగా నిరుపయోగంగా వదిలేశారు. దాంతో భవనం శిథిలమవుతోంది. బ్రిటీష్ కాలం నాటి భవనం శిథిలమవ్వడంతో, పక్కన షెడ్డు నిర్మించారు. ఈలోపు కొత్తస్టేషన్ నిర్మాణం పూర్తి కావడంతో దీన్ని ఖాళీ చేశారు. సీఐ శ్రీనివాస్ భవనాన్ని వినియోగంలోకి తెస్తామన్నారు. – న్యూస్‌టుడే, పిఠాపురం

శ్రీ తూరంగేశ్వర స్వామి వారి దేవస్థానం
దేవదాయ ధర్మదాయశాఖ
కాకినాడ రూరల్ మండలం, తూరంగి గ్రామం, కాకినాడ జిల్లా.
ఖాళీ స్థలములు లైసెన్స్ హక్కునకు టెండర్-కం-ఈ టెండర్-కం-బహిరంగ వేలం ప్రకటన

శ్రీ తూరంగేశ్వర స్వామి వారి దేవస్థానంనకు, కాకినాడ రూరల్ మండలం, తూరంగి గ్రామంలో గల ఖాళీ స్థలములు 11 సంవత్సరముల కాలమునకు ఈ క్రింది పేర్కొన షెడ్యూల్ ప్రకారం శ్రీయుత ఉప కమిషనర్, దేవదాయ ధర్మదాయ శాఖ, కాకినాడ వారి పర్యవేక్షణలో టెండర్-కమ్-ఈ టెండర్-కం-బహిరంగ వేలం నిర్వహించబడును.

వ. నెం.	ఆస్తి వివరములు	ధరావత్తు సొమ్ము	వేలముజరుగు తేది సమయం, ప్రదేశం	లీజు కాలములు
1	తూరంగి గ్రామం పగడాలపేట సర్వే నెం 207/3 లో గల ఖాళీ స్థలములు బ్లాక్ 1లో ప్లాట్లు నెం.1 నుండి 6 ప్రతి ప్లాటు సైజు 53'.2 X 48'.6 = 287చ॥గజములు	95,000/- ప్లాటు ఒక్కంటికి	ది.18-12-2025 ఉదయం 9.00 గం॥లకు తూరంగి పగడాలపేట సర్వే నెం.207/3 లో గల ఖాళీ స్థలము నందు	నెలవారి అద్దె చెల్లించు పద్ధతి పైన అప్పగించిన కాలము నుండి 11 సంవత్సరములు. చెల్లిస్తున్న అద్దె పై ప్రతీ 3 సం॥లకు 30% పెంపుదల చేయు నిర్ణయంపై తాత్కాలిక నిర్మాణములను నిర్మించుకుని వ్యాపారం చేసుకును పద్ధతిపై
2	తూరంగి గ్రామం పగడాలపేట సర్వే నెం 207/3 లో గల ఖాళీ స్థలములు బ్లాక్ 2లో ప్లాట్లు నెం.7 నుండి 12 ప్రతి ప్లాటు సైజు 53'.2 X 48'.3 = 287చ॥గజములు	95,000/- ప్లాటు ఒక్కంటికి		
3	తూరంగి గ్రామం పగడాలపేట సర్వే నెం 207/3 లో గల ఖాళీ స్థలములు బ్లాక్ 3లో ప్లాట్లు నెం.13 నుండి 24 ప్రతి ప్లాటు సైజు 25'.2 X 33'.4 = 93.5చ॥గజములు	30,000/- ప్లాటు ఒక్కంటికి	ది.18-12-2025 మధ్యాహ్నం 2.00 గం॥లకు తూరంగి లో సర్వే నెం.207/3 లో గల ఖాళీ స్థలము నందు	

షరతులు: 1) పాటలో పాల్గొనదలిచిన వారు ఖాళీస్థలము ఒక్కంటికి పైన పేర్కొన్న ధరావత్తును నగదు రూపమున గాని డిడి రూపమున గాని, ఆన్‌లైన్ ద్వారా గాని శ్రీ తూరంగేశ్వర స్వామి వారి దేవస్థానం వారి పేరిట చెల్లించిన వారు మాత్రమే పాటలో పాల్గొనటకు అర్హులు.
2) ఈ టెండర్ వివరములకు **http:-tenderreprocurement.gov.in** నందు ది.వి. **05-12-2025నుండి** చూడవచ్చును. E.Tender bid document download dt **05-12-2025** ఉదయం 10 గం॥ల నుండి **Bid document submission closing date 17-12-2025** ఉదయం 9.00 గం॥ల వరకు.
3) సీల్డ్ టెండర్ కొరకు షెడ్యూలు **రూ.500/- చెల్లించి 05-12-2025 నుండి 17-12-2025** సాయంత్రం 5 గం॥ల వరకు దేవస్థానం కార్యాలయమునందు పొందవచ్చును.
4) సీల్డ్ టెండర్ **18-12-2025 గురువారం ఉదయం 10 గం॥**లోపు వేలం జరుగు ప్రదేశం నందలి టెండర్ బాక్స్ నందు దాఖలు చేయవలెను.
5) ఇతర షరతులు మరియు పూర్తి వివరాలకు కార్యనిర్వహణాధికారి శ్రీ తూరంగేశ్వర స్వామి వారి దేవస్థానం తూరంగి వారి కార్యాలయము నందు స్వయముగా గాని **సెల్ నెం. 8639615148, 9010894345** ద్వారా గాని తెలుసుకొనవచ్చును.

తూరంగి,
ది.29-11-2025. కార్యనిర్వహణాధికారి

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్సీ

తాళ్లరేవు: పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పని చేస్తూ క్షేత్రస్థాయిలో తెదేపా బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. పి.మల్లవరానికి చెందిన కొంత మంది యువకులు తెదేపా మండల అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ ఆధ్వర్యంలో ఆదివారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం ఆ యువకులకు పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, మండల కార్యదర్శి కట్టా త్రిమూర్తులు, వుంగరాల వెంకటేశ్వరరావు, పితాని విష్ణు, ధూళిపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

పి.మల్లవరంలో యువకులకు కండువాలు వేసి తెదేపాలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం

14న 'చలో కాకినాడ'

తాళ్లరేవు: కాకినాడ జిల్లాకు విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టే వరకు ప్రజా ఉద్యమం కొనసాగించాలని సాధన సమితి నాయకుడు చెక్కా అజయ్‌వర్మ అన్నారు. తాళ్లరేవు మండలం గాడిమొగ కల్యాణ మండపంలో అగ్నికుల క్షత్రియుల మండల స్థాయి విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 14న కాకినాడ ఎంఎస్ఎన్ ఛార్టీస్ కళాశాల మైదానంలో బహిరంగ సభ జరుగుతుందన్నారు.

ప్రభుత్వ విద్య పరిరక్షణే లక్ష్యం

పిఠాపురం: ప్రభుత్వ విద్య పరిరక్షణ ఎస్ఎఫ్ఐ లక్ష్యమని రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ తెలిపారు. ఆదివారం పిఠాపురంలో ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభల్లో భాగంగా ప్రతినిధుల సమావేశం జరిగింది. తొలుత జెండా ఆవిష్కరణ, నాయకుల చిత్రపటాల వద్ద నివాళి అర్పించారు. కాకినాడ జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం సిగ్గుచేటన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పీజీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు.

సుబ్రహ్మణ్యేశ్వరుడికి గ్రామోత్సవం

గొల్లప్రోలు: తాటిపర్తిలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని మయూర వాహనంపై ఆదివారం ఊరేగించారు. గ్రామోత్సవంలో ఆలయ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ, వేదపండితులు వెంకటేశ్వరశర్మ, ప్రభాకరశాస్త్రి, సభ్యులు పాల్గొన్నారు.

శబరిమలకు పాదయాత్రగా భక్తులు

గొల్లప్రోలు: చేబ్రోలు నుంచి శబరిమలకు అయ్యప్ప మాలధారులు ఆదివారం పాదయాత్రగా బయలుదేరారు. గురుస్వామి గాజుల గంగ ఆధ్వర్యంలో వెళ్తున్న వారంతా మాట్లాడుతూ 1500 కిలోమీటర్లు 42 రోజులపాటు నడిచి శబరిమల చేరుకుని మకర సంక్రాంతి రోజున స్వామిఅయ్యప్పను దర్శించుకుని, జ్యోతి దర్శనం చేసి వస్తామన్నారు.

శ్రీపాదవల్లభుడికి చామంతి పూజ

పిఠాపురం: పిఠాపురంలోని శ్రీపాద వల్లభ మహాసంస్థానం, పాదగయ క్షేత్రాల్లో దత్తజయంతి సప్తాహ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు ఆదివారం శ్రీపాద వల్లభుడికి సహస్ర చామంతి పూజ, దత్తాత్రేయస్వామికి లక్ష బిల్వార్చన నిర్వహించారు.

రక్తదానంతో ప్రాణాలు కాపాడొచ్చు

తాళ్లరేవు: క్షతగాత్రులు, ప్రాణపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం దానం చేయడం ద్వారానే ప్రాణాలను కాపాడవచ్చునని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అన్నారు. పి.మల్లవరంలో తెదేపా మండల అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ పుట్టినరోజు వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ప్రారంభించారు. శిబిరంలో 70 మంది యువకులు రక్తదానం చేశారు. రోటరీబ్లడ్ బ్యాంకు వైద్యుడు కామేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది రక్తాన్ని సేకరించారు. లక్ష్మణరావు, త్రిమూర్తులు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

శ్రద్ధాంజలి

మంచికి, మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచి,
ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించి, అందరి
మనస్సులలో చెరగని ముద్రవేసుకున్న
మీ మరణం మాకు తీరని లోటు. మీ పవిత్ర ఆత్మకు
శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ...

భార్య : ముప్పన జయలక్ష్మి
కుమార్తె : ముప్పన శివాని
అన్న : ముప్పన విశ్వనాథం (లేటు)
వదిన : ముప్పన లలితా శివజ్యోతి
అన్న కుమారుడు : - కోడలు :
అజయ్ విజయ్ సోమరాజు - చతురిమ
అన్న కుమార్తె : - అల్లుడు :
కాలెపు హిమబాల - శ్రీనివాస్
చెల్లెలు : - బావ :
పిచ్చిక రాజరాజేశ్వరి (పద్మ) - మహాలక్ష్మయ్య
వినయ్ - భరత్ మరియు బంధుమిత్రులు

శ్రీ ముప్పన లక్ష్మీప్రసాద్ గారు
జననం: 17-01-1965 మరణం: 25-11-2025
వైస్ ప్రెసిడెంట్ : శ్రీ వీర్రాజు హైస్కూల్
శ్రీ రాజరాజేశ్వరి థియేటర్ ప్రొప్రయిటర్
పెద్దాపురం

పెద్దకార్యం: ది. 08-12-2025 సోమవారం, పెద్దాపురంలో మా స్వగృహము (ముప్పన వారి బంగ్లా) నందు జరుగును.
సెల్: 63053 59576, 92908 76317

కర్షకులకు తుపాను భయం

పిఠాపురం, న్యూస్‌టుడే: పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ గ్రామీణ నియోజకవర్గాల్లో గత నెలలో మొంథా తుపానుతో వరదలు, ఈదురుగాలులకు పంట నష్టం వాటిల్లింది. ఆ ప్రభావం దిగుబడులపైపడింది. ఎకరాకు సుమారు 5 బస్తాల వరకు కోల్పోయామని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం పంట ఒబ్బిడి చేసుకుని, రబీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో దిత్వా తుపాను దడ పుట్టిస్తోంది. పంటకోతలు చేస్తున్న, చేసిన రైతులంతా ప్రస్తుతం కల్లాల్లోనే ఉంటున్నారు. ప్రతి మండలంలోనూ ప్రస్తుతం 60 శాతం మేర కోతలు పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో ఖరీఫ్ సాగు పూర్తవుతుందనుకునే సమయంలో తుపాను ప్రభావం ఆదివారం నుంచి జిల్లాలో మొదలైంది.

వరి కోతలు(విస్తీర్ణం హెక్టార్లలో)..

మండలం	సాగు	కోతలు పూర్తి
పిఠాపురం	7990	4465
గొల్లప్రోలు	4432	3058
కొత్తపల్లి	4510	3095
పెద్దాపురం	4050	2400
సామర్లకోట	9190	6980
కరప	59169	4208
కా.గ్రామీణం	1680	655

గొల్లప్రోలులో బరకాలు కప్పి ఉంచిన ధాన్యం

అవగాహన కల్పిస్తున్నాం

రైతులను దిత్వా తుపాను వల్ల నష్టపోకుండా ముందుగా అవగాహన కల్పిస్తున్నాం. కోతలు వాయిదా వేసుకోవాలి. ధాన్యం తడవకుండా చూసుకోవాలని చెబుతున్నాం. బరకాలు రైతులకు గతేడాది అందించాం. వాటిని వినియోగించుకోవాలి. ధాన్యం తడిస్తే ఉప్పు ద్రావణ పిచికారి చేయాలి. నారుమళ్లు వేసిఉంటే ముంపునకు గురవ్వకుండా చూసుకోవాలి. - గంగాధర్, వ్యవసాయాధికారి, పిఠాపురం

వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు

సోమేశ్వరపు శ్రీకాంత్‌భగవాన్

సామర్లకోట: సామర్లకోట జగనన్న కాలనీకి చెందిన సోమేశ్వరపు శ్రీకాంత్‌భగవాన్ అదృశ్యమయ్యాడని పోలీసులకు శనివారం ఫిర్యాదు అందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఇంటి నుంచి వెళ్లిన భగవాన్ తిరిగి ఇంటికి రాలేదు. బంధువులు ఇళ్ల వద్ద, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ తెలియలేదు. బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(c) eenadu

తుని

•తుని •ప్రత్తిపాడు •జగ్గంపేట

రంగస్థలంలో పాల్గొన్న విద్యార్థులు

అలరించిన బాలల రంగస్థలం పోటీలు

కిర్లంపూడి, న్యూస్‌టుడే: సోమవరాయంపేట కమ్యూనిటీ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన బాలల రంగస్థలం నాటకపోటీలు ఆద్యంతం అలరించాయి. దాడి చంద్రశేఖర్‌రావు మాస్టారు సౌజన్యంతో ఏర్పాటు చేసిన ప్రదర్శనల్లో జిల్లా నలుమూలల నుంచి బాలబాలికలు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. నృత్యం, ఏకపాత్రాభినయం, చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రెస్ వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో విద్యార్థులు ప్రదర్శనలు చేశారు. టుటాక్ డ్రీ నాటికను పలువురు అభినందించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

అన్నవరం ఆలయంలో.. నెయ్యి కొనుగోలుకు టెండర్లు

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం దేవస్థానంలో ప్రసాదం, మహానివేదనకు అవసరమైన ఆవు నెయ్యి కొనుగోలుకు ఎట్టకేలకు టెండర్లు పిలిచారు. నెయ్యిని ఈ ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్లు ద్వారా కొనుగోలు చేసేందుకు అధికారులు స్పందించారు. కమిషనర్ ఆదేశాల ప్రకారం సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, పాడి పరిశ్రమలు, పాల ఉత్పత్తి దారుల సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల యాజమాన్యాలు టెండర్లలో పాల్గొనే విధంగా చర్యలు చేపడుతున్నారు. ప్రతి మూడు నెలలకు గుర్తింపుపొందిన ల్యాబ్ ద్వారా పరీక్షలు చేయించాలని నివేదికలతో పాటు, పరీక్షించిన బ్యాచ్ నెయ్యిని మాత్రమే సరఫరా చేసేలా నిబంధనలు పెట్టారు. ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలు, నిబంధనలు కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపడుతున్నారు.

హైవేపై పటిష్ఠ నిఘా

ఇప్పటికే 594 బైండోవర్ కేసులు

ముఖాముఖి

గండేపల్లి, న్యూస్‌టుడే: స్టేషన్‌కు వచ్చిన వారితో స్నేహపూర్వకంగా మెలిగి వారి సమస్యలను పరిష్కారం చూపిస్తే పోలీసులంటే నమ్మకం, గౌరవం పొందవచ్చు. కేసు చిన్నదైనా, పెద్దదైనా సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేయాలి. అప్పుడే పెండింగ్ కేసులు తగ్గుతాయి అని ఈనాడు ముఖాముఖిలో జగ్గంపేట సర్కిల్ సీఐ వైఆర్‌కే పేర్కొన్నారు. వివరాలివీ..

★ వాహన వేగ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు

✦ గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి మూడు మండలాల సర్కిల్ పరిధిలో 27 కి.మీ. రహదారి ఉంది. అధికారులు, ఆటీదీగార్లు ఈ ఏడాది ఇప్పటి వరకు 395 కేసులు నమోదు చేశాం. గత రెండేళ్లతో సరిపోల్చితే ఎక్కువ కేసులు నమోదు చేసి, వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్నాం.

★ కేసుల పరిష్కారంలో పురోగతి, పెండింగ్ కేసుల వివరాలు..

✦ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నాం. నేను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పెండింగ్ ఉన్న కేసులను ప్రస్తుతానికి 90శాతం తగ్గించాం.

★ కేసుల ఛేదనకు అనుసరిస్తున్న ఆధునిక సాంకేతిక విధానాలు..

✦ ప్రస్తుతం మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ (ఫింగర్‌ప్రింట్)తో ఒక నేరస్తుడి వేలిముద్ర తీసుకుంటే తనపై గతంలో ఎన్ని కేసులు ఉన్నది మొత్తం వస్తున్నాయి. 'ఫేస్ ట్రేకర్'తో అనుమానాస్పద వ్యక్తుల ఆచూకీ కనుక్కోవడం సులువైంది.

★ డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు..

✦ సర్కిల్ పరిధిలో పలు కళాశాలలు, పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో తరచూ మత్తుపదార్థాల వలన కలిగే ప్రమాదాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

★ జిల్లాలోనే అతిపెద్ద హైవే జగ్గంపేట నియోజకవర్గ రహదారి. అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా విషయంలో తీసుకుంటున్న చర్యల గురించి..

✦ మూడు మండలాల పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా రోజూ సిబ్బందితో గస్తీ నిర్వహిస్తున్నాం. హైవే మొబైల్, ఎన్‌హెచ్ సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది.

★ కేసుల పరిశోధనలో ఏమేరకు డ్రోన్ సేవలందిస్తుంది

✦ సర్కిల్ పరిధిలో డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న పోలవరం కాలువ, గండేపల్లి మండలంలోని రామేశ్వరం మెట్ట, పోలవరం కాలువలపై ప్రత్యేక నిఘా పెడుతున్నాం. మేము వెళ్లలేని ప్రాంతాలను డ్రోన్ పంపి అసాంఘిక కార్యక్రమాలైన జూదాలు, మందు బాబులను అరికడుతున్నాం.

★ సర్కిల్ పరిధిలో సిబ్బంది కొరత..

✦ సిబ్బంది కొరత ఉంది. అయినా ఉన్నవారు, పండుగలప్పుడు జిల్లా అధికారులకు తెలియజేస్తే కావాల్సిన సిబ్బందిని తరలిస్తున్నారు.

ఆనందం.. కాకూడదు విషాదం

కల్యాణ మండపాలపై పర్యవేక్షణ కరవు

న్యూస్‌టుడే, తుని, ఏలేశ్వరం: వేల మందితో రద్దీగా ఉండే పలు కల్యాణ మండపాల్లో అప్రమత్తత మరింత ముఖ్యం. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బెల్లపువీధిలోని ఓ మండపంలో ఏసీ నుంచి మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం జరగకపోయినా, ఆస్తినష్టం భారీగానే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అధిక శాతం మంది వివాహాలు తదితర శుభ కార్యాలకు కల్యాణ మండపాలనే ఎంచుకుంటున్నారు. తుని పట్టణం, ఏలేశ్వరంలలో కల్యాణ మండపాలపై పర్యవేక్షణ లోపించింది.

నిబంధనలు బేఖాతరు..

తుని పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో 18 కల్యాణ మండపాలు, మరో ఐదు లాడ్జిలకు అనుసంధానంగా ఫంక్షన్ హాళ్లు, ఏలేశ్వరంలో ఐదు, గ్రామీణ ప్రాంతాల్లో రెండు మండపాలు ఉన్నాయి. వీటిలో చాలావరకూ నిబంధనలు పాటిస్తున్న దాఖలాల్లేవు. నాసిరకం విద్యుత్తు సామగ్రి వినియోగం, అవగాహన లేని సిబ్బందితో వైరింగ్ పనులు చేయించడం, పాత ఉపకరణాలు వాడటం వంటి వాటి వల్ల అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అగ్నిప్రమాదాలు జరిగితే మంటలార్పడానికి పరికరాలు, నీటివసతి కూడా సరిగా అందుబాటులో లేవు. ఇరుకైన భవనాల్లో సహాయ చర్యలు చేపట్టడానికి వీలులేని ప్రాంతాల్లో ఉన్నాయి.

కానరాని పర్యవేక్షణ

అధికారుల తనిఖీలు ఉండవు. నిర్మాణ సమయంలో పట్టణ ప్రణాళిక విభాగాధికారుల పర్యవేక్షణను గాలికొదిలేశారు. వాహనాల పార్కింగ్, వంటలు, అలంకరణకు రోడ్లు ఆక్రమిస్తుండటంతో ట్రాఫిక్‌తో రోజూ కష్టాలే. మండపాలు కూడా ఆసుపత్రుల పక్కనే ఉండటంతో బాణసంచా శబ్దాలు, పొగతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మండపాల యజమానులు పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పూర్తిస్థాయి విద్యుత్తు ఉపకరణాలు, పరికరాలు నాసిరకం వాడుతున్నారు. అధికారులు స్పందించి కల్యాణ మండపాలను పూర్తి స్థాయిలో తనిఖీలు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

తుని: అగ్నిప్రమాదంలో మంటలార్పుతున్న సిబ్బంది

చర్యలు తీసుకుంటాం

పట్టణ పరిసరాల్లోని కల్యాణ మండపాల్లో ఒకదానికి మినహా దేనికీ అగ్ని నిరోధక పరికరాలు అందుబాటులో లేవు. మిగిలిన మండపాల నిర్వాహకులకు నోటీసులు జారీచేసి, ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటాం.

- రాముడు, అగ్నిపమాక అధికారి, తుని

ఘనంగా సత్యదేవుని రథ సేవ

రథసేవలో పాల్గొన్న భక్తులు

అన్నవరం: సత్యదేవుని రథ సేవ ఆదివారం ఘనంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను రథంపై ఉంచి పూజలు చేశారు. వేదమంత్రోచ్ఛరణ, మంగళవాయిద్యాలతో ఆలయప్రాకారం చుట్టూ ఊరేగించారు.

లోవకు భక్తుల తాకిడి

తుని గ్రామీణం: తలుపులమ్మ లోవ దేవస్థానం అమ్మవారిని ఆదివారం 15 వేల మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానానికి రూ. 5.30 లక్షలు ఆదాయం సమకూరిందని డీసీ విశ్వనాధరాజు తెలిపారు.

ధనుర్మాస ఉత్సవాలకు ఏర్పాట్లు

తుని పట్టణం: పాతబజారులో శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలను 16 నుంచి జనవరి14 వరకు నిర్వహిస్తున్నామని ఛైర్మన్ బాలాజీ తెలిపారు.

పాదయాత్ర బృందానికి సత్కారం

ప్రత్తిపాడు: ద్వారకా తిరుమల నుంచి సింహాచలం పాదయాత్రగా వెళ్తున్న మాజీ జడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీ రమణి బృందాన్ని ప్రత్తిపాడులో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆహ్వానించి సత్కరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని సింహాచలం లక్ష్మీ నృసింహస్వామికి మొక్కుకుని పాదయాత్ర వెళ్తున్న మాజీ జడ్పీటీసీ సభ్యురాలు తదితరులను ఎమ్మెల్యే అభినందించారు.

డ్రగ్స్‌ను తొక్కేద్దాం.. మత్తును తరిమేద్దాం

ప్రత్తిపాడు, తుని, గండేపల్లి, జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని హెచ్చరిస్తూ పోలీసులు సైకిల్ తొక్కారు. పోలీస్ స్టేషన్ నుంచి ప్రధాన రహదారిపై ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు, ఎస్సై లక్ష్మీకాంతం నేతృత్వంలో సిబ్బంది సైకిల్‌పై వెళ్తూ మాదక ద్రవ్యాల అనర్థాలను వివరిస్తూ నినాదాలు చేశారు.

ప్రత్తిపాడులో ర్యాలీలో సీఐ సూర్యఅప్పారావు, ఎస్సై లక్ష్మీకాంతం

★ అవగాహనతో వ్యవహరించి డ్రగ్స్ లేకుండా చేద్దామని తుని పట్టణ, గ్రామీణ సీఐలు ఎం.గీతా రామకృష్ణ, జి.చెన్నకేశవరావు అన్నారు. పట్టణంలోని గొల్లప్పారావు సెంటర్ నుంచి ఆదివారం 'డ్రగ్స్ వ్యతిరేకంగా సైకిల్ ర్యాలీ' నిర్వహించారు. మెయిన్‌రోడ్డు, వీరవపుపేట, రామకృష్ణాకాలనీ, బ్యాంకుకాలనీ, ఎస్‌ఏరోడ్డు మీదుగా ప్రదర్శన చేసి అవగాహన కలిగించారు. అనంతరం డ్రగ్స్‌రహిత సమాజ స్థాపన కోసం స్థానికులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు.

* మత్తు పదార్థాలు వినియోగించినా, వాటి సమాచారం తెలిసినా పోలీసులకు తెలియజేయాలని గండేపల్లి ఎస్సై శివనాగబాబు అన్నారు. ఆదివారం సైక్లోథాన్ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వద్దుబ్రో సైకిల్ తొక్కు బ్రో అంటూ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్‌పై ఎటువంటి సమాచారం ఉన్నా టోల్‌ఫ్రీ నంబర్లు 1972, 112 ఫోన్ చేసి చెప్పాలని సూచించారు.

★ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ కోరారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పోలీసుస్టేషన్ ఎదుట డ్రగ్స్ వద్దు బ్రో.. ప్రతిజ్ఞ చేశారు. స్థానిక మెయిన్ రోడ్డు మీదుగా ఎస్సై రఘునాథరావు ఆధ్వర్యంలో పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

తునిలో ప్రతిజ్ఞ చేస్తున్న పోలీసులు

జగ్గంపేటలో..

మబ్బులు.. దిత్వా గుబులు

ఎగసి పడుతున్న అలలు

పెదశంకర్లపూడిలో..

ప్రత్తిపాడు, జగ్గంపేట గ్రామీణం, తొండంగి, న్యూస్‌టుడే: వాతావరణం మార్పుతో మెట్ట రైతులు కంగారుపడ్డారు. మబ్బులు, తుప్పర్లతో ఆదివారం వాతావరణం ఉండటంతో వరి పంటను కాపాడుకునేందుకు, కోసిన పనలను కుప్పలు వేసేందుకు రైతులు హైరానా పడ్డారు. ప్రత్తిపాడు మండలంలో 9600 ఎకరాలు వరి సాగు జరగ్గా.. 55 శాతం పంట పొలాల్లోనే ఉంది. ముందుగా సాగు జరిగిన ఏలూరు, టి.రాయవరం, పెదశంకర్లపూడి గ్రామాల్లో కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. తుపాను అలికిడితో పంటను ఒబ్బిడి చేసుకునే పనిలో రైతులు ఉన్నారు. 13 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 800 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు వ్యవసాయాధికారిణి జోకా అమృత తెలిపారు.

వరి కోతలు వాయిదా వేసుకోవాలి

'దిత్వా' హెచ్చరికలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వరి కోతలు వాయిదా వేసుకోవాలని వ్యవసాయాధికారి నరసింహం, తొండంగి ఏవో పద్మశ్రీ అన్నారు. కాత్రావులపల్లిలో ఆదివారం రైతులకు తుపాను ప్రభావంపై అవగాహన కల్పించారు.

తీరంలో అలజడి

అద్దరిపేట నుంచి చోడిపల్లిపేట వరకు ఉన్న 16 కి.మీ. సముద్రతీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. మండల వ్యాప్తంగా 12 వేల ఎకరాల్లో వరి సాగవ్వగా రెండు వేల ఎకరాల్లో మాత్రమే పంట ఒబ్బిడి అయ్యింది. మిగిలిన పంట కోత దశకు చేరుకుంది. దీంతో రైతులు చేతికందొచ్చిన పంట నేలపాలవుతుందని ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లలేదు. దీంతో పడవలన్నీ ఒడ్డున ఉన్నాయి.

రాచపల్లిలో చోరీ

ప్రత్తిపాడు: రాచపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. గ్రామంలోని అమరేంద్ర కుటుంబం రాజస్థాన్ ఇటీవల వెళ్లింది. ఇదే అదునుగా ఆయన ఇంట్లో దొంగలు పడ్డారని ఎస్సై లక్ష్మీకాంతం తెలిపారు. వెండి, బంగారు వస్తువులు అపహరించినట్లు చెబుతున్నారు. బాధిత కుటుంబం వస్తే తప్ప చోరీ సొత్తు ఎంతో చెప్పలేమన్నారు. క్లూస్‌టీమ్ వేలి ముద్రలు సేకరించింది.

పి.నాయకంపల్లిలో వైద్య శిబిరం

గండేపల్లి: పి.నాయకంపల్లిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు గ్రామ నాయకుడు మలిరెడ్డి పాపారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పెద్దాపురం విక్టర్ డయాగ్నోస్టిక్ వైద్యుల సహకారంతో గ్రామంలో 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: తుని: 9100020946, ప్రత్తిపాడు: 98669 62946 జగ్గంపేట: 80086 22066

రహదారి అంచులను సరిచేయించాలి

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: సమస్య: మండలంలోని సిరిపురం నుంచి చిన్నింపేట వరకు ఉన్న రహదారి అంచులు ప్రమాదకరంగా మారాయి. వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. మార్జిన్లను పటిష్టం చేసేందుకు పనులు చేయించాలి. - ప్రసాదరావు, చిన్నింపేట.

సమాధానం: సంబంధిత శాఖాధికారులకు సమస్యను వివరిస్తాం. అంచులు సరిచేయించేందుకు అవసరమైన కృషి చేస్తాం.

- రామరాజు వర్మ, డిప్యూటీ ఎంపీడీవో, ఏలేశ్వరం

పార్టీలో చేరిన వారితో జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి తదితరులు

వెంకటనగరంలో జనసేనలో చేరికలు

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: మండలంలోని వెంకటనగరం సర్పంచి సింహాద్రి రమాదేవితో నేతృత్వంలో పెద్దసంఖ్యలో వైకాపా నుంచి జనసేనలో చేరారు. గ్రామంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాలనా దక్షతకు, జనసేన సిద్ధాంతాలు మెచ్చి పార్టీలో చేరినట్లు వారు చెప్పారు. ఈసందర్భంగా తుమ్మల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలనే కాదు ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి చేస్తోందన్నారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్, ఆత్మ వైస్ ఛైర్మన్ కరణం సుబ్రహ్మణ్యం, సొసైటీ అధ్యక్షుడు శేషారావు తదితరులు పాల్గొన్నారు.

భవిష్యత్తు కార్యాచరణతో ముందుకు సాగుదాం

తుని, న్యూస్‌టుడే:ఆం.ప్ర. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) కాకినాడ జిల్లా 4వ నూతన కౌన్సిల్ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణతో ముందుకు సాగుదామని జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సూరిబాబు పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో తొలుత నాయకులు జెండాను ఆవిష్కరించారు. అమరులైన చెన్నుపాటి లక్ష్మయ్య, అప్పారి వెంకటస్వామి, తదితరుల చిత్రపటాలకు నివాళి అర్పించారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లాశాఖ నూతన అధ్యక్షుడిగా సీహెచ్ సూరిబాబు, ప్రధాన కార్యదర్శిగా కెవివి నగేష్, గౌరవ అధ్యక్షుడిగా ఎంవి సాయిరామ్, సహాధ్యక్షులుగా ఎన్.గోవిందరాజులు, బి.నాగమణి, కోశాధికారిగా పివిఎన్ గణేశ్వరరావు ఇతరులను సభ్యులు ఎన్నుకున్నారు.

యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక

గోవిందరావు

కోటనందూరు, న్యూస్‌టుడే: కోటనందూరు మండలం యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జిల్లా కార్యవర్గ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. మండల యూటీఎఫ్ గౌరవ అధ్యక్షుడుగా సత్యనారాయణ, అధ్యక్షుడుగా గోవిందరావు, ఉపాధ్యక్షుడుగా పి.శివరామకృష్ణ, మహిళా అధ్యక్షురాలిగా తలుపులమ్మ, కార్యదర్శిగా సుర్ల వెంకటరమణ, కోశాధికారిగా ఎస్ సన్యాసిదేవుళ్లు ఎంపికయ్యారు.నూతన కార్యవర్గ సభ్యులను జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సూరిబాబు, సీనియర్ నాయకులు అభినందించారు.

తాగునీటి పథకం పరిశుభ్రం

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: ఏలేశ్వరం పోలీస్‌స్టేషన్ చెంతనే ఉన్న తాగునీటి పథకాన్ని అధికారులు పరిశుభ్రం చేశారు. నిర్మాణం పైభాగంలో పిచ్చి మొక్కలు పెరగడం, ట్యాంకు చుట్టూ నాచు ఏర్పడడంతో నీరు కోసం వచ్చే వారు ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో గత నెల 28న 'నిరుపయోగంగా తాగునీటి పథకం' శీర్షికన ప్రచురితమైన చిత్ర వార్తకు స్పందించారు. నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ అలమండ సత్యవతి ఆదివారం పథకాన్ని తక్షణం శుభ్రం చేయాలని, ప్రజలకు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటి వ్యవస్థ సక్రమ నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. నిర్మాణంపై ఉన్న తుప్పలను తొలగించారు. బ్లీచింగ్‌తో లోపల, పైభాగంలో శుభ్రం చేశారు.

ఈనాడు కథనానికి స్పందన

అలుముకున్న నిర్లక్ష్యం

విద్యుత్తు స్తంభాలకు పొదలు, తుప్పల బెడద తప్పడం లేదు. గండేపల్లి మండలం కె.సూరంపాలెం వెళ్లే దారిలో విద్యుత్తు స్తంభానికి పొదలు చుట్టుముడుతున్నాయి. స్తంభాలు ఎప్పటివో కావడంతో తీగల బరువుతో ఒరిగిపోతున్నాయి. తుప్పలతో తరచుగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. - న్యూస్‌టుడే, గండేపల్లి

పుంత మార్గం వేశారు.. కల్వర్టు మరిచారు..!

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: ఏలేశ్వరం-ప్రత్తిపాడు మండలాలను దగ్గర చేసే పుంత రహదారిని ఇటీవలే అభివృద్ధి చేశారు. భద్రవరం - ఏలూరు పుంత మార్గాన్ని ఇటీవలే ఏలేశ్వరం మండల పరిషత్ నిధులు రూ.ఆరులక్షలతో పునఃనిర్మించారు. రోడ్డు మధ్యలో సాగు నీరు వెళ్లేందుకు తూరలు, కల్వర్టు ఏర్పాటుచేయాలి. పదేళ్ల క్రితం ఈ రెండూ అమర్చకుండానే కాజ్‌వే తరహాలో సిమెంట్ చప్టా మాదిరి నిర్మించి చేతులు దులుపుకున్నారు. రూ.లక్షల వ్యయంతో ఇటీవలే దారిని చక్కదిద్దారు. కాని కాజ్‌వే తరహాలో నిర్మించిన ప్రదేశాన్ని అలానే వదిలేశారు. అధికారులు స్పందించి ఇక్కడ కల్వర్టు, లేదా వెడల్పుగా ఉండే తూరలు ఏర్పాటుచేయాలని పలువురు కోరుతున్నారు.

సమస్యలు పరిష్కరించాలని వినతి

రౌతులపూడి, న్యూస్‌టుడే: భారీ వాహనాల రవాణాను అడ్డగించి, నిరసన తెలిపిన ఎస్.పైడిపాల గ్రామస్థులతో ఆదివారం పోలీసులు చర్చలు జరిపారు. గ్రామానికి చేరుకునే రహదారిని నిర్మించాలని, దుమ్ము, దూళి రేగకుండా నీటితో తడపాలని, లారీల వేగం తగ్గించాలని పోలీసులు, క్వారీల ప్రతినిధులకు స్థానికులు వివరించారు. సమస్యల పరిష్కారానికి క్వారీల ప్రతినిధులు అంగీకరించినట్లు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.

ఎస్.పైడిపాలలో స్థానికులతో మాట్లాడుతున్న ఎస్సై వెంకటేశ్వరరావు

కరాటే, జూడోలో గురుకులం బాలికల ప్రతిభ

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: కరాటే, జూడో పోటీల్లో తమ బాలికలు సత్తా చాటారని ఏలేశ్వరం బీఆర్ అంబేడ్కర్ గురుకులం ప్రిన్సిపల్ కె.చంద్రశారద ఆదివారం చెప్పారు. బాలికలను ఆమె అభినందించారు. అనంతపురంలో జరిగిన జూడో పోటీలో జె.సాయి లావణ్య, డి.కీర్తన ప్రతిభ చాటి అండర్ - 19 విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. గాజువాకలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో తమ గురుకులం బాలికలు మూడు బంగారు, ఐదు రజత, 12 కాంస్య పతకాలు సాధించారన్నారు. విద్యార్థినిలను, తర్ఫీదు ఇచ్చిన ఉపాధ్యాయులు, అధ్యాపకులను ప్రిన్సిపల్ అభినందించారు.

పతకాలు సాధించిన ఏలేశ్వరం బాలికలు

గీతా పారాయణం నేడు

తుని పట్టణం: గీతా జయంతి సందర్భంగా గీతా పారాయణ కార్యక్రమం సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి దివాణం వీధిలో ఉన్న ఆశ్రమంలో జరుగుతుందని బ్రహ్మకుమారీలు తెలిపారు.

రహదారికి నిధుల మంజూరుపై హర్షం

శంఖవరం: ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్న రహదారికి రూ.98 లక్షలు నిధులు కేటాయించడంపై తెదేపా నేతలు హర్షం వ్యక్తం చేశారు. శంఖవరం పార్టీ సీనియర్ నేత పర్వత సురేష్ నివాసం వద్ద ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకే నియోజకవర్గంలో రహదారులకు మోక్షం కలిగిందని రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ డైరక్టర్ వెన్నా ఈశ్వరుడు అన్నారు. శంఖవరం- కత్తిపూడి రహదారి మరమ్మతులతో పాటు ఒక పోర రోడ్డు నిర్మాణానికి ఈ నిధులు మంజూరయ్యాయన్నారు. బద్ది రామారావు, ఈగల దేవుళ్లు, కీర్తి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం రేపు

తొండంగి, న్యూస్‌టుడే: ఏవీనగరం విద్యుత్తు సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్తు లైన్ల మరమ్మతుల దృష్ట్యా మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ వీరభద్రరావు ఆదివారం తెలిపారు. ఏవీనగరం, పెరుమాళ్లపురం, శృంగవృక్షం, కోదాడ, సీతారాంపురం గ్రామాలకు విద్యుత్తు సరఫరా ఉండదు.

చెట్టును ఢీకొట్టిన లారీ.. తప్పిన ప్రమాదం

తొండంగి, న్యూస్‌టుడే: అన్నవరం-తొండంగి ప్రధాన రహదారిలో శృంగవృక్షం వద్ద రహదారి పక్కనే ఉన్న భారీ వృక్షాన్ని ఆదివారం తెల్లవారుజామున లారీ ఢీకొట్టింది. అన్నవరం నుంచి ఒంటిమామిడి వైపు నల్లరాయి లోడుతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న మరో లారీ అడ్డుగా రావడంతో చెట్టును గుద్దినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఇళ్లలోకి ప్రవేశిస్తే పెద్ద ప్రమాదం జరిగేదని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో లారీ ముందుభాగం దెబ్బతింది. అయితే డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

నలుగురు జూదరుల అరెస్టు

జగ్గంపేట గ్రామీణం: జె.కొత్తూరు శివారులో జూదశిబిరంపై దాడులు నిర్వహించి నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై రఘునాథరావు తెలిపారు. స్టేషన్‌కు అందిన సమాచారం మేరకు సిబ్బందితో రహస్యంగా నిర్వహిస్తున్న జూదశిబిరంపై దాడిచేయగా నలుగురు వ్యక్తులతో పాటు రూ.5,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఆగండి..రైతు అంగడి!

ఎన్‌హెచ్ వెంబడి పెరుగుతున్న వ్యాపారాలు

న్యూస్‌టుడే-ప్రత్తిపాడు

ఎక్కడ పండినవి అక్కడే విక్రయించే ట్రెండ్ రైతులు అనుసరిస్తున్నారు. పట్టణాలకు చేరువలోని రోడ్లపై కనిపించే ఈ రైతు అంగళ్లు మూడేళ్లుగా మెట్టలో హైవే వెంబడి ఆదరణ పొందుతున్నాయి. రకరకాల పూలు, కూరగాయలు, పండ్లు తాజాగా ఓచోట కనిపిస్తుంటే వేగంగా వెళ్తున్నా చోదకుల దృష్టి వాటిపై పడుతోంది. వెనుక వచ్చే వాహనాలను గమనిస్తూ పక్కకు ఆగి నచ్చినవి కొనుగోలు చేసి వెళ్తున్నారు. కృష్ణవరం టోల్‌గేట్, ఎర్రవరం, ధర్మవరం..కత్తిపూడి వరకూ హైవే వెంబడి రైతు అంగళ్లు విస్తరిస్తున్నాయి. మరోపక్క వన్నెపూడి, చెందుర్తి తదితర కూడళ్ల నుంచి ఆకాకర, చిక్కుళ్లు ఎగుమతులు ఉంటాయి. ఇవన్నీ జాతీయ రహదారి-16 వెంబడి ఉంటున్నాయి. గత ఏడేళ్లుగా గులాబీలు, లిల్లీలు, చామంతి రకాల సాగు హైవే వెంబడి విస్తరించింది.



ప్రత్తిపాడు- కత్తిపూడి మధ్య రైతు దుకాణాలు

ఇదీ పంట!

సుమారు 300 ఎకరాల్లో సుమాలు సాగవుతున్నాయి.. జామ, బొప్పాయి, పుచ్చకాయలు తదితర ఫలాలు 150 ఎకరాల్లో పండుతున్నాయి. మెట్టలో టమాటా, మిర్చి, దోస, చిక్కుడు, ఆకాకార తదితర కూరగాయలు ప్రత్తిపాడు, కిర్లంపూడి, గొల్లప్రోలు మండలాల్లోని 600 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.

గిరాకీ..

వ్యవసాయ క్షేత్రం పక్కనే దుకాణం పెట్టి అమ్ముతుండటంతో సాయంత్రం లోపు సరుకు అమ్ముడవుతోంది. మార్కెట్లో ధరలకు కాస్త అటూ ఇటుగా విక్రయించడం వినియోగదారులకు నచ్చుతోంది. ఈ ప్రాంతంలో పండే పూలను తుని, సర్పవరం మార్కెట్లకు, కూరగాయలను పట్టణాల్లోని రైతు బజార్లకు రైతులు తీసుకెళ్తుంటారు. కొందరు రైతులు ఆ ప్రయాస విరమించుకుని హైవే వెంబడి విక్రయించుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. రవాణా ఖర్చులు, మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులతో నిమిత్తం లేకుండా రోడ్డు పక్కనే అమ్ముకుంటే నష్టం ఉండదని రైతు సత్తిబాబు తెలిపారు.

(c) eenadu

అన్నదాతల కలవరింత

☛ భయపెడుతున్న దిత్వా తుపాను

పెద్దకడబూరు వద్ద నేలవాలిన వరి

పెద్దకడబూరు, న్యూస్‌టుడే : ఆదోని డివిజన్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో వరి పంట చేతికొచ్చింది. ఈ క్రమంలో వరి నేల వాలుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క పెద్దకడబూరు మండల పరిధిలో రాయల చెరువుతోపాటు తుంగభద్ర దిగువ కాల్వ కింద సూగూరు, గంగవరం డిస్ట్రిబ్యూటర్లు, వంకలు, వాగుల కింద సుమారు 3 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎకరాకు రూ.30 వేలకుపైగా ఖర్చు చేశారు. ఈ లెక్కన రైతుల రూ.కోట్ల మేర పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం కోత దశకు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో కూలీల కోసం రైతులు నిరీక్షిస్తున్నారు.

ఈదురు గాలుల ప్రభావంతో..

దిత్వా తుపాను గండం పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు జిల్లాకు హెచ్చరికలు జారీ చేశారు. కాగా పంట చేతికొచ్చే సమయంలోనే అధిక వర్షాలు కురిసి తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొంటున్నారు. ప్రస్తుతం తుపాను ప్రభావం కారణంగా కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా చాలా ప్రాంతాల్లో పంట నేలవాలింది. వర్షాలు పడితే పంట తడిసిపోయి ఎందుకూ పనికిరాకుండా పోతుంది. ఇప్పటికే ఖరీఫ్‌లో రైతులు వివిధ పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం కాలువలు, వాగుల కింద వరి చేతికొస్తోంది. ఈ క్రమంలో రైతులను తుపాను భయపెడుతోంది.

మత్తు పదార్థాల్లేని రాష్ట్రమే సీఎం లక్ష్యం

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్‌ను మత్తు పదార్థాల్లేని రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఈగల్ విభాగం ఆధ్వర్యంలో 'డ్రగ్స్ వద్దు బ్రో- సైకిల్ తొక్కు బ్రో' నినాదంతో ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఫిట్ ఇండియా- సండేస్ ఆన్ సైకిల్ పేరుతో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో మంత్రి భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఈగల్ ఎస్పీ నగేష్‌బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాల గురించి తెలిస్తే టోల్‌ఫ్రీ నంబరు 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు డా.గోవిందరెడ్డి మాట్లాడారు. సదరన్ రీజియన్ హోంగార్డు దళాధిపతి మహేష్‌కుమార్, అదనపు ఎస్పీ హుస్సేన్‌పీరా, ఏఆర్ అదనపు ఎస్పీ కృష్ణమోహన్, మద్యనిషేధ, ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

సైకిల్ తొక్కుతూ ర్యాలీలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్

జీవితాలను మలుపు తిప్పుతున్నాయ్

■ అస్తవ్యస్తంగా జాతీయ రహదారి నిర్వహణ
■ ప్రాణాలు కోల్పోతున్న జనం

ముగతి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదకర మలుపు

జాతీయ రహదారి నంబరు : 167
ప్రతిరోజూ వెళ్లే వాహనాలు : 10 వేలు
ఆదోని-మాధవరం వరకు : 54 కి.మీ.

ఎమ్మిగనూరు గ్రామీణం, ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై మలుపులు ప్రాణాలు తీస్తున్నాయి. ఆదోని డివిజన్ పరిధిలోని కోటేకల్, ఆరేకల్ సమీపం, ముగతి, ముగతి శివారు తదితర ప్రాంతాల్లో ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఎమ్మిగనూరు మండల పరిధిలో ఈ ఏడాదిలో జరిగిన రహదారి ప్రమాదాల్లో 33 మంది చనిపోయారు. కోటేకల్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.

వీధి దీపాలు వెలగక..

జాతీయ రహదారిని ఏడేళ్ల కిందట నిర్మించారు. రాయచూరు నుంచి మంత్రాలయం మీదుగా ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, బళ్లారి వరకు ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎమ్మిగనూరు, ముగతి వద్ద జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన వీధి దీపాలు సగం వరకు వెలగడం లేదు. రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన కాలువలు శిథిలావస్థకు చేరాయి. దీనికితోడు కంప చెట్లు పెరగడంతో వాహనాల రాకపోకలకు సమస్యలు ఏర్పడుతున్నాయి.

నిద్రమత్తుతో ప్రమాదాలు..

రహదారులపై తెల్లవారుజామున ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కువ సేపు వాహనాలు నడపడంతో డ్రైవర్లు అలసిపోతుంటారు. మరోవైపు నిద్ర మత్తులో ఉంటారు. ఈ నేపథ్యంలో ఏమాత్రం కునుకు తీసినా పెను ప్రమాదం తప్పదు. జాతీయ రహదారిపై వాహనదారులు కొద్దిసేపు అలసట తీర్చుకునేందుకు రెస్ట్ రూమ్‌లు నిర్మించాల్సి ఉంది. కానీ 167 నంబరు జాతీయ రహదారిపై అక్కడక్కడా ఏర్పాటుచేసినా నిర్వహణ అధ్వానంగా ఉంది.

కానరాని ట్రామా కేర్ సెంటరు

రహదారి ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు గంటలోపు వైద్య సేవలు అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడతారు. జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుంటారు. ట్రామా కేర్ సెంటరు లేకపోవడంతో వైద్యులు ప్రథమ చికిత్స చేసి 70 కి.మీ. దూరంలో ఉన్న కర్నూలు ఆసుపత్రికి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో సకాలంలో వైద్యం అందక చాలామంది మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.

ఎల్లలు దాటి.. నల్లమల గూటికి

యాప్‌లో పక్షుల వివరాలు నమోదు చేస్తున్న ఉద్యోగి

నల్లమలలో తిరిగే విదేశీ పక్షుల అధ్యయనానికి అటవీ అధికారులు శ్రీకారం చుట్టారు. మెర్లిన్ యాప్ వినియోగం, పక్షుల చిత్రాలు తీయడం, వాటి శబ్దాలతో పక్షులను గుర్తించడంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. మొదటి విడతలో 15 రోజులపాటు 4 బృందాలు నల్లమలలో పక్షులను గుర్తించేందుకు పర్యటించాయి.

● జీవ వైవిధ్యానికి నిలయమైన నల్లమలలో 400కు పైగా స్థానిక పక్షి జాతులున్నాయి. 130-160 వరకు విదేశీ పక్షులు వలస వస్తాయని అంచనా. ఇవి కొద్దిరోజులపాటు నివాసం ఏర్పరచుకుంటాయి.

● సర్వేలో పాల్గొనే సిబ్బందికి ముందుగా పక్షులను ఎలా ఫొటో తీయాలి. వాటి అరుపులు ఎలా నమోదు చేయాలి. ఎలా గుర్తించాలి తదితర విషయాలపై తర్ఫీదు ఇచ్చారు. సిబ్బంది తీసిన చిత్రాలను ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు.

● మెర్లిన్ బర్డ్ యాప్‌ను కార్నెల్ ల్యాబ్ ఆర్నిథాలజీ అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా మీరు చూసిన, వాటి గురించి విన్న పక్షుల వివరాలు తెలుసుకోవచ్చు. పక్షులను గుర్తించేందుకుగాను చిత్రాలు, ధ్వని గుర్తింపు వంటి అంశాలు ఉపయోగపడుతాయి. – న్యూస్‌టుడే, ఆత్మకూరు

నైపుణ్యం పెంచుకో.. భవితను మలుచుకో

● ఐదు కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ

నేటి ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. రోజుకో నూతన ఆవిష్కరణ వెలువడుతోంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాల్సి ఉంటుంది. ఈ దిశగా యువతను సన్నద్ధం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్య శిక్షణ అందిస్తున్నాయి.

కర్నూలు నగరంలోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో 2016లో తెదేపా ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ తరగతులు ప్రారంభించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ తరగతులు నిర్వహించేవారు. 2019 నుంచి వైకాపా ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు. ఆ సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటరు నిర్వీర్యం కాకుండా జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యమే నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. 2016 నుంచి ఇప్పటివరకు ఈ కేంద్రంలో సుమారు 6 వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు ఉద్యోగావకాశాలు కల్పించారు. – న్యూస్‌టుడే, కర్నూలు విద్య

● 9, 10వ తరగతి, ఇంటర్ జనరల్, ఒకేషనల్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో 'సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్' హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు.

● పాఠశాల హెచ్‌ఎంలు, కళాశాల ప్రిన్సిపాళ్లు తమ విద్యార్థులతో దరఖాస్తు చేయాలి. తమ పాఠశాల, కళాశాల నుంచి ఎంతమంది శిక్షణ తీసుకుంటారన్న వివరాలను స్పోక్‌లో అందజేయాల్సి ఉంటుంది. విద్యా సంస్థల ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏటా నవంబరు 7 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.

● వ్యక్తిగతంగా స్పోక్ సెంటరును సంప్రదించి దరఖాస్తు చేసుకున్నవారికి వేసవి సెలవుల్లో 40 రోజుల పాటు శిక్షణ ఇస్తారు.

వివరాలు ఇవీ..

డిజైన్ కంప్యూటర్ బేస్ ట్రైనింగ్ (సీబీటీ), ఎలక్ట్రానిక్స్ హోమ్ అప్లయన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్స్ (సీఎన్‌సీ), మ్యానుఫ్యాక్చరింగ్ వెల్డింగ్, ఎలక్ట్రానిక్స్ ఆఫీస్ అప్లయన్స్ తదితర కోర్సుల్లో శిక్షణ ఉంటుంది.

తక్కువ ఖర్చు

మొత్తం ఐదు కోర్సులను బయట నేర్చుకోవాలంటే ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది. బయట కంప్యూటర్ సెంటరులో ఒక్క సీబీటీ కోర్సులో శిక్షణ తీసుకునేందుకే రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు రుసుం వసూలు చేస్తారు. స్కిల్ డెవలప్‌మెంటు సెంటరులో మాత్రం ఒక్కో అభ్యర్థి రూ.300 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం కోర్సు పూర్తైనట్లు ధ్రువపత్రాలు అందజేస్తారు.

ఒకేషనల్ వారికి ప్రయోజనం

ఇంటర్‌లో వృత్తి విద్య చదువుతున్న విద్యార్థులు ఈ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. వృత్తి విద్య అనంతరం ఏడాది బ్రిడ్జి కోర్సు చదివితే బీటెక్‌లో చేరొచ్చు. స్కిల్ సెంటరులో నేర్చుకున్న అంశాలే బీటెక్‌లో ఉంటాయి. దీంతో ఇంజినీరింగ్ విద్యను సులువుగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఎవరిని సంప్రదించాలి

స్కిల్ సెంటరులో నేర్పిస్తున్న కోర్సు వివరాలతోపాటు దరఖాస్తు ఎలా చేసుకోవాలన్న సమాచారం కోసం స్పోక్ సెంటరును సంప్రదించాల్సి ఉంటుంది. ఈ కేంద్రం బాధ్యతను డాక్టర్ ఎస్.నాగరాజరావు చూస్తున్నారు. పని వేళల్లో 94403 28621 నంబరుకు ఫోన్ చేసి ఆయన ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు.

కూత పెట్టి.. పతకాలు పట్టి

సాధించిన కప్పు, పతకంతో మల్లికార్జున

ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన మల్లికార్జున తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతనికి మొదటి నుంచి కబడ్డీ అంటే ఆసక్తి. ఈ నేపథ్యంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు.. కబడ్డీ కోచ్ రామన్న వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. వివిధ ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని పతకాలు అందుకున్నాడు. గతేడాది డిసెంబరులో మహారాష్ట్రలోని అమరావతి నగరంలో డైరెక్టరేట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జరిగిన అండర్-14 జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొని ప్రతిభ చాటాడు. గత నెలలో మచిలీపట్నంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అండర్-14 కబడ్డీ పోటీల్లో కర్నూలు జిల్లా జట్టు తరఫున నేతృత్వం వహించాడు. ఈ పోటీల్లో ప్రతిభ చూపి బెస్ట్ రైడర్ అవార్డు సొంతం చేసుకోవడం విశేషం. అంతేకాక జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. త్వరలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగే అండర్-14 పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నాడు. – న్యూస్‌టుడే, ఆదోని క్రీడలు

కలిసిరాని కాలం.. పరిశ్రమలకు తాళం

☛ మార్కెట్లో డిమాండ్ లేక ధరలు పతనం

ఆదోని పట్టణంలో 35 టీఎంసీ యూనిట్ల పత్తి పరిశ్రమలు ఉన్నాయి. ఇవి రోజూ నడవాలంటే సుమారు 60 వేల క్వింటాళ్ల పత్తి అవసరం. ప్రస్తుతం పరిశ్రమలకున్న డిమాండ్‌లో సగం సరఫరా కూడా ఉండటం లేదు. ఒక్కో పరిశ్రమకు రోజూ రెండు వేల క్వింటాళ్ల పత్తి అవసరం. వస్తున్న పత్తితో పరిశ్రమలు నడపడం కష్టసాధ్యంగా మారింది.

ఆదోని మార్కెట్‌లో పత్తి దిగుబడులు

ఆదోని మార్కెట్, న్యూస్‌టుడే : పత్తి పరిశ్రమలు చిక్కుల్లో ఉన్నాయి. సరైన దిగుబడులు రాక తగినంత పనిలేకుండా పోయింది. ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5.42 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అధిక వర్షాల కారణంగా వారి ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. 2025-26 సీజన్ త్వరగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తేమ సమస్యతో రైతులు దిగుబడులు విక్రయిస్తున్నారు. ఫలితంగా కర్మాగారాలకు జనవరి వరకే పత్తి అందే అవకాశాలున్నాయి.

అంచనాలు తారుమారు

పత్తి బేళ్ల లెక్కకు మించి వస్తాయని భావించిన పరిశ్రమలకు నిరాశే ఎదురవుతోంది. అక్టోబరులో పత్తి సీజన్ ప్రారంభమై జూన్ వరకు అడపాదడపా నడుస్తుంది. ఈసారి పత్తి దిగుబడులు పడిపోవడంతో.. త్వరలో సీజన్ ముగిసేలా ఉంది. 2025-26 ఏడాదికి 8 లక్షల పత్తి బేళ్లు అమ్మకానికి వస్తాయని అంచనా. కానీ 5-6 లక్షల బేళ్లకు పడిపోయిందని చెబుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు వరకు పొలాల్లో పత్తి సాగు, కాపు అధికంగా ఉండేది. సెప్టెంబరు, అక్టోబరులో కురిసిన వర్షాలతో నష్టాలు తెచ్చిపెట్టాయి. జులైలో అత్యధికంగా క్వింటాకు గరిష్ఠంగా రూ.8,279 పలికింది. ఆ తర్వాత ధరలు తగ్గడం తప్ప పెరుగుదల లేదు.

ఒక్కసారిగా పడిపోయి..

గత నెల వరకు సీజన్ అంతంత మాత్రమే ఉండటంతో రోజుకు 20-25 వేల పత్తి బేళ్లు వచ్చేవి. ప్రస్తుతం దేశంలో అన్ని మార్కెట్లకు దిగుబడులు రావడం ఊపందుకుంది. రోజుకు 1.30 లక్షల బేళ్లు అమ్మకానికి వస్తున్నాయి. దిగుబడుల రాకతో పత్తి గింజలు, దూది ధరలు తగ్గాయని పలువురు పేర్కొంటున్నారు. గత నెలలో పత్తి గింజలు క్వింటా రూ.4,100 ఉండగా.. ప్రస్తుతం రూ.3,700, దూది బేల్ ధర రూ.52,500 ఉండగా.. ప్రస్తుతం రూ.50 వేలు-రూ.51 వేలకు పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు.

కుదేలవుతున్న పరిశ్రమలు

ఒక్క టీఎంసీ యూనిట్ నెలకొల్పాలంటే రూ.10 కోట్ల పెట్టుబడి అవసరం. ప్రస్తుతం అందుకు తగ్గట్లు పత్తి సరకు లేక పరిశ్రమలు ఖాళీగా ఉంటున్నాయి. ఇప్పటికే ఏడెనిమిది పరిశ్రమలు మూత దిశగా అడుగులేస్తున్నాయి. పత్తి దిగుబడి బాగా వస్తేనే పరిశ్రమలు నడుస్తాయి. లేకుంటే పరిశ్రమలు గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి.

కూలేలా.. ప్రాణాలు తీసేలా

ఆదోని పట్టణ శివారు బసాపురం ప్రాంతంలో విద్యుత్తు స్తంభాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. రెండు, మూడు స్తంభాలు వాలిపోవడంతో జనం ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రైతులు తమ పొలాల్లో పనులు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. వెంటనే సంబంధిత శాఖ అధికారులు స్పందించి విద్యుత్తు స్తంభాలను సరిచేయాల్సిన అవసరం ఉంది. – న్యూస్‌టుడే, ఆదోని పాత పట్టణం

సమకాలీన కళకు రూపం.. శిలకు ప్రాణం

హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన కళాకృతులు

దురుగడ్డ హరిప్రసాద్

ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన దురుగడ్డ హరిప్రసాద్ సమకాలీన శిల్పకళలో రాణిస్తూ పేరు తెచ్చుకున్నారు. తన 13వ ఏట నుంచే సంప్రదాయ శిల్పకళకు భిన్నంగా ఆధునిక పద్ధతుల్లో శిల్పాలను తీర్చిదిద్దుతున్నారు. గాజు, చెక్క, ఫైబర్, మెటల్, స్టెయిన్‌లెస్ స్టీల్, రాగితో వివిధ ఆకృతులను తీర్చిదిద్దడంలో మేటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాగార్జునసాగర్ వద్ద ఏర్పాటు చేసిన బుద్ధవనం ప్రాజెక్టులో హరిప్రసాద్ కీలకపాత్ర పోషించారు. తాను రూపొందించిన ఆకృతులతో ప్రదర్శనలు సైతం ఏర్పాటు చేశారు. 1998లోనే జాతీయస్థాయిలో లలితకళా అకాడమీ పురస్కారాన్ని దిల్లీలో అందుకున్నారు.

● హరిప్రసాద్ చేతుల్లో రూపుదిద్దుకున్న ఆకృతులు అమెరికాలోకి చికాగో, ఆస్ట్రేలియాలోని సిడ్నీ తదితర ప్రాంతాల్లో కొలువుదీరాయి. నగర సుందరీకరణలో భాగంగా ఆయన సేవలను హెచ్‌ఎండీఏ, బీడీఏ (బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ) ప్రతినిధులు వినియోగించుకున్నారు. ఆయన తీర్చిదిద్దిన వివిధ ఆకృతులను దిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్స్‌లో ప్రదర్శనకు ఉంచారు. – న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ

కన్నడ పాఠం.. కడు దూరం

☛ ఉన్నత విద్యకు తప్పని ఇబ్బందులు

హాలహర్వి, హొళగుంద, న్యూస్‌టుడే : కర్ణాటక సరిహద్దులోని విద్యార్థులు కన్నడలో ఉన్నత చదువులు కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. అవసరమైన కళాశాలలు లేకపోవడంతో చాలామంది ఉన్నత విద్యకు దూరమవుతున్నారు.

జిల్లాలో హాలహర్వి, హొళగుంద, ఆదోని, కౌతాళం మండలాల పరిధిలో 27 ప్రాథమిక, 17 ఉన్నత కన్నడ పాఠశాలలు ఉన్నాయి. పది వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. పదో తరగతి పూర్తైన విద్యార్థులు ఇంటర్ చదివేందుకు ఇబ్బందులు పడుతున్నారు. హొళగుంద, కౌతాళం మండలాల్లో మాత్రమే కన్నడ మాధ్యమ కళాశాలలు ఉన్నాయి. ఇందులో భాషా పాఠ్యాంశం మాత్రమే కన్నడలో ఉంటుంది. మిగిలినవన్నీ ఆంగ్లం లేదా తెలుగులో చదువుకోవాల్సిందే.

హొళగుందలోని కన్నడ జడ్పీ ఉన్నత పాఠశాల

గడినాడు కన్నడ సంఘం పోరాటం

జిల్లాలో కన్నడ భాషాభివృద్ధికి గడినాడు కన్నడ సంఘం కృషి చేస్తోంది. కన్నడ భాషకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను కర్ణాటక రాష్ట్రంలోని వివిధ పాఠశాలల నుంచి తెప్పించి ఉచితంగా విద్యార్థులకు అందిస్తోంది. మన ప్రభుత్వం ఆంగ్లం, గణితం, సాంఘిక, విజ్ఞానశాస్త్ర పుస్తకాలు మాత్రమే పంపిణీ చేస్తోంది. ఉన్నత విద్య, ఉద్యోగాల సాధనకు గడినాడు కన్నడ సంఘం పోరాటం చేసింది. ఫలితంగా ఆంధ్రాలో కన్నడ భాషలో చదువుతున్న వారికి విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది చాలా మంది విద్యార్థులకు వరంగా మారింది.

8న కర్నూలులో ఉద్యోగ మేళా

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : కర్నూలులో ఈనెల 8వ తేదీన నిర్వహించనున్న ఉద్యోగ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు. నగరంలోని మంత్రి కార్యాలయంలో డిసెంబరు 8న రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కేవీఆర్ కళాశాలలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు సంబంధించిన ప్రచార గోడపత్రాలను ఆదివారం మంత్రి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 8వ తేదీన నిర్వహించే మేళాలో దాదాపు 1350 ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు.

కొండలు మింగేస్తున్నారు

కొండను తవ్వి మట్టిని తరలించిన అక్రమార్కులు

ఆదోని పట్టణ శివారులోని ఇస్వీ గ్రామ సమీపంలో ఉన్న కొండను కొందరు అక్రమార్కులు తవ్వేస్తున్నారు. రేయింబవళ్లు టిప్పర్లలో మట్టి యథేచ్ఛగా తరలిపోతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వేస్తుండటం గమనార్హం. ఓ నేత అక్రమ తవ్వకాలు చేపట్టినట్లు కొందరు గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఫలితంగా కొండ కరిగిపోయి కొద్దిరోజుల్లోనే మాయమయ్యే పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం టిప్పర్లు తిరుగుతుండటంతో పొలాలు దెబ్బతింటున్నాయని.. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వారు విన్నవిస్తున్నారు. – న్యూస్‌టుడే, ఆదోని పురపాలకం

ఉమ్మడి చిక్కులు.. రైతుకు వెతలు

■ రెవెన్యూ, సర్వే శాఖల సమన్వయ లోపం
■ ఎల్పీఎంల విభజనకు చివరి అవకాశం

వైకాపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీసర్వేతో పెద్దఎత్తున సమస్యలు ఏర్పడ్డాయి. ఉమ్మడి ఎల్పీఎంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అన్నదాత సుఖీభవ లాంటి పథకాలు దూరమయ్యాయి. రిజిస్ట్రేషన్లు చేసే వీల్లేక.. బ్యాంకు రుణాలు అందక నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.50 రుసుముతోనే ఉమ్మడి ఎల్పీఎంలను విభజించుకునే అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరి నుంచి అవకాశమిచ్చినా.. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, సర్వే శాఖల సమన్వయ లోపంతో భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. – న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

ఇప్పుడైనా న్యాయం చేస్తారా?

ఉమ్మడి ఎల్పీఎంలను విభజించేందుకు దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా సర్వేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఒకటికి రెండుసార్లు రూ.50 రుసుము చెల్లించి దరఖాస్తు చేస్తున్నా ఇటు గ్రామ సర్వేయర్లు.. అటు మండల సర్వేయర్లు స్పందించడం లేదు. ఉమ్మడి ఎల్పీఎంల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబరు నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జాయింట్ ఎల్పీఎంలను వ్యక్తిగత ఎల్పీఎంలుగా విభజించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

జూన్ 17 నాటికి ఉమ్మడి ఎల్పీఎం నంబర్ల వివరాలు

	కర్నూలు	నంద్యాల
జె.ఎల్పీఎంలు	20,446	25,834
గ్రామాలు	245	204

లక్షలాది మందికి కష్టాలు

సాధారణంగా ఒక రైతు పొలానికి ఒక ఎల్పీఎం నంబరు ఉండాలి. వైకాపా పాలనలో చేపట్టిన రీసర్వేలో ఒకే ఎల్పీఎం నంబరులో ఎక్కువ మంది రైతుల భూములు చూపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోనే 1.38 లక్షల మంది రైతులకు 48,514 ఉమ్మడి ఎల్పీఎం నంబర్లు ఇవ్వడం గమనార్హం. ఇందులో కొన్నింటిని పరిష్కరించారు. జూన్ 17వ తేదీ నాటికి ఉమ్మడి జిల్లాలో 46,280 ఉమ్మడి ఎల్పీఎం నంబర్లు ఉన్నాయి.

నెరవేరని ప్రభుత్వ ఆశయం

ఈ ఏడాది జనవరి నుంచి రూ.50 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకుంటే ఉమ్మడి ఎల్పీఎం నంబరును విభజించే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించింది. దీనిపై అధికారులు రైతులకు అవగాహన కల్పించలేదు. ఇప్పటి వరకు పదకొండు నెలలు గడిచినా ఒక్కో జిల్లాలో కనీసం 1,100 ఎల్పీఎంలు కూడా విభజించకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది.

(c) eenadu

ఈఎస్ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —

Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"

Regional Sponsor: MITS DEEMED TO BE UNIVERSITY MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE www.mits.ac.in

District Sponsor: INTERNATIONAL DELHI PUBLIC SCHOOL Under the Aegis of KJR Educational Society, Kurnool

Digital Partner: ఈనాడు.నెట్, ETV BHARAT TV Partner: ETV ఆంధ్రప్రదేశ్ Organised by: ఈనాడు

ఈనాడు - హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్టు ఈఎస్ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

- బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు).
- సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు).
- అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

ఈఎస్ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

రిజిస్ట్రేషన్ కోసం

☛ రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.

☛ మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా
ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్, ఈనాడు, మునగాలపాడు
కర్నూలు - 518004
వివరాలకు: **8008551771**
(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబరును సంప్రదించొచ్చు.

మలుపు.. ప్రమాదాలకు పిలుపు

డోన్ పట్టణంలోని వంద పడకల ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన మలుపు వద్ద ఆసుపత్రిలోకి వాహనాలు వెళ్లే సమయంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరిగి పలువురు గాయపడ్డారు. నిత్యం ఆసుపత్రికి వచ్చే వాహనదారులకు ఈ మలుపు ప్రమాదాలకు దారిగా మారింది. అధికారులు ఈ ప్రాంతంలో వేగనిరోధకాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, డోన్

రైతుల్లో తుపాను గుబులు

బనగానపల్లి మండలం క్రిష్ణగిరి సమీపంలో రైతులు మొక్కజొన్నలను కల్లాల్లో గత 15 రోజులుగా ఎండబెడ్తున్నారు. అయితే ఆదివారం తుపాను ప్రభావంతో ఒక్కసారిగా వర్షం కురవడంతో టోపలు కప్పారు. ఇప్పటికే తేమ శాతం కారణంగా గిట్టుబాటు ధర పలకకపోవడంతో ఆందోళన చెందుతున్న అన్నదాతలకు ఇదో సమస్యగా మారింది. ఆదివారం అనుకోకుండా వర్షం కురవడంతో ధాన్యం తడుస్తుందని భయపడ్డారు. పంట చేతికొచ్చిన అమ్ముకోవడానికి నిత్యం అవస్థలు తప్పడం లేదంటున్నారు రైతులు. - ఈనాడు, నంద్యాల, న్యూస్‌టుడే, బనగానపల్లి గ్రామీణం

నేటి నుంచి ఉచిత లడ్డూల పంపిణీ

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : శ్రీశైల దేవస్థానం జారీ చేసే రూ.500 స్పర్శ దర్శనం, రూ.300 అతిశీఘ్ర దర్శనం టిక్కెట్లపై సోమవారం నుంచి ఉచిత లడ్డూలు జారీ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ఈవో ఎం.శ్రీనివాసరావు తెలిపారు. 9, 10 కౌంటర్ల ద్వారా లడ్డూలను భక్తులు పొందవచ్చన్నారు. మరోవైపు ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులం ఆధునికీకరణ, రథశాల వద్ద ఏర్పాటు చేసిన నూతన విరాళ కేంద్రం, పరిపాలనా భవనంలోని ధర్మకర్తల మండలి ఛాంబర్, ఆలయం వెనుక భాగంలో కైలాస కంకణం కౌంటర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఏఎస్సై పేరు చెప్పి.. మోసం

తుగ్గలి, న్యూస్‌టుడే: తుగ్గలి ఏఎస్సైని మాట్లాడుతున్నా.. మా బంధువుల అబ్బాయి ఆపరేషన్ కోసం డబ్బు అవసరం ఉందని గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌చేసి ఇద్దరు దుకాణ యజమానులను మోసగించిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. తుగ్గలిలో సిమెంట్ దుకాణం నిర్వహిస్తున్న శేఖర్‌కు శుక్రవారం సాయంత్రం ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఏఎస్సైని మాట్లాడుతున్న అత్యవసరంగా రూ.50 వేలు ఫోన్‌పే చేయాలని చెప్పారు. పోలీసులతో వ్యవహారమని ఆందోళన చెందిన బాధితుడు ఫోన్‌పే చేశారు. తుగ్గలిలోని ఇండేన్ గ్యాస్ దుకాణంలో పనిచేస్తున్న సురేష్ రూ.20 వేలు ఫోన్ పే చేసినట్లు తెలిపారు. తుగ్గలి ఠాణాలో ఏఎస్సై గురించి ఆరా తీయగా.. అలాంటి వారు ఎవరూ లేరని తెలుసుకొని మోస పోయినట్లు గుర్తించి, పోలీసులను ఆశ్రయించారు. తుగ్గలికి చెందిన శేఖర్ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని ఎస్సై బాలనరసింహులు తెలిపారు.

నిత్య సాధన.. పతక పథాన

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటుకోవాలన్న తపనతో కబడ్డీపై మక్కువ పెంచుకుని పతకాలు సాధిస్తున్నారు ఈ విద్యార్థినులు. వ్యాయామ ఉపాధ్యాయుల వద్ద ప్రత్యేక శిక్షణ పొందుతూ మెలకువలు పెంపొందించుకున్నారు. వివిధ స్థాయుల్లో ప్రతిభను చాటి పతకాలు, ప్రశంసాపత్రాలను అందుకుంటున్నారు. ఇటీవల కర్నూలులో జరిగిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటి.. రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు.

ఖాకీ కొలువే లక్ష్యం - సి.భూమిక

కర్నూలు జిల్లాలోని హాళగొంద గ్రామానికి చెందిన నాగప్ప, నీలమ్మ దంపతుల కుమార్తె సి.భూమిక. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బాలిక గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి అభ్యసిస్తోంది. 2024లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో సత్తా చాటడంతో రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జట్టు తరఫున సత్తా చాటి ప్రశంసాపత్రాలను అందుకుంది. 2025 జనవరిలో కర్నూలులో జరిగిన సబ్ జూనియర్ పోటీల్లో చక్కటి నైపుణ్యాలను ప్రదర్శించింది. క్రీడా కోటలో పోలీసు కొలువు సాధించడమే తన లక్ష్యమంటోంది భూమిక.

జాతీయస్థాయిలో రాణిస్తా - టి.మనీషా

డోన్ మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన మదనశేఖర్, సులోచన దంపతుల కుమార్తె టి.మనీషా డోన్‌లోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులు చేస్తున్నారు. 2023 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభను చాటి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. చిత్తూరు జిల్లాలోని చౌడేపల్లి గ్రామంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ చూపారు. 2025 జనవరిలో సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొంది. భవిష్యత్తులో జాతీయస్థాయి పతకం సాధించడమే ధ్యేయమని మనీషా చెబుతోంది.

జిల్లా సాధనకు కదిలొచ్చారు

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: ఆదోని జిల్లా సాధనకు మేము సైతం అని మహిళలు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఆదోని పట్టణంలో ఆదోని జిల్లా సాధన ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కోట్ల కూడలి వద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్ష శిబిరంలో పట్టణానికి చెందిన మహిళలు దీక్షలో కూర్చొని తమ మద్దతు తెలిపారు. సమితి నాయకులు కోదండ, రఘురామయ్య, కృష్ణమూర్తిగౌడు, లలితమ్మ, ఆదినారాయణరెడ్డి, విరుపాక్షి, దస్తగిరినాయుడు, తిరుమలేశ్, రమేశ్ తదితరులు మాట్లాడుతూ.. ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల నుంచి అన్ని పార్టీల నాయకులు, ప్రజలు, వ్యాపారులు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు. జిల్లా సాధించేంతవరకు ఈ ఉద్యమం ఆగదన్నారు. పురపాలక ఛైర్‌పర్సన్ లోకేశ్వరి, శోభ, జిలేఖాబీ, వై.లక్ష్మి, శ్రీలక్ష్మి, మంజుల, శరణ్యరెడ్డి, లక్ష్మి, సూగూరమ్మ, నాగలక్ష్మి దీక్షలో కూర్చున్నారు. ఆదోని జిల్లా సాధన దీక్షలకు పూర్తి మద్దతు ఉంటుందని మాజీ ఎమ్మెల్యేలు కోట్ల సుజాతమ్మ, సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. వారు వేర్వేరుగా దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఆదోని రైల్వే గూడ్స్ షెడ్ హమాలీ యూనియన్ నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌జైన్, నాయకులు ప్రసాద్, నరసింహులు, పోగిరెడ్డి, నర్సప్ప, పెద్దిపర్శి, చిన్నపర్శి, మారెన్న, మాస్టర్, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఆదోని జిల్లా సాధన కోసం రిలే నిరహార దీక్షలు చేపట్టిన మహిళలు

సైక్ సిద్ధార్థ సినీ బృందం సందడి

హీరో, హీరోయిన్లతో సెల్ఫీలు దిగుతున్న ప్రజలు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : సైక్ సిద్ధార్థ చిత్ర ప్రచారంలో భాగంగా హీరో హీరోయిన్లు భాస్కర్, యామిని ఇతరులు ఆదివారం కర్నూలు నగరానికి వచ్చారు. కొండారెడ్డి బురుజు వద్ద సందడి చేశారు. పలువురు వారితో సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం వారు వెంకటేష్ థియేటర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా హీరోయిన్ మాట్లాడుతూ తమ చిత్రం ఈనెల 12న విడుదలవుతుందని తెలిపారు. కొండారెడ్డి బురుజు సెంటిమెంట్ కలిసి వస్తుందన్నారు.

నేడు డయల్ యువర్ సీఎండీ

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుత్తు వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్తుశాఖ అధికారులు తెలిపారు. వినియోగదారులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో 8977716661 నంబర్‌కు ఫోన్‌చేసి తమ సమస్యలను నేరుగా ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఎల్.శివశంకర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

విలీన గ్రామాల ఆందోళన

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఆదోని మండలాన్ని పారదర్శకంగా విభజన చేయకపోవడంతో విలీన గ్రామాలు ఆందోళన బాట పడుతున్నాయి. ఆదోని మండలం గణేకల్, మదిరె గ్రామస్థులు ఆదివారం ఆందోళన చేపట్టారు. రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పెద్దహరివాణం మండలంలో గణేకల్, మదిరె గ్రామాలను కలపడాన్ని వ్యతిరేకించారు. గణేకల్ గ్రామం నుంచి పెద్దహరివాణం మండలం వెళ్లాలంటే 35 కి.మీ. అవుతుందని ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఆదోని మండలంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామల నాయకులు వీరారెడ్డి, విరుపాక్షి, బంగారయ్య, పరమేశ్, రామాంజనేయులు, లోకనాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

◆ ఆదోని మండలం నారాయణపురం గ్రామస్థులు ఆదివారం ఆందోళన చేపట్టారు. తమ గ్రామాన్ని పెద్దహరివాణం మండలంలో కలపడం సరికాదని నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల నాయకులంతా ఐక్యతగా నిరసన గళం వినిపించారు. స్థానిక ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో సమావేశమై విలీనాన్ని వ్యతిరేకించారు. గ్రామంలో ర్యాలీ చేపట్టారు. అధికారులు, నాయకులు చేసిన తప్పిదాలకు పల్లె ప్రజలు బలవుతున్నారని ధ్వజమెత్తారు. పారదర్శకంగా మండల విభజన, గ్రామాల విలీన ప్రక్రియ చేపట్టాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చాగి గ్రామస్థులు పాల్గొని మద్దతు పలికారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామ ఉద్యోగ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. నాయకులు కారెప్ప, లింగారెడ్డి, కారుమంచప్ప, పురుషోత్తం, శేఖర్, రాఘవేంద్ర, శ్రీనివాసులు, షాషావలి, పంపారెడ్డి, రామకృష్ణారెడ్డి, గిరెప్ప, మల్లయ్య, ఆనంద్, తిప్పన్న, గాదిలింగ, రాము, తదితరులు పాల్గొన్నారు.

ఆదోని మండలం నారాయణపురం గ్రామంలో ఆందోళన చేస్తున్న గ్రామస్థులు

గణేకల్ రహదారిపై బైఠాయించిన గ్రామస్థులు

మహానందీశునికి ప్రముఖుల పూజలు

మహానంది, న్యూస్‌టుడే: మహానంది పుణ్యక్షేత్రానికి ఆదివారం ఇద్దరు ప్రముఖులు వేర్వేరుగా దైవదర్శనానికి వచ్చారు. ఇందులో విజయవాడ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి రమణారెడ్డి, తెలంగాణ రాష్ట్రం సైబరాబాద్ జాయింట్ సీపీ గజపతి భూపాల్ దంపతులు ఉన్నారు. గంగా కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వారికి ఆలయ వేదపండితులు నాగేశ్వరశర్మ తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

మహానందిలో ఆశీర్వాదం పొందుతున్న సైబరాబాద్ జాయింట్ సీపీ గజపతి భూపాల్ దంపతులు

కంసలపేట.. చారిత్రక బాట

దుర్గమ్మ ఆలయం

ఉయ్యాలవాడ మండలం రూపనగుడికి 2 కి.మీ. దూరంలో కంసలపేట ఉంది. వందల ఏళ్ల కిందట ఇక్కడ వందకు పైగా ఇళ్లు ఉండేవి. ఇక్కడి శిల్పులు అద్భుత శిల్పకళా నైపుణ్యంతో దుర్గమ్మ ఆలయాన్ని నిర్మించారు. అలాగే దాహార్తి తీర్చుకోవటానికి బావిని తవ్వించారు. దుర్గమ్మ ఆలయ గోపురానికి అమర్చిన వివిధ ఆకృతులను తడితే విభిన్న రాగాలు వచ్చేలా అప్పట్లో చెక్కారు. విజయనగరరాజుల కాలంలో హంపీ నుంచి పంపిన బండ రాళ్లను ఇక్కడి శిల్పులు వివిధ ఆకృతులుగా మార్చి అహోబిలానికి తరలించారు. కరవుకాటకాల కారణంగా గ్రామస్థులు ఇళ్లను వీడి దగ్గరలోని రూపనగుడికి చేరుకుని స్థిరపడ్డారు. దుర్గమ్మ ఆలయం శిథిలం కావడంతో పునరుద్ధరించారు. ప్రస్తుతం కంసలపేట ఉన్న స్థలంలో ముళ్లపొదల్లో ఉన్న దుర్గమ్మ ఆలయం, బావి మాత్రమే ఆనవాళ్లుగా మిగిలాయి. - న్యూస్‌టుడే, రూపనగుడి(ఉయ్యాలవాడ)

వివక్ష వద్దు.. భరోసానిద్దాం

◆ నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే : 'ఎయిడ్స్' సోకిందంటే బాధితులను దూరం పెడుతుంటారు. సరైన అవగాహన లేకపోవడంతో వారి వద్దకు వెళ్తేనే ఆ వ్యాధి తమకూ వస్తుందని భావించి తీవ్ర వివక్ష చూపుతారు. దీంతో బాధితులు తీవ్రంగా కుంగిపోతున్నారు. మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు భరోసా కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

● ఏటా డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. దీని ముఖ్యోద్దేశం హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై సామాజిక అవగాహన పెంచడం, బాధితులకు మద్దతు ఇవ్వడం, వ్యాధి వ్యాప్తిని అరికట్టడం. గత నాలుగైదేళ్లుగా కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఎయిడ్స్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుండడం గమనార్హం.

■ నంద్యాల : ■ కర్నూలు

ఉమ్మడి జిల్లాలో ఎయిడ్స్ కేసుల వివరాలు

సంవత్సరం	బాధితుల సంఖ్య (నంద్యాల)	బాధితుల సంఖ్య (కర్నూలు)
2022-23	440	620
2023-24	404	477
2024-25	417	450
2025 అక్టోబరు వరకు	241	154

అవగాహన సదస్సులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండేళ్ల నుంచి హెచ్ఐవీ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. గ్రామాల్లో ప్రత్యేకంగా వాహనంలో ప్రచారం చేస్తున్నారు. యువతకు పరుగు పందెం, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ చాటిన వారికి రూ.10వేలు, రూ.8వేలు, రూ.5వేల బహుమతులు అందజేస్తున్నారు.

● బాధ్యత కలిగిన పౌరుడిగా తన కుటుంబ సభ్యులు, తోటి వారికి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పిస్తానని ఈ ఏడాది ప్రజలతో జిల్లా అధికారులు, వైద్యాధికారులు ప్రమాణం చేయించనున్నారు. బాధితులతో జీవిస్తున్న వారి పట్ల వివక్ష చూపకుండా సేవలు అందిస్తానని, ఏఆర్టీ కేంద్రాల్లో మందులు వాడుతున్న వారిని ప్రోత్సహించి మనోధైర్యం కల్పిస్తానని, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని, ఎయిడ్స్ నివారణకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించనున్నారు.

అవగాహన పరుగు ప్రారంభోత్సవంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు

బాధితులతో కలెక్టర్ అల్పాహారం

హెచ్ఐవీ బాధితులతో కలిసి భోజనం చేయడంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని, వారిపై వివక్ష చూపకూడదని నంద్యాల కలెక్టర్ రాజకుమారి, జిల్లా అధికారులు నేడు బాధితులతో కలిసి అల్పాహారం చేయనున్నారు. ఇప్పటివరకు కలెక్టర్ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం మొదటిసారి కావడం విశేషం.

అందని పింఛన్లు

ఎయిడ్స్ బాధితులకు ప్రతినెల రూ.1000 ప్రభుత్వం అందిస్తోంది. సుమారు 50శాతానికి పైగా బాధితులకు పింఛన్లు అందడం లేదు. ఈ విషయాన్ని బాధితులు బయటకు చెప్పుకోలేక అవస్థలు పడుతున్నారు. ప్రతిపాదనలు పంపించామని చెబుతున్న వైద్యాధికారులు.. రోగులకు మందులు ఇవ్వడం తప్ప. . ఎలాంటి వసతులు, సౌకర్యాలు కల్పించడం లేదని బాధితులు వాపోతున్నారు.

అప్పుల బాధతో రైతు బలవన్మరణం

చింతమాను మద్దయ్య (పాతచిత్రం)

కలుగొట్ల(వెల్దుర్తి), న్యూస్‌టుడే: మండలంలోని కలుగొట్ల గ్రామానికి చెందిన చింతమాను మద్దయ్య(55) అప్పుల బాధతో ఉరేసుకొని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మద్దయ్య తనకున్న రెండెకరాల పొలంతో పాటు, మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని పంటలు సాగుచేస్తున్నారు. గత ఏడాదిలో వేరుసెనగ సాగుచేసినా.. ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. ఈ ఏడాది సైతం మొక్కజొన్న, పత్తి, ఉల్లి పంటలు వేసిన ఫలితం లేకపోయింది. దీంతో కుటుంబ, వ్యవసాయ అవసరాల నిమిత్తం రూ.6లక్షల మేర అప్పులు చేశారు. దీంతో పంట దిగుబడులు లేక, అప్పులు చెల్లించే పరిస్థితి కనిపించకపోవడంతో మనస్తాపానికి గురై సొంత పొలంలో చెట్టుకు ఉరేసుకొన్నారు. భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు శిక్షణ ఎస్సై విద్యశ్రీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రైలు ఢీకొని వ్యక్తి మృతి

కాచిగూడ, న్యూస్‌టుడే: రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం.. వెల్దుర్తికి చెందిన లక్ష్మణ్(60) స్వస్థలానికి వెళ్లడానికి ఆదివారం బుద్వేల్ స్టేషన్ వద్ద పట్టాలు దాటుతున్నాడు. ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడు.

కారు డ్రైవర్‌పై కేసు నమోదు

ఎమ్మిగనూరు గ్రామీణం, ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: మండలంలోని కోటేకల్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంపై కర్ణాటకవాసుల కారు నడుపుతున్న చేతన్‌పై గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో ఐదుగురు కన్నడీగులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన వారిలో చేతన్‌తో పాటు వృద్ధురాలు గంగమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్ణాటక కారును నడుపుతున్న చేతన్ రాంగ్ రూటులో వస్తూ ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో మృతదేహాలను గ్రామీణ పోలీసులు ఏర్పాటు చేసిన నాలుగు అంబులెన్స్‌ల్లో కర్ణాటకలోని స్వస్థలానికి తరలించారు. ఆదివారం తెల్లవారుజామున చేరుకున్నట్లు గ్రామీణ పోలీసులు తెలిపారు.

EENADU eClassifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/ షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం|| ✆ 7382114647.

JOBS

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజిలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/ Female) కావలెను. సంప్ర: ✆: 8465005959.

E-KART నందు అర్జెంటుగా స్త్రీ/పు కావలెను. Qly: ఇంటర్, ఏదైనా డిగ్రీ. జీ: 15,000/-. Online are available. Cell: 7702237945.

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

ఆదోని
• ఆదోని • ఆలూరు • పత్తికొండ

ధ్రువీకరణ పత్రాలు దుర్వినియోగమవుతున్నాయి

ఆదోని పాతపట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో జంగమ కుల ధ్రువీకరణ పత్రాలను కొందరు అక్రమంగా పొందుతూ దుర్వినియోగం చేస్తున్నారని జంగమ మహేశ్వర సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాధ్యక్షులు రుద్రయ్యస్వామి, రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున అన్నారు. స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్‌లో 30వ వార్డు కౌన్సిలరు నాగరత్నమ్మ అధ్యక్షతన ఆదివారం రాష్ట్ర కార్యవర్గ మొదటి సమావేశంలో వారు మాట్లాడారు. శ్రీశైలం ట్రస్టు బోర్డులో జంగమలకు ప్రాతినిధ్యం లేకపోవడం సరికాదని జిల్లా కార్యదర్శి మహర్షి విజయ్‌కుమార్‌స్వామి తెలిపారు. తమ హక్కులపై పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు చెన్నబసయ్యస్వామి, నాగేశ్వరయ్య, ఉపాధ్యక్షులు బసవరాజు, రుద్రయ్యస్వామి, కర్నూలు నగర కార్యదర్శి చంద్రశేఖరయ్య తదితరులు పాల్గొన్నారు.

దేవరగట్టులో ప్రత్యేక పూజలు

హొళగుంద, న్యూస్‌టుడే: హొళగుంద మండల పరిధి దేవరగట్టు కొండలో కొలువైన మాళమల్లేశ్వర స్వామికి ఆదివారం సందర్భంగా ఉదయాన్నే జలాభిషేకం, బండారు అర్చన, బిల్వార్చన, ప్రత్యేక పుష్పాలంకరణ, ఆకుపూజ నిర్వహించారు. కర్ణాటక, చుట్టూ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలయ ట్రస్టు వారు అన్నదానం చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆదోని: 77996 66004
ఆలూరు: 80085 62277
పత్తికొండ: 80085 73822

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ?: నలకదొడ్డి గ్రామంలోని ప్రధాన వీధిలో నీటి ట్యాంకుల వద్ద ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇనుప విద్యుత్తు స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. ఇనుప స్తంభాల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయాలి. **- రఘు, నలకదొడ్డి**

✔: గ్రామంలోని విద్యుత్తు స్తంభాలను పరిశీలించి ఏవైనా దెబ్బతిని ఉంటే వాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. **- మహేశ్వరరెడ్డి, విద్యుత్తుశాఖ ఏఈ**

చిప్పగిరి, న్యూస్‌టుడే: ?: ఏరూరు ప్రధాన రహదారిలోని చెన్నప్పకుంటలో మురుగు చేరి దుర్వాసన వస్తోంది. నీరు కుంటలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. **- సుంకన్న, ఏరూరు**

✔: రహదారిలో మురుగు వదిలితే వారికి తాఖీదులు జారీ చేస్తాం. వదలితే పోలీసు కేసులు పెడతాం. చెన్నప్పకుంటలోకి మురుగు వెళ్లకుండా చర్యలు తీసుకుంటాం. **- నాగరాజు, ఈవోఆర్డీ, చిప్పగిరి**

మద్దికెర, న్యూస్‌టుడే: ?: మద్దికెరలోని వశిష్ఠ పాఠశాల సమీపంలో ప్రధాన రహదారిపై కుళాయి నీరు వృథాగా పోతోంది. **- రామాంజులు, మద్దికెర**

✔: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. **- శివకుమార్, పంచాయతీ కార్యదర్శి, మద్దికెర**

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ?: ఆదోని పట్టణంలో శంకర్‌నగర్‌లో మురుగు కాల్వలపై వేసిన సీసీ కల్వర్టులకు రంధ్రాలతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. **- రమేష్, ఆదోని**

✔: ఆ ప్రాంతంలో పర్యటించి సమస్య పరిష్కరిస్తాం. **- నాసిర్‌హుసేన్, ఇన్‌ఛార్జి కమిషనర్, ఆదోని పురపాలక సంఘం**

ఆలూరు, న్యూస్‌టుడే: సమస్య: ఆలూరు వారపు సంత వద్ద చెత్తా చెదారం పేరుకుపోయింది. చెత్తను తరలించాలి. **- ఉరుకుంద, ఆలూరు**

సమాధానం: గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి చెత్తను తరలించేలా చూస్తాం. **- జిలాన్ బాషా, పంచాయతీ కార్యదర్శి**

ఇన్‌ఛార్జి ఉప విద్యాధికారిగా రాజేంద్రప్రసాద్

ఆదోని విద్య, న్యూస్‌టుడే: ఆదోని డివిజన్ ఇన్‌ఛార్జి ఉప విద్యాధికారిగా రాజేంద్రప్రసాద్‌ను నియమిస్తూ ఆదివారం జిల్లా విద్యాధికారి శామ్యూల్‌పాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్పరి మండల విద్యాధికారిగా ఉన్న రాజేంద్రప్రసాద్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఆదోని ఉప విద్యాధికారి వెంకటరమణారెడ్డి ఆదివారం పదవీ విరమణ పొందారు.

ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకాశ్‌రావు

దేవనకొండ, న్యూస్‌టుడే: మచిలీపట్నంలో ఆదివారం ఆప్టా (ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సదస్సులో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు గణపతి రావు రాజీనామా చేయడంతో కర్నూలు జిల్లాకు చెందిన ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి కాకి ప్రకాశ్‌రావును ఆ స్థానంలో ఎన్నుకున్నట్లు తెలిపారు. కాకి ప్రకాశ్‌రావు దేవనకొండ మండలం మాచాపురంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

టోల్ తీస్తున్నారు.. అవస్థలు దాస్తున్నారు

☛ కొత్త లేయర్ పనులు చేయని గుత్తేదారులు ☛ అధ్వానంగా 44వ జాతీయ రహదారి నిర్వహణ

ఆ దారిలో వాహనం వెళ్తే చాలు.. టోల్ అధిక మొత్తంలో వసూలుచేస్తున్నారు. వాహనదారులకు మాత్రం కనీస వసతులు కల్పించడం లేదు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రాణాలు పోతున్నాయి. రహదారికి తారుపూతలతో మరమ్మతులు చేస్తూ.. చేతులు దులుపుకొంటున్నారు తప్ప కొత్త లేయర్ పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. 44వ జాతీయ రహదారి కర్నూలు మొదలుకుని ప్యాపిలి మండలం వరకు సుమారు 70 కి.మీ. మేర విస్తరించి ఉంది. రెండు వరుసలు ఉన్న ఈ రహదారిని 2009 సంవత్సరంలో నాలుగు వరుసల రహదారిగా విస్తరించారు. రహదారి విస్తరణ సమయంలో చేసిన పనులు తప్ప 15ఏళ్లుగా కొత్త లేయర్ పనులు చేపట్టలేదు.

– న్యూస్‌టుడే, వెల్దుర్తి

వసూళ్లపైనే దృష్టి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 44వ జాతీయ రహదారికి సంబంధించి కృష్ణగిరి మండలం, అమకతాడు సమీపంలో టోల్ వసూలు కేంద్రం ఉంది. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక టోల్ ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి రహదారి నిర్వహణ నిమిత్తం వాహనాన్ని బట్టి టోల్ వసూలు చేస్తున్నారు. ఈ మార్గంలో నిత్యం సుమారు పది వేల వాహనాలు తిరుగుతుంటాయి. రోజూ రూ.30 లక్షల మేర ఆదాయం సమకూరుతుంది.

వెల్దుర్తి కూడలిలో దెబ్బతిన్న ఇనుపరేలింగ్

నెలకు రూ.9కోట్ల ఆదాయం వస్తున్న కొత్త లేయర్ పనులు మాత్రం చేయడంలేదు. కేవలం మొక్కుబడిగా మరమ్మతులు చేసి చేతులు దులుపుకొంటున్నారు. ప్యాచ్ వర్కులు చేయడంతో వర్షాకాలం వస్తే రహదారి యథావిధిగా గుంతలమయంగా మారుతోంది. కొత్త లేయర్ పనులు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని వాహనచోదకులు కోరుతున్నారు.

కనిపించని బస్సు షెల్టర్లు

జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాల్లో ప్రయాణికులు, వాహనదారులు కాస్త సేదతీరేందుకు బసు షెల్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. చెరుకులపాడు, మదార్‌పురం గ్రామాల సమీపంలో గతంలో ఏర్పాటు చేసిన చిన్నపాటి షెల్టర్లు దెబ్బతిన్నా వాటికి కనీస మరమ్మతులు చేపట్టలేదు. వేసవిలో దూరప్రాంతాలకు వెళ్లే వాహనచోదకులు సేదతీరే అవకాశం లేకుండా పోయింది. గుత్తేదారులు జాతీయ రహదారి నిర్వహణ సక్రమంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

నిర్వహణ అధ్వానం

జాతీయ రహదారి నిర్వాహణ సైతం అధ్వానంగా మారింది. వెల్దుర్తి, చెరుకులపాడు, కంబాలపాడు, డోన్ పరిధిలోని ప్రధాన కూడళ్లలో స్పీడ్ బ్రేకర్లను గుర్తించేలా ఎప్పటికప్పుడు జీబ్రా లైన్స్ వేయాల్సిఉంది. వాహనాల రాకపోకలతో వాటికి వేసిన రంగు తొలగిపోయి, రాత్రి సమయంలో వాటిని గుర్తించలేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నవంబరు నెలలో వెల్దుర్తి కూడలిలో వ్యాన్, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు.

● వెల్దుర్తి కూడలిలో రోడ్డు మధ్య వేసిన ఇనుప రేలింగ్ దెబ్బతినడంతో అటు వైపువెళ్లే వాహనాలకు తగలే అవకాశం ఉంది. రేలింగ్ దెబ్బతిని నెలలు గడుస్తున్నా వాటిని సరిచేయలేదు.

● వీటితో పాటు రహదారిపై మట్టి పేరుకపోయిన వాటిని శుభ్రం చేయడంలేదు. దీంతో ద్విచక్రవాహనదారులు అదుపుతప్పి కింద పడే ప్రమాదం ఉంది. రహదారిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి వాటిపై మట్టిలేకుండా చూడాల్సి ఉంది. గుత్తేదారులు మాత్రం ఆ దిశగా పనులు నిర్వహించడంలేదు.

సంక్షిప్త సమాచారం

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సీపీఐ శ్రేణులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గిడ్డయ్య అన్నారు. పత్తికొండలో ఆదివారం నిర్వహించిన పట్టణ, మండలస్థాయి సీపీఐ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే శతజయంతి ఉత్సవాలు జయప్రదం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలన్నారు. దూదేకొండ ఎంపీటీసీ సభ్యుడు పెద్దఈరన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు, మహిళా సంఘం నాయకురాలు జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

వెల్దుర్తి, న్యూస్‌టుడే: బొమ్మన, ఆర్యవైశ్య, బ్రాహ్మణ సామాజికవర్గాలకు చెందిన శ్మశానవాటికలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆదివారం భూమి పూజ చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిధుల సేకరణ చేపట్టామన్నారు.

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఇళ్ల నిర్మాణం చేపడుతుందని ఆదోని ఎంపీడీవో నాగరాజుస్వామి అన్నారు. నెట్టెకల్, చిన్నపెండేకల్, బైచిగేరి గ్రామాల్లో ఆదివారం ఎంపీడీవో నాగరాజుస్వామి పర్యటించారు.

మద్దికెర, న్యూస్‌టుడే: మద్దికెర ప్రాంతంలో అర్హులైన వారికి ఇళ్ల స్థలాల మంజూరు కోసం తొమ్మిది ఎకరాల భూమిని పరిశీలించామని తహసీల్దారు గుండాల నాయక్ పేర్కొన్నారు. ఆయన సిబ్బందితో కలిసి స్థానిక ఎస్సీ కాలనీ పక్కనున్న తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన పరిశీలించారు.

ఇస్వీ(ఆదోని నేరవార్తలు), న్యూస్‌టుడే: ఆదోని మండలం ఇస్వీ గ్రామంలో రైతు నాగేంద్ర పాముకాటుతో గురై అస్వస్థతకు గురయ్యారు. నాగేంద్ర ఆదివారం ఉదయం పొలంలో పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించినట్లు ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపారు.

స్నేహితుల ఆర్థిక సాయం

ఆర్థిక సహాయం అందిస్తున్న మిత్రులు

టి.గోకులపాడు (కృష్ణగిరి), న్యూస్‌టుడే: కృష్ణగిరి మండలం టి.గోకులపాడు గ్రామంలో పి.మునీంద్రరాజు అనారోగ్యంతో మృతిచెందారు. 2006 సంవత్సరంలో గ్రామంలో కలిసి చదువుకున్న అతని స్నేహితులంతా కలిసి రూ.లక్ష పోగు చేశారు. స్నేహితుని భార్యకు ఆదివారం అందజేశారు. గ్రామస్థులు వారి స్నేహబృందాన్ని అభినందించారు.

ఉపాధ్యాయ క్రికెట్ పోటీల్లో ప్రతిభ

ఉపాధ్యాయ క్రికెట్ జట్టు సభ్యులతో మండల విద్యాధికారులు

ఆదోని క్రీడలు, న్యూస్‌టుడే: ఆదోని డివిజన్ స్థాయిలో జరిగే క్రికెట్ పోటీల్లో ఆదోని మండల ఉపాధ్యాయ క్రికెట్ జట్టు ప్రతిభ చాటాలని ఆదోని మండల విద్యాధికారులు భూపాల్‌రెడ్డి, శ్రీనివాసులు అన్నారు. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఆదోని మండల ఉపాధ్యాయ క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు జరిగాయి. మండలం నుంచి సుమారు 150 మంది దాకా ఉపాధ్యాయులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఇందులో 16 మందితో ఉపాధ్యాయ మండల క్రికెట్ జట్టును ఎంపిక చేశారు. త్వరలో జరగనున్న డివిజన్ స్థాయి పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందని తెలిపారు.

పోటీ ప్రపంచంలో ప్రత్యేకత చాటాలి

ఆదోని విద్య, న్యూస్‌టుడే: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రత్యేకత చాటాలని వక్తలు అన్నారు. ఆదోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏపీ స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్ నమూనా పరీక్షలు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చింతల సుబ్బారావు, నారోత్తమరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షలకు ఆదని, ఎమ్మిగనూరు, ఆలూరు, కౌతాళం, పెద్దతుంబళం, నందవరం, మంత్రాలయం, హొళగుంద నుంచి 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు సుధాకర్, ఉపాధ్యాయులు కోటన్న, ఈరన్న, రామాంజనేయులు, శంకరయ్య, శ్రీదేవి, రమేశ్‌రావు, మధుసూదన్, కోమల దేవి, నిరంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్న సీఐ రామలింగమయ్య

ఆదోని విద్య, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని మూడో పట్టణ సీఐ రామలింగమయ్య అన్నారు. ఆదోని పట్టణంలోని నారాయణ ఉన్నత పాఠశాలలో ఆదివారం నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు నిర్వహించారు. పాఠశాల ఏజీఎం రమేశ్‌కుమార్, ఆదోని డివిజనల్ స్పోర్ట్స్ సెలక్షన్ కో-ఆర్డినేటర్ జి.రామన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీరెడ్డి, కో-ఆర్డినేటర్ ప్రియాంక, జె.సి. జైబా, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ప్రతిభాన్వేషణ పరీక్షలు

ఆదోని విద్య, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలోని షెల్లీ ఉన్నత పాఠశాలలో ఆదివారం పదో తరగతి విద్యార్థులకు ఎం.ఎస్. టాలెంట్ సెర్చ్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. ఎం.ఎస్.టాలెంట్ సెర్చ్ కో-ఆర్డినేటర్ ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు మన్సూర్, సమీర్, నియాజ్, తాహెర్‌బాషా పాల్గొన్నారు.

పట్టణంలో నేడు

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: వెనుకబడిన ఆదోని ప్రాంతాన్ని ఆదోని జిల్లాగా ప్రకటించాలని డిమాండు చేస్తూ.. పట్టణంలో సోమవారం ఆదోని జిల్లా సాధన ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రదర్శన చేపడుతున్నట్లు కమిటీ నాయకులు కోదండ, కృష్ణమూర్తి, లలితమ్మ, వీరేశ్, నూర్‌అహ్మద్ తదితరులు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వ్యాపారులు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ప్రదర్శనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భారీ ప్రదర్శనతో తమ వాణి ప్రభుత్వానికి వినిపించాలన్నారు.

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణ శివారులోని రామజల చెరువుకు సోమవారం సాయంత్రం 5 గంటలకు జలహారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పురపాలక సంఘం ఇఛార్జి కమిషనర్ నాసిర్‌హుసేన్ ఆదివారం తెలిపారు. గీతా జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం మొదలవుతుందన్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువు పొంగి పొర్లిందన్నారు. ఏటా నీటితో నిండి ఉండాలని జలహారతి ఇచ్చి వేడుకుంటామన్నారు.

ఉచిత ఇసుకకు డబ్బులు వసూలు చేస్తారా?

హొళగుంద, న్యూస్‌టుడే: ప్రజలకు ఇసుక ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారని.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే బి.విరుపాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్లమడికి అంచున ఉన్న హగరి వేదవతిని ఆదివారం సందర్శించారు. కొంతమంది తెదేపా నాయకులు రూ.500 వసూలు చేస్తున్నారని, స్థానిక ఎస్సై సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి అక్రమ వసూళ్లను సహించేది లేదని.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ షఫీవుల్లా, వైకాపా జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గిరి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి

జిల్లా సాధనకు పోరుబాట

దీక్షలకు మద్దతు తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ

జంగమ సంక్షేమ సంఘం నాయకులు

ఆదోని రైల్వే గూడ్స్ షెడ్ హమాలీ యూనియన్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌జైన్, నాయకులు

ఆదోని జిల్లా సాధనకు అన్ని వర్గాల వారు కదిలొచ్చారు. ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, సామాజికవర్గాల సంఘాలు తదితరులు రిలే దీక్షలకు మద్దతు పలికారు. ఆదోనిని జిల్లాగా ప్రకటించే వరకు పోరాటం ఆగదన్నారు. **– ఆదోని బృందం**

మాట్లాడుతున్న ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి

అంబేడ్కర్ కూడలిలో నిరసన తెలుపుతున్న డీవైఎఫ్ఐ నాయకులు

డ్రగ్స్ ముఠాపై చర్యలు తీసుకోవాలి

ఆలూరు, న్యూస్‌టుడే: నెల్లూరులో డీవైఎఫ్ఐ నాయకుడు పెంచలయ్య హత్యకు కారణమైన డ్రగ్స్, గంజాయి ముఠాను అరెస్టు చేయాలని డీవైఎఫ్ఐ ప్రాంతీయ అధ్యక్షుడు గోవర్ధన్, ఉలిగప్ప, నారాయణ డిమాండ్ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం ఆలూరు అంబేడ్కర్ కూడలి వద్ద నిరసన చేపట్టారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణస్వామి, కృష్ణ దీక్షకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు శివ, రంజిత్, ఉమేష్ పాల్గొన్నారు.

వీఆర్ఏ మృతికి సంతాపం

వెల్దుర్తి, న్యూస్‌టుడే: చెరుకులపాడు గ్రామానికి చెందిన వీఆర్ఏ లక్ష్మీదేవి(56) మృతికి ఆ సంఘం మండల నాయకులు అయ్యస్వామి, ఉస్మాన్‌బాషా, మద్దిలేటి సంతాపం తెలిపారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ఆశాజనకంగా మిరప

బ్యాడిగి మార్కెట్‌లో మిరప ధరలు పెరగడంతో అన్నదాతలు ఆశలు చిగురిస్తున్నాయి. గతేడాది కొందరు రైతులు మిరపను విక్రయించకుండా శీతల గిడ్డంగుల్లో నిల్వ చేశారు. దీంతో ప్రస్తుతం ధరలు పెరుగుతుండటంతో విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. గత గురువారం మార్కెట్‌లో మిరప గ్రేడింగ్ బట్టి క్వింటాలు దాదాపు రూ.65 వేలకు పైగా పలికింది. ప్రస్తుతం పంట సాగు తగ్గడంతో పాటు, నిల్వలు తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయని కర్షకులు చర్చించుకుంటున్నారు. – న్యూస్‌టుడే. హాలహర్వి

పట్టణంలో చేరక.. పాలకవర్గం కొలువుదీరక

● ఆ గ్రామాలకు తప్పని తిప్పలు ● కనీస వసతులు కరవు

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: పట్టణంలో చేరలేదు.. పురపాలక సంఘం అటువైపు చూడదు. పల్లెలను పంచాయతీ పట్టించుకోదు. ఎటూ కాకుండా మారింది ఆ గ్రామాల పరిస్థితి. ఆదోని పట్టణానికి ఆనుకుని ఉన్నాయి మండగిరి, సాదాపురం పంచాయతీలు. 2013లో ఎన్నికలు నిర్వహించారు. తర్వాత ఈ పంచాయతీలకు ఎన్నికల ఊసే లేదు. వీటిని పురపాలక సంఘంలో విలీనం చేయాలని భావించారు. ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఎవరూ పట్టించుకోక సమస్యలతో సావాసం చేయక తప్పడం లేదని గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అడుగడుగునా అవస్థలు

మండిగిరి, సాదాపురం పంచాయతీల్లో జనాభా పెరగడంతో పాటు కాలనీలు విస్తరిస్తున్నాయి. కర్నూలు, హైదరాబాద్, బెంగళూరు రహదారులకు ఆనుకుని ఉండటంతో స్థానికంగా భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో వ్యాపారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా పలు వర్గాల వారు స్థలాలు కొనుగోలు చేశారు. ఇక్కడ ఇళ్లను చూస్తే ఆశ్చర్యపోతాం. వసతుల విషయానికొచ్చే సరికి సవాలుగా మారాయి. మురుగు, రహదారులు, తాగునీరు, వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే రహదారులు బురదమయంగా మారుతున్నాయి. దీపాలు వెలగడం లేదు. రాత్రిళ్లు బయటకు రాలేని పరిస్థితి. తాగునీరు వారానికోసారి సరఫరా చేస్తున్నారు.

ప్రతిపాదనలో ఆరు

గతంలో మండగిరితో పాటు సాదాపురం, మదిరె, ఇస్వీ, ఢణాపురం, బసాపురం గ్రామాలను ఆదోని పురపాలక సంఘంలో విలీనం చేయాలని భావించారు. అది ప్రతిపాదనలతోనే ఆగిపోయింది. మండిగిరి, సాదాపురం పంచాయతీలకైనా ఎన్నికలు నిర్వహిస్తారని భావించారు. చివరికి ఎన్నికల ప్రకటన జారీ చేశారు. కోర్టు కేసు వల్ల సాంకేతికంగా ముందుకు వెళ్లలేకపోయారు. ఇక్కడి పంచాయతీలోనే కొంత మంది పురపాలక సంఘంలో విలీనానికి వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లారు. ఫలితంగా నేటికీ ఎన్నికలు జరగడం లేదు, విలీనం కావడం లేదు. మండిగిరి పంచాయతీలో 14 వార్డులు ఉండగా 3-4వేల నివాసాలు, 20వేల జనాభా ఉంది. ఆదాయం కోటి పైమాటే. సాదాపురం పంచాయతీలో 8 వార్డులు ఉండగా 3వేల ఇళ్లు, 18వేల జనాభా ఉంది. ఆదాయం రూ.80 లక్షలు ఉంటుంది. వసతులు మాత్రం శూన్యం.

పొరుగు రాష్ట్రం బాలామృతమే

రాష్ట్ర విభజన జరిగి పుష్కర కాలం గడిచింది. నేటికీ తెలంగాణ ఫుడ్స్ సంస్థ నుంచి పౌష్టికాహారం దిగుమతి అవుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలకు మంచి ఆహారం అందించాలని ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం బాలామృతం ప్యాకెట్‌లను పంపిణీ చేస్తోంది. సంచులపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిశు అభివృద్ధి పథకం పేరు ముద్రించినా.. తయారు చేసే వారు మాత్రం తెలంగాణ ఫుడ్స్ (ప్రభుత్వరంగ సంస్థ) అని ఉంది. రాష్ట్ర విభజన జరిగి ఇంత కాలమైనా అక్కడి నుంచి తీసుకోవడం ఏమిటని కొందరు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ పౌష్టికాహారం మన రాష్ట్రంలోనే తయారు చేసి అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తే బాగుంటుందని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, హాలహర్వి

IN THE COURT OF THE CIVIL JUDGE (SENIOR DIVISION) ADONI, Kurnool District, A.P.
I.P. No. 36/2024
Between:
M/s. Harsha Vardhan Traders, Adoni represented by its proprietor C.H. Nagaraj. **-Petitioner**
Vs
Sri Amarnath Traders and 73 others. **-Respondents**
GENERAL NOTICE
Whereas the above named petitioner filed above IP to declare him as insolvent. The Respondents and to whom so ever it is concerned may appear before the Honourable Court on: 06-01-2026 either in persons or through your advocate and file counter if any, failing which the matter will be decided in your absence and you will be set exparte.
Hearing Date: 06-01-2026
Sd/- **L.K.SUNDAR SINGH**
L.K.MANOJ SINGH
Advocates for Petitioner
ADONI - 518301,
Kurnool District. A.P.
Cell No: 94409 10795

జలకళ తప్పిన చెరువులు

లక్ష్మసాగరం ఎత్తి పోతల పథకం నుంచి తుగ్గలి మండలంలోని రాతన, ఎద్దులదొడ్డి చెరువులకు ఈ ఏడాది చుక్క నీరు వదల్లేదు. వేసవి కాలంలో ఉన్న కొంత నీరు ఇంకి పోతుందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు ఎండిపోతే గ్రామాల్లో వేసవిలో తాగునీటి కష్టాలు తలెత్తుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎత్తిపోతల పథకంతో కృష్ణా జలాల్లో ఇప్పటికైనా ఆయా గ్రామాల చెరువులు నింపాలని ప్రజలు కోరుతున్నారు. చక్కరాళ్ల వద్ద పైపులైన్ లీకేజీ వల్ల మరమ్మతు పనులు జరుగుతున్నాయి. రెండు రోజుల్లో రాతన చెరువుకు నీరు వదలుతామని అధికారులు చెప్పారని రాతన గ్రామ మాజి సర్పంచి మనోహర్‌చౌదరి తెలిపారు. తుగ్గలి, పగిడిరాయి, జొన్నగిరి, పెద్ద చెరువు, చెన్నంపల్లి, రాంపల్లి చెరువులు వర్షాలకు నిండాయి. ముక్కెళ్ల, బొందిమడుగుల చెరువులకు ఎత్తిపోతల పథకం నుంచి కొన్నిరోజులే నీరు వదిలారు. దీంతో చెరువుల కింద వరి సాగు చేశారు. – న్యూస్‌టుడే, తుగ్గలి

ముందుకు సాగుతున్నారు

దిగువ కాల్వ రైతులకు రెండో పంటకు నీరు ఇవ్వలేమని టీబీ డ్యాం బోర్డు అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు సాగు చేసిన పంటలకు మాత్రమే జనవరి 10వ తేదీ వరకు సాగు నీటి విడుదల ఉంటుందని పేర్కొన్నారు. కర్ణాటకలో మాత్రం నీరొస్తుందన్న ధైర్యంతో కొందరు రైతులు రెండో పంట సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అక్కడ చాలా చోట్ల వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వెంటనే రెండో పంట సాగు చేసేందుకు కొందరు రైతులు పొలాలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని చోట్ల వరి నారుమడులు పోశారు. జనవరి 10వ తేదీ వరకు నీరొచ్చినా. కాల్వల్లో మరో 15-20 రోజుల వరకు ఉంటాయి. నీరు బంద్ చేసి తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన సమయంలో నీటి తడులు ఇవ్వొచ్చని భావించి కొందరు అన్నదాతలు రెండో పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. – న్యూస్‌టుడే, హాలహర్వి

4వ వర్ధంతి

మా కుటుంబ ఉన్నతి కోసం ఎంతో కృషి చేసిన మా తండ్రి కీ॥శే॥ K.H.M.తిప్పేస్వామి గారు పరమపదించి నేటికి నాలుగు సంవత్సరములు గడచిన వారి జ్ఞాపకాలు మా మదిలో పదిలం అని తెలుపుటకు చింతిస్తూ.... వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ...

కీ॥శే॥ K.H.M.తిప్పేస్వామి గారు
Retd. Superintendent of Adoni. Arts & Science College, Adoni.
మరణం: 1/12/2021

కుడితిని హాలడే మఠం ఫ్యామిలీస్
కుమారులు - కోడళ్లు
H.M.నవీన్ కుమార్ - H.M.మంజుల
H.M.శివకుమార్ స్వామి - H.M.మంగళ గౌరి
అడ్వకేట్, ఆదోని.
H.M.ఎర్రిస్వామి - H.M.కవిత
Lecturer in Physical Education Department, Govt. College, Adoni.
K.H.M.గురువగేష్ మూర్తి - H.M.విజయ
అడ్వకేట్, ఆదోని.
మనవళ్లు:
H.M.జ్ఞానేష్ కుమార్, Dr.H.M.చేతన్ కుమార్
మనుమళ్లు, మనుమరాళ్లు మరియు కుటుంబ సభ్యులు

(c) eenadu

ఎమ్మిగనూరు
• ఎమ్మిగనూరు • మంత్రాలయం • కోడుమూరు

చిరు ధాన్యాలతో ఆరోగ్యం

వివిధ రకాల పదార్థాలతో విద్యార్థినులు

కోడుమూరు పట్టణం,న్యూస్‌టుడే: పట్టణంలోని కస్తూర్బా విద్యాలయంలో బాలికలకు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థినులు స్వయంగా తయారు చేసిన ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలతో చేసిన పదార్థాల ప్రదర్శన ఆకట్టుకుంది. రోజు తీసుకొనే ఆహారంలో చిరు ధాన్యాలకు ప్రాధాన్యమిస్తూ పోషక విలువలతో కూడిన భోజనం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని జీసీడీవో మేరిస్నేహలత విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్‌ఛార్జి సుప్రజ, ఒకేషనల్ ఉపాధ్యాయులు గాయత్రి, ప్రతాప్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

వేరుసెనగ క్వింటా గరిష్ఠ ధర రూ.8,240

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం వేరుసెనగ క్వింటా గరిష్ఠ ధర రూ.8,240 మధ్యస్థ ధర రూ.6,800 కనిష్ఠ ధర రూ.3,132లకు వ్యాపారులు కొన్నారు. ఆముదాలు క్వింటా గరిష్ఠ ధర రూ.5,777 మధ్యస్థ ధర రూ.5,510 కనిష్ఠ ధర రూ.4,010 పలికింది.

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. పురపాలక సంఘం కార్యాలయం ఆవరణంలో ఆదివారం రిలేనిరాహార దీక్ష 14 రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు తిమ్మగురుడు మాట్లాడుతూ మృతి చెందిన కార్మికుల కుటుంబాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. కార్మికుల విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చి వదిలేసిందని అన్నారు. వైకాపా హయాంలో ఐదేళ్లుగా కార్మికుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. కూటమి సర్కార్ ఏర్పడినా స్పందన లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, భాస్కర్, రంగన్న తదితరులు పాల్గొన్నారు.

మోకాళ్లపై నిరసన వ్యక్తం చేసిన కార్మికులు

పనులు సాగక... సమస్యలు తీరక

■ మున్సిపాలిటీలో మొండికేసిన గుత్తేదారులు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: అభివృద్ధి పనులపై నిర్లక్ష్యంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గుంతలదారులతో రాత్రివేళ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి రోజూ కాలనీవాసులు నరకయాతన పడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో వచ్చిన నిధులతో పనులకు ఆమోదించిన కొన్నింటిని సగంలో వదిలేస్తున్నారు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించడం లేదు. ఈ నేపథ్యంలో పురపాలక సంఘంలో తాజాగా కంకర తేలిన దారులతో పాటు, కొత్తగా ఆమోదించిన ముందుకు సాగని పనుల తీరుపై 'న్యూస్‌టుడే' అందిస్తున్న ప్రత్యేక కథనం.

టెండర్లు కదలక

పురపాలక సంఘంలోని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర పనుల కోసం 20 పనులను దాదాపు రూ2.60కోట్లతో ఆమోదించారు. పనుల్లో టెండర్లు పూర్తి చేసిన వాటిని అసలు పట్టించుకోలేదు. కొన్నింటిలో అసంపూర్తిగా వదిలేశారు. రహదారిలో కంకర పరిచి వదిలేశారు. వీటితో రహదారిలో వెళ్లాలంటే ప్రజలకు ప్రమాదాలకు గురై అవకాశం ఉంది. పట్టణంలో గంజహళ్లి రహదారిని రూ.కోటితో టెండర్లు పిలిచి ఆమోదించారు. కానీ పనులు నేటికి చేపట్టలేదు. గుంతలదారులతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జోగుల కాలనీలో రూ.15లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మిస్తామని ఎమ్మెల్యే బీవీతో పూజలు నిర్వహించి వదిలేశారు. శివన్ననగర్ కాలనీలో రూ.15లక్షలతో చేపట్టిన పనులు నత్తతో పోటీపడ్డాయి. కొండవీటి ప్రాంతం నుంచి సోగనూరు రోడ్డుకు కంకర వేసి వదిలేశారు. ఏడాది కావస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు. ఎన్టీఆర్ కాలనీలో రూ.15లక్షలతో చేపట్టిన పనులు ముందుకు కదలడం లేదు. కొత్త ఇందిరానగర్, గీతానగర్, ప్రాంతాల్లో అరకొరగా నిర్మించి సగంలో వదిలేశారు.

మెయిన్ బజార్‌లో అసంపూర్తిగా ..

శివన్ననగర్ కాలనీలో కంకర వేసి..

ఆమోదించినా.. అయోమయం

☛ 26 వార్డులో నెహ్రూ నగర్ కాలనీలో రూ.8లక్షలతో నిర్మించే సీసీ డ్రైనేజీ పనులను ఆమోదించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద మంజూరు చేసిన పనుల్లో పురోగతి లేదు.

☛ మహబూబ్‌నగర్ కాలనీలో రూ.15లక్షలతో 14వ వార్డులో నిర్మిస్తామని హామీ ఇచ్చి నిధులు విడుదల చేశారు. పనుల్లో జాప్యం సాగుతోంది.

☛ 31వ వార్డులో రూ.20లక్షలతో చేపట్టిన పనులను చేపట్టలేదు. వీటికి మళ్లీ నిధులు కేటాయింపులు చేశారు.

☛ ఎల్లమ్మ బీడు కాలనీలో సీసీరోడ్డు పనులను ఆమోదించినా ఫలితం కానరావడం లేదు. వీటి కోసం కొత్తగా రూ.13లక్షల మంజూరు చేశారు.

☛ సీసీ రోడ్డు వేసేందుకు 19వ వార్డులో రూ.25 లక్షలు, ఇతర పనుల కోసం మరో రూ.32లక్షల వరకు మంజూరు పనులు మొండికేస్తున్నారు.

☛ దాదాపు 15 పనులకు ఇంక టెంకాయ కొట్టకుండా సగంలో వదిలేస్తున్నారు. చేనేతపురిలో దాదాపు 10 పనులకు పైగానే సగంలో వదిలేశారు.

త్వరగా పూర్తి చేస్తాం – గంగిరెడ్డి, పురపాలక కమిషనర్, ఎమ్మిగనూరు

సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం. గుత్తేదారులతో మాట్లాడి పనులు ప్రారంభిస్తాం. అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం జరగకుండా చూస్తాం.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఎమ్మిగనూరు 8008573824
కోడుమూరు 9885988357
కౌతాళం 8008574913

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: ?: మండలంలోని నౌలేకల్ గ్రామంలో చాలా రోజుల నుంచి మురుగు కాల్వలు శుభ్రం చేయడం లేదు. దీంతో దోమల బెడద ఎక్కువైంది. -రాజేంద్ర, నౌలేకల్ గ్రామం.

✔: గ్రామంలో నెలకొన్న అపరిశుభ్రత సమస్యను గ్రామ కార్యదర్శి, సర్పంచి దృష్టికి తీసుకెళ్తాం.

-ప్రభావతిదేవి, ఎంపీడీవో, పెద్దకడబూరు.

గోనెగండ్ల, న్యూస్‌టుడే: ?: గ్రామంలో పెద్దనెలటూరు-కైరవాడి గ్రామాల మధ్య చాలాచోట్ల గుంతలమయంగా మారింది. గుంతలకు మరమ్మతులు చేపట్టాలి.

-శ్రీనువాసులు, పెద్దనెలటూరు.

✔: సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం. -అనంతశయన, డిప్యూటీ ఎంపీడీవో, గోనెగండ్ల.

?: గ్రామంలో బోడెపాడు కాలనీ రోడ్డులో గాజులదిన్నె ప్రాజెక్టు కింద ఉన్న పిల్ల పంట కాల్వ రక్షణ గోడలు కూలి ప్రమాదకరంగా మారాయి. రాత్రివేళ వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. రక్షణ గోడలు నిర్మించాలి.

✔: రక్షణ గోడలు నిర్మించేలా చర్యలు తీసుకుంటాం.

-అనంతశయన, డిప్యూటీ ఎంపీడీవో, గోనెగండ్ల.

గూడూరు గ్రామీణం,న్యూస్‌టుడే: ?: పట్టణంలోని ఎమ్మిగనూరు వెళ్లే రహదారిలో శునకాలు గుంపులుగా రహదారిపైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. -మల్లికార్జున, వాహనదారుడు

✔: త్వరలోనే కుక్కలను పట్టించి సమస్య పరిష్కరించేలా కృషి చేస్తాం. -రాఘవేంద్ర, శానిటరీ ఇన్‌స్పెక్టర్

?: పట్టణంలోని మునుగాల వెళ్లే రహదారిలోని ఎస్సీ కాలనీలో కాల్వల్లో నుంచి తీసిన మురుగును అక్కడి నుంచి తొలగించండి. -శీను, స్థానికులు

✔: పారిశుద్ధ్య కార్మికులను పంపి సమస్య పరిష్కరించేలా చూస్తాం. -రాఘవేంద్ర, శానిటరీ ఇన్‌స్పెక్టర్.

కోసిగి, న్యూస్‌టుడే: ?: కోసిగి మండలం చిర్తన్‌కల్ గ్రామంలో డ్రైనేజీ కాలువల్లో మురుగు నీరు నిలిచి దుర్వాసన వస్తోంది. -నాగరాజు, చిర్తన్‌కల్

✔: కార్మికులను పంపించి డ్రైనేజీలో ఉండే మురుగు తొలగిస్తాం. -అనురాధ, పంచాయతీ కార్యదర్శి, చిర్తన్‌కల్

హిందూ సమ్మేళనం జయప్రదం చేయండి

సమావేశంలో మాట్లాడుతున్న సురేష్

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలో వచ్చే నెల 13న హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ప్రముఖ్ డమాం సురేష్ కోరారు. అందులో భాగంగా పట్టణంలోని సంజీవయ్య నగర్ కాలనీవాసులు, హమాలీ సంఘం సభ్యులతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసి సమ్మేళనం ఆవశ్యకతను తెలిపారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, సుంకన్న, పుల్లయ్య, మాదన్న తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శ బస్సు డ్రైవర్‌కు సన్మానం

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ఇంధన పొదుపు చేసి ఆదర్శంగా నిలిచిన డ్రైవర్ ఎంఎస్‌కే రావును స్ఫూర్తిగా తీసుకోవాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ డిపో కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ అన్నారు. పదవీ విరమణ పొందని డ్రైవర్ ఎంఎస్‌కే రావుకు ఆదివారం సన్మానించారు. ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థలో 32 ఏళ్ల పాటు సేవలందించారని తెలిపారు. అత్యధిక కేఎంపీఎల్ తీసుకురావడంతో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ డ్రైవర్ అవార్డులు తీసుకున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది బాషా తదితరులు పాల్గొన్నారు.

డ్రైవర్‌ను సన్మానించిన ఆర్టీసీ ఉద్యోగులు

గంజాయి ముఠాను అరెస్టు చేయండి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లాలోని డీవైఎఫ్ఐ నాయకులపై డ్రగ్స్, గంజాయి ముఠా దాడి చేయడం దారుణమని, వారిని అరెస్టు చేయాలని సీపీఎం నాయకులు గోవిందు డిమాండు చేశారు. సోమప్ప కూడలిలో ఆదివారం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యువకులను మత్తు పదార్థాలకు బానిసలుగా చేస్తూ గంజాయి విక్రయిస్తున్న ముఠాను అడ్డుకోవడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. ముఠాను అడ్డుకోవాలని ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు అబ్దుల్లా, సురేష్, లక్ష్మీనరసయ్య, తిమ్మన్న, నరసన్న, రమేష్, నాగరాజు, సల్మాన్, రాముడు తదితరులు పాల్గొన్నారు.

సోమప్ప కూడలిలో ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు

శౌచాలయాలు శుభ్రం

స్పందనకు వందనం

కోడుమూరు పట్టణం,న్యూస్‌టుడే: కోడుమూరు పట్టణంలోని జీవీఆర్ ఉన్నత పాఠశాలలో శౌచాలయాల అపరిశుభ్రతపై ఆదివారం 'ఈనాడు'లో 'పర్యవేక్షణ లేక దుర్వాసన వెదజల్లే' అనే శీర్షికతో ప్రచురితమైన చిత్ర కథనానికి అధికారులు స్పందించారు. పాఠశాలలోని శౌచాలయాలు, పరిసరాలను శుభ్రం చేయించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

చిత్తశుద్ధి లేక.. నీరు శుద్ధికాక

మండలంలోని అల్వాల ఎస్ఎస్ ట్యాంకు నుంచి తొమ్మిది గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది. నీటి శుద్ధి కోసం ఏటా ప్రభుత్వం రూ.లక్షల నిధులు వెచ్చిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో ఎస్ఎస్ ట్యాంకు వద్ద నీటిశుద్ధి సక్రమంగా జరగడంలేదు. నీటిశుద్ధి చేయకుండానే నేరుగా నీటి సరఫరా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. కలుషితమైన తాగునీరు సరఫరా చేయడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ తంతు కొనసాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. –న్యూస్‌టుడే, గోనెగండ్ల

నిధులు లేక నిరుపయోగం

మండలంలోని ఈర్లదిన్నె గ్రామంలో రైతు సేవా కేంద్రానికి గత వైకాపా ప్రభుత్వ హయాంలో రూ.21లక్షలతో పైకప్పు వేసి వదిలేశారు. నిధులు లేక అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరుపయోగంగా మారింది. మరో రూ.2లక్షలు వెచ్చిస్తే మరుగుదొడ్లు, నిర్మాణాలు, రంగులు, విద్యుత్తు సౌకర్యం పనులు పూర్తవుతాయి. వాటిని పూర్తి చేసి భవనం వినియోగంలోకి తేవాలని ప్రభుత్వాన్ని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. –న్యూస్‌టుడే, ఈర్లదిన్నె(సి.బెళగల్)

పగుళ్లతో ప్రమాదం

పట్టణంలో ఎద్దుల మార్కెట్ సమీపంలో ఉన్న వంతెన పుట్‌పాత్ పూర్తిగా శిథిలమైంది. రహదారిలో వాహనాల రాకపోకలు అధికంగా సాగించేందుకు పుట్‌పాత్ నిర్మించారు. రోడ్డు పొడువునా వంతెన నిర్మించారు. ప్రజలు నడిచేందుకు నిర్మించిన పుట్‌పాత్ పూర్తిగా పగుళ్లు ఇచ్చింది. రోజూ ప్రజలు రహదారిపై నడక సాగించాలంటే ప్రమాదాలకు గురై అవకాశం ఉంది. రహదారిపై నడక సాగించాలంటే భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు చొరవ తీసుకొని మరమ్మతులు చేయాలని కోరారు. –న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

నిలువెత్తు నిర్లక్ష్యం

మండలంలోని మునుగాల గ్రామంలో కొత్తకోట వెళ్లే ప్రధాన రహదారిలో విద్యుత్తు స్తంభానికి చెట్ల తీగలు అల్లుకొని ప్రమాదకరంగా మారింది. దీంతో విద్యుత్తు ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్తు సరఫరా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. మూగజీవాలు కూడా మృత్యువాత పడే అవకాశం లేకపోలేదు. అధికారులు చొరవ తీసుకొని తీగలను తొలగించి ప్రమాదాల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, గూడూరు గ్రామీణం

సంక్షిప్త సమాచారం

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని శివ నగర్‌లోని మాజీ ఎంపీ బుట్టా రేణుక కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేసినట్లు ఆదివారం పట్టణ పోలీసులకు బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివనీలకంఠప్ప ఫిర్యాదు చేశారు. కార్యాలయం, అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన రెండు ఫ్లెక్సీలు ఈ నెల 27న అర్ధరాత్రి దాటిన తర్వాత చించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

గూడూరు గ్రామీణం,న్యూస్‌టుడే: గూడూరు మండలం పెంచికలపాడు గ్రామానికి చెందిన రామన్న గత కొన్నేళ్లుగా సీనియర్ గ్రామసేవకుడి(తలారి)గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఆయన వయోభారంతో మృతి చెందారు. మండల తహసీల్దారు వెంకటేష్ నాయక్, రెవెన్యూ సిబ్బంది ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెదేపా నాయకుడిని పరామర్శించిన తిక్కారెడ్డి

కౌతాళం, న్యూస్‌టుడే: కౌతాళం మండలంలోని హాల్వి గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు దర్గా మౌలాసాబ్‌ను తెదేపా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పరామర్శించారు. ఆదివారం కర్ణాటకలోని రాయచూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులతో అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని, అతనికి తెదేపా అండగా ఉంటుందన్నారు. తిక్కారెడ్డి వెంట కోసిగి పంపాపతి, తదితరులున్నారు.

దర్గా మౌలాసాబ్‌తో మాట్లాడుతున్న తిక్కారెడ్డి

ఉత్కంఠగా ఘాట్కా పోటీలు

పాఠశాలలో పోటీల్లో విద్యార్థులు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి ఘాట్కా పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండో రోజు ఆదివారం పోటీలు హోరాహోరీగా జరిగాయి. రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాలుర, బాలికల అండర్-14, 17, 19 విభాగాలకు చెందిన క్రీడాకారులు తలపడ్డారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి తరలిరావడంతో సందడి నెలకొంది. రాత్రి 11 గంటల వరకు పోటీలు కొనసాగాయి. రాష్ట్రస్థాయిలో ఎంపికైన విద్యార్థులను జాతీయ స్థాయిలో తలపడేందుకు ఎంపిక చేస్తారన్నారు. పలు జిల్లాల టీంలు పోటీల్లో రాణిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాకారుల కార్యదర్శి రాఘవేంద్ర, నాగేశ్వరి, పీఈటీలు వెంకటేశు, నరసింహారాజు తదితరులు పాల్గొన్నారు.

రూ.3 లక్షలతో ఆలయానికి రేకుల షెడ్

మంత్రాలయం, న్యూస్‌టుడే: గ్రామ శివారులో ఉన్న కొండాపురం ఆంజనేయ స్వామి ఆలయం ప్రాకారం చుట్టూ పైన రూ.3 లక్షల వ్యయంతో రేకుల షెడ్డును కుమార స్వామి దంపతులు ఏర్పాటు చేశారు. ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్డు నిర్మించినట్లు వారు తెలిపారు. గ్రామ పెద్దలు జనార్దన్ రెడ్డి, గంగ పుత్ర సంఘం అధ్యక్షుడు శాంతయ్య, హండే హనుమంతు, గోపాల్, బొంబాయి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

వేగంగా రహదారి నిర్మాణ పనులు

మట్టిని తవ్వి తరలిస్తూ..

ఈర్లదిన్నె(సి.బెళగల్), న్యూస్‌టుడే: మండలంలోని సుంకేసుల నుంచి కొండాపురం వరకు రూ.32 కోట్లతో బీటీ రహదారి నిర్మాణం పూర్తయింది. ఈర్లదిన్నె గ్రామంలో వంకకు కల్వర్టు నిర్మాణం చేపట్టేందుకు బీటీ రహదారిని కొద్ది మేర తవ్వి కంకర, మట్టిని ట్రాక్టర్లలో తరలించే పనులు చురుకుగా కొనసాగుతున్నాయి.

ముడుమాల (సి.బెళగల్),న్యూస్‌టుడే: మండలంలోని పోలకల్ నుంచి ముడుమాల ఆర్అండ్‌బీ రహదారి బీటీ నిర్మాణం పనులు ఆర్అండ్‌బీ డీఈఈ రమణ పర్యవేక్షణలో పూర్తి చేశారు. ఈ రహదారి కోసం నాబార్డు నిధులు రూ10,80,000 ఖర్చు చేశారు. దీంతో పోలకల్, ముడుమాల నదీ తీర గ్రామాల ప్రజల కష్టాలు తీరాయి.

శ్రీమఠంలో ఘనంగా పల్లకి సేవ

మంత్రాలయం, న్యూస్‌టుడే: రాఘవేంద్ర స్వామి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బృందావనం దర్శనార్థం ఆఫ్రికలోని మైల్స్ లీడర్ షిప్ విశ్వవిద్యాలయం, భారతదేశ బ్రాంచ్ వైస్ చాన్స్‌లర్ రవి ఆచార్య, సోదరుడు కులకర్ణిలు ఆదివారం శ్రీమఠం వచ్చారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను, అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనం దర్శించుకున్నారు. శ్రీమఠంలో నిర్వహించిన బంగారు పల్లకి సేవలో పాల్గొన్నారు. వీరికి పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు శేష వస్త్రం, ఫలమంత్ర అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. సహాయ పీఆర్వో వ్యాజరాజాచార్, మఠం అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

బంగారు పల్లకి సేవలో భక్తులు

ధార్మిక పర్యటనలో పీఠాధిపతి

మంత్రాలయం, న్యూస్‌టుడే: మూడు రోజుల ధార్మిక పర్యటన నిమిత్తం తమిళనాడు రాష్ట్రం కుంభకోణానికి, కుంబేశ్వర కుంభమేళాకు శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు ఆదివారం బయలుదేరి వెళ్లినట్లు మఠం అధికారులు తెలిపారు. ఆదివారం సంస్థాన పూజల అనంతరం బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతి ఇచ్చారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని కె.తిమ్మాపురం వద్ద ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో భార్యభర్తలు అనసూయమ్మ, రంగప్పతో పాటు మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం 108వాహనంలో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దైవందిన్నెకు చెందిన భార్యభర్తలు ద్విచక్ర వాహనంపై వివాహానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. దీనిపై గ్రామీణ పోలీసులు విచారిస్తున్నారు.

దిగుబడి తగ్గి.. దిగాలు

◆ పత్తి రైతులకు ఆరంభం నుంచి కష్టాలే

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పత్తి రైతుకు ఈ ఏడాది విత్తనం వేసింది మొదలు.. పంట చేతి కంది, విక్రయించే వరకు తిప్పలు తప్పడం లేదు. విత్తన దశలో అధిక వర్షాలు రైతును కుంగదీశాయి. పత్తి కాపు దశలో కురిసిన భారీ వర్షాల కారణంగా పూత, పిందె రాలిపోయి దిగుబడులు తగ్గిపోయాయి. కాపు దశలో ఉన్నప్పుడు మొంథా తుపాను రైతును మరింతగా కోలుకోలేని దెబ్బతీసింది. దీంతో కాయలు నల్లబారి దిగుబడి తగ్గింది. వచ్చిన అరకొర పంటను అమ్ముకుందామంటే సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో చేసేది లేక బయట మార్కెట్లో విక్రయించుకుంటున్నారు.

పొలాల్లో రంగు మారిన పత్తి పంట

కౌలు భారం

★ ఎర్ర నేలల్లో ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. నల్ల నేలల్లో 10 నుంచి 15 క్వింటాళ్లు వచ్చే దిగుబడి 4 నుంచి 7 క్వింటాళ్లకు పడిపోయింది.

★ పత్తి రైతు గతంలో కాపును 3 నుంచి 5 సార్లు తీసేవారు. దీంతో 10 క్వింటాళ్లకు పైగా వచ్చేది. ఈసారి అధిక వర్షాల వల్ల 2 సార్లకే పంట తొలగించాల్సి రావడంతో 6 నుంచి 7 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి ఉంటోంది.

★ ప్రస్తుతం ఎకరాకు రూ.25 నుంచి 30 వేలకు మించి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. కౌలు రైతు అయితే కౌలు మరింత భారం కానుంది.

★ సొంత పొలంలో ఎకరాకు పత్తి రైతు రూ.40 వేలు పెట్టుబడి పెట్టారు. పత్తి తీతకు గతంతో పోలిస్తే ఈసారి కూలీ రేట్లు బాగా పెరిగింది.

స్లాట్ నమోదులో ఇబ్బందులు

★ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఉదయం 10 గంటలకు స్లాట్ ఓపెన్ అవుతుంది. అయిన కొద్ది నిమిషాలకే స్లాట్లు అయిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతంలోని రైతులు నిరక్షరాస్యులు కావడంతో రైతు సేవా కేంద్రం లేదా ఇంటర్ నెట్ కేంద్రాలకు వెళ్లడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

★ దీంతో చిన్నకారు రైతులు బయట మార్కెట్‌లోనే విక్రయించుకోవాల్సి వస్తోంది. దీంతో అరకొరగా పండిన పత్తిని సీసీఐలో విక్రయించడానికి రైతన్నలు ఆసక్తి చూపడం పోవడం గమనార్హం.

★ ప్రభుత్వం మద్దతు ధర రూ.8110 కేటాయించినా సీసీఐ కేంద్రాల్లో తేమశాతం నిబంధన రైతుల పాలిట శాపంగా మారింది.

★ సీసీఐ కేంద్రాల్లో విక్రయించాలంటే ముందుగా సీఎం యాప్‌లో నమోదు చేసుకొని దాని ప్రకారం కేటాయించిన మిల్లులో స్లాట్ బుక్ చేసుకోవడం లాంటి ఇబ్బందులతో కొందరు రూ.6 వేలకు విక్రయించుకుంటున్నామని, ఫలితంగా నష్టపోవాల్సి వచ్చిందని మండలంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాళం వేసినా.. తలుపులు తెరచుకొని

కోసిగి, న్యూస్‌టుడే: సచివాలయానికి తాళం వేసినా ప్రయోజనం లేదు. కోసిగిలోని స్థానిక సీఐ కార్యాలయం సమీపంలో ఉండే 2వ సచివాలయానికి తాళం వేసినా గాలికి తలుపులు తెరచుకుంటున్నాయి. దీంతో ఆకతాయిలకు అవకాశంగా మారింది. నాలుగు సంవత్సరాలకు పైగా సచివాలయం తలుపులు మరమ్మతులకు గురయ్యాయి. వెనకాల ఉన్న రెండు తలుపులు చెదలు పట్టి పూర్తిగా పాడైపోయాయి. తలుపులు సరిగా లేకపోవడంతో సచివాలయ సిబ్బంది రోజు తాళం వేసి వెళ్లి ఉదయం వచ్చి చూసే సరికి తలుపులు తెరచుకుంటున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో ఆకతాయిలు సచివాలయంలో ఉండే కంప్యూటర్లు, ఇతర సామగ్రి దొంగిలించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తలుపులకు వెంటనే మరమ్మతులు చేయించాలని సిబ్బంది కోరుతున్నారు.

తాళం వేసినా గాలికి తెరుచుకున్న తలుపులు

మిరప రైతులకు మిగిలింది కన్నీరే

● కూలీల ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన

గోనెగండ్ల, న్యూస్‌టుడే: వాతావరణ ప్రభావంతో ఈ ఏడాది కురిసిన వర్షాలకు వ్యాపించిన తెగుళ్ల వల్ల మిరప సాగు ఆశాజనకంగా లేదు. అధిక శాతం మచ్చలు ఉండటంతో దిగుబడి సగానికి తగ్గిపోయింది. దీనికి తోడు మిల్ట్ తెగులు సోకడంతో కంటికి రెప్పలా పెంచుకున్న మిరప మొక్కలు ఎండుతుంటే బాధేస్తోందని గోనెగండ్ల మండలంలోని అల్వాల రైతు ఈరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది సుమారు ఎకరం పొలంలో మిరప సాగు కోసం రసాయనాల పిచికారి, కలుపు నివారణ, సేద్యం కోసం రూ.లక్ష ఖర్చు చేసినట్లు చెప్పారు. మొదటి కాపులో వచ్చిన పంట దిగుబడిలో అధిక శాతం మచ్చల తెగులు వల్ల కాయలన్నీ కుళ్లిపోవడంతో దిగుబడి పూర్తిగా దెబ్బతిందన్నారు. 3 క్వింటాళ్ల దిగుబడిలో సగం వరకు తాలు కాయలే ఉన్నాయని చెప్పారు. వచ్చిన దిగుబడి అమ్మితే పంట కోతతో పాటు కల్లంలో తాలు కాయలు ఏరడానికి అయ్యే కూలీలు ఖర్చులకు కూడా సరిపోవడంలేదన్నారు. దీనికితోడు ఒకపక్క మద్దతు ధర.. మరో పక్క తెగుళ్ల బెడదతో సాగు చేసిన పంటతో వచ్చే నష్టాలతో చేతినిండా అప్పులే మిగిలి ఉన్నాయని వాపోయారు. మూడేళ్లుగా మిరప రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. కనీసం మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని కోరారు.

తాలు కాయలను చూపుతున్న రైతు ఈరమ్మ

(c) eenadu

లాన్ టెన్నిస్‌లో చిన్నారుల ప్రతిభ

జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలతో అనన్య, వేద్

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే : హైదరాబాద్‌లో నవంబరు 29న జరిగిన ట్విన్ సిటీ లాన్ టెన్నిస్ టోర్నమెంట్ అండర్-8 విభాగంలో కర్నూలుకు చెందిన క్రీడాకారులు వేద్, అనన్యలు తుది పోరులో తలపడ్డారు. ఈ పోటీల్లో వేద్, అనన్యపైన 6-1 స్కోర్‌తో విజయం సాధించి బంగారు పతకం సాధించారు. ఇరువురు క్రీడాకారులు కర్నూలుకు చెందిన వారే కావడం విశేషం. పతకాలు సాధించిన చిన్నారులకు నిర్వాహకులు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

కర్నూలు

• కర్నూలు • పాణ్యం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : ఎస్వీఐ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేస్తే వాటిని పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)
కర్నూలు: 80085 52632, కర్నూలు గ్రామీణం: 85000 05408, ఓర్వకల్లు: 63004 66875

కర్నూలు నగరపాలక సంస్థ : ?: వై.జంక్షన్, కల్లూరు చెన్నమ్మకూడలిలో రహదారిపై పశువులు సంచరిస్తున్నాయి. రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. - **వెంకటేశ్**
?: జొహరాపురంలో దోమల బెడద అధికంగా ఉంది. నియంత్రణ చర్యలు చేపట్టాలి. - **స్థానికులు**
✓: పశువులు రోడ్లపైకి రాకుండా చూస్తాం. దోమల నివారణకు ఫాగింగ్ చేస్తాం. - **నగరపాలక అధికారులు**

పోటీతత్వం.. ఉజ్వల భవిష్యత్తుకు మార్గం

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : విద్యార్థుల ప్రతిభా పాటవ పోటీల్లో పాల్గొనడం ద్వారా ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడతాయని డీన్ మమతామోహన్ పేర్కొన్నారు. 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా అబ్బాసనగర్‌లోని రవీంద్ర విద్యానికేతన్ పాఠశాల (బస్ బ్లాక్)లో 'విద్యార్థుల జీవితాలపై సెల్‌ఫోన్ ప్రభావం' అనే అంశంపై ఉపన్యాస పోటీలు జరిగాయి. తొమ్మిదో తరగతి విద్యార్థులు ఎ.భార్గవి, ఎన్వీ ఉజ్వ, ఎంపీ సాయికిరణ్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి పాఠశాల డీన్ బహుమతులు అందజేశారు.

ఉపన్యసిస్తున్న విద్యార్థిని

బహుమతులు అందుకున్న విద్యార్థులు

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా అబ్బాసనగర్‌లోని రవీంద్ర విద్యానికేతన్ పాఠశాల (ఆర్‌వీఎన్ బ్లాక్)లో ఉపన్యాస పోటీలు జరిగాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని 'విద్యార్థుల జీవితాలపై సెల్‌ఫోన్ ప్రభావం' అనే అంశంపై తమ ఆలోచనలను పంచుకున్నారు. మోహిత్ అభిరామ్, పి.రాహుల్ (తొమ్మిదో తరగతి), ఎండీ మునీసిర్ (ఎనిమిదో తరగతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి పాఠశాల డీన్ మమత మోహన్ బహుమతులు అందజేశారు.

పోటీలో పాల్గొన్న విద్యార్థి

విజేతలకు బహుమతులు అందిస్తున్న డీన్

గాల్లో స్తంభాలు.. గుప్పిట్లో ప్రాణాలు

◆ నాసిరకం పనులతో ఒరిగిపోతున్న విద్యుత్తు పోల్స్
◆ పొంచి ఉన్న ప్రమాదాలు.. దృష్టిపెట్టని అధికారులు

పరిశీలన

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : కర్నూలు విద్యుత్తు డివిజన్ పరిధిలో సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో.. స్తంభాలు, నియంత్రికల ఏర్పాటులో నిబంధనలు పాటించడం లేదు. స్తంభాలను పైపైన పాతిపెట్టి తీగలు లాగేస్తున్నారు. దీంతో కొన్నాళ్లకే అవి ఒరిగిపోతున్నాయి. దిమ్మెలు శిథిలమై నియంత్రికలు సైతం కూలే స్థితిలో ఉన్నాయి. కర్నూలు నగర శివారు ప్రాంతాల్లో ఎటుచూసినా వాలిపోయిన స్తంభాలే కనిపిస్తున్నాయి. బలమైన గాలివీస్తే.. ఇవి ఎక్కడ నేల కూలుతాయోనని ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.

● కర్నూలు డివిజన్ పరిధిలోని కర్నూలు నగరంతో పాటు ఓర్వకల్లు, కల్లూరు, కర్నూలు గ్రామీణ మండలాల్లో 2,89,700 ఎల్టీ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు వ్యవసాయ కనెక్షన్లు సైతం భారీ సంఖ్యలో ఉన్నాయి.

● డీ1, డీ2, రూరల్ డివిజన్ల పరిధిలో విద్యుత్తు సరఫరా అందించేందుకు 38 వేలకు పైగా స్తంభాలు ఏర్పాటు చేశారు. ఇవి పలుచోట్ల ఒరిగిపోయి తీగల ఆధారంతో నిల్చున్నాయి.

స్టాంటన్‌పురం విద్యుత్తు ఉపకేంద్రం పక్కనే ఇలా ఒరిగిపోయింది

మామిదాలపాడు ప్రధాన రహదారి వెంట పొలంలో..

కూలుతున్నా పట్టించుకోరు

సుంకేసుల రహదారి వెంట హైదరాబాద్ హైవేకు వెళ్లే మార్గంలో కిలోమీటరు దూరంలోనే 5 స్తంభాలు ఒరిగిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. మామిదాలపాడు, మునగాలపాడు, స్టాంటన్‌పురం, విష్ణుటౌన్‌షిప్, జొహరాపురం, వీకర్‌సెక్షన్ కాలనీ, బళ్లారిరోడ్డు, కృష్ణకాలనీ, ఓర్వకల్లు మండల పరిధిలో పలు స్తంభాలు తీగల ఆధారంగా నిలిచి ఉన్నాయి. బలమైన గాలులు వీస్తే ఇవి కూలిపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పనుల్లో నాణ్యత డొల్ల

నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఎక్కువ శాతం 9.1 మీటర్ల పొడవైన స్తంభాలను ఏర్పాటు చేస్తారు. స్తంభం కింది నుంచి 5 అడుగుల ఎత్తులో ఒక గీత ఉంటుంది. అక్కడి దాకా స్తంభాన్ని భూమిలో పాతాలి. గుంతలో రాళ్లు, కంకర తదితరాలు వేసి స్తంభం ఒరగకుండా పటిష్ఠంగా పూడ్చాలి. కానీ ఇవేవీ పాటించకుండా మూడడుగులు పాతిపెట్టి మట్టితో పూడ్చేస్తున్నారు.

● పట్టణాల్లో ఏర్పాటు చేసే స్తంభాలకు నేల పైభాగంలో 1.5 అడుగుల మేర సిమెంటు దిమ్మె నిర్మించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

● నిబంధనల ప్రకారం విద్యుత్తు స్తంభం గంటకు 200 కేజీఎస్ గాలి పీడనాన్ని తట్టుకోగలదు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో చిన్నపాటి గాలులు, వర్షాలకే ఒరిగిపోతున్నాయి. చాలాచోట్ల కూలిపోతున్నాయి.

వెంకాయపల్లె నుంచి జొహరాపురం వెళ్లే మార్గంలో ఇందిరమ్మకాలనీ సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఏడాదికి పైగా పలు విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వాహనదారులతో పాటు సమీప పొలాల రైతులు ఆందోళన చెందుతున్నారు.

నగరంలో దారితప్పిన ప్రయాణం

నగరంలోని బళ్లారి చౌరస్తాలో ట్రాఫిక్ నిర్వహణ దారితప్పింది. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇష్టానుసారం దూసుకెళ్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. బస్టాండు వైపు నుంచి వై.జంక్షన్ వైపు వెళ్లేవారు నేరుగా వెళ్తుండగా.. డీమార్ట్ వైపు నుంచి వచ్చేవారు.. సంతోష్‌నగర్ వైపు వెళ్లేవారు అడ్డంగా దూరుతున్నారు. అన్నివైపుల నుంచి ఎవరికి వారు దూసుకెళ్తుండటంతో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. వాహనదారులు నిబంధనలు పాటించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. – **ఈనాడు, కర్నూలు**

మురుగు తరగక.. ముప్పు తొలగక

నగరంలోని రేడియో స్టేషన్ సమీపంలో ఉన్న శాంతినగర్‌లో ఇళ్ల మధ్య మురుగు కుంటలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో కాలువల్లేక వీకర్‌సెక్షన్ కాలనీ, శ్రీనివాస నగర్, ఎస్ఎల్‌వీ కాలనీ తదితర శివారు ప్రాంతాల్లో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో మురుగునీరు నిల్వ ఉంటోంది. నెలల తరబడి మురుగు నిలిచి దోమలు, దుర్గంధం పెరిగిపోయాయని స్థానికులు వాపోతున్నారు. నగరపాలక అధికారులు స్పందించి కాలువలు నిర్మించి సమస్య పరిష్కరించాలని వారు విన్నవిస్తున్నారు. – **న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం**

ఓర్వకల్లు.. వణికిస్తున్న శునకాలు

ఓర్వకల్లు మండలంలోని పలు గ్రామాల్లో వీధికుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వీధుల్లో గుంపులుగా తిరుగుతూ ద్విచక్ర వాహనదారులు, పిల్లలపై దాడులకు పాల్పడుతున్నాయి. వీటికి భయపడి పిల్లలను ఇళ్ల నుంచి బయటికి పంపాలంటే భయంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజూ పనులకు వెళ్తే తప్ప పూట గడవని పేదలు.. పనులు మానుకుని పిల్లలకు కాపలా ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కుక్కల బెడదను తప్పించాలని ఓర్వకల్లు వాసులు కోరుతున్నారు. – **న్యూస్‌టుడే, ఓర్వకల్లు**

కంకర పోసి.. కష్టాలు మిగిల్చి

బళ్లారి చౌరస్తాలోని ఎంజీ బ్రదర్స్ పెట్రోల్ బంకు మలుపు వద్ద ప్రధాన రహదారిపై పెద్ద గుంత ఏర్పడింది. ఈ గుంతలోనే వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ఆరేడు నెలలుగా గుంతలు ఇబ్బంది పెడుతున్నాయి. రహదారి గుంతలకు బీటీ మిశ్రమం తారుతో ప్యాచ్ వర్క్ చేయాల్సిన అధికారులు.. కంకర రాళ్లు పోసి వదిలేశారు. దీంతో వాహనదారులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – **న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం**

ప్రాచీన కళలను ఆదరించాలి

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : ప్రాచీన కళలను ఆదరించాలని రాయలసీమ విశ్వవిద్యాలయం ఉపకులపతి వెంకటబసవరావు పిలుపునిచ్చారు. పురాణ గాథల సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించడంలో తోలు బొమ్మలాట ఎంతో కీలక పాత్ర పోషించిందని వివరించారు. స్థానిక బీఈడీ కళాశాల ఆవరణలో ఆదివారం తెలుగు ఉపన్యాసకురాలు డా.దండెబోయిన పార్వతి తల్లిదండ్రులు దండెబోయిన బాలరంగయ్య, పాపులమ్మ స్మారక సభ జరిగింది. ఈ సందర్భంగా తోలు బొమ్మలతో నిర్వహించిన రామాయణంలోని సుందరకాండ ఘట్టం ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం లేపాక్షికి చెందిన తోలు బొమ్మలాట కళాకారులు సింధే రామ్మూర్తి, సావిత్రమ్మలను అతిథులు సత్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ డా.ఆదినారాయణరెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో క్లస్టర్ వర్సిటీ రిజిస్ట్రార్ డా.శ్రీనివాస్, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, గాడిచెర్ల ఫౌండేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ కల్కూర, కరివేణ బ్రాహ్మణ సత్రం అధ్యక్షుడు డా.వేణుగోపాల్, బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్.మనోహర్, నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షురాలు సుబ్బలక్ష్మమ్మ, డా.పార్వతి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఆర్‌యూ వీసీ వెంకటబసవరావు

విధుల్లో చేరిన ఎస్పీ

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : సెలవుపై వెళ్లిన జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్ ఆదివారం జిల్లా కేంద్రం కర్నూలుకు తిరిగొచ్చారు. ఐదు రోజుల సెలవుల అనంతరం ఆయన విధుల్లో చేరారు.

వేరుసెనగ క్వింటా గరిష్ఠ ధర రూ.8,240

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం వేరుసెనగ క్వింటా గరిష్ఠ ధర రూ. 8,240 మధ్యస్థ ధర రూ.6,800 కనిష్ఠ ధర రూ.3,132లకు వ్యాపారులు కొన్నారు. ఆముదాలు క్వింటా గరిష్ఠ ధర రూ. 5,777 మధ్యస్థ ధర రూ.5,510 కనిష్ఠ ధర రూ.4,010 పలికింది.

శిర్డీసాయి ఆలయంలో మహాభిక్ష

శిర్డీ సాయిబాబా ఆలయంలో భిక్ష స్వీకరిస్తున్న మాలధారులు

కర్నూలు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే : నగరంలోని పాతబస్తీ శిర్డీ సాయిబాబా ఆలయంలో సాయి ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ దీక్షల మాలలు ధరించిన భక్తులకు ఆదివారం మహా భిక్ష నిర్వహించారు. ఆలయంలో 20 ఏళ్లుగా దాతల సహకారంతో మహా భిక్ష నిర్వహిస్తున్నట్లు ఆదరణ సమితి అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాతలను సత్కరించారు. కార్యక్రమంలో నాగరాజుయాదవ్, విశ్వనాథరెడ్డి, మహాబలేష్, శివశంకర్, మంజునాథ్, మధుకుమార్, వెంకటరాముడు, సాయి సేవకులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక భావాలు పెంపొందించాలి

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించడంపై తల్లిదండ్రులు దృష్టిసారించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. గీతా జయంతిని పురస్కరించుకుని స్థానిక తితిదే కల్యాణ మండపంలో ఆదివారం విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తితిదే ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయమన్నారు. భగవద్గీత పోటీల్లో విజేతలకు బహుమతులు అందచేశారు. తితిదే ధర్మ ప్రచార పరిషత్ జిల్లా బాధ్యుడు మల్లు వెంకటరెడ్డి, తితిదే కల్యాణ మండపం మేనేజర్ రామ్మోహన్‌రెడ్డి, డా.మోక్షేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : వీకర్‌సెక్షన్ కాలనీలోని 37వ వార్డు తెదేపా ఇన్‌ఛార్జి సుతారు రాఘవేంద్ర గృహంలో ఆదివారం అయ్యప్పస్వామి పడిపూజ నిర్వహించారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి సంస్థ ఛైర్‌పర్సన్ పార్వతమ్మ, తెదేపా యువ నాయకుడు గౌరు జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పెంచలయ్యను చంపిన వారిని శిక్షించాలి

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : నెల్లూరులో ప్రజా గాయకుడు, యువజన సంఘం నాయకుడు పెంచలయ్యను హత్య చేసిన డ్రగ్స్ మాఫియాపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పెంచలయ్యను హత్య చేసిన గూండాలను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలు కలెక్టరేట్ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ, నాయకులు సుధీర్, అనంద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు

ఆత్మరక్షణకు తైక్వాండో నేర్చుకోండి

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే : ఆత్మరక్షణ కోసం ప్రతి విద్యార్థి తైక్వాండో క్రీడ నేర్చుకోవాలని మార్కెట్‌యార్డు మాజీ ఛైర్‌పర్సన్ శమంతకమణి సూచించారు. కిడ్స్ వరల్డ్ పార్కులో నిత్యం తైక్వాండో సాధన చేస్తున్న క్రీడాకారులకు ఆదివారం బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి తైక్వాండో సీనియర్ శిక్షకుడు టి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. సత్తా చాటిన చిన్నారులకు బెల్ట్‌లు అందజేశారు. కార్యక్రమంలో శిక్షకులు అజయ్, మధుకుమార్, నవీన్, లలిత, అఖిల్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బెల్ట్‌లు సాధించిన వారితో శమంతకమణి

షోరూం ప్రారంభిస్తున్న జగదీశ్వరరావు

వినియోగదారులకు నాణ్యమైన టైర్లు

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : నాణ్యతలో రాజీ పడకుండా వినియోగదారులకు నాణ్యమైన టైర్లను అందిస్తున్నట్లు ఎంఆర్ఎఫ్ టైర్ల జిల్లా మేనేజర్ (నెల్లూరు) జగదీశ్వరరావు తెలిపారు. నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు టెలికాం నగర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఆర్ఎఫ్ ఎక్స్‌క్లూజివ్ కర్నూలు టైర్‌హబ్ షోరూంను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఎంఆర్ఎఫ్ టైర్లు ఎక్కువ కాలం మన్నడంతో పాటు రోడ్డు గ్రిప్ కలిగుంటాయని వివరించారు. కార్యక్రమంలో షోరూం యజమాని మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమికంగా గుర్తిస్తే క్యాన్సర్‌ను నయం చేయొచ్చు

అవగాహన ర్యాలీలో మాట్లాడుతున్న డాక్టర్ వాసురెడ్డి

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే వైద్యం ద్వారా నయం చేయొచ్చని క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణుడు, రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ కర్నూలు కార్యదర్శి డాక్టర్ వాసురెడ్డి పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ కర్నూలు, ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై ఆదివారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అనంతరం రాజ్‌విహార్ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ప్రసాద్‌గుప్తా, వైస్ ప్రెసిడెంట్ అనిల్‌కుమార్, కార్యదర్శి డీకేఎస్ ప్రకాష్‌రావు, సూగూరు వెంకటేశ్వర్లు, రామపాటి శ్రీనివాసరావు, ఇన్నర్‌వీల్ క్లబ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ, కార్యదర్శి రమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.

కమ్యూనికేషన్ ఎస్సైకి వీడ్కోలు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : జిల్లా పోలీసు శాఖలో కమ్యూనికేషన్ ఎస్సైగా పనిచేసిన విజయభాస్కర్ ఉద్యోగ విరమణ పొందారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ హుస్సేన్‌పీరా, కమ్యూనికేషన్ సీఐ రమేష్ ఆదివారం ఆయన్ను సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో సీఐ గుణశేఖర్‌బాబు, ఎస్సైలు సోమ్లానాయక్, మల్లీశ్వరి పాల్గొన్నారు.

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : ప్రభుత్వ ముద్రణాలయ కార్యాలయంలో పనిచేసిన సీనియర్ అసిస్టెంట్ ఎ.చంద్రశేఖర్ సేవలు ప్రశంసనీయమని ఆ శాఖ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎల్.మోహన్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని ముద్రణాలయ సంస్థలో ఆదివారం చంద్రశేఖర్ పదవీ విరమణ సన్మాన సభ నిర్వహించారు. అనంతరం చంద్రశేఖర్ దంపతులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు, కార్యాలయ ఉద్యోగులు, కురువ సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : కల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎగువ శ్రేణి సహాయకుడిగా పనిచేస్తున్న షేక్ జాకీర్‌హుస్సేన్‌కు డిప్యూటీ ఎంపీడీవోగా పదోన్నతి లభించింది. దీంతో ఆయన కల్లూరు మండలంలో జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు.

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పోలీసుస్టేషన్లలో ఆదివారం రౌడీషీటర్లకు మంత్రణం నిర్వహించారు. నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలని అధికారులు రౌడీషీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు.

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : ఈనెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న సీపీఐ 17వ నగర మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం పిలుపునిచ్చారు.

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం పాతనగరం అధ్యక్షుడు సి.నాగరాజు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

విద్యార్థినులు.. అథ్లెటిక్స్‌లో విజేతలు

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే : కర్నూలు నగరానికి చెందిన పలువురు విద్యార్థినులు అథ్లెటిక్స్‌లో సత్తా చాటుతున్నారు. తమకు ఇష్టమైన క్రీడాంశంలో శిక్షణ తీసుకుంటూ.. పట్టుదలతో సాధన చేస్తూ విజయ పథంలో దూసుకెళ్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు సుకన్య, మైత్రి లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్, డిస్కస్‌త్రో, జావెలిన్ త్రో, పరుగు పోటీల్లో జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపుతున్నారు. పతకాలు, ప్రశంసలు అందుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జాతీయస్థాయి పోటీల్లో రాణించడమే లక్ష్యంగా కఠోర సాధన చేస్తున్నారు.

సుకన్య.. అన్నింటా మిన్న

నగరంలోని డాక్టర్స్ కాలనీలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ తృతీయ సంవత్సరం చదువుతున్న సుకన్య అథ్లెటిక్స్‌లో అద్భుత ప్రతిభ చూపుతున్నారు. ● 2018 సెప్టెంబరులో వైజాగ్‌లో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో షాట్‌పుట్‌లో కాంస్యం గెలుపొందారు. ● 2022 అక్టోబరు 21న ఏలూరులో జరిగిన ఏపీ జూనియర్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో హెప్టాథ్లాన్‌లో (లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్, డిస్కస్‌త్రో, జావెలిన్ త్రో, 200, 800 మీటర్ల పరుగు, వంద మీటర్ల హర్డిల్స్) రజత పతకం అందుకున్నారు. ● 2023 సెప్టెంబరు 9న గుంటూరులో జరిగిన 36వ ఏపీ అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో హెప్టాథ్లాన్‌లో కాంస్యం సాధించారు. ● 2024 అక్టోబరు 20న రాజమహేంద్రవరంలో జరిగిన అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో హెప్టాథ్లాన్‌లో స్వర్ణం, 100 రిలే పరుగులో రజతం గెలుపొందారు. ● 2025 జూన్‌లో గుంటూరులో జరిగిన అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకం అందుకున్నారు.

విజయాలతో మైత్రి

నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ తృతీయ సంవత్సరం చదువుతున్న మైత్రి హైజంప్‌లో సత్తా చాటుతున్నారు. ● 2022 జనవరిలో శ్రీకాకుళంలో, అక్టోబరు 21న ఏలూరులో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో హైజంప్‌లో రజత పతకాలు అందుకున్నారు. ● 2022 మేలో భోపాల్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్ అండర్-19 జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించారు. ● 2023 సెప్టెంబరు 9న గుంటూరులో జరిగిన అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో హైజంప్‌లో రజతం సాధించారు. ● 2024 అక్టోబరు 20న రాజమహేంద్రవరంలో జరిగిన అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో హైజంప్‌లో బంగారు పతకం గెలుపొందారు. ● 2025 జూన్‌లో గుంటూరులో జరిగిన అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో హైజంప్‌లో స్వర్ణం అందుకున్నారు.

హక్కుల సాధనకు ఉద్యమిద్దాం

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ జాతీయ మాజీ కార్యదర్శి నక్కి లెనిన్‌బాబు విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి హక్కుల సాధన కోసం యువత ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. స్థానిక సీఆర్ భవన్‌లో ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ముద్రించిన యువజన మాస పత్రికను సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సంతోష్‌తో కలిసి ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. నిరుద్యోగులకు అవసరమైన సమాచారంతో పాటు కెరీర్ గైడ్‌లైన్స్, పోటీ పరీక్షలకు ఉపయోగపడే సమాచారంతో మాసపత్రికను ప్రచురించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు నాగరాముడు, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, శ్రీరాములు, రామకృష్ణ, ప్రభాకర్, చెక్కలి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

యువజన మాస పత్రికను ఆవిష్కరిస్తున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు

బీపీఎస్, ఎల్ఆర్ఎస్‌పై అవగాహన కల్పించండి

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : నగరంలో అనధికార నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న బీపీఎస్, ఎల్ఆర్ఎస్-2020 పొడిగింపుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ పట్టణ ప్రణాళిక అధికారులు, ప్లానింగ్ కార్యదర్శులను ఆదేశించారు. సోమవారం నుంచి ప్రతి సచివాలయం పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు.

(c) eenadu

పనులు చెక్కదిద్దేదెన్నడో

బనగానపల్లి పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సిమెంటు రోడ్లు, కాలువల నిర్మాణాలు చేపట్టారు. పనులు వేగంగా జరగకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పోలీసుస్టేషన్ నుంచి అక్కడ వెళ్లే మార్గంలో కాలువ పనులు చేపట్టారు. తవ్వి వదిలేయడంతో జనం రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడింది. చివరికి కాలువపై చెక్కలు ఏర్పాటు చేశారు. ఏమాత్రం అదుపు తప్పినా కాలువలో పడిపోయే పరిస్థితి. వెంటనే పనులు పూర్తి చేసేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు విన్నవిస్తున్నారు. – ఈనాడు, నంద్యాల, న్యూస్‌టుడే, బనగానపల్లి

చూసిన కనులదే భాగ్యం

ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో 45వ పీఠాధిపతి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతోపాటు మొదటి పీఠాధిపతి ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికన్, 45వ పీఠాధిపతి నారాయణ యతీంద్ర మహాదేశికన్ ఉత్సవ విగ్రహాలను కొలువుంచారు. అర్చకులు స్వామి, అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించారు. ధూపదీపాలతో మహా మంగళహారతి ఇచ్చారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రధానార్చకుడు కిడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యనారాయణన్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. – న్యూస్‌టుడే, అహోబిలం (ఆళ్లగడ్డ గ్రామీణం)

పట్టాలెక్కాయ్

బొగద ప్రాంతంలో జరుగుతున్న పనులు

గుంటూరు-గుంతకల్లు రైల్వే మార్గం పరిధిలో నంద్యాల-గిద్దలూరు మధ్య రైల్వే డబుల్ ట్రాక్ పనులు వేగం పుంజుకుంది. ఇందులో భాగంగా మహానంది మండల పరిధిలోని నందిపల్లె, గాజులపల్లె ఆర్. ఎస్, నల్లమల అడవిలోని చలమ, బొగద ప్రాంతాలతోపాటు ప్రకాశం జిల్లా దిగువమెట్ట వరకు సుమారు 30 కిలోమీటర్ల పొడవున పనులు సాగుతున్నాయి. గుంటూరు నుంచి గుంతకల్లు వరకు మొత్తం రూ. 3,631 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. వీలైనంత త్వరలో పూర్తి చేసి రైళ్ల రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటున్నారు. సింగిల్ లైన్ నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడేది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ పనులు పూర్తైతే జనం కష్టాలు తీరనున్నాయి.

– న్యూస్‌టుడే, మహానంది

కొండలు తొలిచి..

రైలు మార్గం ఏర్పాటులో భాగంగా కొండలను తొలిచి సొరంగ మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. వంతెనలు నిర్మించడంతో పాటు రైల్వే ట్రాక్ పనులు చేపట్టారు. బ్రిటిష్ కాలంలో బొగద ప్రాంతంలో సొరంగ మార్గాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అధునాతన పరికరాలతో బొగద వద్ద పనులు చేపడుతుండటంతో ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అడవి మార్గంలో పనులకు ఎలాంటి ఇబ్బందులు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

కట్ట కరిగించి.. మట్టి ఆరగించి

- అనుమతులు లేకనే కుందూ నుంచి తరలింపు
- 167కే జాతీయ రహదారి పనులకు వినియోగం

కోవెలకుంట్ల మండల పరిధిలో నిర్మిస్తున్న బైపాస్ రహదారికి తరలించిన కుందూ మట్టి

కుందూ నది పూడిక మట్టిపై కన్నేసిన అక్రమార్కులు దానిని సొమ్ము చేసుకున్నారు. జాతీయ రహదారి నిర్మాణానికి పెద్దఎత్తున తరలించారు. ఎటువంటి అనుమతులు లేకుండానే కరిగించేశారు. కళ్ల ముందే అక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. కల్వకుర్తి-జమ్మలమడుగు 167కే జాతీయ రహదారి పనుల్లో భాగంగా నంద్యాల సమీపం నుంచి నొస్సం వరకు 62 కి.మీ. పొడవునా జరుగుతున్నాయి. రూ. 691.81 కోట్లతో ఎస్ఆర్‌సీ సంస్థ ఈ పనులు చేస్తోంది. కోవెలకుంట్ల మండలంలోని రేవనూరు, గుండంపాడు, కలుగొట్ల, కోవెలకుంట్ల తదితర గ్రామాల పరిధిలో బైపాస్ రహదారి పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ పూర్తి చేశారు. మట్టి తరలించి గ్రావెల్ వేస్తున్నారు. పొలాలను చదును చేసేందుకు అక్రమంగా కుందూ మట్టిని కొల్లగొట్టారు.

– న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

మీరే కాదు.. మేమూ చేస్తాం

నాలుగేళ్ల కిందట కుందూలో పూడికతీత పనులు చేపట్టారు. పూడికతీతలో భాగంగా భారీగా వచ్చిన మట్టిని అప్పట్లో కొందరు వైకాపా నాయకులు విక్రయించారు. గత రెండేళ్లుగా ఈ మట్టిని మరికొందరు అమ్మడం ప్రారంభించారు. కాగా జాతీయ రహదారి ప్రాజెక్టు రావడం.. మట్టి అవసరం రావడంతో ఓ నేత సూచనతో కొందరు కుమ్మక్కై తరలించారు.

అధికారులు దృష్టి సారించక..

కోవెలకుంట్ల సమీపంలో కుందూ నుంచి మట్టి తరలుతున్నా జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోలేదు. రెవెన్యూ సిబ్బంది తమ పరిధి కాదన్నట్లు వ్యవహరించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో జలవనరుల శాఖ అధికారులు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విపణిలో ట్రాక్టరు మట్టి రూ. 4 వేల నుంచి 5 వేలు ఉంది. వాహనాల్లో రోజుకు పదుల సంఖ్యలో తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.

నాడు తవ్వి.. నేడు తీసుకెళ్లి..

గత వైకాపా ప్రభుత్వ హయాంలో కుందూ నది ఆధునికీకరణ పేరుతో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పూడిక మట్టి తీశారు. భూసేకరణ చేయకుండానే ముందుగా ప్రభుత్వ భూముల్లో పూడిక తొలగించారు. కోవెలకుంట్ల సమీపంలోని కుందూ పరివాహక ప్రాంతంలో పూడిక తీసి నదికి కట్టలుగా వేశారు. వృథాగా ఉన్న ఈ మట్టిపై అక్రమార్కుల కన్ను పడింది. 167కే జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా గుత్తేదారు సంస్థకు మట్టి అవసరం వచ్చింది. స్థానిక నేతలు గుత్తేదారుడితో అవగాహన కుదుర్చుకుని కుందూ మట్టిని టిప్పర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకున్నారు.

ఎల్లలు దాటి.. నల్లమల గూటికి

యాప్‌లో పక్షుల వివరాలు నమోదు చేస్తున్న ఉద్యోగి

నల్లమలలో తిరిగే విదేశీ పక్షుల అధ్యయనానికి అటవీ అధికారులు శ్రీకారం చుట్టారు. మెర్లిన్ యాప్ వినియోగం, పక్షుల చిత్రాలు తీయడం, ఛార్టులో పక్షులను గుర్తించడంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. మొదటి విడతలో 15 రోజులపాటు 4 బృందాలు నల్లమలలో పక్షులను గుర్తించేందుకు పర్యటించాయి.

- జీవ వైవిధ్యానికి నిలయమైన నల్లమలలో 400కు పైగా స్థానిక పక్షి జాతులున్నాయి. 130-160 వరకు విదేశీ పక్షులు వలస వస్తాయని అంచనా. ఇవి కొద్దిరోజులపాటు నివాసం ఏర్పరచుకుంటాయి.
- సర్వేలో పాల్గొనే సిబ్బందికి ముందుగా పక్షులను ఎలా ఫొటో తీయాలి. వాటి అరుపులు ఎలా నమోదు చేయాలి. ఎలా గుర్తించాలి తదితర విషయాలపై తర్ఫీదు ఇచ్చారు. సిబ్బంది తీసిన చిత్రాలను ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు.
- మెర్లిన్ బర్డ్ యాప్‌ను కార్నెల్ ల్యాబ్ ఆర్నిథాలజీ అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా మీరు చూసిన, వాటి గురించి విన్న పక్షుల వివరాలు తెలుసుకోవచ్చు. పక్షులను గుర్తించేందుకుగాను చిత్రాలు, ధ్వని గుర్తింపు వంటి అంశాలు ఉపయోగపడుతాయి.

– న్యూస్‌టుడే, ఆత్మకూరు

కూత పెట్టి.. పతకాలు పట్టి

సాధించిన కప్పు, పతకంతో మల్లికార్జున

ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన మల్లికార్జున తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతనికి మొదటి నుంచి కబడ్డీ అంటే ఆసక్తి. ఈ నేపథ్యంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు.. కబడ్డీ కోచ్ రామన్న వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. వివిధ ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని పతకాలు అందుకున్నాడు. గతేడాది డిసెంబరులో మహారాష్ట్రలోని అమరావతి నగరంలో డైరెక్టరేట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జరిగిన అండర్-14 జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరపున పాల్గొని ప్రతిభ చాటాడు. గత నెలలో మచిలీపట్నంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అండర్-14 కబడ్డీ పోటీల్లో కర్నూలు జిల్లా జట్టు తరపున నేతృత్వం వహించాడు. ఈ పోటీల్లో ప్రతిభ చూపి బెస్ట్ రైడర్ అవార్డు సొంతం చేసుకోవడం విశేషం. అంతేకాక జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. త్వరలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగే అండర్-14 పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నాడు. – న్యూస్‌టుడే, ఆదోని క్రీడలు

పథకం ఎత్తిపోయి.. పొలాలు ఒట్టిపోయి

ముసలిమడుగు వద్ద ఏర్పాటు చేసిన పథకం

పథకం ఏర్పాటుచేసింది 2014లో | ఆయకట్టు 3,500 ఎకరాలకు పైగా.. | వెచ్చించిన నిధులు రూ. 25.26 కోట్లు

వేలాది ఎకరాలకు సాగు నీరు అందించి అన్నదాతలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన సంగమేశ్వరం, శివపురం ఎత్తిపోతల పథకం నిర్వహణ లోపంతో నీరుగారిపోయింది. గత కొన్నేళ్లుగా పొలాలకు నీరందకపోవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. కొత్తపల్లి మండల పరిధిలోని ముసలిమడుగు గ్రామం వద్ద శివపురం, సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. దీని కింద పాతమాడుగుల, ఎర్రమఠం, ముసలిమడుగు, చిన్నగుమ్మడాపురం, పెద్దగుమ్మడాపురం, శివపురం, కపిలేశ్వరం తదితర గ్రామాల పరిధిలో మూడు మోటార్ల కింద వేలాది ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉంది. పథకం ప్రారంభించినప్పటి నుంచి నీరు సక్రమంగా అందక అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. సింగరాజుపల్లి, గుమ్మడాపురం, శివపురం గ్రామాలకు సంబంధించి ఒక మోటారు ఉంది. ఇది పనిచేయక నీరు విడుదల కావడం లేదు.

–న్యూస్‌టుడే, నందికొట్కూరు గ్రామీణం

భద్రత కరవు

ఎత్తిపోతల పథకానికి భద్రత కరవైంది. దీని చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచె అపహరణకు గురైంది. ఫలితంగా గుర్తుతెలియని వ్యక్తులు యథేచ్ఛగా పథకం ఆవరణలోకి ప్రవేశిస్తున్నారు. గతంలో దొంగలు పడి విలువైన సామగ్రి అపహరించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

మరమ్మతులు చేయించుకున్నా..

2020లో ఎత్తిపోతల పథకంలో దొంగలు పడి మోటారు సామగ్రి అపహరించారు. 2022 డిసెంబరులో పెద్దగుమ్మడాపురం, శివపురం, సింగరాజుపల్లి తదితర ప్రాంతాలకు చెందిన రైతులు రూ. 10 లక్షలు ఖర్చు చేసి మరమ్మతులు చేయించుకున్నారు. ఆ ఏడాది అరకొరగా నీరందాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో అధిక వర్షాలతో పంటలు దెబ్బతినడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నీరు సమృద్ధిగా ఉండటంతో రబీలోనైనా పంటలు సాగు చేసి అప్పులు తీర్చుకోవాలని రైతులు భావించారు. పొలాలు సిద్ధంగా చేసుకుని నీటి కోసం ఎదురుచూస్తున్నారు. పథకం నిర్వహణను కమిటీ ప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో పొలాలకు నీరందని పరిస్థితి ఏర్పడింది.

దారిన పడాలి.. ముప్పు తప్పాలి

మండల పరిధిలోని ఉప్పలూరు, కలుగొట్ల గ్రామాల సమీపంలో జాతీయ రహదారి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ రెండు గ్రామాల మధ్యలో 8 చోట్ల కల్వర్టు పనులు చేపట్టారు. కోవెలకుంట్ల, నంద్యాలకు వాహనాలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. కల్వర్టులు నిర్మించేందుకు పెద్ద గుంతలు తవ్వారు. ఫలితంగా వాహనాలు ఏమాత్రం అదుపు తప్పినా అందులో పడిపోయే ప్రమాదం ఉంది. రాత్రివేళల్లో ముప్పు మరింత పొంచి ఉంది. పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

– న్యూస్‌టుడే, కోవెలకుంట్ల పట్టణం

హైవేగం.. పోతోంది ప్రాణం

- కూడళ్లలో కానరాని సూచికలు

చాగలమర్రి–కూలూరు మధ్య ప్రమాదకరంగా కూడలి

కర్నూలు-కడప 40వ నంబరు జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో ప్రమాదకర కూడళ్లు ఉన్నాయి. ఈ మార్గంలో ప్రతిరోజూ 15 వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రమాదకర కూడళ్లలో కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. వేగ నియంత్రణ సూచికలు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. – న్యూస్‌టుడే, చాగలమర్రి

రెప్పపాటులో ప్రమాదాలు

- చాగలమర్రి పట్టణం.. కూలూరు ప్రాంతంలో జాతీయ రహదారి వద్ద కూడలిలో రెప్పపాటులో పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. రెండేళ్ల కాలంలో ఐదుగురు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు.
- శిరివెళ్ల మండలం యర్రగుంట్ల విమల పాఠశాల ఎదురుగా మలుపు ఉంది. మూడేళ్ల కిందట ఐచర్ ఢీకొని ఐదురుగు చనిపోయారు.
- గోవిందపల్లె ఎస్సీ కాలనీ సమీపంలో ప్రమాదకర మలుపు ఉంది. గోవిందపల్లె మలుపు వద్ద రెండేళ్ల కాలంలో జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు.
- నంద్యాల పట్టణ సమీపంలో చాబోలు కూడలి అత్యంత ప్రమాదకరంగా ఉంది. పట్టణ శివారులోని జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో దాదాపు 15 మంది చనిపోయారు.

ఎవరూ పట్టించుకోక..

ప్రమాదకర కూడళ్ల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో జనం భయాందోళన చెందుతున్నారు. దీనిపై పలు మార్లు ఫిర్యాదు చేసినా అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యమే. నిబంధనల ప్రకారం ప్రమాదకర మలుపులు, కూడళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాల్సి ఉన్నా కానరావడం లేదు. ప్రమాదాలు జరిగిన సమయంలో హడావుడి చేయడం.. ఆ తర్వాత పట్టించుకోవడం లేదని జనం పేర్కొంటున్నారు.

సమకాలీన కళకు రూపం.. శిలకు ప్రాణం

హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన కళాకృతులు

దురుగడ్డ హరిప్రసాద్

ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన దురుగడ్డ హరిప్రసాద్ సమకాలీన శిల్పకళలో రాణిస్తూ పేరు తెచ్చుకున్నారు. తన 13వ ఏట నుంచే సంప్రదాయ శిల్పకళకు భిన్నంగా ఆధునిక పద్ధతుల్లో శిల్పాలను తీర్చిదిద్దుతున్నారు. గాజు, చెక్క, ఫైబర్, మెటల్, స్టెయిన్‌లెస్ స్టీల్, రాగితో వివిధ ఆకృతులను తీర్చిదిద్దడంలో మేటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాగార్జునసాగర్ వద్ద ఏర్పాటు చేసిన బుద్ధవనం ప్రాజెక్టులో హరిప్రసాద్ కీలకపాత్ర పోషించారు. తాను రూపొందించిన ఆకృతులతో ప్రదర్శనలు సైతం ఏర్పాటు చేశారు. 1998లోనే జాతీయస్థాయిలో లలితకళా అకాడమీ పురస్కారాన్ని దిల్లీలో అందుకున్నారు.

- హరిప్రసాద్ చేతుల్లో రూపుదిద్దుకున్న ఆకృతులు అమెరికాలోకి చికాగో, ఆస్ట్రేలియాలోని సిడ్నీ తదితర ప్రాంతాల్లో కొలువుదీరాయి. నగర సుందరీకరణలో భాగంగా ఆయన సేవలను హెచ్ఎండీఏ, బీడీఏ (బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ) ప్రతినిధులు వినియోగించుకున్నారు. ఆయన తీర్చిదిద్దిన వివిధ ఆకృతులను దిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్స్‌లో ప్రదర్శనకు ఉంచారు. – న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: నంద్యాలలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నట్లు ఆమె ఆదివారం తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు డివిజన్, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లోనూ వినతులు స్వీకరిస్తామని చెప్పారు.

నైపుణ్యం పెంచుకో.. భవితను మలుచుకో

- ఐదు కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ

నేటి ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. రోజుకో నూతన ఆవిష్కరణ వెలువడుతోంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాల్సి ఉంటుంది. ఈ దిశగా యువతను సన్నద్ధం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్య శిక్షణ అందిస్తున్నాయి.

కర్నూలు నగరంలోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో 2016లో తెదేపా ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ తరగతులు ప్రారంభించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ తరగతులు నిర్వహించేవారు. 2019 నుంచి ఐదేళ్ల పాటు వైకాపా ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు. ఆ సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటరు నిర్వీరం కాకుండా జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యమే నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. 2016 నుంచి ఇప్పటివరకు ఈ కేంద్రంలో సుమారు 6 వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు ఉద్యోగావకాశాలు కల్పించారు. – న్యూస్‌టుడే, కర్నూలు విద్య

- 9, 10వ తరగతి, ఇంటర్ జనరల్, ఒకేషనల్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో 'సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్' హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు.
- పాఠశాలల హెచ్ఎంలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు తమ చిరునామాతో దరఖాస్తు చేయాలి. తమ పాఠశాల, కళాశాల నుంచి ఎంతమంది శిక్షణ తీసుకుంటారన్న వివరాలను స్పోక్‌లో అందజేయాల్సి ఉంటుంది. విద్యాసంస్థల ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏటా నవంబరు 7 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
- వ్యక్తిగతంగా స్పోక్ సెంటరును సంప్రదించి దరఖాస్తు చేసుకున్నవారికి వేసవి సెలవుల్లో 40 రోజుల పాటు శిక్షణ ఇస్తారు.

వివరాలు ఇవీ..

డిజైన్ కంప్యూటర్ బేస్ ట్రైనింగ్ (సీబీటీ), ఎలక్ట్రానిక్స్ హోమ్ అప్లయన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్స్ (సీఎన్‌సీ), మ్యానుఫ్యాక్చరింగ్ వెల్డింగ్, ఎలక్ట్రానిక్స్ ఆఫీస్ అప్లయన్స్ తదితర కోర్సుల్లో శిక్షణ ఉంటుంది.

తక్కువ ఖర్చు

మొత్తం ఐదు కోర్సులను బయట నేర్చుకోవాలంటే ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది. బయట కంప్యూటర్ సెంటరులో ఒక్క సీబీటీ కోర్సులో శిక్షణ తీసుకునేందుకే రూ. 2,500 నుంచి రూ. 3 వేల వరకు రుసుం వసూలు చేస్తారు. స్కిల్ డెవలప్‌మెంటు సెంటరులో మాత్రం ఒక్కో అభ్యర్థి రూ. 300 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం కోర్సు పూర్తైనట్లు ధ్రువపత్రాలు అందజేస్తారు.

ఒకేషనల్ వారికి ప్రయోజనం

ఇంటర్‌లో వృత్తి విద్య చదువుతున్న విద్యార్థులు ఈ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. వృత్తి విద్య అనంతరం ఏడాది బ్రిడ్జి కోర్సు చదివితే బీటెక్‌లో చేరొచ్చు. స్కిల్ సెంటరులో నేర్చుకున్న అంశాలే బీటెక్‌లో ఉంటాయి. దీంతో ఇంజినీరింగ్ విద్యను సులువుగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఎవరిని సంప్రదించాలి

స్కిల్ సెంటరులో నేర్పిస్తున్న కోర్సు వివరాలతోపాటు దరఖాస్తు ఎలా చేసుకోవాలన్న సమాచారం కోసం స్పోక్ సెంటరును సంప్రదించాల్సి ఉంటుంది. ఈ కేంద్రం బాధ్యతను డాక్టర్ ఎస్.నాగరాజరావు చూస్తున్నారు. పని వేళల్లో 94403 28621 నంబరుకు ఫోన్ చేసి ఆయన ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు.

ఉమ్మడి చిక్కులు.. రైతుకు వెతలు

- రెవెన్యూ, సర్వే శాఖల సమన్వయ లోపం
- ఎల్పీఎంల విభజనకు చివరి అవకాశం

వైకాపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీసర్వేతో పెద్దఎత్తున సమస్యలు ఏర్పడ్డాయి. ఉమ్మడి ఎల్పీఎంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అన్నదాత సుఖీభవ లాంటి పథకాలు దూరమయ్యాయి. రిజిస్ట్రేషన్లు చేసే వీల్లేక.. బ్యాంకు రుణాలు అందక నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ. 50 రుసుముతోనే ఉమ్మడి ఎల్పీఎంలను విభజించుకునే అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరి నుంచి అవకాశమిచ్చినా.. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, సర్వే శాఖల సమన్వయ లోపంతో భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.

– న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

ఇప్పుడైనా న్యాయం చేస్తారా?

ఉమ్మడి ఎల్పీఎంలను విభజించేందుకు దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా సర్వేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఒకటికి రెండుసార్లు రూ. 50 రుసుము చెల్లించి దరఖాస్తు చేస్తున్నా ఇటు గ్రామ సర్వేయర్లు.. అటు మండల సర్వేయర్లు స్పందించడం లేదు. ఉమ్మడి ఎల్పీఎంల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబరు నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జాయింట్ ఎల్పీఎంలను వ్యక్తిగత ఎల్పీఎంలుగా విభజించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

జూన్ 17 నాటికి ఉమ్మడి ఎల్పీఎం నంబర్ల వివరాలు

	కర్నూలు	నంద్యాల
జె.ఎల్పీఎంలు	20,446	25,834
గ్రామాలు	245	204

లక్షలాది మందికి కష్టాలు

సాధారణంగా ఒక రైతు పొలానికి ఒక ఎల్పీఎం నంబరు ఉండాలి. వైకాపా పాలనలో చేపట్టిన రీసర్వేలో ఒకే ఎల్పీఎం నంబరులో ఎక్కువ మంది రైతుల భూములు చూపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోనే 1.38 లక్షల మంది రైతులకు 48,514 ఉమ్మడి ఎల్పీఎం నంబర్లు ఇవ్వడం గమనార్హం. ఇందులో కొన్నింటిని పరిష్కరించారు. జూన్ 17వ తేదీ నాటికి ఉమ్మడి జిల్లాలో 46,280 ఉమ్మడి ఎల్పీఎం నంబర్లు ఉన్నాయి.

నెరవేరని ప్రభుత్వ ఆశయం

ఈ ఏడాది జనవరి నుంచి రూ. 50 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకుంటే ఉమ్మడి ఎల్పీఎం నంబరును విభజించే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించింది. దీనిపై అధికారులు రైతులకు అవగాహన కల్పించలేదు. ఇప్పటి వరకు పదకొండు నెలలు గడిచినా ఒక్కో జిల్లాలో కనీసం 1,100 ఎల్పీఎంలు కూడా విభజించకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది.



(c) eenadu

ఈఎస్ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —

Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"

Regional Sponsor: MITS DEEMED TO BE UNIVERSITY www.mits.ac.in MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE

District Sponsor: INTERNATIONAL DELHI PUBLIC SCHOOL Under the Aegis of KJR Educational Society, Kurnool

Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT | TV Partner: ETV ఆంధ్రప్రదేశ్ | Organised by: ఈనాడు

ఈనాడు - హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరపున మహిళల జట్టు ఈఎస్ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

రిజిస్ట్రేషన్ కోసం

☛ రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.

☛ మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా
ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్,
ఈనాడు, మునగాలపాడు
కర్నూలు - 518004
వివరాలకు: 8008551771
(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబరును సంప్రదించొచ్చు.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

- బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు).
- సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు).
- అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

ఈఎస్ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫోటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

మలుపు.. ప్రమాదాలకు పిలుపు

డోన్ పట్టణంలోని వంద పడకల ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన మలుపు వద్ద ఆసుపత్రిలోకి వాహనాలు వెళ్లే సమయంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరిగి పలువురు గాయపడ్డారు. నిత్యం ఆసుపత్రికి వచ్చే వాహనదారులకు ఈ మలుపు ప్రమాదాల దారిగా మారుతోంది. అధికారులు ఈ ప్రాంతంలో వేగనిరోధకాలైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, డోన్

రైతుల్లో తుపాను గుబులు

బనగానపల్లి మండలం క్రిష్ణగిరి సమీపంలో రైతులు మొక్కజొన్నలను కల్లాల్లో గత 15 రోజులుగా ఎండబెట్టి రక్షించుకుంటున్నారు. అయితే ఆదివారం తుపాను ప్రభావంతో ఒక్కసారిగా వర్షం కురవడంతో పట్టలు కప్పారు. ఇప్పటికే తేమ శాతం కారణంగా గిట్టుబాటు ధర పలకపోవడంతో ఆందోళన చెందుతున్న అన్నదాతలకు ఇదో సమస్యగా మారింది. ఆదివారం అనుకోకుండా వర్షం కురవడంతో ధాన్యం తడుస్తుందని భయపడ్డారు. పంట చేతికొచ్చిన అమ్ముకోవడానికి నిత్యం అవస్థలు తప్పడం లేదంటున్నారు రైతులు. - ఈనాడు, నంద్యాల, న్యూస్‌టుడే, బనగానపల్లి గ్రామీణం

బాల రచయితల సమ్మేళనంలో చిన్నారి ప్రతిభ

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నిర్వహించే అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనం పోటీలకు టీచర్స్‌కాలనీకి చెందిన జాకీర్‌హుస్సేన్, షామీదా దంపతుల కుమార్తె లిజా అంజుమ్ ఎంపికైంది. 'తానా' ప్రపంచ సాహిత్య వేదిక వారు ఆదివారం వెబినార్ ద్వారా అంతర్జాతీయ బాల రచయిత సమ్మేళనాన్ని నిర్వహించగా లిజా అంజుమ్ పాల్గొని గేయాలను వినిపించింది.

లిజా అంజుమ్

నేటి నుంచి భక్తులకు ఉచిత లడ్డూల పంపిణీ

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : శ్రీశైల దేవస్థానం జారీ చేసే రూ.500 స్పర్శ దర్శనం, రూ.300 అతిశీఘ్ర దర్శనం టిక్కెట్లపై సోమవారం నుంచి ఉచిత లడ్డూలు జారీ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ఈవో ఎం.శ్రీనివాసరావు తెలిపారు. 9, 10 కౌంటర్ల ద్వారా లడ్డూలను భక్తులు పొందవచ్చన్నారు. మరోవైపు ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులం ఆధునికీకరణ, రథశాల వద్ద ఏర్పాటు చేసిన నూతన విరాళ కేంద్రం, పరిపాలనా భవనంలోని ధర్మకర్తల మండలి ఛాంబర్, ఆలయం వెనుక భాగంలో కైలాస కంకణం కౌంటర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

జిల్లాలో చిరుజల్లులు

నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను ప్రభావంతో జిల్లాలో ఆదివారం చిరుజల్లులు కురిశాయి. ఉదయం నుంచి ఈదురు గాలులతో మేఘావృతమై ఉండటంతో రైతులు ఆందోళన చెందారు. కల్లాలు, పొలాల్లో ఆరబోసుకున్న ధాన్యాన్ని కాపాడుకోవడానికి పట్టాలు కప్పి ఉంచారు. నంద్యాల జిల్లాకు తుపాను హెచ్చరికలతో రైతులు అప్రమత్తమై పంటను కాపాడుకోవడానికి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

నిత్య సాధన.. పతక పథాన

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటుకోవాలన్న తపనతో కబడ్డీపై మక్కువ పెంచుకుని పతకాలు సాధిస్తున్నారు ఈ విద్యార్థినులు. వ్యాయామ ఉపాధ్యాయుల వద్ద ప్రత్యేక శిక్షణ పొందుతూ మెలకువలు పెంపొందించుకున్నారు. వివిధ స్థాయుల్లో ప్రతిభను చాటి పతకాలు, ప్రశంసాపత్రాలను అందుకుంటున్నారు. ఇటీవల కర్నూలులో జరిగిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటి.. రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు.

ఖాకీ కొలువే లక్ష్యం - సి.భూమిక

కర్నూలు జిల్లాలోని హాళగొంద గ్రామానికి చెందిన నాగప్ప, నీలమ్మ దంపతుల కుమార్తె సి.భూమిక. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బాలిక గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి అభ్యసిస్తోంది. 2024లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో సత్తా చాటడంతో రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జట్టు తరపున సత్తా చాటి ప్రశంసాపత్రాలను అందుకుంది. 2025 జనవరిలో కర్నూలులో జరిగిన సబ్ జూనియర్ పోటీల్లో చక్కటి నైపుణ్యాలను ప్రదర్శించింది. క్రీడా కోటలో పోలీసు కొలువు సాధించడమే తన లక్ష్యమంటోంది భూమిక.

జాతీయస్థాయిలో రాణిస్తా - టి.మనీషా

డోన్ మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన మదనశేఖర్, సులోచన దంపతుల కుమార్తె టి.మనీషా డోన్‌లోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులు చేస్తున్నారు. 2023 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభను చాటి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. చిత్తూరు జిల్లాలోని చౌడేపల్లి గ్రామంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ చూపారు. 2025 జనవరిలో సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొంది. భవిష్యత్తులో జాతీయ స్థాయి పతకం సాధించడమే ధ్యేయమని మనీషా చెబుతోంది.

వైద్య విద్యార్థి బలవన్మరణం

నెల్లూరు(వేదాయపాలెం), న్యూస్‌టుడే: వైద్య విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల వసతి గృహంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన ఆర్.నాగేంద్రప్రసాద్ కుమారుడు నాగమహేశ్వర్ (21) నెల్లూరు ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతూ కళాశాల వసతి గృహంలో ఉంటున్నారు. అతనితో పాటు ముగ్గురు విద్యార్థులు ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం గదిలో ఉండే మిగతా విద్యార్థులు బయటకు వెళ్లగా, నాగమహేశ్వర్ ఒక్కడే ఉన్నారు. సాయంత్రం వారు గదికి వచ్చి తలుపులు తెరిచే ప్రయత్నం చేయగా రాలేదు. బలవంతంగా తెరచి చూడగా ఫ్యానుకు లుంగీతో ఉరేసుకుని ఉన్నారు. ఇన్‌స్పెక్టర్ బి.కల్యాణరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదనీ, ఇటీవల ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చూపించుకున్నారని అక్కడి విద్యార్థులు పోలీసులకు తెలిపారు.

పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

ప్యాపిలి, న్యూస్‌టుడే: పెళ్లి ఇష్టం లేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని మాధవరంలో చోటుచేసుకుంది. జలదుర్గం పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన హైమావతి(21) కర్నూలులో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు వివాహం చేయాలని నిర్ణయించి కుమార్తెను గ్రామానికి పిలిపించారు. తనకు ఇప్పుడే పెళ్లి వద్దని, చదువుకోవాలని చెప్పలేక మనస్తాపానికి గురై ఈనెల 24న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు యువతిని చికిత్స నిమిత్తం కర్నూలులోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

పురుగుల మందు తాగి వ్యక్తి..

అవుకు, న్యూస్‌టుడే: పురుగుల మందు తాగి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదివారం మంగంపేటలో జరిగింది. గ్రామానికి చెందిన పుల్లయ్య (36) మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడుతుండేవాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగుల మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు.

ట్రాక్టర్ కిందపడి చిన్నారి మృతి

పగిడ్యాల, న్యూస్‌టుడే: ట్రాక్టర్ కింద పడి 14 నెలల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని నెహ్రూనగర్ గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శంకరయ్య, లావణ్య దంపతులకు కుమారుడు చేతన్ ఉన్నాడు. వారి ఇంటికి ఎదురుగా వెంకటేశ్వర్లు ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నాడు. అందులో భాగంగా ఆదివారం ట్రాక్టర్‌లో ఇటుకలు తెచ్చారు. వాటిని దింపి ట్రాక్టర్ వెనుకకు వెళుతుండగా ప్రమాదవశాత్తు చిన్నారి చేతన్ ట్రాక్టర్ టైర్ల కిందపడి.. తీవ్ర గాయలతో మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

వేర్వేరు ఘటనల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యం

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: కోవెలకుంట్ల నుంచి బనగానపల్లె వెళ్లే మార్గంలో అమడాల మెట్ట సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని రైల్వే పోలీసులు ఆదివారం గుర్తించారు. పట్టాలపై మృతురాలి తల, మొండెం వేర్వేరుగా పడి ఉన్నాయి. సుమారు 40 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యనో తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ తెలిపారు.

బండిఆత్మకూరు: మండలంలోని సంతజూటూరు గ్రామ శివారులో ఉన్న కుందూనదిలో ఆదివారం ఓ గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసేందుకు జాలర్లను పిలిపించారు. అయితే మృతదేహం ఉన్న చోట గండ్లు ఉండడంతో అక్కడికి వెళ్లి బయటికి తీయలేమని జాలర్లు చెప్పినట్లు ఏఎస్ఐ అక్బర్ తెలిపారు. సాయంకాలం వరకు పోలీసులు, తలారులు అక్కడే వేచి చూశారు. మృతదేహం అక్కడి నుంచి బయటికి రాకపోవడంతో వెనుతిరిగారు.

మహానందీశునికి ప్రముఖుల పూజలు

మహానంది, న్యూస్‌టుడే: మహానంది పుణ్యక్షేత్రానికి ఆదివారం ఇద్దరు ప్రముఖులు వేర్వేరుగా దైవదర్శనానికి వచ్చారు. ఇందులో విజయవాడ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి రమణారెడ్డి, తెలంగాణ రాష్ట్రం సైబరాబాద్ జాయింట్ సీపీ గజపతి భూపాల్ దంపతులు ఉన్నారు. గంగా కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వారికి ఆలయ వేదపండితులు నాగేశ్వరశర్మ తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

మహానందిలో ఆశీర్వాదం పొందుతున్న సైబరాబాద్ జాయింట్ సీపీ గజపతి భూపాల్ దంపతులు

కంసలపేట.. చారిత్రక బాట

ఉయ్యాలవాడ మండలం రూపనగుడికి 2 కి.మీ. దూరంలో కంసలపేట ఉంది. వందల ఏళ్ల కిందట ఇక్కడ వందకు పైగా ఇళ్లు ఉండేవి. ఇక్కడి శిల్పులు అద్భుత శిల్పకళా నైపుణ్యంతో దుర్గమ్మ ఆలయాన్ని నిర్మించారు. అలాగే దాహార్తి తీర్చుకోవటానికి బావిని తవ్వించారు. దుర్గమ్మ ఆలయ గోపురానికి అమర్చిన వివిధ ఆకృతులను తడితే విభిన్న రాగాలు వచ్చేలా అప్పట్లో చెక్కారు. విజయనగరరాజుల కాలంలో హంపీ నుంచి పంపిన బండ రాళ్లను ఇక్కడి శిల్పులు వివిధ ఆకృతులుగా మార్చి అహోబిలానికి తరలించారు. కరవుకాటకాల కారణంగా గ్రామస్థులు ఇళ్లను వీడి దగ్గరలోని రూపనగుడికి చేరుకుని స్థిరపడ్డారు. దుర్గమ్మ ఆలయం శిథిలం కావడంతో పునరుద్ధరించారు. ప్రస్తుతం కంసలపేట ఉన్న స్థలంలో ముళ్లపొదల్లో ఉన్న దుర్గమ్మ ఆలయం, బావి మాత్రమే ఆనవాళ్లుగా మిగిలాయి. - న్యూస్‌టుడే, రూపనగుడి(ఉయ్యాలవాడ)

దుర్గమ్మ ఆలయం

ముగ్గురు నిందితుల అరెస్టు

◆ రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం

నందికొట్కూరు, న్యూస్‌టుడే: బ్రాహ్మణకొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి వాడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆత్మకూరు పట్టణం రాజా వీధికి చెందిన చాకలి వంశీ ఎలియాస్ వేంపల్లి వంశీ ప్రస్తుతం కర్నూలులోని అరుంధతి నగర్‌లో నివాసం ఉంటున్నాడు. గంజాయి కొనుగోలు చేసేందుకు ఈ నెల 26న ఒడిశా రాష్ట్రం బరంపూర్‌కు చెందిన నీలాంచల్ పట్నాయక్‌కు రూ.16 వేలు పంపినట్లు తెలిపారు. దానిని తీసుకొచ్చేందుకు నందికొట్కూరు మండలం 10-బొల్లవరానికి చెందిన శ్యాంప్రసాద్‌ను ఒడిశాకు పంపగా అతను తీసుకొచ్చాడు. నందికొట్కూరు పట్టణం కోటా వీధికికి చెందిన దూదేకుల మహమ్మద్ రఫీక్‌తో కలిసి దామగట్ల అంచ వద్ద సరకును పంచుకుంటుండగా బ్రాహ్మణకొట్కూరు ఎస్సై తిరుపాలు, సిబ్బందితో కలిసి పట్టుకున్నారన్నారు. నిందితులు ముగ్గురిని శనివారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు.

← మాట్లాడుతున్న సీఐ సుబ్రహ్మణ్యం

వివక్ష వద్దు.. భరోసానిద్దాం

◆ నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే : 'ఎయిడ్స్' సోకిందంటే బాధితులను దూరం పెడుతుంటారు. సరైన అవగాహన లేకపోవడంతో వారి వద్దకు వెళ్తేనే ఆ వ్యాధి తమకూ వస్తుందని భావించి తీవ్ర వివక్ష చూపుతారు. దీంతో బాధితులు తీవ్రంగా కుంగిపోతున్నారు. మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు భరోసా కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

● ఏటా డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. దీని ముఖ్యోద్దేశం హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై సామాజిక అవగాహన పెంచడం, బాధితులకు మద్దతు ఇవ్వడం, వ్యాధి వ్యాప్తిని అరికట్టడం. గత నాలుగైదేళ్లుగా కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఎయిడ్స్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుండడం గమనార్హం.

■ నంద్యాల : ■ కర్నూలు

ఉమ్మడి జిల్లాలో ఎయిడ్స్ కేసుల వివరాలు

సంవత్సరం	బాధితుల సంఖ్య ■ (నంద్యాల)	■ (కర్నూలు)
2022-23	440	620
2023-24	404	477
2024-25	417	450
2025 అక్టోబరు వరకు	241	154

అవగాహన సదస్సులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండేళ్ల నుంచి హెచ్‌ఐవీ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. గ్రామాల్లో ప్రత్యేకంగా వాహనంలో ప్రచారం చేస్తున్నారు. యువతకు పరుగు పందెం, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ చాటిన వారికి రూ.10వేలు, రూ.8వేలు, రూ.5వేల బహుమతులు అందజేస్తున్నారు.

● బాధ్యత కలిగిన పౌరుడిగా తన కుటుంబ సభ్యులు, తోటి వారికి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పిస్తానని ఈ ఏడాది ప్రజలతో జిల్లా అధికారులు, వైద్యాధికారులు ప్రమాణం చేయించనున్నారు. బాధితులతో జీవిస్తున్న వారి పట్ల వివక్ష చూపకుండా సేవలు అందిస్తానని, ఏఆర్టీ కేంద్రాల్లో మందులు వాడుతున్న వారిని ప్రోత్సహించి మనోధైర్యం కల్పిస్తానని, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని, ఎయిడ్స్ నివారణకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించనున్నారు.

అవగాహన పరుగు ప్రారంభోత్సవంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు

బాధితులతో కలెక్టర్ అల్పాహారం

హెచ్‌ఐవీ బాధితులతో కలిసి భోజనం చేయడంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని, వారిపై వివక్ష చూపకూడదని నంద్యాల కలెక్టర్ రాజకుమారి, జిల్లా అధికారులు నేడు బాధితులతో కలిసి అల్పాహారం చేయనున్నారు. ఇప్పటివరకు కలెక్టర్ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం మొదటిసారి కావడం విశేషం.

అందని పింఛన్లు

ఎయిడ్స్ బాధితులకు ప్రతినెల రూ.1000 ప్రభుత్వం అందిస్తోంది. సుమారు 50శాతానికి పైగా బాధితులకు పింఛన్లు అందడం లేదు. ఈ విషయాన్ని బాధితులు బయటకు చెప్పుకోలేక అవస్థలు పడుతున్నారు. ప్రతిపాదనలు పంపించామని చెబుతున్న వైద్యాధికారులు.. రోగులకు మందులు ఇవ్వడం తప్ప. . ఎలాంటి వసతులు, సౌకర్యాలు కల్పించడం లేదని బాధితులు వాపోతున్నారు.

కనకాద్రిపల్లెలో వివాదం

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: కొలిమిగుండ్ల మండలంలోని కనకాద్రిపల్లెలో ఆదివారం రాత్రి స్వల్ప వివాదం తలెత్తింది. గ్రామానికి చెందిన ఓ మహిళకు కర్నూలుకు చెందిన వ్యక్తితో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. కుమారుడిని చూసేందుకు తండ్రి కనకాద్రిపల్లెకు రాగా ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తగా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సర్దిచెప్పి విచారణ చేస్తున్నారు.

కారు డ్రైవర్‌పై కేసు

ఎమ్మిగనూరు గ్రామీణం, ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: మండలంలోని కోటేకల్ వద్ద శనివారం జరిగిన రహదారి ప్రమాదంపై కర్ణాటక వాసుల కారు నడుపుతున్న చేతన్‌పై గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన వారిలో చేతన్‌తోపాటు వృద్ధురాలు గంగమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్ణాటక కారును నడుపుతున్న చేతన్ రాంగ్ రూటులో రావడమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. మృతదేహాలను నాలుగు అంబులెన్స్‌ల్లో కర్ణాటకలోని స్వస్థలానికి తరలించారు. ఆదివారం తెల్లవారుజామున చేరుకున్నట్లు తెలిపారు.

పేదలకు ఉచిత వైద్య సేవలే లక్ష్యం

సంజామల, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు ఉత్తమ వైద్య సేవలందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ఛారిటబుల్ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు పెద్దిరెడ్డి షేక్షావలిరెడ్డి అన్నారు. మండలంలోని మంగపల్లెలో ఆదివారం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన సొంత నిధులు వెచ్చించి ప్రతి నెలా పేద రోగులకు కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. శిబిరాలకు వచ్చే వారికి మందులతో పాటు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. 1200 మంది వైద్య శిబిరానికి హాజరయ్యారని చెప్పారు.

వైద్య శిబిరానికి హాజరైన రోగులు

EENADU e Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/ షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం|| ✆ 7382114647.

JOBS

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజిలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/ Female) కావలెను. సంప్ర: ✆: 8465005959.

E-KART నందు అర్జెంటుగా స్త్రీ/పు కావలెను. Qly: ఇంటర్, ఏదైనా డిగ్రీ. జీః 15,000/-. Online are available. Cell: 7702237945.

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నంద్యాల
• నంద్యాల • నందికొట్కూరు • శ్రీశైలం • పాణ్యం

కొలనుభారతిని పర్యాటక కేంద్రంగా మార్చుతాం

కొత్తపల్లి, న్యూస్‌టుడే: ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గిత్తా

శ్రీశైలం ఈవో శ్రీనివాసరావుతో ఎమ్మెల్యే జయసూర్య

జయసూర్య అన్నారు. శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావుతో కలిసి ఆదివారం ఆయన కొలనుభారతి క్షేత్రాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రాంగణంలో సీసీ రహదారులు, ప్రహరీ, క్షేత్రానికి బీటీ రహదారి నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. కొలనుభారతిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. తెదేపా కొత్తపల్లి, పగిడ్యాల మండల కన్వీనర్లు లింగస్వామిగౌడ్, మహేశ్‌రెడ్డి, దేవాదాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

చదరంగంతో ఏకాగ్రత

నంద్యాల పాతపట్టణం: చదరంగం విద్యార్థుల్లో ఏకాగ్రతను ఇనుమడింపజేస్తుందని జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డా.రవికృష్ణ అన్నారు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఐదు జిల్లాల ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. విద్యాసంస్థల అధినేత డా.రామకృష్ణారెడ్డి మాట్లాడారు. జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి, సంయుక్త కార్యదర్శి రాజా చక్రవర్తి పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
నందికొట్కూరు : 94403 61729
ఆత్మకూరు : 90149 09024
నంద్యాల : 98853 28120

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని సింగ్ వీధిలో వీధికుక్కల బెడద అధికమైంది. బయటికెళ్లాలంటే భయంగా ఉంది. - **రామకృష్ణారెడ్డి**

?: ఎన్జీవోస్‌కాలనీ, లలితానగర్‌లో వీధికుక్కల బెడద అధికమైంది. - **తిరుపతి, లలిత**

?: పట్టణంలోని నూనెపల్లె, చిత్తులూరివారివీధిలో కాల్వలు సరిగ్గా శుభ్రం చేయడం లేదు. దోమల బెడద అధికమైంది. - **రామయ్య, అరుణ్**

✔: త్వరలోనే వీధికుక్కలను పట్టిస్తాం. సిబ్బందిని పంపి కాల్వలు శుభ్రం చేయిస్తాం.
- **లక్ష్మీనారాయణ శర్మ, శానిటరీ ఇన్‌స్పెక్టర్.**

నందికొట్కూరు : ?: మారుతినగర్‌లోని ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న కాలనీలోకి చెత్త ట్రాక్టర్ రావడం లేదు. ఇళ్లల్లో చెత్త పేరుకు పోయి క్రిమి కీటకాలు వస్తున్నాయి. - **రామచంద్రుడు, స్థానికుడు**

✔: కార్మికులను పంపించి ఇళ్లలోని చెత్తా చెదారాన్ని సేకరిస్తాం. చెత్త సేకరణ నిరంతరం జరిగేలా చూస్తాం.
- **బేబి, కమిషనర్**

?: మారుతినగర్ కాలనీలోని కొన్ని వీధుల్లో వర్షం నీటి నిల్వలు పేరుకున్నాయి. రాకపోకలకు ఇబ్బందిగా మారింది. - **బాషా, స్థానికుడు**

✔: వర్షం నీటి నిల్వలు తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. - **బేబి, కమిషనర్**

ఆత్మకూరు పట్టణం: ?:పాత బస్టాండు నుంచి అప్పలరావు వీధికి వెళ్లే మార్గంలో వాల్వ్ మరమ్మతుల కోసం గుంత తవ్వి నెల రోజులైనా పూడ్చలేదు. వాహనదారులు గుంతలో పడే ప్రమాదం ఉంది. - **సుభాష్, స్థానికుడు**

✔: పరిశీలించి వాల్వ్ గుంత పూడ్చివేయిస్తాం.
- **షాహీర్‌బాషా, పురపాలక ఏఈ**

?: అర్బన్ కాలనీలో దుద్యాల రస్తాలో ఉన్న మురుగు కాల్వల్లో పూడిక, వ్యర్థాలు పేరుకుపోయాయి. దుర్వాసన వెదజల్లుతోంది. - **నాగరాజు, స్థానికుడు**

✔:కాల్వల్లో పూడిక తొలగిస్తాం. - **జీవన్, శానిటరీ ఇన్‌స్పెక్టరు**

మహానంది, న్యూస్‌టుడే: ?:రైతులు రహదారులపై ధాన్యం ఆరబోస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. - **మాలిబాషా, ఆటో డ్రైవర్.**

✔:రోడ్లపై ధాన్యం ఆరబోయకుండా రైతులకు మార్గదర్శనం చేస్తాం. - **ఎన్.రామమోహన్‌రెడ్డి, ఎస్సై, మహానంది**

చరవాణుల అధిక వినియోగంతో అనర్థాలు

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే: విద్యార్థులు అధికంగా చరవాణులు వాడితే అనర్థాలు తప్పవని టెక్కె పురపాలక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్‌ఖాదర్ పేర్కొన్నారు. 'ఈనాడు' ఆధ్వర్యంలో పాఠశాలలో ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. 'విద్యార్థుల జీవితాలపై చరవాణుల ప్రభావం' అంశంపై నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో విద్యార్థులు పాల్గొన్నారు. సంయుక్త, తహీరా, అమృత వరుసగా మూడు స్థానాల్లో నిలిచారు. వారికి ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు బహుమతులు ప్రదానం చేశారు.

ఉపన్యాస పోటీల్లో మాట్లాడుతున్న విద్యార్థిని

బహుమతులు అందుకున్న విద్యార్థులతో ఉపాధ్యాయులు

నీటి కష్టాలకు చెల్లు

★ 15వ ఆర్థిక సంఘం నిధులతో నాలుగు ట్యాంకర్ల కొనుగోలు

నీటి సరఫరా విభాగం వివరాలు	
పురపాలక సంఘం: ఆత్మకూరు	
ట్యాంకులు: 11	మినీ ట్యాంకులు: 11
ఓపెన్ బావులు: 02	భూగర్భ మోటార్లు: 27
రోజూ సరఫరా చేయాల్సిన నీళ్లు: 75 ఎంఎల్‌డీ	
రోజూ సరఫరా చేస్తున్న నీళ్లు: 37 ఎంఎల్‌డీ	

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: వేసవి వచ్చిందంటే ఆత్మకూరు పురపాలక సంఘంలో నీటికి కటకటలాడాల్సిందే. పురపాలక సంఘానికి శాశ్వత నీటి పథకం లేకపోవటంతో భూగర్భ జలంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. వెలుగోడు జలాశయం నుంచి ఆర్‌డబ్ల్యూఎస్ నీటి పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీళ్లు ఏ మూలకు సరిపోవటం లేదు. దీంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్ల వద్ద కొనుగోలు చేస్తున్నారు. ప్రజల దాహార్తి తీర్చటానికి అధికారులు ప్రైవేటు ట్యాంకర్లు ఏర్పాటు చేసి నీళ్లు సరఫరా చేస్తున్నారు. ఈ సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. ప్రజలకు నీటి సరఫరా చేసేందుకు నాలుగు ట్యాంకర్లు కొనుగోలు చేశారు.

ఈ ప్రాంతాల్లో తీవ్రం

పట్టణంలో అర్బన్ కాలనీ, వెంగళరెడ్డినగర్, రహ్మత్‌నగర్, గరీబ్‌నగర్, ఇందిరానగర్, ఎస్పీజీపాలెం, ఏబీఎం పాలెం, ఆర్టీటీకాలనీ, స్వరాజ్‌నగర్, ఇస్లాంపేట, నీలితొట్లవీధి, ఖిల్లా వీధుల్లో నీటి సమస్య అధికంగా ఉంటుంది. వేసవిలో ఈ కాలనీలకు నాలుగు రోజులకోసారి నీరు సరఫరా చేస్తున్నారు. మోటార్లు మరమ్మతులకు గురైనా, పైపులైన్లు పగిలిపోయినా నీరందేది వారానికోసారే. దీంతో జనం చేసేది లేక బిందె నీరు రూ.3 చొప్పున ప్రైవేటు ట్యాంకర్ల వద్ద కొనుగోలు చేస్తున్నారు. వేసవిలో ఒక కుటుంబం నీళ్ల కోసం రూ.1,000 నుంచి రూ.1,200 ఖర్చు చేస్తున్నారు. మరికొంత మంది రూ.15 వెచ్చించి రోజూ శుద్ధజలాన్ని కొనుక్కుంటున్నారు.

సిద్ధంగా ఉన్న నీళ్ల ట్యాంకర్లు

డబ్బు ఆదా

పురపాలికలో నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రూ.27 లక్షలు వెచ్చించింది. ఈ నిధులతో నాలుగు ట్యాంకర్లు, మూడు ఇంజిన్లు కొనుగోలు చేశారు. వేసవిలో నీటి సమస్య తలెత్తే ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీటి సరఫరా చేయనున్నారు. ప్రతి వేసవిలో నీళ్లను సరఫరా చేయటానికి అద్దె ప్రాతిపదికన 2, 3 ట్యాంకర్లు కేటాయించేవారు. వీటి కోసం ఏడాదికి రూ.5 నుంచి రూ.10 లక్షలు వెచ్చించాల్సి వచ్చేది. శాశ్వతంగా నీళ్ల ట్యాంకులు కొనుగోలు చేయటంతో నిధులు ఆదా కానున్నాయి. ఈ నిధులతో మరిన్ని శాశ్వత పనులు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

నియంత్రిక.. ప్రమాద ఘంటిక

పురపాలక సంఘంలోని గొల్లపేటలో ఉన్న విద్యుత్తు నియంత్రిక ప్రమాదకరంగా ఉంది. నియంత్రికను కాలనీలోని ఓ ఇంటి ముంగిట్లోనే ఏర్పాటు చేశారు. స్థానిక చిన్నారులు నియంత్రిక చుట్టూ ఆటలాడుకుంటున్నారు. వారికి అందే ఎత్తులో ఉండటంతో ప్రాణాపాయం పొంచి ఉంది. ఈ నియంత్రికను ఇక్కడ నుంచి మార్చాలంటూ పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, ఆత్మకూరు పట్టణం

నిరుపయోగంగా చేతి పంపు

నంద్యాల పట్టణం పొన్నాపురం కాలనీలో రహదారి పక్కన ఉన్న చేతిపంపు పాడైంది. ఏడాది నుంచి అధికారులు మరమ్మతులు చేయడం లేదు. నీటి ఎద్దడి సమయంలో స్థానికులు ఈ పంపు నీటిని వాడుకుంటారు. దీన్ని వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, నంద్యాల రైతునగరం

రోడ్డు ఇలా.. ప్రయాణం ఎలా

గడివేముల నుంచి నందికొట్కూరు రహదారిలో తలముడిపి బాట వరకు కొత్తరోడ్డు వేశారు. రహదారికి ఇరువైపులా గ్రావెల్ వేశారు. వర్షాలకు రెండు వైపులా భారీగా గుంతలు పడ్డాయి. వాహనాలు ఎదురైనప్పుడు రహదారి పక్కకు వాహనాలు దిగాలంటే ఇబ్బందులు పడుతున్నట్లు వాహనదారులు తెలిపారు. రహదారి పక్కన గుంతలు పడటంతో బీటీ రహదారి దెబ్బతింటోంది. గుంతలు పూడ్చకపోవడంతో ముప్పు పొంచి ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, గడివేముల

ట్రాక్టర్ వరిగడ్డి రూ.7 వేలు

ప్రస్తుతం వరిగడ్డి ట్రాక్టర్లకు గిరాకీ ఏర్పడింది. మండల కేంద్రం మిడుతూరుతోపాటు పరిసర గ్రామాల పశుపోషకులు వరిగడ్డిని కొనుగోలు చేస్తున్నారు. మండలం మొత్తం మెట్ట ప్రాంతమే కావడంతో పశుపోషకులు వరిగడ్డి కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ట్రాక్టరు వరిగడ్డి ధర రూ.7-8 వేలు ఉన్నట్లు అన్నదాతలు వెల్లడించారు. గడివేముల, నంద్యాల ప్రాంతాల నుంచి ఇక్కడికి తెచ్చి అమ్ముతున్నట్లు వ్యాపారులు తెలిపారు. - న్యూస్‌టుడే, మిడుతూరు

రాళ్లవాగు ఆక్రమణలపై విచారణ

వెలుగోడు, న్యూస్‌టుడే: వెలుగోడులో ఆక్రమణకు గురైన రాళ్ల వాగు, వాగు పోరం ఆక్రమణలపై రెవెన్యూ, పంచాయతీ అధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల 'వెలుగోడును ఆక్రమించారు' శీర్షికతో 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. దీంతో నంద్యాల జాయింట్ కలెక్టరు కార్తిక్ స్పందించి విచారణకు ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు వాగులో ఆక్రమణలపై విచారించారు. వాగులో అధికంగా స్లాబ్ మిద్దెలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు చెప్పారు. వాగువెంట సాయిబాబ గుడి నుంచి ఎస్సీ స్మశాన వాటిక వరకు పరిశీలించినట్లు చెప్పారు.

పెనుకొండ ఉరుసుకు ఆహ్వానం

ఫయాజ్‌కు ఆహ్వానిస్తున్న నిర్వాహకుడు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: సత్యసాయి జిల్లాలోని పెనుకొండ దర్గా షరీఫ్‌లో నిర్వహించే ఉరుసు ఉత్సవాలకు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ.ఫరూక్, కుటుంబ సభ్యులను ఆహ్వానించారు. ఈ నెల 2 వ తేదీ జరిగే ఉత్సవాలకు ఆ మేరకు ఆదివారం స్థానిక మంత్రి కార్యాలయంలో తెదేపా నాయకులు ఎన్‌ఎండీ.ఫయాజ్‌కు బాబా సయ్యద్ షా బాబా నజర్ హుస్సేన్ సోఫావర్ది సాహెబ్, సయ్యద్ ఆ బాబా రుక్నుద్దీన్ అహ్మద్ హుస్సైనీలు ఆహ్వాన పత్రిక అందజేశారు.

సంక్షిప్త సమాచారం

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంలో రామచంద్ర మిషన్ వారు నిర్వహించిన జిల్లాస్థాయి సంస్కృత శ్లోకాల పోటీల్లో గురురాజ విద్యార్థిని ప్రథమ స్థానంలో నిలిచినట్లు పాఠశాల డైరెక్టర్ వెల్లడించారు. ప్రతిభ చాటిన విద్యార్థినిని ఆయన అభినందించారు.

మిడుతూరు, న్యూస్‌టుడే: మండలంలోని చెరుకుచెర్ల గ్రామంలో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు ఎస్సై ఓబులేసు తెలిపారు. సరైన పత్రాలు లేని 7 ద్విచక్రవాహనాలు, 21 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన 19వ జాతీయ జంబోరీ కార్యక్రమంలో పాణ్యం ఆదర్శ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నట్లు ప్రిన్సిపల్ దినేష్‌బాబు తెలిపారు. ఈ నవంబర్ 29వ తేదీన నిర్వహించిన కార్యక్రమంలో జూనియర్ ఇంటర్ బైపీసీ చదువుతున్న విద్యార్థులు వంశీధర్, దనుష్, షేక్షావలి పాల్గొన్నారన్నారు.

గడివేముల, న్యూస్‌టుడే : గడివేముల కుందూనది వెంట వ్యవసాయ మోటర్లకు సంబంధించిన తీగలు చోరీకి గురయ్యాయి. గ్రామానికి చెందిన ప్రతాపరెడ్డి, నాగన్న, శేఖర్ తదితర రైతులకు సంబంధించిన మోటర్ల తీగలు చోరీ చేశారు. ఈ ఏడాదిలో రెండుసార్లు తీగలు చోరీకి గురైనట్లు రైతులు తెలిపారు.

ఆత్మకూరు, న్యూస్‌టుడే: పీఎం ఆవాస్‌యోజన పథకం గడువు డిసెంబర్ 15 వరకు పొడిగించాలని సీపీఎం మండల కమిటీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ అన్నారు. ధనుంజయ సమావేశ భవనంలో మాట్లాడుతూ.. మండలంలో ఇళ్లులేని నిరుపేదలు చాలా మంది ఉన్నారని.. వారు శాశ్వత గృహాల్లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

నంద్యాల నేరవిభాగం: ఎల్ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్న రమేష్ తోటి సిబ్బంది వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండు చేశారు. స్థానిక ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ ఎదుట ఆదివారం ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు.

వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం

వెలుగోడు, న్యూస్‌టుడే: వ్యవసాయాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయడం కోసమే కూటమి ప్రభుత్వం 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. వెలుగోడు పట్టణంలోని గుర్రాపేటలో ఆదివారం ఏవో స్వాతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సాగును లాభసాటిగా మార్చేందుకు పంచసూత్రాలు ప్రవేశపెట్టామన్నారు. ఇంటింటికీ వెళ్లి రైతులకు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు ధరల గురించి వివరించారు. తర్వాత 'అన్నదాత సుఖీభవ' లబ్ధి గురించి వివరించారు. ఆత్మకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వి.కృష్ణారెడ్డి, తహసీల్దారు శ్రీనివాస్‌గౌడ్, ఎండీవో మధుసూదన్ రెడ్డి, తెదేపా నాయకులు మండ్ల శంకర్‌రెడ్డి, రమస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


రైతులకు అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి

డివిజన్ రెవెన్యూ అసోసియేషన్ ఎన్నికలు

నూతన అధ్యక్షుడు రామచంద్రరావుతో కమిటీ సభ్యులు

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: నంద్యాల డివిజన్ రెవెన్యూ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం స్థానిక నిశ్చల్ భవనంలో ఎన్నికల అధికారి ప్రసాద్ బాబు అధ్యక్షతన జరిగాయి. అధ్యక్షుడిగా రామచంద్రరావు, అసోసియేట్ అధ్యక్షుడిగా మాధవ, ఉపాధ్యక్షులుగా మహబూబ్‌బాషా, స్వప్న, యాసిన్‌బాషా, కార్యదర్శిగా చంద్రశేఖరయ్య, సంయుక్త కార్యదర్శులుగా రాము, వెంకట్రాముడు, వెంకటేశ్వరరెడ్డి, కోశాధికారిగా నాగరాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా సురేశ్‌నాయుడు, మనోజ్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా రాజు, వేణులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు.

కొత్తూరులో విజయవాడ న్యాయమూర్తి పూజలు

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని ఎస్ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో విజయవాడ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి రమణారెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. ఆదివారం ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. క్షీరాభిషేకం, అర్చన తదితర పూజలు చేశారు. అనంతరం వారిని ఆలయ మర్యాదలతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసినట్లు ఈవో రామకృష్ణ తెలిపారు. ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి, అర్చకులు సురేష్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

జడ్జి కుటుంబసభ్యులకు తీర్థప్రసాదాలు అందిస్తున్న సిబ్బంది

విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: పట్టణంలోని దేవనగర్‌లోని బీసీ ప్రీ మెట్రిక్ వసతిగృహంలో శనివారం బీసీ సంక్షేమ సాధికారత అధికారి జగ్గయ్య విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశారు. జిల్లాకు 3,675 దుప్పట్లు వచ్చాయని, ముందుగా ప్రీ మెట్రిక్ వసతిగృహ విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వార్డెన్లు ముంతాజ్ బేగం, వేణుగోపాల్ పాల్గొన్నారు.

దుప్పటి అందజేస్తున్న బీసీ సంక్షేమ సాధికారత అధికారి జగ్గయ్య, వార్డెన్లు

ఎన్నికైన కార్యవర్గ సభ్యులు

ఎస్టీయూ నూతన కార్యవర్గం ఎన్నిక

ఆత్మకూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఎస్టీయూ రాష్ట్ర నాయకులు బిడుగు వెంకటరత్నం ఆధ్వర్యంలో ఆత్మకూరు మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల గౌరవ అధ్యక్షుడిగా శేఖర్‌నాయక్, మండల అధ్యక్షునిగా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా కె.బాలాజీనాయక్, ఆర్థిక కార్యదర్శిగా రమాదేవి, సాంస్కృతిక కమిటీ కన్వీనర్లుగా బాలాజీనాయక్, సహాయ కార్యదర్శిగా మాబాషా, గౌరవ సలహాదారులుగా పఠాన్‌రఫీక్, మండల కన్వీనర్లుగా సింగన్న, మహిళా కార్యదర్శిగా మల్లేశ్వరి, సాంకేతిక కన్వీనర్ అంజనాదేవి, మైనార్టీ కన్వీనర్‌గా నూరుల్లా, జిల్లా కౌన్సిలర్లుగా పి.శివప్రసాద్, చంద్రకుమార్‌లను ఎన్నుకున్నారు.

సీమ ప్రాంతాల ప్రాశస్త్యంపై 'కవితా గానం'

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: రాయలసీమ ప్రాంత సాంస్కృతికోద్యమ వికాసంలో భాగంగా 'రాయలసీమ ప్రసిద్ధ ప్రదేశాలు' అంశంపై అనంతపురంలో నిర్వహించిన మహాకవి సమ్మేళనంలో నంద్యాల కవులు ప్రశంసలందుకున్నారు. రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో రాయలసీమ మహాకవి సమ్మేళనంలో నంద్యాల కవులు అన్నెం శ్రీనివాసరెడ్డి, డా.కిశోర్ కుమార్, అవ్వారి శేషఫణి, డా.నీలం వెంకటేశ్వర్లు, నరేంద్ర, కొప్పుల ప్రసాద్, మధుసూదన్, మాబుబాషా, నీలకంఠమాచారి తదితరులు కవితలు వినిపించారు. నిర్వాహకులు అప్పిరెడ్డి హరినాథరెడ్డి, మాజీ ఉపకులపతి రామకృష్ణారెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు బండి నారాయణస్వామి, శాంతినారాయణ తదితరులు కవులను సత్కరించారు.

సన్మానం పొందిన నంద్యాల కవులు

పాఠశాలలో మొక్క నాటుతున్న ఏజీ కళాశాల విద్యార్థులు

పర్యావరణ సమతుల్యత మనందరి బాధ్యత

తిమ్మాపురం(మహానంది): పర్యావరణ సమతుల్యత మనందరి బాధ్యతని జాతీయ సేవా పథకం ఇన్‌ఛార్జి డాక్టర్ ఉమామహేశ్వరి పేర్కొన్నారు. మండలంలోని ఎం.తిమ్మాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పలు రకాల మొక్కలు నాటారు. ప్రొఫెసర్లు డాక్టర్ వై.మాధవి, డాక్టర్ అర్జున్‌నాయక్ పాల్గొన్నారు.

భగవద్గీత బోధనలు మార్గదర్శకాలు

నంద్యాల పట్టణం: భగవద్గీత బోధనలు సమాజానికి దిశానిర్దేశం చేస్తాయని భగవద్గీత ప్రచారకుడు ప్రణవానందదాస్ పేర్కొన్నారు. భరతమాత గుడి వీధి యోగా కేంద్రంలో నంద్యాల ఇస్కాన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఆయన భగవద్గీత ప్రసంగం నిర్వహించారు.

ఇరుకు రోడ్లు.. ట్రాఫిక్ ఇక్కట్లు

★ నంద్యాల పట్టణంలో ప్రయాణికుల పాట్లు

చామకాల్వ కూడలిలో పనిచేయని సిగ్నళ్లు

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంలో ప్రజలు నిత్యం ట్రాఫిక్ సమస్యతో అవస్థలు పడుతున్నారు. పెరుగుతున్న పట్టణ విస్తీర్ణం, వాహనాలతో ఇబ్బందులు తప్పడం లేదు. రహదారులపై రాకపోకలు సాగించడానికి వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. పది నిమిషాల ప్రయాణానికి గంట సమయం పడుతోంది. రోడ్లు వెడల్పుగా ఉండవు. వాహనాలు నిబంధనలు పాటించవు. ట్రాఫిక్ నియంత్రించేందుకు సరైన వ్యవస్థ లేదు. ఏటా వాహనాలు పెరగడం, రోడ్లు కుచించుకుపోవడంతో సమస్య జటిలమవుతోంది. పురపాలక అధికారులు, పోలీసుశాఖ సమన్వయంతో సమస్యను పరిష్కరించే అవకాశమున్నా.. చర్యలు చేపట్టడం లేదు. అధికారులు, పోలీసులు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

పనిచేయని సిగ్నళ్లు..

పట్టణంలోని సంజీవనగర్, శ్రీనివాససెంటర్, పద్మావతినగర్, టెక్కె, పురపాలక కార్యాలయం, చామకాల్వ, పొగాకు కంపెనీ కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటు చేశారు. సిగ్నళ్లు పడినా వాహనదారులు పట్టించుకోకుండా వెళ్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల సిగ్నళ్లు పనిచేయడం లేదు. అధికారులు చర్యలు చేపట్టి ట్రాఫిక్ సిగ్నల్స్‌ను వినియోగంలోకి తీసుకొచ్చి, నిబంధనలు అతిక్రమించిన వాహనాలకు జరిమానాలు విధించాలని ప్రజలు కోరుతున్నారు. ఆటోలు ఇష్టారాజ్యంగా నడుపుతుండడం ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణం. డ్రైవర్లు నిబంధనలు పట్టించుకోకుండా ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.

రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలు

- పట్టణంలోని బంగారు అంగళ్లవీధి, బైర్మల్ వీధి, కల్పనా సెంటర్, గాంధీచౌక్ ప్రాంతాలు నిత్యం అత్యంత రద్దీగా ఉంటాయి. ఇక్కడ దుకాణాలు, తోపుడు బండ్ల వారు రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేయడం, ద్విచక్ర వాహనాలు రోడ్ల మీద పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ నెలకొంటుంది. ఇక్కడ వన్‌వే నిబంధనలున్నా పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ పోలీసులు ఉండడం లేదు.
- ఎన్జీవోస్‌కాలనీ, ఎస్బీఐకాలనీ, సాయిబాబానగర్, సంజీవనగర్ ప్రాంతాలు నిత్యం రద్దీగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో విద్యాసంస్థలు అధికంగా ఉండడంతో ఇరుకు రహదారుల్లో బస్సులు తిరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించి ఆఫీసులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి

ఆత్మకూరు, న్యూస్‌టుడే: నెల్లూరులో గంజాయి విక్రయాలను అడ్డుకున్న డీవైఎఫ్ఐ నేత పెంచలయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డివైఎఫ్ఐ జిల్లా మాజీ అధ్యక్షుడు రణధీర్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు కోరారు. ఆత్మకూరులోని ఆర్టీసీ బస్టాండు నుంచి గౌడ్ సెంటర్ వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్‌తో కలిగే దుష్ప్రభావాలను ప్రదర్శన ద్వారా వివరించారు.

కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్న డీవైఎఫ్ఐ, ప్రజానాట్య మండలి నాయకులు

నందికొట్కూరు: పెంచలయ్యను హత్య చేసిన గంజాయి ముఠాను వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం నాయకుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక పటేల్ కూడలిలో ఆదివారం కర్ణ అధ్యక్షతన నిరసన తెలిపారు. సీపీఎం నాయకులు గోపాలకృష్ణ, రాజు, శ్రీనివాసులు, నాగన్న, తదితరులు పాల్గొన్నారు.

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

ఆత్మకూరు, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఆత్మకూరు సీఐ రాము అన్నారు. ఆత్మకూరు కేవీకే స్టేడియంలో తైక్వాండో బెల్ట్ ప్రమోషన్ టెస్ట్‌లో క్రీడాకారులకు బెల్టులు పంపిణీ చేశారు. క్రీడాకారులు జిల్లాతోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. క్రీడలతో శారీరక దేహ దారుఢ్యంతో పాటు మానసిక వికాసం కలుగుతుందన్నారు. తైక్వాండో కోచ్‌లు ఖాజాహుస్సేన్, స్వాములను అభినందించారు. కేవీకే స్టేడియం ఇన్‌ఛార్జి జునైదబాషా, క్రీడాకారులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌తోనే సమస్యల పరిష్కారం

గాజులపల్లె(మహానంది), న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారం కాంగ్రెస్‌తోనే సాధ్యమని కర్ణాటక రాష్ట్రం శాంతినగర్ ఎమ్మెల్యే, ఏఐసీసీ పరిశీలకుడు ఎన్ఏ హరీష్ పేర్కొన్నారు. పార్టీ సంస్థాగత కార్యక్రమాలను పురస్కరించుకొని మండలంలోని గాజులపల్లెలో పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీని అందలమెక్కించాల్సిన అవసరాలను విపులీకరించారు. సభలో పీసీసీ జనరల్ సెక్రటరీ సుధాకరరెడ్డి, జాతీయ కార్యదర్శి నాగమధు యాదవ్, కేకే చైర్మన్ శ్రీనివాసరెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇస్మాయిల్, ఆళ్లగడ్డ హుస్సేన్‌బాషా, మహానంది మండల అధ్యక్షులు షంషీర్‌బేగ్, నాగచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల గ్రామీణం, గాంధీచౌక్: నంద్యాల పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్లో ఆదివారం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్ మాట్లాడుతూ.. పార్టీలో యువతను ప్రోత్సహించాలని, వచ్చే ఎన్నికల్లో ఎక్కువ శాతం యువతకే టికెట్లు ఇస్తామన్నారు. ఇందుకోసం ఏఐసీసీ తరపున నాలుగు రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తానన్నారు. ఏఐసీసీ కార్యదర్శి గణేశ్‌యాదవ్, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మూసాని శ్రీనివారెడ్డి, కేకేసీ చైర్మన్ క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గాజులపల్లెలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎన్ఏ హరీష్

(c) eenadu

ఆళ్లగడ్డ

• ఆళ్లగడ్డ • బనగానపల్లి • డోన్

ఉపన్యాసం.. విద్యార్థులకు మేధో వికాసం

పోటీలకు హాజరైన విద్యార్థినులు

విజేతలతో హెచ్ఎం, ఉపాధ్యాయినులు

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు పోటీలు దోహద పడతాయని ప్రధానోపాధ్యాయురాలు అరుణకుమారి అన్నారు. కోవెలకుంట్లలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో ఉపన్యాస పోటీలు నిర్వహించారు. పోటీల్లో తొమ్మిదో తరగతి విద్యార్థినులు హబీబా, ప్రియాంక, శ్వేత ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి హెచ్ఎం బహుమతులు అందించారు.

వాడుక భాషకు అడుగుజాడ

తెలుగు సాహిత్యంలో వాడుక భాషకు పట్టంకట్టాలని నినదించడంతో పాటు దానికి ఒరవడి దిద్దిన విశిష్ట రచయిత గురజాడ అప్పారావు అని పలువురు విద్యావేత్తలు, ఉపాధ్యాయులు పేర్కొన్నారు. గురజాడ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఉపాధ్యాయ సంఘాలు, సేవా సంస్థల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. – న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ, ఆళ్లగడ్డ గ్రామీణం, కోవెలకుంట్ల, కోవెలకుంట్ల గ్రామీణం, బనగానపల్లి, బనగానపల్లి గ్రామీణం, అవుకు, చాగలమర్రి, డోన్ పట్టణం.

డోన్ పట్టణం: గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న నాయకులు

ప్రజా సేవలకు ఆవోపా సదా సిద్ధం

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఆవోపా(ఆర్యవైశ్య అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్) ప్రజా సేవకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆవోపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కసెట్టి ప్రభాకర్ అన్నారు. ఆదివారం పట్టణంలో సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. 140 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో డా.సాయితేజ, డా.చాటకొండ సాయి స్నేహిత్, ఆవోపా సంఘం నాయకులు వెంకటసుబ్బయ్య, పోలయ్య శెట్టి, చాటకొండ శ్రీనివాసులు పాల్గొన్నారు.

డా.ప్రభాకర్‌ను సన్మానిస్తున్న ఆవోపా సభ్యులు

సౌదరదిన్నెకు నేడు మంత్రి రాక

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: కోవెలకుంట్ల మండలంలోని సౌదరదిన్నె గ్రామానికి రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సోమవారం రానున్నట్లు తెదేపా నాయకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. అనంతరం ఆర్అండ్‌బీ అతిథి గృహంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు.

లోతట్టు వారధి.. యంత్రాంగం పట్టింపేది!

ఆళ్లగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో లోతట్టు వారధులు ప్రయాణికులకు శాపంగా మారాయి. చిన్నపాటి వర్షాలకే వంతెనలు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఫలితంగా గమ్యస్థానాలకు చేరుకొనేందుకు వాహనదారులు వ్యయప్రయాసలు పడుతున్నారు. ఆమడదూరంలో ఉన్న ఊళ్లకు కి.మీ. మేర ప్రయాణించి చేరుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

పేరాయిపల్లె వద్ద తక్కువ ఎత్తులో నల్లవాగు వంతెన

వక్కిలేరు.. పొంగితే వెళ్లలేరు

☛ చాగలమర్రి మండలంలో బ్రాహ్మణపల్లె గ్రామం ముందు లోలెవల్ వంతెనతో గ్రామానికి రాకపోకలు నిలుస్తున్నాయి. ఆవులపల్లె మీదుగా నేలంపాడు, రాంపల్లె మీదుగా హైవేకి చేరుకోవాలంటే 15 కి.మీ. ప్రయాణిస్తున్నారు.

☛ కలుగొట్లపల్లె వద్ద వక్కిలేరు వాగు వంతెన పొంగి ప్రవహిస్తుండటంతో గొట్లూరు మీదుగా మల్లెవేములకు 5 కి.మీ. ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.

☛ దొర్నిపాడు మండలం డబ్ల్యూ.గోవిందిన్నె, కలుగొట్ల మధ్య కుందరవాగు వంతెన, క్రిష్టిపాడు మధ్య కంపమల్ల మెట్ట గాడిదవంక పొంగి ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి.

ప్రయాణికుల అవస్థలు

☛ ఆళ్లగడ్డ మండలంలోని పేరాయిపల్లె రహదారిలో నల్లవాగు వంతెన తక్కువ ఎత్తులో ఉండటంతో వరద వచ్చినప్పుడు వంతెనపైకి నీరు పారుతోంది. వరద ఉద్ధృతి ఉన్నపుడు ఆ గ్రామానికి చేరుకోవాలంటే ఆళ్లగడ్డకు వచ్చి కొండాపురం మీదుగా 13 కి.మీ. ప్రయాణించాల్సి ఉంటుంది.

☛ శిరివెళ్ల మండలంలోని రుద్రవరం రహదారిలో కోడిపిల్లవాగు, వక్కిలేరు వాగు వంతెనలు తక్కువ ఎత్తులో ఉండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వాహనదారులు ఆళ్లగడ్డ వచ్చి చుట్టూ 45 కి.మీ. దూరం ప్రయాణించాల్సి వస్తోంది.

☛ రుద్రవరం మండలంలోని పేరూరు- యర్రగుంట్ల మధ్యలో లోలెవల్ వంతెన ఉంది. వరద వస్తే పేరూరు నుంచి శిరివెళ్ల మీదుగా యర్రగుంట్లకు 12 కి.మీ. ప్రయాణించక తప్పడం లేదు.

కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

☛ ఉయ్యాలవాడ మండలంలో ఇంజేడు వద్ద లోలెవెల్ వంతెన తీరని సమస్యగా మారింది. వరద ధాటికి వంతెన పొంగడంతో రాకపోకలు పూర్తిగా నిలుస్తున్నాయి. ఆళ్లగడ్డ నుంచి తాడిపత్రికి ఈ దారిలో వెళ్లే బస్సు సర్వీసులు నిలిచిపోతున్నాయి. ఉయ్యాలవాడ, మాయలూరు గ్రామాలకు వెళ్లాలంటే కోవెలకుంట్ల మీదుగా 42 కి.మీ. దూరం ప్రయాణించాల్సి వస్తోంది.

☛ మాయలూరు నుంచి అల్లూరు, తాడిపత్రి వెళ్లే తుడుములదిన్నె మన్నెవాగు పొంగితే రాకపోకలు నిలిచిపోతున్నాయి. వంతెనలకు మరమ్మతులతో పాటు ఎత్తు పెంచే చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆళ్లగడ్డ: 8008 574916
డోన్ పట్టణం: 94408 57790
బనగానపల్లె: 80085 73763

బనగానపల్లి, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని బీసీ బాలికల వసతిగృహం వద్ద రహదారిపై కంకర తేలిపోయింది. **- రమణారెడ్డి, ప్రయాణికుడు.**

✔: మరమ్మతు పనులు చేయిస్తాం. –హుసేని, ఏఈ.

శిరివెళ్ల, న్యూస్‌టుడే: ?: దీబగుంట్ల- మోత్కుపల్లె గ్రామాల మధ్య బీటీ రహదారికి ఇరువైపులా పెరిగిన ముళ్లపొదలు తొలగించాలి. **- జగదీష్‌రెడ్డి.**

✔: ముళ్లపొదల తొలగింపు చర్యలు తీసుకుంటాం. **- వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచి, మోత్కులపల్లె.**

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో బైపాస్ దారి సమీపంలో రహదారికి గుంతలు ఏర్పడ్డాయి. **-రామచంద్రుడు, శ్రీనివాసనగర్.**

✔: త్వరలో సీసీ రోడ్డు నిర్మాణం చేపడతాం. **- సురేష్, మున్సిపల్ ఏఈ.**

స్పందించారు.. పరిష్కరించారు

బేతంచెర్ల, న్యూస్‌టుడే: బేతంచెర్ల మండలం వెంకటగిరి నుంచి మండ్లవానిపల్లె వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి దుస్థితిపై ఈనెల 9వ తేదీన 'ఈనాడు'లో 'దారి బురదమయం.. ప్రయాణం నరకం' అనే శీర్షికన చిత్ర కథనం ప్రచురితమైంది. స్పందించిన పెండేకల్లు సర్పంచి మాదక్క, ఈవోఆర్డీ మల్లికార్జున సూచనల మేరకు పంచాయతీ కార్యదర్శి రవి రహదారికి మరమ్మతులు చేయించారు.

బేతంచెర్ల, న్యూస్‌టుడే: బేతంచెర్ల పట్టణంలో కొత్తబస్టాండు నుంచి పాతబస్టాండు వరకు పైపులైన్ లీకేజీల కారణంగా నీరు వృథా అవుతోంది. సమస్యపై శుక్రవారం 'ఈనాడు' 'మేమున్నాం.. మీకు తోడుగా'లో వార్త ప్రచురితమైంది. స్పందించిన మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేయించారు.

బేతంచెర్ల,న్యూస్‌టుడే: కొలుములపల్లె గ్రామంలో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లకు ఇరువైపులా కంపచెట్లు పెరిగి పోయిన సమస్య తెలియజేస్తూ 'ఈనాడు మీకున్నాం మీకు తోడుగా' లో వార్త ప్రచురితమైంది. స్పందించిన సర్పంచి చిన్నమద్దమ్మ ముళ్ల పొదలు తొలగించే పనులు చేయించారు.

నిండిన చెత్త కుండీలు

ఆళ్లగడ్డ పురపాలికలోని పారిశుద్ధ్య పనుల్లో కీలకమైన కంప్యాక్టర్ మూలకు చేరింది. దీంతో ట్రాక్టర్లతోనే చెత్తను బయటకు తరలిస్తున్నారు. ఇంటింటి చెత్త సేకరణకు ఆటంకాలు కలుగుతున్నాయి. చెత్త కుండీల్లోని చెత్తను సక్రమంగా సేకరించకపోతున్నారు. ఈ విధానంలో పారిశుద్ధ్య సేవలు వేగంగా సాగకపోవడంతో పలు చెత్త కుండీల వద్ద చెత్త పేరుకుని పోయి పారిశుద్ధ్య సమస్యలకు కారణమవుతోంది. – న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ

చింతలు తీర్చేందుకు ఆర్డీటీ కృషి

డోన్ మండలంలోని ఉంగరానిగుండ్ల గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కన చింతలకుంట అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆర్డీటీ రూ.35 లక్షలతో పూడికతీత, కట్టబలోపేతం పనులు చేపట్టింది. ప్రస్తుతం పనులు పూర్తిదశకు చేరుకున్నాయి. ఇక ఈ కుంటకు హంద్రీనీవా నీటిని నింపితే జాతీయ రహదారి పక్కన నీటితో కళకళతో పాటు భూగర్భజలాలు పెరిగేందుకు అవకాశం ఉంది. – న్యూస్‌టుడే, డోన్

నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు

బేతంచెర్ల, ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: రౌడీషీటర్లు నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం పట్టణంలో ఎస్సైలు రమేష్‌బాబు, కేసీ తిరుపాల్ ఆధ్వర్యంలో రౌడీషీటర్లకు మంత్రణం నిర్వహించారు. పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఆళ్లగడ్డ పట్టణ సీఐ యుగంధర్ ఆదివారం రౌడీ షీటర్లకు మంత్రణం చేశారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

ప్యాపిలి: జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి

ప్యాపిలి, ఆళ్లగడ్డ గ్రామీణం, బనగానపల్లి గ్రామీణం, డోన్, కోవెలకుంట్ల, దొర్నిపాడు, న్యూస్‌టుడే: మండలంలోని బోయినచెరువుపల్లి గ్రామంలో జరిగిన కర్రెమ్మ అమ్మవారి జాతర కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్థుల అభ్యర్థన మేరకు గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు లక్ష్మీనారాయణ యాదవ్, ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసులు, నాగరాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

☛ ఆళ్లగడ్డ మండలం ఆర్.కృష్ణాపురంలోని రామతీర్థం పుట్టాలమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి పుట్టాలమ్మ, పరశురామేశ్వర, లక్ష్మీనృసింహస్వామి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. డబ్ల్యూ గోవిందిన్నె గ్రామంలో ఆదివారం మూల పెద్దమ్మతల్లి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నందవరం చౌడేశ్వరిదేవి ఆలయం, యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయాలు ఆదివారం భక్తుల సందడితో కనిపించాయి.

జేసీ దంపతులకు స్వామి చిత్రపటాన్ని అందజేస్తున్న ఆలయాధికారి

ఆధ్యాత్మికం

బనగానపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టరు కార్తీక్ దంపతులు పూజలు చేశారు. ఈ సందర్భంగా జేసీ దంపతులు ఆలయ విశేషాలు అర్చకులను అడిగి తెలుసుకున్నారు. నందవరం గ్రామంలోని చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో సోమవారం పాలక మండలి సభ్యుల ప్రమాణస్వీకారం నిర్వహిస్తున్నట్లు ఆలయాధికారి శ్రీనివాసరెడ్డి ఆదివారం తెలిపారు.

చాగలమర్రి, న్యూస్‌టుడే: పట్టణంలోని ఏకశిల పదునెట్టాంబడి అయ్యప్ప ఆలయంలో ఆదివారం వైభవంగా పడిపూజను నిర్వహించారు. ఆలయంలో వివిధ పూజలు, హోమాలు, అభిషేకాలు, దిపోత్సవం నిర్వహించారు. అనంతరం గురుస్వాములను భక్తులు సన్మానించారు.

చాగలమర్రి: హోమంలో పాల్గొన్న అయ్యప్ప భక్తులు

బందార్లపల్లెలో పోలీసుల విచారణ

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: బందార్లపల్లె, అబ్దుల్లాపురం కొండల్లో మావోయిస్టులు ఉన్నారన్న వదంతులు రావటంతో సంజామల, కొలిమిగుండ్ల పోలీసులు ఆదివారం గ్రామాల్లో పర్యటించి గ్రామస్థులను విచారించారు. గ్రామస్థులను విచారించాక సమీపంలోని కొండల్లో తనిఖీలు చేసినట్లు పోలీసులు చెప్పారు. కొందరు హిందీలో మాట్లాడినట్లు గ్రామస్థులు చెప్పారని వారు తెలిపారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

నూతనంగా ఎన్నికైన యూటీఎఫ్ కమిటీ నాయకులు

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ కమిటీని నియమించాలని, ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు ఎం.వి.సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. పాతపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో డోన్ మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించి డోన్ మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు. మండల శాఖ గౌరవాధ్యక్షుడిగా ఇ.మద్దిలేటి, అధ్యక్షుడిగా సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా వీరమనోహర్‌రెడ్డి, సహాధ్యక్షులుగా రామాంజనేయులు, శంషాద్‌బేగం, ఆర్థిక కార్యదర్శిగా మధులను ఎన్నుకున్నారు.

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: ఎస్టీయూ ఆధ్వర్యంలో ఆదివారం కొత్తపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్టీయూ వార్షిక కౌన్సిల్ సమావేశం నిర్వహించి మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండలశాఖ అధ్యక్షుడిగా ఎం.రామ్మోహన్, ప్రధాన కార్యదర్శిగా ఎ.విశ్వనాథ్, ఆర్థిక కార్యదర్శిగా పి.రామదాసులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు జి.వి.రమణ, పి.మౌలాలి, దేవేంద్రప్ప, వెంకటనాయక్ పాల్గొన్నారు.

నినాదాలు చేస్తున్న ఎస్టీయూ నాయకులు

సంక్షిప్త సమాచారం

శిరివెళ్ల, న్యూస్‌టుడే: గ్రామాల్లో వివిధ ప్రజా సమస్యలపై దినపత్రికల్లో ప్రచురితమయ్యే ప్రతికూల వార్తా కథనాలపై సంబంధిత అధికారులు స్పందించాలని ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప పేర్కొన్నారు.

శిరివెళ్ల, న్యూస్‌టుడే: గ్రంథాలయాలను విద్యార్థులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ అధికారిణి సుజాత పేర్కొన్నారు.

శిరివెళ్ల, న్యూస్‌టుడే: రైతులు యూరియాకు బదులుగా నానో యూరియాను వాడాలని ఏవో సుధాకర్ సూచించారు. నానో యూరియా, యూరియాకు మించిన సత్ఫలితాలనిస్తుందన్నారు.

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోవెలకుంట్ల తపాలా ఉద్యోగుల సంఘం కోశాధికారి మద్దిలేటి ఆదివారం తెలిపారు.

డోన్, న్యూస్‌టుడే: విశాఖపట్నంలో డిసెంబరులో జరిగే సీఐటీయూ మహాసభలకు పెద్దఎత్తున ప్రజలు తరలిరావాలని సీఐటీయూ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మాణిక్యంశెట్టి, శివరాంలు కోరారు.

బేతంచెర్ల, న్యూస్‌టుడే: ఇళ్ల పరిసరాలు పరిశుభ్రం చేసుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో వివిధ కాలనీల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

డోన్, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం రోగులకు, గర్భిణులు, బాలింతలకు టీఆర్‌నగర్‌కు చెందిన ఓ దాత పౌష్టికాహారం పంపిణీ చేశారు.

బనగానపల్లి, న్యూస్‌టుడే: పట్టణం కొండపేటలో వ్యభిచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ప్యాపిలి, న్యూస్‌టుడే: గార్లెదిన్నె శివారులో ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ట్యాంకరు ఢీ కొట్టింది. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఉయ్యాలవాడ, న్యూస్‌టుడే: అల్లూరు, ఆర్.జమ్ములదిన్నె, హరివరం గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలకు భవన నిర్మాణాలు చేపట్టడానికి స్థలాలను గుర్తించినట్లు పీఆర్ ఏఈ వెంకటయ్య తెలిపారు.



(c) eenadu

ఆలోచనలు విరియాలి.. ఆవిష్కరణలు మెరవాలి..! ఈనాడు



ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. పాఠశాల స్థాయిలోనే సృజనాత్మకత వెలికితీసేందుకు 'ఈనాడు వైజ్ఞానిక ప్రదర్శన' నిర్వహిస్తోంది. విద్యార్థి ఆలోచనలతో ప్రయోగాలు చేసేలా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీ పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల, లక్ష్మీపురం, గుంటూరులో డిసెంబరు 11వ తేదీన మెగా సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తోంది.

నిబంధనలు.. ● 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే ● ప్రాజెక్టును ముందుగా నమోదు చేసుకోవాలి ● ఒక ప్రాజెక్టుకి ఇద్దరు విద్యార్థులకు అనుమతి ● పాఠశాల/ బ్రాంచ్‌కి ఒక ప్రాజెక్టుకు మాత్రమే అనుమతి ● మొదటి మూడు విజేతలకు బహుమతులు ఉంటాయి. ● పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రదానం ● రిజిస్ట్రేషన్ చివరి తేదీ : డిసెంబరు 7

నమోదు కొరకు: 91549 91113 సమయం : ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు..

తెలుగు లిపి ఘనత చాటేలా

తెనెలొలుకు తెలుగు ప్రాచీనతను దశాబ్దాల కాలం నుంచి మారుతూ వచ్చిన వర్ణమాల క్రమాన్ని తెలుసుకోవాలంటే విజయపురి సౌత్ వెళ్లాల్సిందే. నాగార్జున కొండ పురావస్తు మ్యూజియంలో ఏర్పాటు చేసిన తెలుగు అవిర్భావ పట్టిక సందర్శకులను ఆకట్టుకుంటోంది. శాతవాహన కాలపు బ్రహ్మీలిపి నుంచి దశల వారీగా రూపాంతరం చెందుతూ శ్రీకృష్ణదేవరాయల కాలం వరకు ఉన్న తెలుగు వర్ణమాలను అక్కడ పొందుపరిచారు. – ఈనాడు, నరసరావుపేట

పదో తరగతి పరీక్ష ఫీజు పేరుతో అడ్డగోలు దోపిడీ జరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అన్న తేడా లేకుండా అనేకచోట్ల పది రెట్లు బాదేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా పాఠశాలల్లో ఈ పరిస్థితి నెలకొనగా, పట్టించుకోవాల్సిన విద్యాశాఖ ప్రేక్షక పాత్రకు పరిమితమైంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

పది రెట్లు దోపిడీ!

❖ పదో తరగతి రెగ్యులర్ పరీక్ష ఫీజు రూ.125గా ప్రభుత్వ నిర్ణయం

❖ అడ్డంగా దోచేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలు; రూ.వెయ్యికి పైనే వసూలు

ఈనాడు, అమరావతి : ఉమ్మడి గుంటూరు జిల్లాలో 4 వేలకు పైగా పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటుండగా.. ఈసారి పదో తరగతి పరీక్షల కోసం సుమారు 1.50 లక్షల మంది విద్యార్థులు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో పరీక్షల నిర్వహణకు ఇప్పటికే షెడ్యూలు విడుదలైంది. రెగ్యులర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రుసుము కింద రూ.125గా నిర్ణయించారు. అదే సప్లిమెంటరీ కింద మూడు సబ్జెక్టుల లోపు ఉంటే రూ.110గా పేర్కొన్నారు. డిసెంబరు 6వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా రిజిస్టు ఆదేశాలు ఇవ్వగా..ఆ గడువు దాటితే అపరాధ రుసుము చెల్లించాలి. ఇక్కడే అసలు కథ మొదలైంది.

ఇదీ పరిస్థితి.. ప్రభుత్వం నిర్ణయించిన పరీక్ష రుసుము రూ.125కు బదులు ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తుండడం గమనార్హం. పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. కొందరు తాము డీఈవో కార్యాలయంలో సిబ్బందికి ఇవ్వాల్సి ఉంటుందని చెబుతుండగా.. మరికొందరు పరీక్ష వేళ 'మెయింటెనెన్స్' కోసం నిధులు సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. ఐదారుగురిని ఏకంగా మీ పిల్లలకు అనువైన పరీక్ష కేంద్రాన్ని కేటాయించేందుకు ఈ సొమ్ముతో ప్రయత్నం చేస్తామంటూ చెబుతుండడం గమనార్హం. కాగా ప్రభుత్వం గతానికి భిన్నంగా పారదర్శకంగా ఫీజు చెల్లించేందుకు ఈసారి నేరుగా 'హెచ్‌ఎం'లకు అవకాశం కల్పించింది. అయితే, కొన్ని పాఠశాలల్లో మాత్రం పాత ఆనవాయితీ కొనసాగిస్తూ విద్యార్థుల జేబులకు చిల్లు పెడుతున్నారు.

ప్రైవేటులో మరీ దారుణం

కొన్ని ప్రైవేటు బడుల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గుంటూరు జిల్లాలో పరీక్ష ఫీజు పేరుతో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తుండడం గమనార్హం. ఇక్కడ కనీస ఫీజు రూ.వెయ్యికి తక్కువ ఉండడం లేదు. దీనిపై గట్టిగా మాట్లాడితే పరీక్షల వేళ పిల్లలను ఇబ్బంది పెడతారేమోనని భయంతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మౌనం వహిస్తున్నారు. నిర్ణీత రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ కమిషనర్ ఇప్పటికే హెచ్చరించారు. ఉల్లంఘించే ప్రైవేటు పాఠశాలలపై భారీ జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. అయినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా కథ నడుస్తుండడం గమనార్హం.

సముద్ర తీరంలో పర్యాటకులకు అనుమతి లేదు

బాపట్ల : దిత్వా తుపాను ప్రభావంతో సముద్రంలో అలల తీవ్రత పెరిగినందున జిల్లాలోని బీచ్‌లలో ఎవరికీ ప్రవేశం లేదని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. ఆదివారం డీపీవో నుంచి పోలీసు అధికారులతో ఆయన మాట్లాడుతూ రేపల్లె, నిజాంపట్నం, నగరం, చినగంజాం, అద్దంకి మండలాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపిందన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉంటే వెంటనే పునరావాస కేంద్రాలు, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలన్నారు.

ఈనాడు డిజిటల్, నరసరావుపేట

అన్నదాతల్లో కలవరింత

'దిత్వా' తుపానుతో దళారులకే తక్కువకే అమ్మకం

రెండురోజులుగా మబ్బులతో కలవరం.. దూసుకొస్తున్న దిత్వా తుపానుతో భయాందోళనలు.. చేతికొచ్చిన పంటలు వరుణుడిపాలు కాకుండా కాపాడుకోవాలని ఆరాటం.. వెరసి రైతన్నను మరోసారి నష్టాల్లోకి నెడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని మంచి ధర వచ్చే అవకాశం ఉన్నా కూడా తక్కువకే అమ్మేసుకుని గట్టెక్కాలని చూస్తున్నారు. ఇదే అదనుగా దళారులు అతితక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తూ దగా చేస్తున్నారు. ఒకవైపు వరికోతలు.. మరోవైపు పత్తితీతల వేళ తుపాను హెచ్చరికలు రైతన్నను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్దామంటే సవాలక్ష కొర్రీలు.. తేమశాతం.. నాణ్యత లేదని.. స్లాట్ బుకింగ్ కాకపోవడం.. ఇబ్బందులు పత్తి రైతును వేధిస్తుంటే ధాన్యం నిల్వ చేసుకునే సౌకర్యం లేకపోవడం.. కోసిన పంటను అలానే తీసుకెళ్తే తేమశాతం.. ఆరబెట్టడానికి ఎండ లేకపోవడం వరిరైతును కుంగదీస్తున్నాయి.

జిల్లాలో
వరిసాగు: 1,40,643 ఎకరాలు
దిగుబడి: 3,48,090 టన్నులు

పత్తి
88,817 హెక్టార్లు
దిగుబడి: 26.5 క్వింటాళ్లు

నకరికల్లు : పొలంలోనే ధాన్యం విక్రయంతో..

మొంథా నుంచి తప్పించుకున్నా..

అక్టోబరులో మొంథా తుపాను వల్ల సగం పత్తి దెబ్బ తింది. యడ్లపాడు, చిలకలూరిపేట, అమరావతి, క్రోసూరు, అచ్చంపేట, మాచవరం, వెల్దుర్తి మండలాల పత్తి రైతులు కాయ దశలో తీవ్రంగా నష్టపోయారు. కాయలు రాలిపోవడం, రంగు మారడం.. పత్తి నల్లగా మారడంతో నాణ్యత పడిపోయింది. ఇప్పటికే సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తుంటే నాణ్యత లేదని తిరిగి పంపిస్తున్నారు. అలాంటి సమయంలో దిత్వా తుపాను దూసుకొస్తుంటే పూర్తిగా పంట మొత్తం వరుణుడి పాలవుతుందని భయపడుతున్నారు. ఈ సమయంలో వానొస్తే వందశాతం పెట్టుబడి, కష్టం పోయినట్లేనని ఆవేదన చెందుతున్నారు. నష్టమైనా క్వింటా రూ.5వేల లోపు అమ్ముకుంటున్నారు.

ధాన్యం.. క్వింటా రూ.1100కే..

ఇప్పుడిప్పుడే జిల్లాలో వరికోతలు ప్రారంభమయ్యాయి. జిల్లా మొత్తంగా ఒకచోటే ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అక్కడ కూడా తేమ శాతానికి భయపడి రైతులెవరూ ధాన్యాన్ని అమ్మడం లేదు. తుపాను దూసుకొస్తున్న వేళ క్వింటా రూ1100 కే దళారులకు అమ్మేసుకుంటున్నారు. ఇదే అదునుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో క్వింటా రూ.1750 ఉన్నా.. ప్రైవేటు వ్యక్తులు రూ.1100కే కొనుగోలు చేస్తున్నారు. ధాన్యాన్ని నిల్వ చేసే దారిలేక రైతు నష్టానికే అమ్ముకుంటున్నారు.

జానపద నృత్యం

భళా.. బాలలు

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: పట్టణంలో రెండ్రోజుల పాటు నిర్వహించిన 3వ పిల్లల పండగ సాంస్కృతిక పోటీలు, బాలోత్సవం ఉత్సాహంగా సాగింది. జిల్లాలోని 200 పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. బృందనృత్యాలు, ఏకపాత్రాభినయాలు, గీతాలాపనలు, జానపద నృత్యాలతో ఎస్ఎస్ఎన్ కళాశాల ప్రాంగణం హోరెత్తింది. బాలికలు రంగవల్లులు దిద్ది అదనపు శోభ తెచ్చారు. స్పెల్‌బీ, బుర్రకథ, పద్యాలు, పాటలు. క్విజ్ ఇలా 69 అంశాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహించారు. అతిథులు డాక్టర్ రామిరెడ్డి వినోద్‌కుమార్, ఎంఎఎం విద్యాసంస్థల ఛైర్మన్ ఎమ్మార్ శేషగిరిరావు, ఎస్ఎస్ఎన్ కళాశాల అధ్యక్షుడు కపలవాయి విజయ్‌కుమార్, విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు.

ప్రజలకు మేలు జరిగేలా పనిచేయాలి

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: 'అధికారులంతా ప్రభుత్వం జీతం ఇస్తుంది.. ఏదో నడిపించేద్దాం అని కాకుండా ప్రజల కోసం పనిచేయాలని' లింగంగుంట్ల సర్కిల్ ఎన్నెస్పీ ఎస్ఈ పి. కృష్ణమోహన్ అన్నారు. ఆదివారం ఆయన ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా నరసరావుపేటలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన ఉద్యోగ చరిత్రలో రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదన్నారు. రైతులు, గుత్తేదారులు జలవనరుల శాఖకు మూల స్తంభాలు వంటివారని వారు లేనిదే తాము లేమన్నారు. మంచి జ్ఞాపకాలతో వీడ్కోలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. మరో 20 ఏళ్లు పనిచేయగల సామర్థ్యం ఎస్ఈలో ఉందని, రిటైర్డ్ అయినా కూడా స్వర్ణాంధ్ర అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. తండ్రి గోపాలయ్య ఎస్ఈగా రిటైర్డ్ అయ్యారని, అతని కుమారుడు కృష్ణమోహన్ కూడా ఎస్ఈగానే ఉద్యోగ విరమణ పొందడం చాలా అరుదని, తమ పదోన్నతులు, బదిలీలకు సహకరించారని, కోర్టు కేసుల పరిష్కారంలో చొరవ చూపారని సహచర సిబ్బంది పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను సతీసమేతంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పులిపాటి కాంతారావు, వైస్‌ఛైర్మన్ చక్రపాణి, ఈఎన్‌సీ బి.శ్యామ్‌ప్రసాద్, ఎస్ఈలు అబుతలీమ్, వేణుగోపాల్‌రావు, రిటైర్డ్ ఎస్ఈలు, జలవనరుల శాఖ ఈఈలు, డీఈలు, ఏఈలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

కృష్ణమోహన్‌ను సన్మానిస్తున్న చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు

కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోండి

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను అందుబాటులోకి తెచ్చిందని కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కారవేదిక సోమవారం నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. అర్జీదారులు కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చని తెలిపారు. సమస్యలపై అర్జీలను ఆన్‌లైన్‌లో Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సమస్యల పరిష్కారానికి సంబంధించిన సమాచారం ఫోన్‌కు పంపబడుతుందన్నారు. గతంలో అర్జీలు ఇచ్చిన వారు సమస్య పరిష్కారం కాకుంటే పాత రసీదును వెంట తెచ్చుకోవాలని సూచించారు. అర్జీలపై పరిష్కారానికి సంబంధించిన అంశంపై సమాధానాలు, నోటీసులు వాట్సప్‌కు పంపబడతాయని, అర్జీదారులు గమనించాలన్నారు.

13న అన్నమయ్య సంకీర్తనల సహస్ర గళార్చన

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: జైకిసాన్ ట్రస్టు ఆధ్వర్యంలో గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డిసెంబరు 13న ద్వితీయ అన్నమయ్య సంకీర్తనల సహస్ర గళార్చన కార్యక్రమం నిర్వహించనుండడం ఆనందదాయకమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు బృందావన గార్డెన్స్‌లోని కార్యాలయంలో సహస్ర గళార్చన గోడపత్రికలు, ఆహ్వాన పత్రికలను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అన్నమయ్య సహస్ర గళార్చన కార్యక్రమ నిర్వాహకుడు బండ్లమూరి స్వామి మాట్లాడుతూ జైకిసాన్ సంస్థ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి సేవలో భాగంగా రాష్ట్ర స్థాయిలో వివిధ జిల్లాల నుంచి వచ్చే గాయనీగాయకులతో ద్వితీయ అన్నమయ్య సహస్ర గళార్చన కార్యక్రమాన్ని 13వ తేదీ సాయంత్రం ఐదు నుంచి మూడు గంటల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు పాల్గొంటున్నారని, అన్నమయ్య సంకీర్తన అభిమానులు, స్వామి భక్తులు, ఆసక్తి ఉన్నవారందరూ పాల్గొనవచ్చన్నారు. వివరాలకు 77998 00900 నంబరులో సంప్రదించవచ్చన్నారు.

శిక్షణలో మాట్లాడుతున్న రామేశ్వర్‌గౌడ్, హాజరైన ఉపాధ్యాయులు

తెలుగు తెలిస్తే ఆంగ్లంలో సంభాషణ సులువు

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తప్పనిసరిగా ఆంగ్లంలో సంభాషించాలని అది ఉపాధ్యాయుల ద్వారానే సాధ్యమవుతుందని హైదరాబాద్‌కు చెందిన విల్2కెన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ సంస్థ డైరెక్టర్ రామేశ్వర్‌గౌడ్ అన్నారు. 'ఆంగ్ల భాషా నైపుణ్యాలు' అంశంపై జిల్లాలోని ఉపాధ్యాయులకు ఎంఏఎం ఫార్మసీ కళాశాలలో ఆదివారం శిక్షణ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఉపాధ్యాయులు హాజరయ్యారు. శిక్షకులు మాట్లాడుతూ తెలుగు భాషలో రాయడం, చదవడం తెలిస్తే ఆంగ్లం నేర్చుకోవడం సులువన్నారు. శిక్షణలో భాగంగా ఆంగ్ల వ్యాకరణ వినియోగం, భాషలో భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలకు చెందిన వాక్యాల నిర్మాణం, ఉచ్చారణ గురించి వివరించారు.

రెండేళ్లలో లక్ష్య సాధనకు ప్రణాళిక : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి విద్యార్థి ఆంగ్లంలో సంభాషించేందుకు, సులువుగా విద్యార్థి అర్థం చేసుకునేలా శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 16 జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశారు. 40 రోజుల పాటు ఆన్‌లైన్ తరగతులు రోజుకు గంట పాటు నిర్వహిస్తున్నారు. శిక్షణలో భాగంగా ఒక రోజు కార్యశాల నిర్వహించి ఉపాధ్యాయుల సందేహాలను నివృత్తి చేస్తారు. జిల్లా నుంచి 1500 మంది ఉపాధ్యాయులు శిక్షణ తరగతులకు హాజరవుతున్నట్లు రామేశ్వర్‌గౌడ్ తెలిపారు.

మెలకువలు నేర్చారు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధించాల్సి ఉంది. ఉపాధ్యాయుల్లో చాలా వరకు తెలుగు మాధ్యమంలోనే బోధించే పరిస్థితి ఉంది. ఉపాధ్యాయులకు ఆంగ్ల బాషలో నైపుణ్యాలు పెంచేందుకు శిక్షణ దోహదపడుతుంది. 40 రోజుల శిక్షణలో భాగంగా కార్యశాలలో పలు అంశాలు వివరించారు. విద్యార్థులకు మెరుగ్గా బోధించే మెలకువలు నేర్చారు.
– జి.స్వరూప, ఎంపీపీఎస్ దాచేపల్లి

భావవ్యక్తీకరణ అలవడుతుంది

సహజ శైలిలో ఆంగ్లంలో బోధన సులువుగా చేయడం అంశంపై శిక్షణ ఇచ్చారు. ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నా బోధించేందుకు ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. ఉపాధ్యాయుల్లో బోధన నైపుణ్యాలు పెంపొందించేందుకు విద్యాశాఖ శిక్షణ తరగతులు నిర్వహించాలి.
– వేమూరి శ్రీనివాసరావు, ఎంపీపీఎస్, జానపాడు, పిడుగురాళ్ల మండలం

నిర్వహణ లోపాలు.. అక్రమాల శాపాలు!

ఈనాడు, అమరావతి

ఏఎన్‌యూలోని రెగ్యులర్, దూరవిద్య పరీక్షల్లో ప్రహసనం

పరీక్షల నిర్వహణలో లోపాలు ప్రహసనంగా మారాయి..ప్రశ్నపత్రాల తయారీ, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు ఏఎన్‌యూకు శాపంగా పరిణమిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. రెగ్యులర్ పరంగానే కాదు..దూరవిద్య పరీక్షల నిర్వహణ విషయంలోనూ ఇదే పరిస్థితి.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గత రెండు నెలల వ్యవధిలో రెండు దఫాల్లో ప్రశ్నపత్రాల పరంగా సమస్యలు ఉత్పన్నం కావడం గమనార్హం. గత నెల 18న ఏఎన్‌యూ పీజీ మూడో సెమిస్టర్ పరీక్షల్లో ఎమ్మెస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, అనలిటికల్ కెమిస్ట్రీ విభాగాల విద్యార్థులకు చేతిరాతతో తయారు చేసిన ప్రశ్నపత్రం ఇచ్చారు. పది ప్రశ్నలు ఇచ్చి అందులో ఎన్ని రాయాలో కూడా సూచించ లేదు. బోధనేతర సిబ్బందిని పరీక్షల పరిశీలకులుగా నియమించారన్న వాదన ఉండగా..తుపాను ప్రభావంతో ప్రశ్నపత్రం తయారీ ఆలస్యమైందని..పరీక్షలు కొన్ని రోజులు వాయిదా వేయాలని అధికారులను అడిగినా పట్టించుకోకపోవడంతో తప్పనిసరై చేతిరాత ప్రశ్నపత్రాన్నే ప్రింట్ తీసి ఇవ్వాల్సి వచ్చిందన్నది సంబంధిత అధికారుల మాటల సారాంశం.

ప్రయోగ పరీక్షల్లోనూ.. ప్రయోగ పరీక్షల్లోనూ పరిస్థితి ఇష్టారాజ్యంగా మారింది. గతేడాది ఏఎన్‌యూ పరిధిలో జరిగిన బీఎడ్ ప్రయోగ పరీక్షల నిర్వహణ అందుకు నిదర్శనం. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జరిగిన ఈ పరీక్షలో విద్యార్థులు హాజరు కాకపోయినా.. తాయిలాల మాటున చక్కబెట్టడం గమనార్హం. ఇక, దూరవిద్య పరీక్షల సంగతి సరేసరి. స్టడీసెంటర్ల నిర్వాహకులు ఆడిందే ఆటగా మారింది.

బిల్లుల్లోనూ చిల్లులే..

ప్రశ్నపత్రాల్లోనే కాదు..వాటి తయారీకి సంబంధించిన బిల్లుల పరంగానూ అక్రమాలకు ఆలవాలంగా మారిందన్నది బహిరంగ రహస్యం. 2022-24 మధ్య కాలంలో పీజీ కోర్సుల సమన్వయకర్తగా ఉన్న అధికారి పరీక్షలకు పేపర్ సెట్టింగ్, పరీక్షలు నిర్వహించడం, వాల్యుయేషన్, రీవాల్యుయేషన్..ఇలా అనేక కీలక విధుల మాటున అంకెల గారడీలో రూ.2 కోట్లు హాంఫట్ అనిపించడం గమనార్హం. పరీక్ష పత్రాన్ని సెట్ చేసినందుకు సదరు ప్రొఫెసర్లకు విశ్వవిద్యాలయం నుంచి నిర్ణీత మొత్తాన్ని 'ఆన్‌లైన్' చెల్లింపులు చేయాల్సి ఉన్నా..సదరు అధికారి అందుకు భిన్నంగా నగదు చెల్లింపులు చేయడం గమనార్హం. స్టేషనరీ తరహా కొనుగోళ్ల కోసం ఇచ్చే రీకూప్‌మెంట్ మొత్తంలోనూ భారీగా బాదేయడం ప్రస్తావనార్హం. ప్రశ్నపత్రాల కూర్పు, సమాధాన పత్రాల మూల్యాంకనంలో అడ్డగోలుగా కథ సాగింది.

తొమ్మిదేళ్లుగా అదనంగా..

దూరవిద్య విభాగంలో పరీక్షలు నిర్వహించే కళాశాలలకు చెల్లించే ఎన్‌టైటిల్‌మెంట్ సొమ్ముల పరంగా గత తొమ్మిదేళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో విద్యార్థిపై రూ.20 చొప్పున రూ.కోట్లలో ఇచ్చేయడం గమనార్హం. రెగ్యులర్ కోర్సుల్లో కేవలం రూ.7.50గానే ఉంది. అయితే, దూరవిద్యలో మాత్రం మూడింతలు ఎక్కువ ఇచ్చారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఏఎన్‌యూలో పరీక్షల నిర్వహణ, బిల్లుల చెల్లింపులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది..!

పిల్లల చదువులు అమ్మానాన్న తెలుసుకునేలా..

ఈ నెల 5న మెగా పీటీఎం-3.0

న్యూస్‌టుడే, సత్తెనపల్లి, రొంపిచర్ల

● జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు : 1521
● ప్రభుత్వ జూనియర్ కళాశాలలు : 9
● 1–12 తరగతుల విద్యార్థులు మొత్తం : 1.37 లక్షలు

పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయి.. తరగతి గదిలో, బడిలో వారి నడవడిక ఎలా ఉంది.. ఇంట్లో ఎలా ఉంటున్నారు.. వారి బంగారు భవిష్యత్తుకు ఏం చేస్తే.. ఎలా చేస్తే బాగుంటుందో చర్చించేందుకు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్(పీటీఎం) సరైన వేదిక. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు నిర్వహించిన పీటీఎంలు విజయవంతమయ్యాయి. మూడో పీటీఎం-3.0ని డిసెంబరు 5న అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించనుంది. పీటీఎం ఎలా నిర్వహించాలనే మార్గదర్శకాల్ని విద్యాశాఖ విడుదల చేసింది.

❖ చివరిసారిగా జులై 10న పీటీఎం-2.0ని నిర్వహించారు. పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తూ పిల్లలతో మొక్కల్ని నాటించారు. వారికి గ్రీన్ పాస్‌పోర్టులను కూడా జారీ చేశారు.

వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు

ఎలా జరుగుతుందంటే..

❖ డిసెంబరు 5న ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటల మధ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు, సామాజిక సేవకులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులను సాదరంగా ఆహ్వానిస్తారు. తల్లిదండ్రులను పిల్లల వద్ద తరగతి గదుల్లో కూర్చోబెడతారు.

❖ 9.30 గంటల నుంచి 10.50 మధ్యలో ప్రతి విద్యార్థితో తల్లిదండ్రుల ఎదుటే వారి అభ్యసన సామర్థ్యాలపై మాట్లాడతారు. బోధనలో అవలంబిస్తున్న నూతన పద్ధతుల్ని వీడియోల రూపంలో ప్రదర్శిస్తారు. మంచి, చెడుల స్పర్శ, నైపుణ్య ఆంధ్ర తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు.

❖ 10.50 నుంచి 11 గంటల మధ్యలో తల్లిదండ్రులు వీక్షించేలా టీఎల్ఎం, అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు, స్టెమ్ ల్యాబ్‌లు, క్రాఫ్ట్ ప్రాజెక్టులను విద్యార్థులతో ప్రదర్శింపజేస్తారు.

❖ 11 గంటల నుంచి 12.45 వరకు సమావేశాన్ని నిర్వహిస్తారు. మా తెలుగు తల్లికి పాటతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రోగ్రెస్ రిపోర్టులు చదివి వినిపించడంతోపాటు వాటిని విద్యార్థులకు అందజేస్తారు. దాతల సహకారంతో విద్యా సామగ్రిని పంపిణీ చేస్తారు. విద్యాభివృద్ధికి ముందుకొచ్చే వారి సహకారాన్ని తీసుకుంటారు.

నేటి నుంచి జంతుగణన

ఆన్‌లైన్‌లో నమోదుకు ప్రత్యేక కార్యక్రమం

నరసరావుపేట అర్బన్, సత్తెనపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలో అటవీ ప్రాంతంలో జంతువుల గణనకు అటవీశాఖ సమాయత్తమైంది. నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే కార్యక్రమాన్ని ఈసారి సాంకేతికత వినియోగించి జంతుగణన చేపట్టేందుకు అవసరమైన శిక్షణను ఇప్పటికే అటవీ శాఖ పూర్తి చేసింది. జాతీయ పులుల అంచనా 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో డిసెంబర్ 1 నుంచి 8 వరకు జంతుగణన చేపడుతున్నారు.

124292.64 హెక్టార్లలో అటవీ ప్రాంతం ఉంది. అందులో మూడు రోజుల పాటు ప్రతి ఉద్యోగి రోజుకు 5 కిమీ పరిధిలో సంచరించి పులుల జాడలకు ఆనవాళ్లు గుర్తిస్తారు. తర్వాత రెండు రోజుల పాటు డేటాను సంకలనం చేస్తారు. తర్వాత రెండు రోజులు ఎలుగులు, అడవికుక్కలు సంచారాన్ని గుర్తిస్తారు. పెంటికలు, చెట్లకు జంతువులు చేసిన రాపిడి ఆధారంగా వివరాలు సేకరిస్తారు. అదే విధంగా స్థానిక ప్రజల నుంచి వివరాలు సేకరించి నమోదు చేస్తారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నచెట్లు వివరాలు నమోదు చేస్తారు.

జిల్లాలో అటవీ విస్తీర్ణం	
నరసరావుపేట రేంజ్:	23105.74
వినుకొండ రేంజ్:	44673.89
పిడుగురాళ్ల రేంజ్	29,536.73
మాచర్ల రేంజ్:	26,976.64

వన్యప్రాణుల సంరక్షణకు దోహదం

వన్యప్రాణులు, పర్యావరణాన్ని కాపాడేందుకు సర్వే ఉపయోగపడుతుంది. వాటి సంరక్షణకు తీసుకునే చర్యల్లో భాగంగా దోహదపడుతుంది. 8రోజుల పాటు కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే ఉద్యోగులకు శిక్షణ ఇచ్చాం.
–కృష్ణప్రియ, డీఎఫ్‌వో, పల్నాడు

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 80085 10541

(c) eenadu

గురుకులం.. ఇలాగేనా పిల్లలకు భోజనం

మజ్జిగ పులుసు తాగుతున్న కుక్క

ఉప్పలపాడు అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలోని వసతి గృహంలోకి కుక్క వెళ్లి ఆహార పదార్థాల్లో మూతిపెట్టిన చిత్రం అక్కడ పర్యవేక్షణ లేమికి అద్దం పట్టింది. మజ్జిగ పులుసు ఉన్న గిన్నెలో కుక్క మూతి పెట్టి తాగడం చూసిన తల్లిదండ్రులు ఫొటో తీసి నిర్వాహకులకు చూపించారు. కుక్కలు వంటగదిలోకి వస్తుంటే సిబ్బంది ఏమి చేస్తున్నారని, కలుషితమైన ఆహార పదార్థాలు పిల్లలకు వడ్డిస్తే వ్యాధులు రావా అని ప్రశ్నించారు. ఈ విషయంపై వైస్ ప్రిన్సిపల్ నాగేశ్వరమ్మ మాట్లాడుతూ పిల్లలందరూ భోజనం చేసి వెళ్లిన తర్వాత కుక్క వచ్చి మూతి పెట్టిందన్నారు. అది గమనించిన సిబ్బంది మజ్జిగ పులుసు పారవేశారని తెలిపారు. కుక్కల సమస్య ఎక్కువగానే ఉందని వినుకొండ మున్సిపాలిటీ వారికి, ఉప్పలపాడు పంచాయతీ వారికి తెలియజేశామన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, నూజండ్ల

బ్రాకెట్ ఉచ్చులో పల్లెజనం..!

రద్దీ ప్రాంతాల్లో బుకింగ్ కేంద్రాలు
రూ.లక్షల్లో మోసపోతున్న పేదలు

వినుకొండ, న్యూస్‌టుడే: నెంబర్ పడితే రూపాయికి రూ. 70 ఇస్తామన్న మాటకు పల్లె జనం పడిపోతున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ము బ్రాకెట్ ఆటలో పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు. వచ్చేది ఒక్కరికైతే పోగొట్టుకునేది ఎక్కువ మంది కావడంతో ఈ వ్యసనానికి లోనైన అనేక మంది పేద ప్రజలు నష్టపోతున్నారు. పట్టణంలోని రద్దీ ప్రాంతాలలో కొందరు బుకింగ్ కేంద్రాలు తెరిచి బ్రాకెట్ ఆటను ఆడిస్తున్నారు. గతంలో ఒక్కరు బుక్కర్‌గా ఉంటే ఇప్పుడు నాలుగురికి పెరిగారు. కాయల బండి నుంచి కాకా హోటల్ వరకు చిరువ్యాపారులు, కార్మికులు రోజుకు రూ. లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఈ ఆటకు కడుతున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఎక్కడెక్కడంటే.. బస్టాండ్ సమీపంలో, వెల్లటూరు రోడ్, స్థూపం సెంటర్, ఏనుగుపాలెం రోడ్, మోతీమసీదు సెంటర్, ముళ్లమూరు బస్టాండ్, బంగారపు కొట్ల సెంటర్ లో బుకింగ్ నడుస్తోంది. రోజుకు రూ. 750 వంతున కూలీడబ్బులు ఇచ్చి మనుషులను పెట్టి స్లిప్‌లు రాసి ఇస్తున్నారు. ఒకటి నుంచి 99 వరకు నెంబర్లు కేటాయిస్తారు. వాటిపైన రూ. 10 నుంచి ఆపైన ఎంతైనా కాయవచ్చు. ఫలితం రాత్రి 8 గంటలకు నెంబర్ వస్తే సరేసరి. రానివారిలో కొందరు బాధను తట్టుకోవడానికి మద్యం తాగి మరింత ఖర్చు చేస్తున్నారు. పట్టణ సీఐగా బాధ్యతలు చేపట్టిన ప్రభాకర్ పేకాట స్థావరాలపై ఇటీవల దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. ఈనేపథ్యంలో బ్రాకెట్ ఆట కట్టించాలని స్థానికులు కోరుతున్నారు.

శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానము
గుడిపూడి (గ్రా), బాపట్ల (మం), బాపట్ల జిల్లా
ఇ-ప్రొక్యూర్‌మెంట్ టెండరు ప్రకటన
గుడిపూడి (గ్రా), బాపట్ల (మం), బాపట్ల జిల్లా శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానము పునఃనిర్మాణము కొరకు టెండర్లు ప్రకటన చేయడమైనది. మిగిలిన వివరముల కొరకు https://tender.apeprocurement.gov.in లో చూడవచ్చు.
సం/- కార్యనిర్వహణాధికారి, శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానము, గుడిపూడి గ్రా, బాపట్ల (మం), బాపట్ల జిల్లా

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం ● ఈఎస్ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —
Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Regional Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
District Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Digital Partner: ఈనాడు.net ETV BHARAT TV Partner: ETV ఆంధ్రప్రదేశ్ Organised by: ఈనాడు

ఈనాడు – హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్టు ఈఎస్ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

● బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

రిజిస్ట్రేషన్ కోసం

☛ రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.

☛ మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా
ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్, ఈనాడు ఆఫీసు, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు-522 005
వివరాలకు: 7799102585, 8328360034
(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

ఈఎస్ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

ఈ-నారీలు ఎవరో మరి..!

★ స్వయం సహాయక సంఘాల్లో మహిళల ఎంపిక
★ పది ఉత్తీర్ణతే అర్హత

జిల్లా వివరాలు ..	
మండల సమాఖ్యలు	28
గ్రామ సంఘాలు	1041
మహిళ సంఘాలు	36,577
ఈ-నారీల ఎంపిక	3625

శావల్యాపురం, న్యూస్‌టుడే: మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులు ఆర్థిక ప్రగతి సాధించే దిశగా కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తుండగా ఇప్పుడు ఈ-నారీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఆయా సంఘాల్లో కనీసం పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన యువతులను ఈ-నారీలుగా ఎంపిక చేస్తారు. బ్యాంకింగ్, రికార్డుల నిర్వహణ, తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. దీనికి పది సంఘాలకు ఒకరు చొప్పున నియమిస్తారు. ఇప్పటికే వెలుగు సిబ్బంది గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ఈ-నారీల ఎంపికను పూర్తిచేసి జిల్లా అధికారులకు జాబితాను అందచేశారు.

సంఘాలకు మార్గదర్శకులుగా..: గ్రామాల్లో వెలుగు సంఘాలను ఇప్పటి వరకు సీసీలు పర్యవేక్షించేవారు. ఇకపై ఈ బాధ్యతలను ఈ-నారీలుగా ఎంపికైన వారికి అప్పగిస్తారు. సంఘాల్లో సభ్యులు పొదుపు చేయడం, రుణాలు సకాలంలో చెల్లించడం, రికార్డులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించేలా చూస్తారు. మన డబ్బులు-మన లెక్కలు అనే యాప్ ద్వారా సంఘాల ఆర్థిక లావాదేవీలను ప్రతి నెల అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. రుణాల చెల్లింపుల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా చూడటానికి ఇది ఉపయోగపడుతుంది. దీనిద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశం ఉంది. ఎంపికైన ఈ-నారీలకు త్వరలో శిక్షణ తరగతులను కూడా నిర్వహించడానికి ఉన్నతాధికారులు చర్యలు చేపడతున్నారని శావల్యాపురం ఇన్‌ఛార్జి ఎంపీఎం అబ్బూరి రామారావు తెలిపారు.

ఉపాధి ఉద్యోగులకు బీమాతో భరోసా

జిల్లాలో 163 మందికి లబ్ధి

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి సారించింది. వేతనదారులతో పాటు ఉద్యోగులకు కూడా ప్రభుత్వ పరంగా భరోసా ఉండాలనే ఉద్దేశంతో బీమా సదుపాయం కల్పిస్తోంది. దీనిలో భాగంగా ఉపాధిహామీ ఉద్యోగులకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కుటుంబాలకు లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టింది.

ఎవరెవరికి.. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఏపీవోలు, ఏపీడీలు, ఈసీలు (ఇంజినీరింగ్ కన్సల్టెంట్), సాంకేతిక సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లు, పొరుగు సేవల సాంకేతిక సహాయకులకు బీమా సౌకర్యం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

ఎస్‌బీఐ ఖాతా తప్పనిసరి.. ఈ బీమా వర్తించాలంటే ఉపాధి హామీలో ఉద్యోగం చేస్తున్న వారికి తప్పనిసరిగా ఎస్‌బీఐ ఖాతా ఉండాలి. ఖాతా లేనివారు కొత్తగా ఖాతాను తెరవాల్సి ఉంటుంది. బీమాకు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో 163 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఎక్కువ మందికి ఎస్‌బీఐ ఖాతాలు ఉన్నాయి. ఖాతా ఉన్న వారంతా బీమా పథకంలో చేరితే చేరిన నాటి నుండి బీమా వర్తిస్తుందని డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి తెలిపారు.

వర్తింపు ఇలా.. ☛ రూ.10 వేల నుంచి రూ.25 వేల మధ్య వేతనం పొందే వారికి రూ.3 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా వర్తిస్తుంది. ☛ రూ.25 వేల నుంచి రూ.50 వేల మధ్య వేతనదారులకు రూ.12 లక్షల ప్రమాద బీమా పొందవచ్చు. ☛ రూ.50 వేల నుంచి రూ.లక్ష వేతనం పొందేవారు రూ.30 లక్షల ప్రమాద బీమా వర్తించేలా నమోదు చేస్తారు.

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని విద్యార్థి ఆత్మహత్య

కుత్బుల్లాపూర్, న్యూస్‌టుడే: ప్రేమించిన అమ్మాయి దక్కలేదని తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూరారం ఠాణా పరిధిలో జరిగింది. సీఐ సుధీర్‌కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పొత్తూరుకు చెందిన ప్రసాద్ దంపతులు ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి శివాలయనగర్‌లో నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు అభిలాష్ (19) బౌరంపేటలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతను ప్రేమించిన యువతికి ఆరు నెలల క్రితం మరొకరితో వివాహమైంది. అప్పటి నుంచి కుంగుబాటుకు గురై శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హ్యాండ్‌బాల్ విజేతలు చిత్తూరు, కృష్ణా జిల్లా జట్లు

కలికిరి: 69వ రాష్ట్ర స్థాయి అండర్-14 హ్యాండ్‌బాల్ బాలబాలికల పోటీల విజేతలుగా కృష్ణా, చిత్తూరు జిల్లాల జట్లు నిలిచాయి. అన్నమయ్య జిల్లా కలికిరిలో మూడ్రోజులుగా జరుగుతున్న హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల నుంచి వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. చివరి రోజు బాలుర విభాగం ఫైనల్స్‌లో విశాఖపట్నం జిల్లా జట్టుపై చిత్తూరు జిల్లా జట్టు 6-9 గోల్స్ తేడాతో గెలిచి విజేతగా నిలిచింది. బాలికల విభాగం ఫైనల్స్‌లో ప్రకాశం జిల్లా జట్టుపై కృష్ణా జిల్లా జట్టు 3-6 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గెలుపొందిన జట్లకు జేఎన్‌టీయూఏ అసిస్టెంట్ డైరెక్టర్ శివప్రసాద్, పంచాయతీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు యోగేష్‌రెడ్డి బహుమతులు అందజేశారు.

యువ విధానం.. ప్రకృతి వ్యవసాయం

✦ విధివిధానాలు, ఎరువుల తయారీపై 174 మందికి శిక్షణ

నరసరావుపేట వ్యవసాయం, న్యూస్‌టుడే

మానవ జీవకోటికి ఆరోగ్యవంతమైన ఆహార ఉత్పత్తులు అందించటమే ప్రకృతి వ్యవసాయ ముఖ్య ఉద్దేశం. ఈ విధానాన్ని గ్రామాల్లో ఉద్యమంగా తీసుకెళ్లటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 174మంది యువతీ యువకులను ఎంపిక చేశారు. వారిని ఐసీఆర్‌పీ (ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్)లుగా నియమించి రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ విధి విధానాలు, ఎరువుల తయారీ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.

సేంద్రియ ఎరువుల తయారీపై శిక్షణలో ఐసీఆర్‌పీలు

శిక్షణ అలా.. విధులు ఇలా.. శిక్షణ తరగతుల్లో కషాయాలు, బీజామృతాల తయారీ, పంట వేసేముందు భూమిని ఏవిధంగా సన్నద్ధం చేయాలి, ఈ విధానంలో పండించిన ఉత్పత్తులకు మార్కెటింగ్ నిర్వహణ తదితర విషయాలను నేర్పించారు. ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లటానికి ఐసీఆర్‌పీలు తొలుత ఉద్యాన, వెలుగు, మహిళ, శిశు సంక్షేమ శాఖ గ్రామస్థాయి సిబ్బందితో గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించనున్నారు. రసాయన ఎరువుల వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరించటంతో పాటు ప్రతి గ్రామంలో కనీసం 50 మంది రైతులను ప్రకృతి సాగు వైపు మార్చేలా ప్రణాళిక రచించారు.

పెట్టుబడి ఖర్చులు తక్కువ

మా ఊరిలో కొందరు ఈ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు. ఈ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉండడంతో ఏడాదిగా ఇదే పద్ధతిలో వరి సాగు చేస్తున్నాం. సొంత పొలం లేదు. కౌలుకు తీసుకుని వివిధ పంటలు సాగుచేస్తున్నాం. ఈ విధానంలో తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చు. - **అనూష, ముప్పాళ్ల**

ఆసక్తితో సాగువైపు..

డిప్లొమా చేసి సాగుపై ఆసక్తితో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని సీవీఆర్ పద్ధతిలో మిర్చి వేశాను. పురుగు లేదు. అంతర పంటలు గురించి నేర్చుకోవాలని శిక్షణకు వచ్చాను. నేను నేర్చుకున్న అంశాలను రైతులకు వివరించి వారికి ఈ సాగుపై అవగాహన కల్పిస్తా. - **మల్లికార్జున్, సంతగుడిపాడు**

82 వేల ఎకరాల్లో సాగు లక్ష్యం

జిల్లాలో 82వేల ఎకరాల్లో ప్రకృతి సాగు లక్ష్యంగా నిర్ణయించాం. ఇప్పటికే 60వేల ఎకరాలకు సాగు పెరిగింది. ప్రస్తుతం 132 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం అమలవుతోంది. రబీ సీజన్‌లో 398 గ్రామ పంచాయతీల్లో అమలుకు శిక్షణ తరగతులు దోహదపడతాయని భావిస్తున్నాం. - **కె.అమలకుమారి, డీపీఎం**

విజేతలతో ఉపాధ్యాయులు

నవోదయ నమూనా పరీక్షకు స్పందన

వినుకొండ: స్థానిక విజేత కాన్సెప్ట్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన నవోదయ నమూనా పోటీ పరీక్షకు విద్యార్థుల నుంచి స్పందన లభించిందని పాఠశాల కరస్పాండెంట్ కావూరి సాయికుమార్ తెలిపారు. మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు నిర్వహించిన పరీక్షకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 1600 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. విజేతలకు రూ. 70వేలు నగదు బహుమతులతో పాటు పదోతరగతి వరకు ఉచిత విద్య అందించేందుకు బాండ్ పేపర్లు అందజేశామన్నారు. పాఠశాల డైరెక్టర్ ఆవులమంద బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 118, రిటైల్ ధర - 145, చికెన్ విత్‌స్కిన్ - 210, చికెన్ స్కిన్‌లెస్ - 239.
కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -113 రిటైల్ ధర 140 చికెన్ విత్ స్కిన్ - 203, చికెన్ స్కిన్‌లెస్ - 231.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 126, 135, 146 చికెన్ విత్ స్కిన్ - 236 చికెన్ స్కిన్‌లెస్ - 246.

మహిళపై వైకాపా కార్యకర్త దాడి

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: అప్పు విషయంలో గొడవపడి మహిళపై వైకాపా కార్యకర్త కుటుంబం దాడికి పాల్పడ్డ ఘటన ఆదివారం నడిగడ్డలో జరిగింది. బాధితురాలు కామసాని పెద్ద మంగమ్మ కుమారుడు అదే గ్రామానికి చెందిన ఆవుల నాగరాజుకు కొంత అప్పు ఉన్నాడు. అతను గతేడాది మృతి చెందాడు. అప్పటి నుంచి నాగరాజు పెద్ద మంగమ్మను తరచూ కుమారుడు తీసుకున్న డబ్బును ఇవ్వాలని అడుగుతున్నాడు. ఆదివారం ఉదయం బాధితురాలు తన చెల్లెలు చిన్న మంగమ్మతో కలిసి పొలం వెళ్తుండగా నాగరాజు అప్పు గురించి మాట్లాడాడు. త్వరలోనే ఇస్తానని చెప్పినా వినకుండా నాగరాజు, అతని కుమారులు మణికంఠ, రామకృష్ణ, భార్య రాములమ్మ తిడుతూ పెద్ద మంగమ్మపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. గ్రామస్థులు వెంటనే వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో తనను కోరిక తీర్చమని బలవంతం చేస్తున్నారని, ఒప్పుకోలేదని అప్పు పేరుతో దాడిచేశారని ఆరోపించారు.

రుసుము వసూలుపై సర్దుబాటు

అద్దంకి, బల్లికురవ, న్యూస్‌టుడే: గ్రానైట్, గ్రావెల్, మట్టి తరలింపులో చెక్‌పోస్టుల వద్ద రుసుం వసూలు విషయమై సర్దుబాటు ధోరణిలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బల్లికురవ మండలం వేమవరం నాలుగురోడ్ల కూడలిలో శనివారం నాటి ఆందోళనలో ఏఎంఆర్ సంస్థకు చెందిన రెండు కేంద్రాలు ధ్వంసమైన సంగతి పాఠకులకు విదితమే. దీనిలో భాగంగా ఆదివారం మైనింగ్ అధికారుల సమక్షంలో అటు గుత్తేదారు సంస్థ, ఇటు గ్రానైట్ అసోసియేషన్ బాధ్యుల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును (స్పాట్‌క్యాష్) ✆ 87907 41166.

PEOPLE CARE

OLD AGE HOME

రామకృష్ణ గ్రూప్, GNT.వృద్ధులకు, పేషెంట్ల సేవకు, ఇంటి/వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆91540 85588, 91549 35588

JOBS

Wanted Night Duty iccu Doctor Trained with Ventilator and iccu Staff Nurses Contact & fwd ur resume 62815 06491 or dr.srk66@gmail.com

Wanted Site Engineers Min. 5 Years Experience to work in Gatted Community Villas Project, Mangalagiri. ✆: 91000 22273, 97036 64251, WhatsApp Resume: 91000 22273.

EXCELLENT opportunity for FRESHERS B.Tech-ECE, EEE, MECH, Walk-in-interview 01,02,03 DEC SunandaProjects P.LTD, Hyd. 9640970707.

అదనపు ఆదాయం కొరకు హెల్త్ & వెల్త్ ప్రొడక్ట్స్ మార్కెట్ చేయుటకు నిరుద్యోగ యువతీ/ యువకులు, ఉద్యోగస్థులు/ రిటైర్డ్ అయినవారు కావలెను. ✆: 91214 35995.

గుంటూరులో ప్రముఖ కంపెనీలో పనిచేయుటకు మేనేజర్, అకౌంటెంట్, ఫీల్డ్ సూపర్వైజర్ & అసిస్టెంట్స్ కావలెను. 91779 99199, 90639 99499.

మంగళగిరి DGP ఆఫీస్ సమీపంలో సెక్యూరిటిగార్డ్స్ కావలెను. గార్డ్స్. 18వేలు, SUP. 21వేలు, PF & ESI కటింగ్ పోను, 10th, Age: 45లోపు. ✆ 9642313999

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు హాస్టల్ ఇన్‌ఛార్జీస్, వార్డెన్స్‌గా పనిచేయుటకు స్త్రీలు, పురుషులు కావలెను. జీతం : 10000/- నుండి14000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యార్హతలు : ఇంటర్ మరియు డిగ్రీ, వయస్సు: 22 సంవత్సరముల పైన ఉండవలెను. వివరముల కొరకు సంప్ర ఫోన్ 8978480435.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందుక్యాంపస్ ఇన్‌ఛార్జీస్, క్లాసు ఇన్‌ఛార్జీస్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము:14000/- నుండి 21000/- వరకు ఇవ్వబడును. విద్యార్హతలు : ఇంటర్ నుండి పి.జి వరకు. వయస్సు 22 సంవత్సరాలు నుండి 45సంవత్సరాలు వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయ్యిఉండాలి. సంప్ర. ఫోన్ నెంబర్ : 8978480429.

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు Computer Operatorగా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/-నుండి 15000/- వరకు ఇవ్వబడును. విద్యార్హతలు : any Degree, 55wpm Typing Speed, M.S Office Skils, వయస్సు: 22 సంవత్సరములపైన ఉండవలెను. వివరముల కొరకు సంప్ర ఫోన్: 89784 80429.

Book your 5 lines Classified Colour Rs.770/- 3Ads Package Rs.1945/- 5 lines Classified B/W Rs.650/- 3Ads Package Rs.1625/- ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజిలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/Female) కావలెను. సంప్ర: ✆: 8465005959.

వంట మాస్టార్లు భార్యభర్తలు కావలెను వసతి కలదు, వరంగల్ సిటీలోని ప్రైవేటు మెడికల్ కాలేజిలో వంటచేయుటకు. ✆ 93908 09999, 98492 35255.

గుంటూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ ఆఫీసునందు Door to Doorవర్క్ చేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. జీతం + ఇన్సెంటివ్. 63005 40963.

FACULTY/ TEACHERS

Wanted Primary Lady Principal, Vice Principal, ao, Incharge, English, Maths, Science and mother Teachers. Apple Techno School, Krishna Babu Nagar, Gujjanagundla, Guntur. 63010 36083.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప. ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

91.9 FM Vijayawada ఈ FM 91.9 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

(c) eenadu

నరసరావుపేట

• నరసరావుపేట • వినుకొండ • చిలకలూరిపేట

గ్రామాల్లో నక్షత్ర వెలుగులు

రొంపిచర్ల, న్యూస్‌టుడే: క్రిస్మస్ పండగ నెల ప్రారంభం సందర్భంగా చర్చిల వద్ద, ప్రధాన రహదారులపై క్రీస్తు పుట్టుకకు గుర్తుగా రంగుల నక్షత్రాలు ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో విద్యుత్తు కాంతులతో నక్షత్రాలు ఆకర్షనీయంగా దర్శినమిస్తున్నాయి. పలు చర్చిల వద్ద ఏర్పాటు చేసిన చిన్న స్టార్స్ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. రొంపిచర్ల సుబ్బారెడ్డి కాలనీ రహదారి వద్ద ఏర్పాటు చేసిన పెద్ద నక్షత్రం కనువిందు చేస్తోంది.

దోమల నివారణకు డ్రోన్

రొంపిచర్ల, న్యూస్‌టుడే: మండలంలోని నల్లగార్లపాడులో దోమల నివారణకు సాంకేతికతను వినియోగించారు. గ్రామంలో డ్రోన్ ద్వారా మాలాథియన్ మందును పిచికారి చేశారు. వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇళ్ల వద్దకు చెత్త బండి వచ్చినప్పుడు వారికి అందజేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని గ్రామపంచాయతీ కార్యదర్శి రాంబాబు ప్రజలకు అవగాహన కల్పించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసరావుపేట అర్బన్ : 80085 73156
యడ్లపాడు : 8008145652 వినుకొండ గ్రామీణ : 9440009293

? చిలకలూరిపేట పట్టణం పండరీపురంలో కుక్కల బెడద అధికంగా ఉంది. ప్రతి బజారులోనూ కుక్కలు తిరుగుతుండటంతో రాకపోకలు సాగించేవారు భయపడుతున్నారు. - **ప్రదీప్**

✔ కుక్కలను ఒంగోలు తీసుకెళ్లి ఆపరేషన్లు చేయిస్తున్నాం. సమస్యను పరిష్కరిస్తాం. - **రమణారావు, పారిశుద్ధ్య అధికారి.**

– న్యూస్‌టుడే, పండరీపురం(చిలకలూరిపేట పట్టణం)

పిచ్చిమొక్కల తొలగింపు

స్పందనకు వందనం

విద్యుత్తు నియంత్రికలకు పిచ్చిమొక్కలు అల్లుకుని ప్రమాదకరంగా ఉందని ఈనాడులో ప్రచురితం కాగా స్పందించిన ఆశాఖ ఏఈ సురేంద్ర సిబ్బందితో పిచ్చిమొక్కలు తొలగించారు. - న్యూస్‌టుడే, మల్లమ్మ సెంటర్ (నరసరావుపేట)

డివిజన్ స్థాయికి ఎంపికైన జట్టు సభ్యులు

ఉత్సాహంగా ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలు

నూజండ్ల, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల ఆటల పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ఆదివారం కొనసాగాయి. నూజండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఫైనల్‌కు చేరుకున్న జట్టు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. తొలుత ఎంఈవో రవిచంద్ర బ్యాటింగ్ చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. శారీరక, మానసిక ఆరోగ్యం ఉపాధ్యాయుల్లో పెంపొందించే ఉద్దేశంతో ఈ పోటీలు ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు ఎంఈవో సత్యనారాయణ పేర్కొన్నారు. ఫైనల్‌లో విజయం సాధించిన జట్టుతో పాటు ప్రతిభ కనబర్చిన వారితో డివిజన్ జట్టును ఎంపిక చేశారు. డివిజన్ స్థాయిలో విజయం సాధించి జిల్లా స్థాయిలో ఆడాలని ప్రోత్సహించారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు, హెచ్‌ఎం శ్రీదేవి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నేడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

బొల్లాపల్లి, న్యూస్‌టుడే: బొల్లాపల్లి మండలంలో సోమవారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని మండల పార్టీ అధ్యక్షుడు హనుమానాయక్ తెలిపారు. వడెంగుంట గ్రామంలో పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తారని, రూ.36 లక్షలతో నిర్మించే విలేజ్ హెల్త్ క్లినిక్, గాంధీనగర్-పలూకురు రహదారి నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. వెల్లటూరు గ్రామంలో జల్‌జీవన్ మిషన్ పథకంలో రూ.70 లక్షలతో ఇంటింటికి కుళాయి ఏర్పాటు పనులు ప్రారంభిస్తారని తెలిపారు.

కాలరెగరేస్తే కటకటాలే..!

చట్టాలపై అవగాహన లేక నేరాలు • ప్రవర్తన మారితేనే రౌడీషీట్ తొలగింపు

అరండల్‌పేట(నరసరావుపేట), న్యూస్‌టుడే

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇస్తున్న డీఎస్పీ హనుమంతరావు

గంజాయి వ్యాపారానికి అడ్డొస్తున్నాడని నెల్లూరు గ్రామీణం పరిధిలోని సీపీఎం నాయకుడు, ఆర్‌టీడీ కాలనీ ముత్యాలమ్మ కమిటీ సభ్యుడుగా ఉన్న పెంచలయ్య(38)ను తొమ్మిదిమంది గంజాయి బ్యాచ్ అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఈ హత్యలో రేపల్లెకు చెందిన ఓ రౌడీ షీటర్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా అనేకమంది నేరాలపై అవగాహనలేక తమ జీవితం అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. రాజకీయ అల్లర్లు, దొంగతనాలు, హత్యలు, గంజాయి, మత్తుపదార్థాల స్మగ్లింగ్, గొడవలకు పాల్పడి ఊసలు లెక్కిస్తున్నారు. కటకటాలపాలైనా వారి తీరు మారకపోవడంతో పోలీసులు నేరస్థులుగా పరిగణించి రౌడీషీట్ తెరుస్తున్నారు. ఒక్కసారి నేరం చేసి జైలుకెళ్లొస్తేనే కొందరు దర్జాగా సమాజంలో జీవించవచ్చని భ్రమలో బ్రతుకుతున్నారు. అయితే ఒక్కసారి రౌడీషీట్ ఓపెన్ చేస్తే సమాజంలో విలువ కోల్పోతారని పోలీసులు పేర్కొంటున్నారు.

ప్రత్యేక నిఘా ఉంటుంది..

నరసరావుపేట డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని డీఎస్పీ హనుమంతరావు పేర్కొన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 10 నుంచి 15 ఏళ్ల ఎలాంటి తప్పులు చేయకుండా సత్ప్రవర్తన కలిగి ఉంటేనే ఉన్నతాధికారులకు నివేదించి రౌడీషీట్ తొలగిస్తామని సూచించారు. ఆయన వెంట సీఐలు ప్రభాకరరావు, ఫిరోజ్, సుబ్బారావు, ప్రభాకర్, బ్రహ్మయ్య, సుబ్బనాయుడు, రమేష్ తదితరులు ఉన్నారు.

మారకుంటే పీడీ యాక్టు..

రౌడీషీట్ ఉన్న ప్రతి ఒక్కరూ వారంలో ఒక్కసారి స్టేషన్‌కు హాజరై తమ విధివిధానాలు తెలియజేయాలి. నేరస్థుల రిజిస్టర్‌లో సంతకం చేయాలి. వీళ్లు ఎలాంటి గొడవలు, నేరాల్లో పాల్గొనకూడదు. గంజాయి అమ్మడం, కొనడం, తాగడం చేయకూడదు. ఇలా చేసినట్లు నేరం రుజువైతే పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపుతారు. ఎన్నికల జోలికి పోరాదు. స్థానిక సంస్థ ఎన్నికల్లో పాల్గొని అల్లర్లు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయి. మహిళలు, ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా.. కళాశాలల పరిసర ప్రాంతాల్లోకి తరచూ వెళ్లినా కేసు నమోదు చేస్తారు. ఒక ప్రాంతంలో ఉంటే తరచూ పోలీసులు గుర్తించి అడుగుతున్నారని, వేరొక ప్రాంతానికి వెళ్లి నేరాలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదు. హత్యలు, గొడవలు చేసే వారిపై గతంలో కేసులు ఉండి, మళ్లీ ఏదైనా హత్య, ఇతరత్రా కేసుల్లో ప్రమేయం ఉంటే రౌడీషీట్ తొలగించడం కుదరదు. కొన్నేళ్ల పాటు ఎలాంటి తప్పిదాలు చేయకుండా సత్ప్రవర్తన కలిగి ఉంటే ఉన్నతాధికారులకు నివేదించి రౌడీషీట్ తొలగిస్తారు.

కార్యకర్తలకు తెదేపా అండ

గ్రామస్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చదలవాడ

సంతగుడిపాడు (రొంపిచర్ల), న్యూస్‌టుడే: మండల తెదేపా బీసీ సెల్ అధ్యక్షుడు మంజుల ఆంజనేయులు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని ఆదివారం ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మంజుల ఆంజనేయులు రూ. 8.5 లక్షల వైద్యం కోసం అందించాం. రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమైన మృతుని కుమారుడికి రూ. 1.49 లక్షలు అందజేశామన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఆంజనేయులు కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోన్లో కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చారన్నారు. గ్రామంలో కుంభ వీరమ్మ కుటుంబ సభ్యులను, విష్ణుల్లో కోటి అంజమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై మహిళలను ఆరా తీశారు. ఆయన వెంట జగ్గయ్య, నాగిరెడ్డి, బాలు తదితరులు ఉన్నారు.

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి

పండరీపురం (చిలకలూరిపేట పట్టణం): ముఖ్యమంత్రి సహాయనిధి సాయంతో పేద కుటుంబాల్లో సంతోషం నెలకొందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎమ్మెల్యే గృహం వద్ద ఆదివారం నాదెండ్ల మండలానికి చెందిన 19 మంది లబ్ధిదారులకు రూ.7.1లక్షల విలువైన నగదు చెక్కుల్ని పంపిణీ చేశారు. వీటితోపాటు ముందస్తు చికిత్స నిమిత్తం పట్టణానికి చెందిన మావడత్ లక్ష్మీబాయికి రూ.70వేల ఎల్‌ఓసీ అందజేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు బండారుపల్లి సత్యనారాయణ, గంగా శ్రీనివాసరావు, గట్టినేని రమేష్, వలేటి హిమవంతరావు తదితరులు పాల్గొన్నారు.

బాలోత్సవ్ పోటీల్లో ప్రతిభ

బహుమతులు సాధించిన విద్యార్థులు

వేల్పూరు (శావల్యాపురం), యడ్లపాడు, న్యూస్‌టుడే: నరసరావుపేట ఎస్‌ఎస్‌ఎన్ కళాశాలలో నిర్వహించిన పల్నాడు బాలోత్సవ్ పోటీల్లో పలు విభాగాల్లో వేల్పూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రధానోపాధ్యాయుడు మహబూబ్‌సుభాని ఆదివారం తెలిపారు. సీనియర్స్ విభాగంలో ఇశ్రాయేల్, పాలస్తీన యుద్ధం, పిల్లల మరణాలు, ఆకలికేకలు, ఆడపిల్లల ఆత్మహత్యలు ఆపాలి, ఆడపిల్లలను కాపాడాలి నాటికలలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాలు సాధించినట్లు తెలిపారు. బహుమతులు సాధించిన విద్యార్థులను జడ్పీటీసీ సభ్యురాలు హైమావతి, ఎంపీపీ ముండ్రుమూరి సుహాసిని, అనిల్‌కుమార్, పీఎంసీ చైర్మన్ శ్రీనివాసరావు, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు సంధ్వాదిత బాలకోటేశ్వరరావు అభినందించారు. ✦ యడ్లపాడులోని నారాయణ ఆంగ్ల మాధ్యమ పాఠశాల విద్యార్థులు పలు విభాగాల్లో ప్రోత్సాహక బహుమతులు సాధించారు. విజేతలను పాఠశాల ప్రిన్సిపల్ చెరుకూరి సృజన, డైరెక్టర్ విన్నమాధవ్, సెక్రటరీ బ్రహ్మానందం అభినందించారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

మద్యం సీసా తనిఖీ చేస్తున్న సీఐ వెంకటేశ్వర్లు

రొంపిచర్ల, న్యూస్‌టుడే: రొంపిచర్లలోని త్రికోటేశ్వర వైన్స్, నీలకంఠేశ్వర, ఆరవెల్లిలోని శ్రీ లక్ష్మీ మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ సీఐ డి.వెంకటేశ్వర్లు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం అమ్మకాలు నిర్వహించాలన్నారు. సర్కిల్ పరిధిలో సారా, అక్రమ మద్యం, మాదకద్రవ్యాలు వంటి వాటిపై ఎలాంటి సమాచారం ఉన్నా తెలియజేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నకిలీ మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేయడం చట్ట రీత్యా నేరమన్నారు. చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.

ఉపాధ్యాయులే భావితరాల నిర్మాతలు

జోత్స్న దంపతులను సత్కరిస్తున్న నడికట్టు రామిరెడ్డి

సాతులూరు (చిలకలూరిపేట గ్రామీణ): ఉపాధ్యాయులే భావితరాల నిర్మాతలని గోల్లపాడు గ్రూప్ సంస్థల అధినేత, విద్యాదాత నడికట్టు రామిరెడ్డి అన్నారు. నాదెండ్ల మండలం సాతులూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న దనేకుల జోత్స్న పదవీవిరమణ సందర్భంగా ఆదివారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రామిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఏ దేశమైన అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే విద్య ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. 39 సంవత్సరాలు వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన జోష్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో విశ్రాంత డీఈవో రఘుకుమార్, విశ్రాంత ఎంఈవో ఆంజనేయులు, హెచ్‌ఎం వెంకట్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోండి

వినుకొండ, న్యూస్‌టుడే: శావల్యాపురం మండలం పొట్లూరు పంచాయతీ కార్యదర్శి పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వైకాపా నాయకులు డిమాండ్ చేశారు. ఆపార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వైకాపా మండల కన్వీనర్ బోడేపూడి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు జె.ఐ రామమ్మూర్తి, సర్పంచ్ పోపూరి జ్యోతి మాట్లాడారు.

పాఠశాలకు మైక్‌సెట్ అందజేత

వినుకొండ, న్యూస్‌టుడే: ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు రోటరీక్లబ్ సభ్యులు, విశ్రాంత ఉపాధ్యాయులు గాండ్ల నాగేంద్రుడు మైక్‌సెట్ బహూకరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యశోదకు అందజేశారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి క్లబ్ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని క్లబ్ అధ్యక్షుడు యేరువ వెంకటనారాయణ తెలిపారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్లబ్ బాధ్యులు శ్రీనివాసరావు, కరీముల్లా, కూచి రామాంజనేయులు పాల్గొన్నారు.

పసుపులేరు.. కాలుష్య కోరలు

మార్కాపురం రోడ్‌లోని పసుపులేరులో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. పురపాలకసంఘం పరిధిలో సేకరించిన వ్యర్థాలను వాగు ఒడ్డున తెచ్చి పోయడంతో వర్షాలకు నీటిలో కలుస్తున్నాయి. వాగులో పేరుకుపోయి దర్శనమిస్తున్నాయి. కలుషిత నీరు దిగువున రెండు కిలోమీటర్లు ప్రవహించి గుండ్లకమ్మ నదిలో కలుస్తోంది. నూజండ్ల, వినుకొండ మండలాలతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు ఈ నీటిని తాగు, సాగు నీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. పసుపులేరును కాలుష్యం నుంచి విముక్తి కలిగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. వ్యర్థాలను అక్కడ నుంచి పూర్తిగా తొలిగిస్తున్నామని శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇస్మాయిల్ తెలిపారు. – **న్యూస్‌టుడే, వినుకొండ**

పది కిలో మీటర్లు ఇంతే..!

వినుకొండ-అద్దంకి ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ఈ దారి ధ్వంసం కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరమ్మతులు చేపట్టారు. ఇటీవల వర్షాలకు రోడ్డంతా పాడైపోవడంతో పాటు మార్జిన్లు మొత్తం గుంతలు పడి నీరు నిలిచి ఉంది. ఒక వరుస దారి కావడంతో ఎదురు వాహనాలు వచ్చినప్పుడు తొలగడానికి నానా అవస్థలు పడుతున్నామని వాహనచోదకులు వాపోతున్నారు. రోడ్డుపై గుంతలు, మార్జిన్లు రెండు అడుగుల లోతులో ఉన్నందున కమాను కట్టలు విరుగుతున్నాయని బస్సు డ్రైవర్లు వాపోతున్నారు. మార్జిన్లలోని గుంతలకు మట్టితోలాలని కోరుతున్నారు. దీనిపై ఆర్అండ్‌బీ ఏఈ నవ్యను కోరగా ప్రతిపాదనలు పంపామని అనుమతులు రావాల్సి ఉందన్నారు.– **న్యూస్‌టుడే, వినుకొండ రూరల్**

ఒకరికి గాయాలు

మేదరమెట్ల, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన జస్వంత్ ఆదివారం సింగరాయకొండ నుంచి చిలకలూరిపేట ద్విచక్ర వాహనంపై వెళుతూ అత్యవసర రన్‌వేపై ఆశ్రమం వద్ద ఆగిఉన్న లారీని ఢీకొన్నారు. గాయపడ్డ అతడ్ని హైవే అంబులెన్స్‌లో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

వసతిగృహంలో గురజాడ వర్ధంతి

పుస్తకాలు చదువుతున్న విద్యార్థులు

కళామందిర్‌సెంటర్ (చిలకలూరిపేట పట్టణం), న్యూస్‌టుడే: స్థానిక జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ (గార్డ్స్) ఆధ్వర్యంలో మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణంలోని బాలుర వసతిగృహంలో ఆదివారం నిర్వహించారు. సాహితీ విమర్శకులు డాక్టర్ పీవీ సుబ్బారావు గురజాల జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు బాలల కథల పుస్తకాలు అందజేసి చదివించారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రచురణల విభాగం కన్వీనర్ డాక్టర్ దార్ల బుజ్జిబాబు, వార్డెన్ కృపావతి, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సేవలకు గుర్తింపు పురస్కారాలే

అవార్డు అందజేస్తున్న మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

యడ్లపాడు, న్యూస్‌టుడే: మండలంలోని కొండవీడు జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు షేక్ జున్నూసాహెబ్‌కు తెలంగాణా రాష్ట్రానికి చెందిన వేర్వేరు స్వచ్ఛంద సంస్థలు రెండు జాతీయ స్థాయి పురస్కారాలు అందజేశాయి. చేతిరాతలో ఉచిత శిక్షణ, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా పురస్కారాలు శని, ఆదివారం అందుకున్నారు. ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణా ఎమ్మెల్సీ డి.శ్రావణ్‌కుమార్, ఎంపీ మల్లు రవి, బయోడైవర్శిటీ అంబాసిడర్ సుష్మ పుప్పొడి, శారద సంస్థ వ్యవస్థాపకులు కమలా మనోహర్, జీహెచ్‌ఆర్డీ వ్యవస్థాపకులు షేక్ రహమాన్ పాల్గొన్నారు. సహోపాధ్యాయులు జూన్నూసాహెబ్‌కు అభినందనలు తెలిపారు.

150 మందికి వైద్యసేవలు

శిబిరంలో రోగులను పరీక్షిస్తున్న వైద్య సిబ్బంది

నాదెండ్ల (చిలకలూరిపేట గ్రామీణ), న్యూస్‌టుడే: మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలోని సాయి ఇంగ్లీషు మీడియం పాఠశాలలో గుంటూరు శ్రీసాయిసత్య ఆసుపత్రి సహకారంతో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 150 మంది రోగులకు వైద్యులు సేవలందించారు. ఉచితంగా ఈసీజీ, బీపీ తదితర పరీక్షలు చేశారు. వైద్యులు డాక్టర్ శ్రీనివాసనాయుడు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. నిర్వాహకులు అల్లూరి సుధాకర్‌బాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కోడి పందేల స్థావరంపై దాడి

పోలీసులకు పట్టుబడిన నిర్వాహకులు

పసుమర్రు (చిలకలూరిపేట గ్రామీణ), న్యూస్‌టుడే: చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద ఉన్న జగనన్న కాలనీలో కోడిపందేల స్థావరంపై గ్రామీణ పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఎస్సై అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది జగనన్న కాలనీలోని స్థావరంపై మెరుపుదాడి చేశారు. నలుగురు నిర్వాహకులతో పాటు రెండు కోడిపుంజులు, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.2,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.

ప్రజలతో మమేకం.. సేవే లక్ష్యం

- ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాల్లో వాలంటీర్లుగా విద్యార్థులు
- పలు అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన

జొన్నలగడ్డలో మొక్కలు నాటుతున్న విద్యార్థినులు

శ్రీనివాసనగర్, నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువులకే పరిమితం కాకుండా గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళుతున్నారు. సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులను గమనిస్తూ అవగాహన పెంచుకుంటున్నారు. జీవితంలో ఉన్నతస్థానాలకు చేరాలంటే చదువు ఒక్కటే కొలమానం కాదని, క్రమశిక్షణ, సమయ పాలన, నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని సమాజంపై అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు తిరుమల ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు. గ్రామాల్లో ప్రజల అలవాట్లు, వారి నడవడిక, సంప్రదాయాలపై అవగాహన పెంచుకోవటంతోపాటు ప్రభుత్వ పథకాలు, పరిసరాల పరిశుభ్రత వంటి వాటిపై(ఎన్‌ఎస్‌ఎస్)సేవా శిబిరంలో ప్రజలకు వివరిస్తున్నారు. రోడ్డు భద్రత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించి వీధులు శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లడం వంటివి చేస్తున్నారు. ఇలా సేవా కార్యక్రమాలతో విద్యా విద్యార్థులు గ్రామస్థులతో మమేకమవుతున్నారు.

చాలా అంశాలు తెలుసుకున్నా

జీవితంలో ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలంటే చదువు ఒక్కటే ముఖ్యం కాదు. సమాజంపై అవగాహనతో పాటు ఇతర అంశాల్లో జ్ఞానం కలిగి ఉండాలి. అధ్యాపకుల ప్రోత్సాహంతో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీరుగా విద్యార్థులతో కలిసి శిబిరంలో పాల్గొన్నా. శిబిరాల ద్వారా చాలా అంశాలు నేర్చుకుంటున్నా ఇక్కడ నేర్పించే, సూచించే అంశాలు పాటిస్తే జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. **-మిరియాల పూజిత**

సమాజంపై అవగాహన

ఎన్‌ఎస్‌ఎస్ శిబిరంలో వాలంటీరుగా పాల్గొన్నా. సమాజంలో జరుగుతున్న అనేక అంశాలతో పాటు గ్రామాల్లో ప్రజల కట్టుబాట్లు, ఆచారాలు తెలుసుకున్నా. కుటుంబంలో పెద్దలతో ఎలా నడుచుకోవాలి. వేరే ప్రాంతాల్లో పెద్దలతో ఎలా మెలగాలనే విషయాలపై అవగాహన కలిగింది. పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు రావని గ్రామస్థులకు అవగాహన కల్పించా. ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వృద్ధులకు తెలియజేశా. **-కొండవీటి కావ్యసుధ**

పర్యటనతో ప్రయోజనం

జొన్నలగడ్డలో తిరుమల ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ సేవా శిబిరం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నా. ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్లటం వల్ల క్రమశిక్షణ, సహచర మిత్రులతో కలిసి మెలిసి ఎలా ఉండాలో నేర్చుకున్నా. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరించా. సర్వే చేసి గ్రామ ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లా. ప్లాస్టిక్‌తో మానవాళి మనుగడకు ఎంత ప్రమాదం పొంచి ఉందో అవగాహన కల్పించా. **-బత్తుల అంజలీ**

ఇష్టపడి చదివితే విజయం

శిక్షణ పొందుతున్న విద్యార్థులతో రామకృష్ణ

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: విద్యార్థులు ఒత్తిడిలేకుండా ఇష్టపడి చదువుకుంటే విజయం సొంతమవుతుందని విద్యానిపుణులు కనుమూరి రామకృష్ణ తెలిపారు. మండలంలోని మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయలో ఆదివారం 10, 11, 12 తరగతుల విద్యార్థులకు పరీక్షల సన్నద్ధత, భవిష్యత్తు విద్యా ప్రణాళికలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫలితాల అనంతరం ఎంచుకోవాల్సిన కోర్సులపై వివరించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ కె. వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ జ్యోతి, ఉరుకుందప్ప తదితరులు పాల్గొన్నారు.

డ్రోన్‌తో అటవీప్రాంతం జల్లెడ

బొల్లాపల్లి, న్యూస్‌టుడే: బొల్లాపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులు డ్రోన్‌తో పరిశీలించారు. నాటు సారా తయారీ, గంజాయి మొక్కల పెంపకం, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలపై నిఘా ఉంచినట్లు ఎస్సై సమీర్ బాషా తెలిపారు. ప్రజలను ఇబ్బందిపెట్టే కార్యక్రమాలు జరుగుతుంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు.

వృద్ధురాలి గొలుసు లాక్కెళ్లారు

నరసరావుపేటసెంట్రల్: కాకతీయనగర్ సమీపంలో నడిచి వెళుతున్న వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు దుండగులు చోరీ చేశారు. వీరరాఘవమ్మ నడిచి వెళుతుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మెడలో ఉన్న ఆరు సవర్ల బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రెడ్డిపాలెం చర్చికి 114 ఏళ్లు



బొల్లాపల్లి మండలం రెడ్డిపాలెం గ్రామంలో బ్రిటిష్ వారు నిర్మించిన ఆర్‌సీఎం చర్చికి 114 ఏళ్ల చరిత్ర ఉంది. రోమన్ కేథలిక్ మిషన్ సంస్థ ఆధ్వర్యంలో 1912లో ఈ చర్చి నిర్మించారు. ఏటా డిసెంబరు 3న పునీత ఫ్రాన్సిస్ శౌరివారి మహోత్సవాలు నిర్వహిస్తారు. పేద ప్రజలు అధికంగా వున్న ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు చర్చిలో జరిగే ప్రార్థనలకు హజరు అవుతారు. 2012లో ఇక్కడ 100 సంవత్సరాల వేడుకలు నిర్వహించారు. నిర్మాణంలో ఇంత వరకు చెక్కు చెదరలేదని, గ్రామంలో వ్యాపార అవవసరాల కోసం వచ్చిన బ్రిటిష్ వారు దీన్ని వినియోగించారని గ్రామ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాంద్రకుంట బాలస్వామి తెలిపారు. ఇక్కడి ఆర్‌సీఎం పాఠశాలలో గ్రామస్థులు ఉన్నత చదువులు చదివి స్థిరపడ్డారని చెప్పారు. – **న్యూస్‌టుడే, బొల్లాపల్లి**

పమిడిపాడులో ఉచిత వైద్య శిబిరం

నరసరావుపేటసెంట్రల్, న్యూస్‌టుడే: మండలంలోని పమిడిపాడు సెయింట్‌ఆన్స్ హైస్కూలులో ఆదివారం కాటూరి మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే అరవిందబాబు ప్రారంభించారు. మెడికల్ కళాశాల వైద్యులు పాల్గొని పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు. ఎమ్మెల్యే అరవిందబాబు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలు గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి సయ్యద్ జిలాని, మార్కెట్‌యార్డు ఛైర్మన్ పూనాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

విశ్రాంత ప్రిన్సిపల్ ఇంట్లో చోరీ

గాంధీపేట(చిలకలూరిపేట పట్టణం), న్యూస్‌టుడే: పట్టణంలోని గాంధీపేటలో ఉంటున్న ఓ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ ఇంట్లో చోరీ జరిగింది. 20 రోజుల క్రితం ఊరు వెళ్లిన ఆమె ఆదివారం వచ్చింది. ఇంటి తాళం వేసినట్లు ఉన్నప్పటికీ లోపల బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. చోరీ జరిగినట్లు పోలీసులకు చెప్పడంతో పోలీసులు నిఘా పెట్టారు. సోమవారం క్లూస్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు నమోదు చేసుకున్న తర్వాత ఇంటి లోపలకి వెళ్లి పరిశీలిస్తామని, దీనిపై ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

పట్టు జారితే.. ప్రమాదమే

నరసరావుపేట పట్టణంలో ఆటోలు, ట్రాక్టర్ల డ్రైవర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ట్రాక్టర్ల నిండా ఇసుక, భవననిర్మాణ వ్యర్థాలు నింపుకుని రాకపోకలు సాగించేవారు కొందరైతే, ఆటో పై భాగానికి వస్తుసామగ్రి అధికంగా లోడు చేసుకుని మరికొందరు రాకపోకలు సాగిస్తున్నారు. పట్టణంలో రైల్వేస్టేషన్ రోడ్డు ఓ ఆటో చోదకుడు స్థాయికి మించి లోడుతో ప్రమాదకరంగా వాహనం నడుపుతుండగా 'న్యూస్‌టుడే' క్లిక్‌మనిపించింది. ఏమాత్రం పట్టు జారినా ప్రమాదం జరిగే అవకాశముందని వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికలోడుతో రాకపోకలు సాగించేవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రమాదకరంగా రాకపోకలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్సై వేణు చెప్పారు.
– **న్యూస్‌టుడే, మల్లమ్మ సెంటర్ (నరసరావుపేట)**

(c) eenadu

సత్తెనపల్లి

• సత్తెనపల్లి • పెదకూరపాడు • మాచర్ల • గురజాల

పూజలు చేస్తున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ దంపతులు

ప్రసన్నలక్ష్మీ.. చల్లగ చూడమ్మా

ముత్తాయపాలెం(అమరావతి): పాడిపంటలతో పెదకూరపాడు నియోజకవర్గం సుభిక్షంగా ఉండేలా చల్లగ చూడమ్మా అంటూ నిదానంపాటి ప్రసన్నలక్ష్మికి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, లావణ్య దంపతులు పూజలు చేశారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అభిషేకాలు, పొంగళ్ల నివేదనతో మొక్కులు చెల్లించారు. సీతారాముల కల్యాణం, అయ్యప్పస్వామి పడిపూజ భక్తిశ్రద్ధలతో సాగింది. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.

భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు

దుర్గి, న్యూస్‌టుడే: అడిగొప్పల నిదానంపాటి అమ్మవారికి ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం రాత్రికే పెద్దసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బిందె తీర్థం, అభిషేకాలు, నక్షత్రహారతి, పల్లకిసేవ, చండీహోమం తదితర కార్యక్రమాలను తిలకించేందుకు భక్తులు పోటీపడ్డారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు, ఆలయ ఈవో, ఏసీ ఆదిశేషనాయుడు పర్యవేక్షించారు.

నక్షత్రహారతి అందుకుంటున్న భక్తులు

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

సత్తెనపల్లి: 80085 73171 పెదకూరపాడు: 80088 31888
కారంపూడి: 80085 73185 గురజాల: 80085 7 3176

? రెడ్డిగూడెం ప్రధాన రహదారి నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లే దారి గుంతలమయంగా ఉంది. - **శ్రీనివాసరావు, ఉప్పలపాడు**

✔ త్వరలో గ్రావెల్ తోలించి గుంతలు పూడ్చిస్తాం. - **మిల్కరాజ్, పంచాయతీ కార్యదర్శి** - న్యూస్‌టుడే, రాజుపాలెం

రెడ్‌క్రాస్ సత్తెనపల్లిశాఖ అధ్యక్షుడి ఎన్నిక

చంద్రశేఖర్‌ను సత్కరిస్తున్న క్లబ్ సభ్యులు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: రెడ్‌క్రాస్ సత్తెనపల్లి శాఖ నూతన అధ్యక్షుడిగా స్థానిక వ్యాపారి ఆళ్ల చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని గుంటూరు రోడ్డులోని శివసదనంలో ఆదివారం క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. క్లబ్ వైస్‌ఛైర్మన్‌గా పోతుగంటి రామకోటేశ్వరరావు ఎన్నికయ్యారు. క్లబ్ జిల్లా ఛైర్మన్ శేషగిరిరావు, వైస్‌ఛైర్మన్ శ్రీనివాసరావు ఎన్నికను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని సభ్యులు సత్కరించారు. రక్తదానంపై ప్రజల్లో అపోహలు తొలగించడంతోపాటు విస్తృతంగా శిబిరాలు ఏర్పాటు చేస్తామని నూతన బాధ్యులు చెప్పారు. ప్రతినిధులు దరువూరి నాగేశ్వరరావు, పుట్టి సాంబశివరావు, దాసరి కోటేశ్వరరావు, రావెల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

గంజాయి మాఫియాను అరికట్టాలి

క్రోసూరులో సీపీఎం నాయకుల నిరసన

క్రోసూరు (అచ్చంపేట) న్యూస్‌టుడే: రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల మాఫియాను అరికట్టాలని జిల్లా సీపీఎం కార్యవర్గ సభ్యుడు రవిబాబు కోరారు. నెల్లూరు జిల్లాలో సీపీఎం కార్యకర్త పెంచలయ్యను గంజాయి మాఫియా హత్య చేసిందని, నిందితులను శిక్షించాలని కోరుతూ ఆదివారం ఆయన క్రోసూరులోని అంబేడ్కర్, జ్యోతిరావ్ ఫూలే విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నాయకులు హనుమంతరావు, వెంకటేశ్వర్లు, గోపిక్రిష్ణ, వెంకటేశ్వర్లు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

3న చలో విజయవాడ

దుర్గి, న్యూస్‌టుడే: విజయవాడలో ఈనెల 3న తలపెట్టిన అగ్రిగోల్డ్ కంపెనీ బాధితుల ఆవేదన యాత్రను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి మధుసూదనరావు కోరారు. ఆరోజు ఉదయం తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ధర్నా చౌక్ వరకు యాత్ర కొనసాగుతుందన్నారు. జిల్లాలోని బాధితులు తరలిరావాలన్నారు.

సేవలతో మురిసి.. జాతీయస్థాయిలో మెరిసి

పట్టణ ఆరోగ్య కేంద్రానికి ఎన్‌క్వాస్ గుర్తింపు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

నాణ్యమైన సేవలతో పట్టణంలోని వెంగళరెడ్డినగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ) జాతీయస్థాయి గుర్తింపు పొందింది. జాతీయ ఆరోగ్య ప్రమాణాల సూచీ (ఎన్‌క్వాస్) సర్టిఫైడ్ నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ నుంచి శనివారం అందుకుంది. కేంద్ర బృందం చేసిన నిశిత పరిశీలనలో అన్ని అంశాల్లో కలిపి 91.85 శాతం స్కోర్ సాధించి మెరిసింది. రాష్ట్రంలో రెండు యూపీహెచ్‌సీలకు ఎన్‌క్వాస్ సర్టిఫై రాగా.. అందులో వెంగళరెడ్డినగర్ ఒకటి కావడం విశేషం.

ఆసుపత్రి ప్రత్యేకతలు ఇవే..

★ 2021లో పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2023లో 11వ వార్డులో రూ.కోటి నిధులతో శాశ్వత భవనం నిర్మించారు. ★ 5, 11, 12, 14, 15 వార్డు సచివాలయాల పరిధిలోని ప్రజలకు సేవలందిస్తున్నారు. ★ రోజూ ఓపీ 70 నుంచి 80 వరకు ఉంటుంది. ★ వైద్యురాలు, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మరో ఇద్దరు సిబ్బందితో కలిసి రోజూ ఏడుగురు సేవలందిస్తున్నారు. ★ వారంలో ప్రతి బుధవారం ఎండీ జనరల్ వైద్య నిపుణుడు ఆసుపత్రికి వచ్చి రోగులకు చికిత్స అందిస్తున్నారు. ★ ఆసుపత్రితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అన్నిరకాల వ్యాధులకు ఉచిత నిర్ధారణ పరీక్షలుచేసి, ఇక్కడ చికిత్సకు

వెంగళరెడ్డినగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం

అవకాశంలేని వారిని స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల, గుంటూరు సమగ్రాసుపత్రికి పంపిస్తున్నారు. ★ మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్‌తోపాటు దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలందించడమే కాకుండా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ★ యూపీహెచ్‌సీ పరిధిలోని రోగుల వివరాలను పక్కాగా డిజిటలైజేషన్ చేశారు.

తనిఖీ జరిగిందిలా..

కేంద్ర బృందం అక్టోబరు 31, నవంబరు 1 తేదీల్లో యూపీహెచ్‌సీని తనిఖీ చేసింది. వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖాపరమైన 12 అంశాలతోపాటు ఎన్‌క్వాస్ సర్టిఫైకి ప్రామాణికమైన ఐదు అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది.

మూడేళ్లపాటు ప్రోత్సాహకం

ఎన్‌క్వాస్ గుర్తింపుతో వచ్చే మూడేళ్లపాటు ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పన, మరింత మెరుగ్గా వైద్య సేవలందించేందుకు అవసరమైన ప్రోత్సాహక నిధులు జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి అందనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ప్రోత్సాహకాలు అందుతాయి. సమష్టి కృషితో ఆసుపత్రికి జాతీయస్థాయి గుర్తింపు లభించిందని వైద్యురాలు మహమ్మద్ ఆసియా జమీల్ చెప్పారు.

వైద్య శిబిరానికి స్పందన

రోగులను పరీక్షిస్తున్న సిబ్బంది

వెల్దుర్తి, న్యూస్‌టుడే: మండల పరిధిలోని మండాది గ్రామంలో మోక్షిత్ రిషిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంజలి ఆసుపత్రి వైద్యులు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 300 మందికి పరీక్షలు చేసి, మందులు అందజేశారు. ఆరోగ్య జాగ్రత్తలు వివరించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కాచి వడబోసిన నీటిని తాగాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు దుర్గాప్రసాద్, మోహన్, విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పాండునాయక్ తదితరులు పాల్గొన్నారు.

మురుగు పారని కాలువ

పట్టణంలోని క్రిస్టియన్‌పేటలో ప్రధాన కాలువలో మురుగు పారట్లేదు. సరైన నిర్వహణలేక కాలువ పూడిపోయేలా ఉంది. మురుగు నీరంతా రోడ్డుపైకి చేరి కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు.
- న్యూస్‌టుడే, సత్తెనపల్లి

చదువుకు సాయం.. యువతకు నైపుణ్యం

న్యూస్‌టుడే, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచర్ల

జిల్లాలో పట్టణాలు, నగర పంచాయతీలు, మండలాలు	36
వార్డు, గ్రామ సచివాలయాలు	538
ఎంపిక చేసిన బంగారు కుటుంబాలు	1,21,796
బంగారు కుటుంబాల్లో సభ్యులు	3,34,746 మంది
ఇప్పటివరకు దత్తత పూర్తయిన కుటుంబాలు	36,732
ముందుకొచ్చిన మార్గదర్శకులు	2,628

చదువుకు సాయం కావాలా.. ఉద్యోగ, ఉపాధి కల్పనకు నైపుణ్య శిక్షణ అవసరమా.. ఆర్థిక అవసరాలేమిటి? వర్తక, వ్యాపారాల నిర్వహణకు పెట్టుబడులు.. అవసరాలు ఇంకేమైనా ఉన్నాయా అని బంగారు కుటుంబాల వద్దకు వెళ్లి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆరా తీస్తున్నారు. పేదరిక నిర్మూలనలో భాగంగా పీ4 కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. మార్గదర్శకులను ఎంపిక చేసి సమస్యలు పరిష్కరించేలా చొరవ తీసుకుంటుంది. మార్గదర్శకుల పరిధిలోలేని కుటుంబాలకు నేరుగా ప్రభుత్వమే ఆర్థిక తోడ్పాటు అందించేందుకు వారికి ఏం కావాలో సర్వేలో గుర్తిస్తుంది.

వివరాలు సేకరిస్తున్న సచివాలయ ఉద్యోగులు

ముఖ్యంగా పిల్లల చదువులు, నైపుణ్యాలు, స్వయం ఉపాధికి అవకాశాలు, వైద్యపరమైన సమస్యల్ని బంగారు కుటుంబాల నుంచి తెలుసుకుంటున్నారు. ఫండ్ ఏ నీడ్ పేరుతో ఎంత ఫండ్ అవసరమో నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. ఎవరికైనా చికిత్సలకు డబ్బులు కావాలని కోరితే వారిని ప్రభుత్వం ఎంప్యానల్డ్ ఆసుపత్రులకు పంపి ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తారు. సంక్షేమ పథకాల ద్వారా వారి అవసరాలు తీర్చే ఆలోచనను ప్రభుత్వం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కచ్చితమైన వివరాల సేకరణతో బంగారు కుటుంబాల భవిష్యత్తును బంగారు మయం చేసేలా ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నారు.

స్వచ్ఛ అడుగులు.. పచ్చని తోరణాలు

గురుకుల విద్యాలయానికి అవార్డు

మాడుగుల (గురజాల (గ్రామీణ), న్యూస్‌టుడే: మాడుగుల గురుకుల పాఠశాల ఒకప్పుడు కనీస వసతులకు నోచుకోలేదు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చొరవతో అభివృద్ధి దిశగా అడుగులు వేసింది.. పచ్చని చెట్ల నీడన, పరిసరాల శుభ్రతతో ప్రత్యేకత సంతరించుకుంది. స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయంగా రాష్ట్ర స్థాయి అవార్డు సొంతం చేసుకుంది. విశాలమైన భవనం, ఆవరణ మొత్తం పచ్చదనంతో విద్యాలయం చూడముచ్చటగా ఉంది. ఇక్కడ విద్యార్థుల సహకారంతో పెరటి తోట సాగు చేసి, కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. వీటితోనే కూరలు వండి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. మరుగుదొడ్ల నిర్వహణ బాగుంది. రంగుల చిత్రాలతో గోడలను తీర్చిదిద్దారు. వివిధ అంశాలపై తరచూ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలో కలెక్టర్ నుంచి అవార్డు అందుకోనున్నారు. దీనిపై ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వచ్ఛ ఏవం హరిత్ అవార్డు దక్కడం ఆనందంగా ఉందని, అందరి సమష్టి కృషితోనే సాధ్యమైందన్నారు.

తెదేపా బలోపేతానికి చర్యలు

మాచవరం: తెదేపా బలోపేతానికి ఆ పార్టీ పరిశీలకుడు పూజల వెంకట కోటయ్య ఆదివారం మాచవరం, నాగేశ్వరపురం తండా, చెన్నాయపాలెం గ్రామాల్లో పర్యటించారు. మండల నాయకులతో కలిసి బూత్ కన్వీనర్లతో చర్చించారు. పార్టీ బలహీనంగా ఉన్నచోట్ల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు, రామారావు, నరసింహారావు తదితరులు ఉన్నారు.

సత్ప్రవర్తనతో మెలగాలి

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: సత్ప్రవర్తనతో మెలగకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీషీటర్లకు డీఎస్పీ హనుమంతరావు హెచ్చరించారు. సత్తెనపల్లి పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లకు స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్‌లో ఆయన మాట్లాడారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టామని, ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా ఎవరు వ్యవహరించినా జైలుకు పంపిస్తామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఇద్దరు పీడీ యాక్టుతో జైలుకు వెళ్లారన్నారు. గొడవల్లో తలదూర్చి జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. కుటుంబంతో ప్రశాంత జీవనం గడపాలని కోరారు.

రాజుపాలెం: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై మణికృష్ణ హెచ్చరించారు. మండలంలోని రౌడీషీటర్లకు ఆదివారం రాజుపాలెంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. తగాదాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలని సూచించారు.

పింఛన్ల పంపిణీకి సిద్ధం

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలో 537 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 2,71,688 మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల నగదు అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాకు రూ. 119.19 కోట్లు మంజూరు చేశారు. నవంబరు 30 (ఆదివారం) సెలవు కావడంతో 29వ తేదీకే ఉద్యోగులందరూ నగదును బ్యాంకుల నుంచి తీసుకున్నారు. సోమవారం నుంచి 5వ తేదీ లోపు లబ్ధిదారుల ఇళ్లకు ఉద్యోగులు వెళ్లి నగదు అందించనున్నారు. ఎక్కడైనా జాప్యం, పొరపాటు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ఊరికి ఉపకారి

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే

చెరువుకట్టపై నాటిన మొక్కలు



పర్వతనేని రామారావు

గ్రామాభివృద్ధే ధ్యేయంగా ఆయన పని చేస్తున్నారు.. సాయం కోసం ఎదురు చూసేవారికి చేయి అందిస్తున్నారు. పేదవారికి అండగా నిలుస్తున్నారు. గ్రామంలో సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరిస్తూ, మరోవైపు పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. ఆయనే వీరాపురం గ్రామానికి చెందిన పర్వతనేని రామారావు. గ్రామం నుంచి పొలాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా ఉండి, రైతులు పండించిన పంట దిగుబడులు ఇళ్లకు చేర్చుకోవడానికి అవస్థలు పడుతుండటంతో ఆయన సొంత నిధులతో నిర్మాణం చేయించారు. సొంత స్థలం 25 సెంట్లు శ్మశాన వాటికకు ఇచ్చి ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయించారు. పర్యావరణ పరిరక్షణకు చెరువు కట్టపై మొక్కలు నాటించారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు.

ఆరురోడ్లు.. రూ.25 లక్షలు : వీరాపురం, శాంతినగర్ గ్రామాల పరిధిలో పొలాలకు వెళ్లే ఆరు రహదారులను సుమారు రూ.25 లక్షలతో బాగు చేయించారు. దాంతోపాటు చెరువు కట్టపై పచ్చదనం పెంపుదలకు మూడేళ్ల కిందట సుమారు 300 మొక్కలు నాటించారు. జామ, మామిడి, సపోటా, ఉసిరి, నేరేడు, అంజురా, కొబ్బరి తదితర మొక్కలు నాటించారు. అవి పెరిగి పెద్దవై కాయలు, పండ్లు కాస్తున్నాయి. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున గ్రామంలో రూ.1.4 లక్షలు వెచ్చించి 500 పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. గ్రామంలో ఎవరైనా పేదలు చనిపోతే మట్టి ఖర్చులకు రూ.10 వేలు ఆర్థిక సాయం చేస్తున్నారు. పేదల గృహ నిర్మాణానికి 50 సిమెంట్ కట్టలు అందజేస్తున్నారు. శాంతినగర్ వద్ద తంగెడ మేజరుపై వంతెన నిర్మాణం చేయించారు. తాగునీటి ప్లాంట్ ఏర్పాటుకు కొంత ఆర్థిక సహాయం చేశారు.

రైతన్నా మీకోసం.. సాగుకు సహకారం

జలాల్‌పురంలో కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే ప్రవీణ్, అధికారులు

పెదకూరపాడు, క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ, న్యూస్‌టుడే: వ్యవసాయం లాభసాటి కావాలని, రైతన్న ఇంట సిరులు పండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వారం రోజులుగా రైతన్నా మీకోసం కార్యక్రమం నిర్వహించింది. వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని నియోజకవర్గంలో 40,732 రైతు కుటుంబాలను నేరుగా కలిసి ప్రభుత్వం అందించిన పథకాల గురించి వివరించారు. సీఎం సందేశం లేఖ, పథకాలకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. అన్నదాతల నుంచి పలు వివరాలు సేకరించారు.

మండలం	రైతు కుటుంబాలు	యాప్‌లో నిక్షిప్తం
బెల్లంకొండ	4611	4611
అచ్చంపేట	9140	8946
అమరావతి	9121	8724
పెదకూరపాడు	8047	7755
క్రోసూరు	9813	8144

మూడు కుటుంబాలు క్లస్టర్‌గా.. : ప్రతి మూడు కుటుంబాలను ఒక క్లస్టర్‌గా విభజించి, ఒక్కో బృందం రోజుకు 30 క్లస్టర్లు (90 గృహాలు) సందర్శించారు. ప్రస్తుత రబీ, రానున్న ఖరీఫ్ సీజన్లలో ఏఏ పంటలు సాగు చేయనున్నారు. విత్తనాలు, ఎరువులు ఎంతమేర అవసరమో వివరాలు నమోదు చేశారు. అలాగే రైతుల జీవనోపాధి, ఆర్థిక స్థితి, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ఆరా తీశారు.

సేవలకు గుర్తింపు పురస్కారాలే

అవార్డు గ్రహీతతో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

యడ్లపాడు: మండలంలోని కొండవీడు జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు షేక్ జున్నూసాహెబ్‌కు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వేర్వేరు స్వచ్ఛంద సంస్థలు రెండు జాతీయ స్థాయి పురస్కారాలు అందజేశాయి. చేతిరాతలో ఉచిత శిక్షణ, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా పురస్కారాలు శని, అదివారం అందుకున్నారు. ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ డి.శ్రావణ్‌కుమార్, ఎంపీ మల్లు రవి, బయోడైవర్శిటీ అంబాసిడర్ సుష్మ పుప్పొడి, శారద సంస్థ వ్యవస్థాపకులు కమలా మనోహర్, జీహెచ్‌ఆర్డీ వ్యవస్థాపకులు షేక్ రహమాన్ పాల్గొన్నారు. సహోపాధ్యాయులు జున్నూసాహెబ్‌కు అభినందనలు తెలిపారు.

చండ్ర పుల్లారెడ్డికి నివాళి

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: గోదావరి లోయ రైతాంగ ప్రతిఘటన పోరాట నిర్మాత చండ్ర పుల్లారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం పట్టణంలోని రిక్షాకాలనీలో సీపీఐఎంఎల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పుల్లారెడ్డి చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు గోపాల్, శేఖర్, ఉపేందర్, జయరాం, మల్లేష్, సురేష్, ప్రణయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

బిడ్డను చూడకుండానే మృత్యువాత

ప్రభుదాసు (పాత చిత్రం)

ధూళిపాళ్ల(సత్తెనపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల సమీపంలో లారీ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం చెందాడు. భాగ్యనగర్‌కాలనీకి చెందిన చల్లంచర్ల ప్రభుదాసు(32) వెన్నాదేవి సమీపంలోని నర్సరీలో కూలీ పనులు చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున నర్సరీలో మొక్కలకు నీరు అందించి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరాడు. ఎదురుగా పిడుగురాళ్ల వైపు నుంచి వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని గ్రామీణ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడి భార్య కోటేశ్వరమ్మ నిండు గర్భిణి. భార్య ప్రసవమైతే బిడ్డను చూసుకోవాలని కలలుగన్న ప్రభుదాసు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.

పంట కాలువలో పడి వృద్ధుడి మృతి

మేడికొండూరు, న్యూస్‌టుడే: మేడికొండూరు మండలం వరగాని రోడ్డు పక్కన పంట కాలువలో ఆదివారం ఉదయం ఓ వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ సుబ్బారావు తమ సిబ్బందితో అక్కడికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు పిడుగురాళ్లకు చెందిన షేక్ మస్తాన్(73)గా గుర్తించారు. వృద్ధుడు ఈ నెల 23వ తేదీ కొంత మందితో కలిసి మంగళగిరి వెళ్లారు. అనంతరం 27వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. మస్తాన్‌కు మతిస్థిమితం సక్రమంగా ఉండదని, ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

జ్వరం వీడకుంటే వైద్యుడిని సంప్రదించాలి

ఆకులగణపవరం (రాజుపాలెం), న్యూస్‌టుడే: రోజుల తరబడి జ్వరం తగ్గకుంటే వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సింగరాజు సాయికృష్ణ, దివ్య, ఆకుల శివప్రసాదు పేర్కొన్నారు. సత్తెనపల్లికి చెందిన సింగరాజు స్వచ్ఛంద సంస్థ, సాయికృష్ణ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఆకులగణపవరంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 250 మందికి పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. రాజుపాలెంలో ఎల్వీప్రసాదు కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి స్పందన వచ్చింది.

రెడ్డిపాలెం చర్చికి 114 ఏళ్లు



బొల్లాపల్లి, న్యూస్‌టుడే: బొల్లాపల్లి మండలం రెడ్డిపాలెం గ్రామంలో బ్రిటిష్ వారు నిర్మించిన ఆర్‌సీఎం చర్చికి 114 ఏళ్ల చరిత్ర ఉంది. రోమన్ కేథలిక్ మిషన్ సంస్థ ఆధ్వర్యంలో 1912లో ఈ చర్చి నిర్మించారు. ఏటా డిసెంబరు 3న పునీత ఫ్రాన్సిస్ శౌరి మహోత్సవాలు నిర్వహిస్తారు. 2012లో ఇక్కడ 100 సంవత్సరాల వేడుకలు నిర్వహించారు. నిర్మాణం ఇంత వరకు చెక్కు చెదరలేదని, గ్రామంలో వ్యాపార అవసరాల కోసం వచ్చిన బ్రిటిష్ వారు దీన్ని నిర్మించారని గ్రామ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాండ్రకుంట బాలస్వామి తెలిపారు. ఇక్కడి ఆర్‌సీఎం పాఠశాలలో గ్రామస్థులు ఉన్నత చదువులు చదివి స్థిరపడ్డారని చెప్పారు. 3న జరిగే ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దసంఖ్యలో తరలిరానున్నారు.

తుపాను మిగిల్చిన నష్టం

మాచవరం, న్యూస్‌టుడే

★ మాచవరానికి చెందిన సుబ్బారావు మూడెకరాల కౌలు పొలంలో పత్తి పంట వేశారు. ఇప్పటి వరకు క్వింటన్నర పత్తి వచ్చింది. పంట దున్ని మరో పైరు వేయాలని ఆలోచన చేస్తున్నారు. దాదాపు రూ.70 వేల వరకు నష్టం వచ్చిందని చెప్పారు.

★ కొత్తపాలేనికి చెందిన శ్రీనివాసరావు తనకున్న అర ఎకరంతో పాటు పక్కనే ఉన్న మరో రెండున్నర పొలాన్ని కౌలుకు తీసుకొని పత్తి వేశాడు. ఎనిమిది క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. పత్తి అమ్మితే కూలీల ఖర్చు కూడా రాలేదు. అదనంగా మరో రూ.1,800లు ఖర్చు అయ్యాయి. దాంతో పత్తి పంటను దున్నేశాడు.

★ కొత్తపాలేనికి చెందిన ఆంజనేయులు ఐదెకరాల్లో పత్తి వేశారు. ఎకరాకు మూడు క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. వర్షం కారణంగా పత్తి నల్లగా మారడంతో క్వింటా రూ.3 వేలు చొప్పున విక్రయించారు. కూలీల ఖర్చు కూడా రాకపోగా, అదనంగా రూ.2 వేలు ఖర్చు చేయాల్సి వచ్చింది.

★ మాచవరానికి చెందిన సాంబయ్య తనకున్న మూడెకరాల్లో పత్తి వేశారు. వర్షానికి ముందు ఎకరాకు పది క్వింటాల వరకు దిగుబడి వస్తుందని భావించారు. మొంథా తుపానుతో పంట పూర్తిగా పాడైపోయింది. ఎకరాకు నాలుగు క్వింటాలే దిగుబడి వచ్చింది. పత్తి అమ్మగా, కూలీలకు పోను రూ.10 వేలు మిగిలాయి. దాంతో మనస్తాపం చెంది రెండ్రోజుల కిందట పంట దున్నేశారు. **ఇది.. పల్నాడులో పత్తి రైతుల పరిస్థితి.**

పంటను దున్నేస్తున్న రైతు

ఈ ఏడాదైన పంట బాగుంటుందని ఆశించినా, నిరాశ తప్పలేదు. మొంథా తుపాను ప్రభావంతో దెబ్బతింది. రోజుల తరబడి జల్లులు పడటంతో పత్తి కాయల్లోకి నీరు చేరి కుళ్లి పోయాయి. కొన్ని నల్లగా మారాయి. పత్తి విత్తనాల్లో మొలకలు వచ్చి, తెగులు సోకిన మాదిరిగా పొలాలన్నీ ఆకులు రాల్చాయి. పత్తి తీతలకు కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో చాలామంది పంటను దున్నేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా మినుము, మొక్కజొన్న, పెసర, కంది పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజనులో 85,817 హెక్టార్లలో పత్తి పంట వేశారు. ఎక్కువగా గురజాల, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, నరసరావుపేట నియోజకవర్గాల్లో సాగు చేపట్టారు. అన్నదాతలు వాతావరణ ఆధారిత బీమాపై ఆశలు పెట్టుకున్నారు.

ఈనాడు
పార్వతీపురం మన్యం
సోమవారం డిసెంబరు 1, 2025

గురజాడ.. మీ అడుగుజాడలో..

పార్వతీపురం, న్యూస్‌టుడే: తెలుగు వాడుక భాషను ప్రోత్సహించిన నవయుగ వైతాళికుడిగా గురజాడ వెంకటఅప్పారావు చరిత్రలో నిలిచిపోయారని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అన్నారు. ఆదివారం గురజాడ వర్ధంతి సందర్భంగా పార్వతీపురం పట్టణంలోని విగ్రహానికి సబ్ కలెక్టరు వైశాలి, సాహితీవేత్తలతో కలిసి నివాళులర్పించారు. హేతువాదిగా, సంస్కరణవాదిగా తెలుగు నేలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. కవులు, రచయితలు గంటేడ గౌరునాయుడు, ఎం.శ్రీరాములు, ఎం.జగదీశ్వరరావు, పి.రవీంద్రనాథ్, పి.రామలింగస్వామి, ఎన్.ఉమామహేశ్వరరావు, సీహెచ్ గోపాలరావు, ఎస్.స్వామినాయుడు, పి.రోహిణీకుమార్, సోమేశ్వరరావు, చిన్నంనాయుడు పాల్గొన్నారు.

గురజాడ విగ్రహం వద్ద మాట్లాడుతున్న కలెక్టర్ ప్రభాకరరెడ్డి

వణుకు పుడుతుంటే కునుకెలా పడుతుంది..

వసతి గృహాల్లో విద్యార్థుల యాతన ఇది..

అసలే మన్యం.. ఆపై శీతాకాలం. గాలులు, దట్టంగా కురుస్తున్న మంచుతో చలి తీవ్రత విపరీతంగా ఉంది. ఇలాంటి తరుణంలో నేలపై నిద్రించాలంటే ఎంత కష్టం. కిటికీలకు తలుపులు లేకుంటే నిద్రలా పడుతుంది. వసతి గృహాల్లో విద్యార్థుల వేదన ఇది.

న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

అద్దె భవనాలు.. చాలీచాలని గదుల్లో నడుస్తున్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. గత వైకాపా ప్రభుత్వం పాలనలో కనీసం నిర్వహణ పనులు కూడా చేపట్టక చాలా మేర అధ్వానంగా మారాయి. ఆ ప్రభావం ఇప్పటికీ పలుచోట్ల కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, బీసీ వసతి గృహాలకు కొన్నిచోట్ల మరమ్మతులు చేపట్టారు. సౌకర్యాలు మెరుగుకు చర్యలు చేపట్టారు. ఇంకా పలుచోట్ల బాలలు ఇబ్బందులు పడుతున్నారు.

పాలకొండ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో కిటికీకి తలుపులు లేక గోనె సంచులతో రక్షణ

జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు: 116 ● ప్రీ మెట్రిక్ : 88 ● పోస్టు మెట్రిక్ : 28 ● విద్యార్థులు: 23 వేల మంది

ఇదీ పరిస్థితి

- ప్రధానంగా గిరిజన వసతి గృహాల్లో చిరిగిన మెష్‌లు, తలుపులు లేని కిటికీలు, నిర్వహణ లేని మరుగుదొడ్లు దర్శనమిస్తున్నాయి.
- రక్షిత నీటి కోసం అందించిన శుద్ధ జల యంత్రాలు మూలకు చేరాయి.
- వేడి నీటి కోసం కొన్నిచోట్ల గతంలో సోలార్ పలకలు ఏర్పాటు చేశారు. అవన్నీ మూలకు చేరాయి.
- వేడి నీటి సౌకర్యం లేదు. తాగేందుకు అప్పుడప్పుడూ నీటిని మరిగించి అందిస్తున్నారు.
- స్కావెంజర్లు లేక పారిశుద్ధ్య సమస్య వేధిస్తోంది.
- 2019కి ముందు ప్రతి వసతి గృహానికి నిర్వహణ నిధులు రూ.10వేల చొప్పున ప్రభుత్వం ఇచ్చేది. వైకాపా వచ్చాక వాటిని నిలిపేసింది. మరుగుదొడ్ల శుభ్రం, బ్లీచింగ్, ఫినాయిల్, చీపుర్లు తదితర వాటికి సంరక్షకులు సొంత నగదు వెచ్చించాల్సిన పరిస్థితి.
- పలుచోట్ల సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రతి చోటా వంట మనిషి(కుక్), సహాయకుడు(కమాటీ), వాచ్‌మెన్ ఉండాలి. పలు చోట్ల ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి.

ఇబ్బంది లేకుండా చూస్తున్నాం ..

చలి తీవ్రత దృష్ట్యా విద్యార్థులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక దృష్టిసారించాం. వేడి నీరు ఇవ్వాలని ఆదేశించాం. ఎస్సీ బీసీ వసతి గృహాలకు మరమ్మతులు ఇటీవలే జరిగాయి. గిరిజన వసతి గృహాల్లో పరిస్థితి పరిశీలించి, చర్యలు తీసుకుంటాం.
– అప్పన్న, విజయశాంతి, డీబీసీడబ్ల్యూవో, డీడీ

భద్రగిరి గురుకుల పాఠశాలలో నిరుపయోగంగా మంచాలు

సంక్షేమం సంక్షోభం 9లో

ఒకటికి రెండు సార్లు వెతకాల్సిందే

● పట్టణాల్లో ప్రజా మరుగుదొడ్లు లేక ఇబ్బందులు

న్యూస్‌టుడే – సాలూరు, పార్వతీపురం, పాలకొండ

జిల్లాలోని పట్టణాల్లో జనాభా పెరుగుతోంది. పలు ప్రాంతాల నుంచి రోజూ పట్టణాలకు వేలాది మంది అవసరాల నిమిత్తం వస్తుంటారు. ప్రజా మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తిరిగి ఇంటికి చేరేవరకు గంటల కొద్దీ ఉగ్గబట్టి ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పార్వతీపురం పండా వీధిలో తలుపులు ఊడిన మరుగుదొడ్లు

పలుచోట్ల ఇదీ పరిస్థితి..

సాలూరు పురపాలికలో 35 సామాజిక మరుగుదొడ్లు ఉండగా.. 26 మరమ్మతుల్లో ఉన్నాయి. రూ.20 లక్షలు కేటాయించి, టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాలేదు. బంగారమ్మపేట, రెల్లివీధి, పెదహరిజనపేట, నెయ్యిలవీధి, కొంకివీధి, మున్సిపల్ కార్యాలయం వద్ద మూడేళ్లుగా మూతపడ్డాయి. ● పాలకొండలో రావాడ, చీమల, ఘటాల, రెల్లి వీధుల్లో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరాయి. రూ.80 వేలతో వీటిని వినియోగంలోకి తీసుకురావచ్చని గుర్తించినా పరిష్కారానికి చొరవ లేదు. రద్దీగా ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రధాన మార్కెట్, కార్గిల్ కూడలిలో శౌచాలయాలు నిర్మించాల్సి ఉంది.

జిల్లా కేంద్రంలో ఇలా..

పార్వతీపురం పండావీధి, జగన్నాథపురం, ఇందిరాకాలనీలో శిథిలావస్థలో ఉన్నాయి. తలుపులు, కనీసం నీటి వసతి లేదు. నిర్వాహకులకు ఒక్కో దానికి రూ.3 వేలు వేతనం ఇవ్వాల్సి ఉండగా.. ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వలేదు. రద్దీగా ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్, మేదర కూడళ్లు, దేవాంగుల వీధి ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించాలని కోరుతున్నా ఫలితం లేదు.

ఇదీ పరిస్థితి

పట్టణం	మరుగుదొడ్లు	శిథిలం/ మరమ్మతులు
పాలకొండ	04	04
పార్వతీపురం	06	03
సాలూరు	35	26

చర్యలు చేపడతాం..

రద్దీ, మురికివాడల ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజా మరుగుదొడ్లు నిర్మించారు. వీటి నిర్వహణ పక్కాగా ఉండాలని చెప్పాం. ఇంకా అవసరమైతే నిర్మిస్తారు. ఇబ్బందులున్నచోట మరమ్మతులు చేస్తున్నారు. పట్టణవాసులకు అవస్థ లేకుండా చూడాలని పురపాలికల అధికారులకు చెప్పాం.
– వి.రవీంద్ర, ఆర్డీ, పురపాలిక శాఖ

కాయమంతా రాళ్లు.. కళ్ల నిండా నీళ్లు..!

బయటకు తీసిన రాయి

బాంబు పేలుడు బాధితుడి వేదన ఇది..

పార్వతీపురం, పట్టణం, కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్‌టుడే

ఈ ఏడాది దీపావళి ముందురోజు పార్వతీపురం ఆర్టీసీ బస్టాండ్‌లోని పార్సిల్ సర్వీసు వద్ద బాంబు పేలిన ఘటనలో గాయపడిన క్షతగాత్రులను కష్టాలు వీడడం లేదు. విశాఖ కేజీహెచ్‌కు మెరుగైన వైద్యం కోసం వెళ్లిన క్షతగాత్రుడు రమేష్‌కు అక్కడ ఇబ్బందులు ఎదురుకావడంతో కుటుంబసభ్యులు పార్వతీపురం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శరీరంలోకి రాళ్లు చొచ్చుకుపోవడంతో ఒక్కొక్కటిగా శస్త్రచికిత్స చేసి బయటకు తీస్తున్నారు. ఆదివారం కాలికి శస్త్రచికిత్స చేసి, అంగుళం పరిమాణంలో ఉన్న రాయిని తొలగించారు. విరిగిన కాలికి రాడ్లు అమర్చారు. శరీరంలో ఇంకా రాళ్లు ఉన్నాయని, అన్నింటినీ ఒకేసారి బయటకు తీయడం సాధ్యం కాదని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక్కొక్కటిగా తొలగించేలా వైద్యం అందిస్తున్నారు. కంటిచూపు ఇంకా రాలేదు. చికిత్స అందించాల్సి ఉందని చెబుతున్నారు.

ఆసుపత్రిలో రమేష్

పరిష్కార వేదిక నేడు

పార్వతీపురం, న్యూస్‌టుడే : ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్ఎస్‌లో కలెక్టర్ ప్రభాకరరెడ్డి, ఇతర అధికారులు వినతులు స్వీకరిస్తారు. సాధారణ వినతులతో పాటు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ ప్రతి వారం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ కార్యక్రమాన్ని జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్‌కలెక్టర్లు పవర్‌స్వప్నిల్ జగన్నాథ్, వైశాలి నిర్వహిస్తారు. పదిహేను మండలాల తహసీల్దార్లు పాల్గొని ఫిర్యాదులను పరిశీలిస్తారు. పీజీఆర్ఎస్ వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చునని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

విహరించే మనసులు.. వినిపించే ఊసులు

సీతంపేటలో ఆదివారం పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొంది. ఉమ్మడి జిల్లా నుంచి సందర్శకులు తరలివచ్చారు. వన భోజనాలు చేసి, పలు పర్యాటక ప్రదేశాల్లో విహరించారు. ఎన్టీఆర్ సాహస ఉద్యాన పార్కులో వివిధ సాహస క్రీడలు, బోటింగ్, ఊగే వంతెన తదితరచోట్ల కేరింతలు కొడుతూ సంతోషంగా గడిపారు. మెట్టుగూడ జలపాతం వద్ద జలకాలాడారు. దోనుబాయి దరి సున్నపుగెడ్డ, మల్లి, బెనరాయి, ఈతమానుగూడ జలపాతాలు, ఆడలి వ్యూ పాయింట్, జగతిపల్లి హిల్ రిసార్ట్సు ప్రాంతాల వద్ద పర్యాటకుల సందడి కనిపించింది. – న్యూస్‌టుడే, సీతంపేట

ఏజెన్సీలో ముమ్మరంగా వాహన తనిఖీలు

కురుపాం గ్రామీణం: మావోయిస్టులు దండకారణ్య బంద్ ప్రకటించిన నేపథ్యంలో కురుపాం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. నీలకంఠాపురంలో పలు కూడళ్ల వద్ద వాహనాలను పరిశీలించారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.

వ్యాఘ్రం.. గుర్తింపు శీఘ్రం

● జిల్లాలో నేటి నుంచి పులుల గణన

న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

జిల్లాలోని అటవీ ప్రాంతాలు, ఒడిశా సరిహద్దులో సోమవారం నుంచి పులుల గణన ప్రారంభం అవుతుందని అటవీశాఖ అధికారిణి జీపీపీ ప్రసూన ఆదివారం చెప్పారు. ఈ మేరకు జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ రేంజి అధికారుల పరిధిలో సిబ్బందికి గణనపై అవగాహన తరగతులు నిర్వహించామన్నారు. దేశవ్యాప్తంగా నాలుగేళ్లకోసారి వ్యాఘ్ర గణన సర్వే చేస్తారని డీఎఫ్‌వో చెప్పారు.

నాడు ఒకటి .. 2021లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో నిర్వహించిన గణనలో ఒక పులి ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఎక్కడా వాటి జాడ లేదు. గణనలో వాటి పాదముద్రల పరిశీలనే ముఖ్యం.

ఈ ప్రాంతాల్లో.. జిల్లా సరిహద్దుల్లోని నారాయణపట్నా, సుంకి, పర్లాఖెముండి(ఒడిశా)రేంజిల సరిహద్దుల్లో గణన నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. పార్వతీపురంలో రేంజి అధికారి మణికంఠేష్ నేతృత్వంలో పార్వతీపురం, కొమరాడ, సీతానగరం, గరుగుబిల్లి మండలాల సిబ్బందికి రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు డీఎఫ్‌వో చెప్పారు.

జడ్ పత్రం.. ఉపాధికి నేస్తం

రిజిస్ట్రేషన్ చేసుకుంటే రాయితీలు

న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం

ఎలాంటి యూనిట్ అయినా.. పరిశ్రమలను ప్రారంభించాలనుకున్నా ప్రారంభంలో కొంతమేర ఇబ్బందులు తప్పవు. ఆర్థిక సమస్యలు సైతం వెంటాడుతాయి.. ఈ పరిస్థితుల్లో ఔత్సాహికులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 'జీరో డిఫెక్ట్.. జీరో ఎఫెక్ట్' పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ధ్రువపత్రం అందిస్తోంది. నమోదైతే ఉత్పత్తులకు తయారీ, మార్కెటింగ్‌కు ఎలాంటి ఇబ్బందులుండవు. ప్రత్యేక రాయితీలు సైతం దక్కనున్నాయి.

నమోదు ఇలా..

ఎంఎస్ఎంఈలు నడుపుతున్న వారు zed.msme.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఉద్యమ్ నమోదు సంఖ్య, చరవాణి నంబరుతో రిజిస్టర్ కావాలి. పరిశ్రమ నెలకొల్పిన ప్రాంతం, కార్యకలాపాలను పొందుపర్చాలి. మెయిల్‌కు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ వస్తాయి. వాటి ద్వారా లాగిన్ కావాలి. ధ్రువీకరణ స్థాయిని గోల్డెన్, బ్రాంజ్, సిల్వర్ రూపంలో ఎంచుకోవాలి. నామమాత్రపు రుసుము చెల్లించాలి. ప్లేస్టోర్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైన సమాచారం, పత్రాలు సమర్పించాలి. గుర్తింపు పొందిన ఏజెన్సీ ఆయా వివరాలను పరిశీలిస్తుంది. అన్నీ బాగుంటే.. ధ్రువీకరణ పత్రం అందిస్తుంది.

ప్రయోజనాలివీ..

- మహిళలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈలకు ధ్రువీకరణ పత్రంపై 100 శాతం రాయితీ. పరీక్షలు (టెస్టింగ్), సిస్టమ్, ఉత్పత్తి సర్టిఫికేషన్‌లో రూ.50 వేల సబ్సిడీ దక్కనుంది. జీరో ఎఫెక్ట్ సొల్యూషన్స్ కోసం టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌లో భాగంగా రూ.3 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది. బ్యాంకు రుణాలు తీసుకున్న సమయంలో ప్రాసెసింగ్ రుసుము, వడ్డీలపై తగ్గింపు ఇస్తారు. ప్రాథమిక స్థాయిలో సహకారం అందించడానికి రూ.2 లక్షల వరకు రాయితీ దక్కుతుంది.

ఇవి తప్పనిసరి..

ఉద్యమ్ రిజిస్ట్రేషన్, పాన్‌కార్డు, జీఎస్టీ రిజిస్ట్రేషన్, వ్యాపార చిరునామా, గత 3 సంవత్సరాల ఆర్థిక కార్యకలాపాల పత్రాలు, నాణ్యత, పర్యావరణ, ఎనర్జీ, భద్రత నిర్వహణకు సంబంధించిన పత్రాలు, వ్యాపార ప్రాంగణం, ఉత్పత్తి, నాణ్యత నియంత్రణ ఫొటోలు.

ముందుకు రావాలి..

'జడ్ ధ్రువీకరణపత్రం ఉన్న పరిశ్రమలు చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఈమేరకు ప్రతి నియోజకవర్గంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. దరఖాస్తు చేసుకోలేని వారు రెండు జిల్లాల్లో ఉన్న పరిశ్రమల కేంద్రాల ఉద్యోగులను సంప్రదిస్తే సూచనలు చేస్తారు' అని పరిశ్రమల అధికారి ఎంవీ.కరుణాకర్ తెలిపారు. పత్రాలు అందించేందుకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నట్లు ఏజడ్ క్వాలిటీ డెవలప్‌మెంట్ కంపెనీ సీఈవో కె.జగపతి పేర్కొన్నారు.

రెండు జిల్లాల్లో ఇలా... పరిశ్రమలు: 6,328 జడ్ ధ్రువీకరణ ఉన్నవి: 420

బీజీలు ఇవ్వని మిల్లుల జాబితా తొలగింపు

పార్వతీపురం: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీలు సమర్పించని మిల్లులను సీఎంఆర్ నుంచి తొలగించినట్లు జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 104 మిల్లుల్లో అయిదింటి నుంచి గ్యారంటీలు అందలేదు. మిల్లర్లు కనీసం బ్యాంకులను కూడా సంప్రదించలేదని డీఎం వెల్లడించారు. మిగతా మిల్లర్లు శతశాతం బీజీలు సోమవారం లోగా పౌరసరఫరాల కార్యాలయానికి సమర్పించాలని కోరారు.

గిరిజనులకు పుల్లన.. వ్యాపారులకు తియ్యన

● గిట్టుబాటు ధర లభించని నారింజ

సీతంపేట మన్యంలో విస్తారంగా పండే నారింజకు గిట్టుబాటు ధర లభించక గిరిజనులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వారపు సంతకు నారింజ కాయలను తీసుకువచ్చి విక్రయించారు. గిట్టుబాటు లేక వ్యాపారుల చెప్పిన ధరకే ఇవ్వాల్సి వచ్చింది. ఒక్కో నారింజ కాయ రూపాయి నుంచి రూపాయిన్నరకు మించి రాలేదు. కనీసం చెట్ల నుంచి సేకరించి తీసుకువచ్చిన కూలి సైతం లభించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటికి సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే మేలు కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. – న్యూస్‌టుడే, సీతంపేట

గుట్ట.. గుట్టుగా కరిగించేయ్!

అనుమతులు చాటున అధిక తవ్వకాలు

పార్వతీపురం మండలంలో కంకర, మట్టి గుట్టలు అక్రమార్కుల తవ్వకాలతో కనుమరుగు అవుతున్నాయి. జమ్మిడివలస, జమదాల కూడలిలో అనుమతులతో కొంత, మాటుగా అధికంగా అక్రమార్కులు గుట్టను కరగదీశారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పెద్దలోయగా మారి ప్రమాదాలను ఆహ్వానిస్తోంది. ఇటీవల మక్కువ మండలం శిర్లాం వద్ద రోడ్డు పనులకని భారీ యంత్రాలతో కొండను పూర్తిగా తవ్వారు. ఎవరైనా అడిగితే అనుమతులంటారు.. చూపమంటే యజమాని లేడంటున్నారు. మూడెకరాల కొండ ప్రస్తుతం అర ఎకరంగా మారింది. సంగంవలస, పెదమరికి, బాలగుడబ, ములగ రెవెన్యూ ప్రాంతాల్లోనూ గుట్టలు మాయం అవుతున్నాయి. విషయాన్ని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నాగరాజు వద్ద ప్రస్తావించగా క్షేత్రస్థాయిలో పరిశీలించి, చర్యలకు నివేదిక సిద్ధం చేస్తామన్నారు. – న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

పేరుకే పైలట్.. నీరివ్వని ప్రాజెక్టు

30 గ్రామాలకు తప్పని ఇక్కట్లు

సువర్ణముఖి నది నుంచి 32 గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్టు రెండేళ్లుగా కేవలం రెండు గ్రామాలకే నీటిని సరఫరా చేస్తోంది. నది నుంచి సురక్షిత జలాలు గ్రామాలకు అందించాలనే లక్ష్యం నీరుగారిపోయింది.

- ప్రారంభంలో అన్ని గ్రామాలకు నీటి సరఫరా సక్రమంగా చేసినా నిర్వహణ లోపం, ప్రధాన పైపులైను మరమ్మతులు, నదిలో నీటి లభ్యత తక్కువగా ఉండటం వంటి కారణాలతో ఆయా గ్రామాల్లో గొట్టపు బావులను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేశారు. రెండేళ్లగా అవే ప్రధాన నీటి వనరులుగా మారాయి.
- సీతానగరం మండలం బగ్గందొరవలస వద్ద మెగా రక్షిత పథకాన్ని 2009లో ప్రారంభించారు. సీతానగరం, బొబ్బిలి మండలాలకు చెందిన 32 గ్రామాలకు జలాలు అందించాలని భావించారు. రైల్వే లైన్, ఇతర కారణాలతో రెండు మండలాల్లోని 15 గ్రామాలకు పరిమితం చేశారు.
- చినభోగిల నుంచి మక్కువ రహదారిని అభివృద్ధి చేసేందుకు ప్రధాన పైపులైన్లు పలుచోట్ల తవ్వేయడంతో ఈ పరిస్థితి ఎదురైంది. రెండేళ్లుగా బగ్గందొరవలస, బీకే పురం గ్రామాలకు మాత్రమే తాగునీటిని పైలట్ ప్రాజెక్టు ద్వారా సరఫరా చేస్తున్నారు. తాగునీటి ఎద్దడి ఉన్న దయానిధిపురం, జయంతిరాయపురం గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు.

బగ్గందొరవలస వద్ద ఓవర్ హెడ్ ట్యాంకు

- ప్రధాన పైపులైను మరమ్మతుల కోసం రూ.80 లక్షల అంచనాతో ర.భ.శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపించినట్లు ఏఈ పవన్‌కుమార్ తెలిపారు.

– న్యూస్‌టుడే, సీతానగరం

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి
THE EENADU WAY CLASSIFIEDS
ఈనాడు క్లాసిఫైడ్స్
పదవీ విరమణ శుభాకాంక్షలు
జన్మదిన శుభాకాంక్షలు
లీగల్ ప్రకటనలు
జయంతి, వర్ధంతి
అంత్యక్రియలు,
వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక
జి.ఎస్.టి. 5% అదనం
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
9000866020, 8008597609

(c) eenadu

ఈఎస్‌ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

Title Sponsor
Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Regional Sponsor
GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
TV Partner
ఈటీవీ ఆంధ్రప్రదేశ్
Organised by
ఈనాడు
Digital Partner
ఈనాడు.నెట్ ఈటీవీ భారత్

ఈనాడు – హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్లు ఈఎస్ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

రిజిస్ట్రేషన్ కోసం

- రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.
- మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

- బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు).
- సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు).
- అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

దరఖాస్తులకు తుది గడువు
డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా
ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్, ఈనాడు, పెదపాడు విలేజ్ శ్రీకాకుళం - 532 401
వివరాలకు:
90634 38852
(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

ఈఎస్ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

ప్రమాదం పక్కనే ప్రయాణం

పార్వతీపురం జిల్లా కేంద్రంలో కల్వర్టులు, మురుగు కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా దర్శనమిస్తోంది. నిర్వహణ లేకపోవడంతో సిమెంటు నిర్మాణాలు ధ్వంసమవుతున్నాయి. స్థానిక వరహాలు గెడ్డ సమీపంలోని కేఎంహెచ్ రహదారి ఇలా కోతకు గురై ప్రమాదకరంగా మారింది. ఇక్కడి మినీ వంతెన గెడ్డ ప్రవాహానికి ఏడాది నుంచి కోతకు గురవుతోంది. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగుతాయి. రాత్రివేళల్లో ప్రమాదాల బారిన పడుతున్నామని చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కాలువలోకి జారిపోయే ముప్పు పొంచి ఉంది. సమస్యపై పురపాలక సంఘం డీఈ శ్రీనివాసరాజును 'న్యూస్‌టుడే' వివరణ కోరగా.. పరిశీలించి, చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, పార్వతీపురం పురపాలక

రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలి మండల పరిధిలోని లచ్చయ్యపేట గేటు వద్ద గుర్తుతెలియని రైలు నుంచి ఆదివారం రాత్రి ఓ యువకుడు జారిపడి మృతి చెందాడని రైల్వే హెచ్‌సీ ఈశ్వరరావు తెలిపారు. మృతదేహం వద్ద లభించిన టికెట్ ఆధారంగా ఆయన పార్వతీపురం నుంచి విశాఖ వైపు వెళ్తున్నట్లుగా గుర్తించామన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు రామ్మోహన్ కాలనీకి చెందిన బి.శివశంకర్(33)గా తేలిందని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

నిప్పంటుకుని వృద్ధురాలి మృత్యువాత

బాడంగి, న్యూస్‌టుడే: అగ్నిప్రమాదంలో గాయపడిన ఓ వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన బాడంగి మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బాడంగిలోని పెద్ద వీధికి చెందిన మరడాన పాపమ్మ(76) శనివారం సాయంత్రం ఇంట్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ చీరకు నిప్పు అంటుకుని, కాలిన గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఆమెకు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రీషియన్ దుర్మరణం

సుదర్శనరావు (పాతచిత్రం)

భామిని, న్యూస్‌టుడే: భర్త మరణించిన తర్వాత పిల్లలకు తల్లి, తండ్రి అన్నీ తానే అయ్యింది. ఎన్నో కష్టాలతో ముగ్గురి కుమారులను పెంచి పోషించింది. ఈక్రమంలో చేతికి అందొచ్చిన పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడన్న వార్త విన్న ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఈ విషాదకర ఘటన భామిని మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బి.సుదర్శనరావు(40) నరసన్నపేట మండలంలోని ఓ షాపింగ్‌మాల్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. శుక్రవారం పనిముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. నందిగాం మండలం ఎల్ఎన్‌పేట గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొనడంతో తలకు బలమైన గాయమైంది. స్థానికులు స్పందించి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతిచెందాడు. ఆయనకు భార్య, కుమార్తె, తల్లి పొట్టెమ్మ, ఇద్దరు సోదరులున్నారు. పెద్దదిక్కును కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

జిల్లాలో చోరీలు: కాశీబుగ్గలో నిందితుల అరెస్టు

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: కాశీబుగ్గతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన పలు చోరీ కేసుల్లో నిందితులైన ఇద్దరిని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ ఇన్‌ఛార్జి డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం దుప్పలవలసకు చెందిన బి.లక్ష్మణరావు, శ్రీకాకుళం పట్టణం గుజరాతీపేటకు చెందిన పి.చిన్న కాశీబుగ్గలో 4 ద్విచక్ర వాహనాలు, శ్రీకాకుళం పీఎన్ కాలనీలోని ఓ ఇంట్లో 5 తులాల వెండి, అక్టోబరు 31న బొబ్బిలిలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలు దొంగిలించారు. వీరిని కాశీబుగ్గలో ఆదివారం అరెస్టు చేసి, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మరొకరిని అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ వివరించారు. సీఐ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

చక్రాల చిరుతలు..

పోటీల్లో విజేతలు

స్కేటింగ్‌లో చిన్నారుల ప్రతిభ

వారంతా చిన్నారులే.. కానీ కాళ్లకు చక్రాలొస్తే చెలరేగిపోతారు.. చిరుతల్లా దూసుకెళ్తారు.. రింక్‌లో రయ్‌మంటూ కదులుతూ.. పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలుస్తున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి టోర్నీలో ఔరా అనిపిస్తున్నారు జిల్లాకు చెందిన పలువురు చిన్నారులు. విజయనగరంలోని విజ్జీ మైదానంలో రోజూ సాధన చేస్తూ రాణిస్తున్నారు. ప్రస్తుతం 40 మంది వరకు శిక్షణ పొందుతున్నారు.

– న్యూస్‌టుడే, విజయనగరం అయ్యన్నపేట

విజ్జీ మైదానంలో సాధన చేస్తున్న రాహుల్ సిద్ధార్థ

సిద్ధార్థ ప్రతిభ..

విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన వెంకటరమణ, దివ్యభారతి దంపతుల కుమారుడు రాహుల్ సిద్ధార్థ చిన్ననాటి నుంచే స్కేటింగ్ సాధన చేస్తున్నాడు. గతేడాది కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించి ఔరా అనిపించాడు. దీంతో జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. అక్కడ పతకం దక్కకపోయినా తన ప్రతిభతో అందరినీ మెప్పించాడు. ఈ ఏడాదిలో కాకినాడలో జరిగిన టోర్నీలో రజతంతో మెరిశాడు. అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటానని చెబుతున్నాడు.

అమ్మ కోసం..

బాబామెట్ట సమీపంలోని అశోక్‌నగర్‌కు చెందిన బి.భవానీ, బి.రాము దంపతుల కుమార్తె **జెస్సీ**. 2023లో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని కాంస్య పతకాన్ని సాధించింది. గతేడాది విజయనగరంలో నిర్వహించిన స్కూల్ గేమ్స్‌లో మరో కాంస్యంతో సత్తాచాటింది. ఇప్పటివరకు పాల్గొన్న టోర్నమెంట్లలో ఏదో ఒక పతకంతో మెరుస్తోంది. తల్లి భవానీ కబడ్డీ, ఖోఖో క్రీడాకారిణి. ఆమె స్ఫూర్తితో ముందుకెళుతున్నట్లు జెస్సీ చెబుతోంది.

మరిన్ని పతకాలు సాధిస్తా..

నగరంలో నివాసం ఉండే పూజిత, ప్రవీణ్‌కుమార్ దంపతుల కుమారుడు **జాశ్విక్ ఆయూవ్**. మూడేళ్ల నుంచి నగరంలోని విజ్జీ మైదానంలో శిక్షణ పొందుతున్నాడు. విజయనగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఇటీవల నగరపాలిక పరిధిలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో రెండు స్వర్ణాలతో మెరిశాడు. ఈ ఏడాది కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి మీట్‌లో రజతం సాధించాడు. వచ్చే ఏడాది జరిగే జోనల్ పోటీలకు సన్నద్ధమవుతున్నాడు.

నిహారిక

మక్కువతో విజయాలు..

మూడులాంతర్లు కూడలికి చెందిన వై.రమా, రాజాబాబు దంపతుల కుమార్తె నిహారిక స్కేటింగ్‌లో పతకాలు సాధిస్తోంది. 2024లో కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి మీట్‌లో కాంస్య పతకాన్ని పొందింది. ఇటీవల అక్కడే నిర్వహించిన పోటీల్లో రజతంతో మెరిసింది. జిల్లా, రాష్ట్రస్థాయిలో అనేక పతకాలు సాధించింది. రోజూ సాధనతో పట్టు దొరుకుతోందని చెబుతోంది. జాతీయస్థాయే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు పేర్కొంది. ఈ క్రీడతో మానసికోల్లాసం కలుగుతోందని పేర్కొంది.

విహారం.. వి'జ్ఞానం'

రామనారాయణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు

గజపతినగరం మండలం మరుపల్లిలోని పీఎంశ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం ప్రధానోపాధ్యాయిని నాగమణి ఆధ్వర్యంలో విహార యాత్రకు వెళ్లారు. విజయనగరంలో పలు చారిత్రక స్థలాలు, రామనారాయణంలో రామాయణ విశేషాలు, తాటిపూడి పర్యాటక అందాలను తిలకించారు. యాత్ర ఎంతో ఆనందంగా సాగిందని, ఇలాంటి కార్యక్రమాలతో విజ్ఞానం పెరుగుతుందని నాగమణి తెలిపారు. – న్యూస్‌టుడే, గజపతినగరం

భక్తిశ్రద్ధలతో భగవద్గీత హోమం

పూజల్లో పాల్గొన్న భక్తులు

విజయనగరంలోని కొత్తపేట మన్నార్ రాజగోపాలస్వామి ఆలయంలో ఆదివారం 'శ్రీమద్భగవద్గీత హోమం' భక్తిశ్రద్ధలతో జరిగింది. హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చిన్మయానంద మిషన్‌కు చెందిన విజయానంద సరస్వతి స్వామిజీ హాజరయ్యారు. వందలాది మందితో హోమ పూజలు చేయించారు. సమితి రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాలరావు, గూడూరు సురేష్, రవ్వా వెంకటేశ్వరరావు, జగదీష్, నారాయణం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

– న్యూస్‌టుడే, విజయనగరం కంటోన్మెంట్

ఆ తల్లి మనసు బంగారం

చిన్నతనంలోనే ఆ సోదరీమణులు తల్లిదండ్రులను కోల్పోయారు. వారి పరిస్థితి తెలిసిన గ్రామస్థులు పార్వతీపురంలోని జిల్లా సమగ్ర శిశు సదన్‌కు తరలించారు. సదన్ సంరక్షణలోనే ఇద్దరూ ఉంటున్నారు. వీరి పరిస్థితి తెలుసుకున్న పట్టణంలోని పార్వతీనగర్‌కు చెందిన జె. ఇందుమతి దంపతులు తమకు తోచిన సాయం చేయాలనుకున్నారు. బాలికలిద్దరినీ ఆదివారం ఇంటికి పిలిపించారు. రోజంతా వాళ్లతో గడిపి అమ్మ ప్రేమను పంచారు. తిరిగి శిశు సదన్‌కు పంపించేటప్పుడు బాలికల్లో అక్క సాయి కీర్తనకు బంగారు చెవి దిద్దులను పెట్టి, చెల్లి ఉషశ్రీకి కొత్త దుస్తులు అందజేశారు. బాగా చదువుకోవాలని ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని సూచించారు. ఇందుమతి భర్త శ్రీనివాసరావు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఈ దంపతులకు ఏడేళ్ల బాలిక ఉంది.

చెవిదిద్దులు పెడుతున్న ఇందుమతి

– న్యూస్‌టుడే, పార్వతీపురం పురపాలక

రైతుల సంక్షేమమే ధ్యేయం

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి సంధ్యారాణి

పాచిపెంట, న్యూస్‌టుడే: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం పాచిపెంట మండలం పి.కోనవలసలో రైతన్నా.. మీకోసం కార్యక్రమంలో మాట్లాడారు. అంతకుముందు గ్రామంలో రూ.58.94 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతుసేవా కేంద్రాలను ప్రారంభించారు. నియోజకవర్గంలో రూ.20 కోట్లతో 40 వెల్‌నెస్ కేంద్రాలు మంజూరు చేసినట్లు చెప్పారు. అన్నదాతలకు అవసరమైతే మరిన్ని గోశాలలు మంజూరు చేస్తామన్నారు. 'నా ఎదుగుదలను ఓర్వలేక నా కుమారుడు, పీఎస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజం తేల్చమని పోలీసులకు నేనే చెప్పా' అని అన్నారు. ఏఎంసీ అధ్యక్షుడు సూర్యనారాయణ, గ్రామ సర్పంచి మంగ, ఎంపీడీవో పాత్రో, తహసీల్దారు రవి పాల్గొన్నారు.

మంత్రి రాజీనామా చేయాలి: పుష్పశ్రీవాణి

మాట్లాడుతున్న మాజీ మంత్రి పుష్పశ్రీవాణి

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: మంత్రి సంధ్యారాణి వెంటనే రాజీనామా చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి డిమాండు చేశారు. ఆదివారం జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి పీఎస్ లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేస్తే.. అండగా ఉండాల్సిన ఆమె రాజకీయం మాట్లాడం సరికాదన్నారు. బాధితురాలిని బెదిరించడం ఆపి, న్యాయం జరిగేలా చూడాలన్నారు. **సాలూరు:** మంత్రి పీఎస్, ఆమె కుటుంబ సభ్యులపై విమర్శలకు, వైకాపా నేతలకు సంబంధం ఏంటని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ దీనిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	130	230	240

కోనేరు కాదు.. కాంప్లెక్స్ రోడ్డే

నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే మార్గమది. వందలాది వాహనాలకు నిలయమది. అధ్వానస్థితిలో దర్శనమిస్తుండడంతో నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంతో పాటు సమీపంలోని ప్రధాన రహదారి దుస్థితి ఇది. నిర్వహణ లేకపోవడంతో భారీ గుంత ఏర్పడింది. చుట్టుపక్కల నుంచి వాడుకనీరు, మురుగు చేరుతుండడంతో చెరువును తలపిస్తోంది. దీంతో ప్రయాణికులు నిత్యం అవస్థలు పడుతున్నారు. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా మార్పు కానరాకపోవడం గమనార్హం. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, పాలకొండ

అన్నప్రసాద పథకానికి రూ.2 లక్షల విరాళం

విజయనగరం అర్బన్, సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి నిత్యాన్నప్రసాద పథకానికి సింహాచలం దేవస్థానం పూర్వ ఈవో సింగాల శ్రీనివాసమూర్తి దంపతులు రూ.2 లక్షల విరాళం అందించారు. విజయనగరం డీఆర్వోగా విధులు నిర్వహించిన ఆయన ఆదివారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య, జేసీ సేధు మాధవన్, ఉప కలెక్టర్లు తదితరులు ఆయన్ను సత్కరించారు.

చెక్కు అందిస్తున్న శ్రీనివాసమూర్తి దంపతులు

మల్లివీడు ప్రాథమిక పాఠశాలలో వందేళ్ల పండగ

ఉపాధ్యాయురాలిని సత్కరిస్తున్న విద్యార్థులు

లక్కవరపుకోట, న్యూస్‌టుడే: లక్కవరపుకోట మండలంలో 1925లో ప్రారంభమైన మల్లివీడు ప్రాథమిక పాఠశాల వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐడియల్ యూత్ అసోసియేషన్, పూర్వ విద్యార్థులు ఆదివారం ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఇప్పటివరకు అక్కడ పనిచేసిన ఉపాధ్యాయుల్లో కొందరిని ఆహ్వానించి, జ్ఞాపికలు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు.

EENADU Classifieds

JOBS

Wanted PROs & Telecallers (Reputed College, Vizag) PROs Required: Vijayanagaram (Local/ Non-Local) All Areas & Gajuwaka (Vizag) Telecallers Required: Visakhapatnam- Local. Work Location: NAD, Gajuwaka Salary: Negotiable. Contact:9640205759, 8328684222 For Telecallers: 8886465396/ 7702222927.

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజీలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/Female) కావలెను. సంప్ర: ✆: 8465005959.

విజయనగరం సమీపంలో గల ఆటోమొబైల్ అనుబంధ సంస్థలో పనిచేయుటకు విజయనగరం టౌన్ పరిసర ప్రాంతాలవారు సంప్ర : 9502266999.

విజయనగరంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా 3 వెంచర్లు మార్కెటింగ్ చేయుటకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేయుటకు అనుభవం ఉన్న మార్కెటింగ్ లీడర్లు, యువతీ యువకులు, టెలికాలర్లు, కార్ డ్రైవర్, అకౌంటెంట్ కావలెను. ✆ 8688796746.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)
పార్వతీపురం - 8008566244
పాలకొండ - 8008574299
సాలూరు - 8008786820
కురుపాం - 9849044696

? పాలకొండ యాతవీధి రహదారి అపరిశుభ్రంగా ఉంది. - **రమణమ్మ, గృహిణి** ★ శుభ్రం చేయిస్తాం. - **దేవీవరప్రసాద్, నగర పంచాయతీ ఏఈ** - న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

? పార్వతీపురం నుంచి నర్సిపురం మీదుగా వీఆర్‌పేటకు వెళ్లే దారిలో కల్వర్టు శిథిలమైంది. - **ప్రసాద్, వీఆర్‌పేట గ్రామస్థులు** ★ పరిశీలించి, పనులకు ప్రతిపాదిస్తాం. - **నాగేశ్వరరావు, డీఈఈ, పీఆర్** - పార్వతీపురం గ్రామీణం

? గుమ్మ గ్రామంలోని పలు వీధి కాలువలు పూడికలతో నిండిపోయాయి. దుర్వాసన, దోమల బెడద ఎక్కువగా ఉంది. - **శ్రీను, స్థానికుడు** ★ పూడికలు తొలగించి, దోమల మందు పిచికారీ చేయిస్తాం. - **జె.ఉమామహేశ్వరి, ఎంపీడీవో** - న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం

? బూర్జ గ్రామ పంచాయతీ పరిధిలోని యాదవ వీధిలో పక్కా కాలువలు లేవు. మురుగుతో ఇబ్బందులు పడుతున్నాం. - **రామినాయుడు, స్థానికుడు** ★ క్షేత్రస్థాయిలో కాలువ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. - **దాసు, సర్పంచి** - న్యూస్‌టుడే, సీతానగరం

? బలిజిపేట- పెదపెంకి ప్రధాన రహదారిలో మలుపుల వద్ద నాలుగు చోట్ల గతంలో ర.భ.శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ప్రమాద సూచిక బోర్డులు పగిలిపోయాయి. - **పడాల రామకృష్ణ, తుమరాడ** ★ క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. - **రామ్మోహనరావు, జేఈ** - న్యూస్‌టుడే, బలిజిపేట

ప్రసంగించారు.. ప్రశంస పొందారు

విజేతలకు బహుమతులు అందిస్తున్న ఇన్‌ఛార్జి హెచ్‌ఎం రమేష్‌బాబు, ఉపాధ్యాయులు

పాలకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో విద్యార్థులకు "ప్రతిభా పాటవ పోటీలు" జరిగాయి. 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 'విద్యార్థుల జీవితాలపై సెల్‌ఫోన్ ప్రభావం' అనే అంశంపై జరిగిన ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబర్చారు. భువనశ్రీ (10వ తరగతి), ఎన్.షారోన్‌కుమార్ (9వ తరగతి), ఎన్.శ్రీబాయాంజలీనా (7వ తరగతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు రమేష్‌బాబు, ఉపాధ్యాయులు విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి, అభినందించారు. - న్యూస్‌టుడే, పాలకొండ

రహదారి ఛిద్రం.. చోదకా భద్రం

పాలకొండ మండల పరిధిలోని నవగాం- ఎం.సింగుపురం గ్రామాల మధ్య రహదారి కోతకు గురై అధ్వానంగా తయారైంది. పక్కనున్న పొలాల నుంచి సాగునీరు రోడ్డుపైకి చేరడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రోడ్డుపై గోతులు ఏర్పడి రాళ్లు తేలిపోయాయి. నిత్యం నీరు ప్రవహించడంతో నవగాం నుంచి ఎం.సింగుపురం, పొట్లి, ఆర్‌బీఆర్ పేట, మల్లివీడు తదితర గ్రామాలకు వెళ్లే ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై సాగునీరు ప్రవహించకుండా చర్యలు తీసుకుంటామని డీఈఈ గనిరాజు తెలిపారు. - న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

తెరపై ఈనాడు

● శ్రీ సినిమా(ఎస్‌వీవీ): రాజు వెడ్స్ రాంబాయి, ఆంధ్ర కింగ్ తాలూకా ● టీబీఆర్: మరువతరమా, రివాల్వర్ రీటా - న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

కూరగాయల ధరలు

పార్వతీపురం రైతు బజారులో ఆదివారం కూరగాయల ధరలు (కిలో.. రూ.లలో)

● టమాటా: 38 ● వంకాయలు: 38 ● బెండకాయలు: 38 ● బీరకాయలు: 48 ● దొండకాయలు: 68 ● చిక్కుడు: 45 ● పచ్చిమిర్చి: 50 ● కాకరకాయలు: 35 ● క్యారెట్: 65 ● బీట్‌రూట్: 50 ● ఉల్లి: 23 ● బంగాళదుంపలు: 22 ● అల్లం: 85 ● వెల్లుల్లి: 70 ● క్యాప్సికమ్:75 ● అరటి కాయ: 5 ● ఆనపకాయ: 12 - న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: గిరిజనులకు ఇబ్బందులు కలగకుండా గ్రామస్థాయిలో అటవీ ఉత్పత్తుల కొనుగోలుకు చర్యలు చేపట్టినట్లు పార్వతీపురం డివిజనల్ ప్రబంధకుడు రామారావు తెలిపారు. మండలంలోని మారుమూల ప్రాంతమైన కుంతేసులో ఆదివారం 702 కిలోల కరక్కాయలు, 88 కిలోల ముసిడికి పిక్కలు కొనుగోలు చేశారు. దళారులను నమ్మి మోసపోవద్దని, జీసీసీ మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని సూచించారు. నాణ్యమైన ఉత్పత్తులు సేకరించి అదనపు ఆదాయం పొందాలన్నారు. బీఎం సాంబశివరావు, అకౌంటెంట్ బేబీరాణి ఉన్నారు.

కొనుగోలు చేసిన ఉత్పత్తులతో అధికారులు

సం క్షేమం.. సం క్షోభం

వసతిగృహాల్లో కనీస వసతుల కరవు

చలికి వణుకుతున్న విద్యార్థులు

శీతాకాలం ప్రారంభమైంది. చలి వణికిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉదయం 10 గంటల వరకూ దారులు కనిపించని పరిస్థితి. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు సక్రమంగా లేక విద్యార్థులు చలికి గజగజ వణుకుతున్నారు. కిటికీలు, తలుపులు పాడై ఉండడంతో చల్లని గాలి లోపలికి వస్తోంది. కొన్నిచోట్ల మంచాలు లేక నేలపైనే పడుకోవాల్సిన దుస్థితి. - న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం, గ్రామీణం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట, పాచిపెంట, కొమరాడ, జియ్యమ్మవలస,పాలకొండ, గ్రామీణం, సీతానగరం, కురుపాం గ్రామీణం

జియ్యమ్మవలస: చినమేరంగి బీసీ బాలుర పోస్టుమెట్రిక్ వసతిగృహంలో పాడైన కిటికీలు

న్యూస్‌టుడే పరిశీలన

■ గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి ఏపీఆర్ బాలుర పాఠశాలలో 480 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొన్నాళ్ల కిందట మంచాలు అందించినప్పటికీ సరిపడినన్ని గదులు లేకపోవడంతో పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. ■ సీతానగరం మండలం బూర్జ బీసీ బాలుర వసతిగృహంలో 40 మంది ఉంటున్నారు. ప్రాథమిక పాఠశాలను అనుసరించి రక్షణ గోడ నిర్మించారు. దారి లేకపోవడంతో పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు.

■ జియ్యమ్మవలస మండలం చినమేరంగి బీసీ బాలుర ప్రీ, పోస్టుమెట్రిక్ వసతిగృహంలో 96 మంది ఉంటున్నారు. స్నానపు గదులు లేవు. నేలబావి నీటిపైనే ఆధారపడుతున్నారు. గచ్చులు, కిటికీలు పాడయ్యాయి. ■ పాలకొండ ఎస్టీ బాలుర ఆశ్రమ సంక్షేమ వసతిగృహంలో కొన్ని గదులకు కిటికీ తలుపులు, మెస్‌లు లేవు. బీసీ బాలుర వసతి గృహంలో దుప్పట్లు పంపిణీ చేయలేదు. బీసీ పోస్టుమెట్రిక్‌లో కొన్ని కిటికీలకు మెస్‌లు లేవు.

■ పాచిపెంటలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో 243 మంది ఉంటున్నారు. భవనం శిథిలావస్థకు చేరింది. తలుపులు, కిటికీలు అధ్వానంగా మారాయి.

■ సీతంపేటలోని గిరిజన బాలుర పోస్టుమెట్రిక్ వసతి గృహంలో 120 మంది డిగ్రీ విద్యార్థులున్నారు. కిటికీలకు తలుపులు లేవు.

పార్వతీపురం: నర్సిపురం బీసీ వసతిగృహంలో కిటికీలకు చిరిగిన మెష్‌లు

కురుపాం మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో 51 మంది విద్యార్థులు ఉంటున్నారు. గతంలో ప్రభుత్వం మంచాలు అందించినప్పటికీ పరుపులు ఇవ్వలేదు. దీంతో చెక్కపైనే పడుకుంటున్నారు. కిటికీల బదులు దుప్పట్లు అడ్డుగా పెట్టారు.

ఇదీ పరిస్థితి..

జిల్లా కేంద్రం బైపాసు కాలనీలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 60 మంది వరకు ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక శిథిల భవనానికి మరమ్మతులు చేశారు. స్నానపు గదులు లేవు. ఆరు మరుగుదొడ్లు అవసరం కాగా రెండే ఉన్నాయి.

■ పార్వతీపురం మండలం నర్సిపురంలో బీసీ వసతిగృహానికి ప్రహరీ లేదు. జంతువులు లోపలికి వస్తున్నాయి. కిటికీల మెష్‌లు చిరిగిపోయి ఉన్నాయి. మరుగుదొడ్లకు వెళ్లేందుకు దారి సక్రమంగా లేదు. పూర్తి వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని ఏబీసీడబ్ల్యూవో అప్పన్న అన్నారు.

పాలకొండ పట్టణం.. అంధకారం

పాలకొండ పట్టణంలోని పలు వీధుల్లో అంధకారం అలుముకుంది. వీధి దీపాలు వెలగకపోవడంతో చీకటి నెలకొంది. ప్రధాన రహదారితో పాటు వడమ కూడలి నుంచి సత్యసాయినగర్ వరకు, ప్రభుత్వ ఆసుపత్రి రహదారి, ఆంజనేయ కూడలి నుంచి యాతవీధి వరకు, గారమ్మకాలనీ, పడుతసొండివీధి తదితర చోట్ల ఈ సమస్య ఉంది. రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. వీధి దీపాలు తెప్పిస్తున్నామని, వచ్చిన వెంటనే ఏర్పాటు చేయిస్తామని నగర పంచాయతీ కమిషనర్ రత్నరాజ్ తెలిపారు. - న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

ఆదమరిస్తే.. ప్రమాదమే..!

బత్తిలి పైడివీధి ప్రజలు మౌలిక సదుపాయాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాలనీలో 120 కుటుంబాల వరకు ఉంటాయి. వీరు నిత్యం రాకపోకలు సాగించాలంటే కాలువను దాటుకొని వెళ్లాల్సిందే. కాలువపై పలకలు పూర్తిగా పాడవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రివేళలో పడిపోయే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మంచి నీటి ట్యాంక్ సైతం శిథిలావస్థకు చేరుకోవడంతో తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నామని, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సందీప్ అన్నారు. - న్యూస్‌టుడే, భామిని

బడికి రక్షణగా నిలిచారు

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పార్వతీపురం మండలం పెదమరికి పంచాయతీ కొత్తఊరు పాఠశాలలో 60 మంది పిల్లలు చదువుతున్నారు. నలుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. పాఠశాల అదనపు భవనం, ప్రహరీ నిర్మాణం అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో పశువులు పాఠశాల ఆవరణలోకి వస్తున్నాయి. గ్రామస్థులంతా ఒక్కటయ్యారు. అడవి నుంచి కర్రలు తెచ్చి 50 మీటర్ల మేర కంచె కట్టారు. విరాళాలు సేకరించి, భవన నిర్మాణం పూర్తిచేస్తామంటున్నారు.

నిర్లక్ష్యం.. నిరుపయోగం

బలిజిపేట మండలం వంతరాం, నారాయణపురం, వెంగళరాయపురం, నూకలవాడ తదితర గ్రామాల్లో నిర్మించిన సామాజిక మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. వీటికి నీటి సదుపాయం కల్పించలేదు. దీంతో ప్రజలు వినియోగించడంలేదు. వెంగళరాయపురంలో మరుగుదొడ్లలో వ్యవసాయ పరికరాలు, పనిముట్లు ఉంచుతున్నారు. ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయింది. రూ.లక్షల నిధులు వృథాగా మారాయి. విషయం ఈవోపీఆర్డీ పుష్పరాజు వద్ద ప్రస్తావించగా.. ప్రజల్లో అవగాహన కల్పించి, వినియోగించేలా చూస్తామన్నారు. - న్యూస్‌టుడే, బలిజిపేట

కష్టాలు గట్టెక్కించరూ..!

బలిజిపేట మండలం పెదపెంకిలోని పంటపొలాలకు రహదారి సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మట్టి దారి గుంతలతో నిండి ఉంది. ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. తారు రోడ్డు నిర్మించి పెదపెంకి, చిలకలపల్లి, నూకలవాడ, కొనంగిపాడు, జనార్దనవలస గ్రామాల రైతుల కష్టాలు గట్టెక్కించాలని కోరుతున్నారు. విషయం పంచాయతీరాజ్‌శాఖ జేఈ అంబేడ్కర్ వద్ద ప్రస్తావించగా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, చర్యలు చేపడతామన్నారు. - న్యూస్‌టుడే, బలిజిపేట

ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: ఎయిడ్స్ రహిత సమాజం కోసం అందరూ సమష్టిగా కృషిచేయాలనే లక్ష్యంతో డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా అవగాహన ర్యాలీలు నిర్వాహించాలని సూచించారు. ●**సాలూరు:** పట్టణంలోని గిరిశిఖర గ్రామాల గర్భిణుల వసతి గృహంలో నీడ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ వ్యాధికి మందులు ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదన్నారు.

మెనూ అమలు కావడంలేదని నిరసన

నిరసన తెలియజేస్తున్న విద్యార్థులు

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: మండలంలోని టిక్కబాయి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదని ఎస్ఎఫ్ఐ నాయకులు అఖిల్, సింహాచలం అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. ఆదివారం పూరి పెట్టాల్సి ఉండగా.. కిచిడి అని చెప్పి ముద్ద అయిన అన్నం పెడుతున్నారన్నారు. మధ్యాహ్నం చికెన్, బిర్యానీ పెట్టాల్సి ఉండగా అన్నం, గుడ్డు పెట్టారని రసం నీరులా ఉందని ఆరోపించారు. నిత్యం ఇదే పరిస్థితి ఉందని, మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల అవగాహన ర్యాలీ

సీతంపేట, న్యూస్‌టుడే: మండలంలోని దోనుబాయిలో బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆదివారం అవగాహన కల్పించినట్లు దోనుబాయి ఎస్సై మస్తాన్ తెలిపారు. విద్యార్థులతో కలిసి ర్యాలీ, అవగాహన సదస్సు నిర్వహించామన్నారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు తదితర అంశాలపై వివరించామన్నారు. ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఉల్లాసం.. ఉత్సాహం

గరుగుబిల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: గరుగుబిల్లి మండలం సుంకి వద్ద ఐటీడీఏ ఉద్యాన క్షేత్రంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. పార్వతీపురం, వీరఘట్టం, పాలకొండ, బొబ్బిలి ప్రాంతాల సందర్శకులు వచ్చారు. చిన్నాపెద్ద కలిసి రోజంతా సందడి చేశారు.

భాజపా జిల్లా అధ్యక్షుడికి తప్పిన ప్రమాదం.. గరుగుబిల్లి: భాజపా జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావుకు ప్రమాదం తప్పింది. ఆదివారం కురుపాంలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు తోటపల్లి దేవస్థానం సమీపంలో అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. సమీపంలోని కొందరి సాయంతో ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు.

అటకెక్కిన అమృత్ సరోవర్

గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేటలో చెరువు ఇది. దీని అభివృద్ధికి గతంలో అమృత్ సరోవర్ పథకంలో రూ.8.98 లక్షలు మంజూరవగా.. రూ.2.16 లక్షలు ఖర్చుచేశారు. దీనికితోడు పంచాయతీ నిధులు సుమారు రూ.2 లక్షలు వెచ్చించారు. చుట్టూ ఇనుప కంచె వేశారు. కానీ ప్రస్తుతం పనికిరాని మొక్కలతో దర్శనమిస్తోంది.

న్యూస్‌టుడే- గుమ్మలక్ష్మీపురం, భామిని

గ్రామీణ ప్రాంతాల్లోని పాత చెరువుల ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం అమృత సరోవర్ పథకం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా 2022- 23 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని పలు చెరువులను ఎంపికచేశారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి, సుందరంగా తయారుచేయాలని సూచించింది. అంతవరకు బాగానే ఉన్నా.. తూతూమంత్రంగా పనులు చేసి, మమా అనిపించారు. దీంతో పరిస్థితి మారలేదు.

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం..

బిల్లుల చెల్లింపులో కొంతమేర జాప్యం కావడంతో కొన్ని చోట్ల చెరువుల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. పల్లె పండగ-2లో భాగంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతాం.
- త్రివిక్రమరావు, ఉపాధిహామీ ఏపీడీ

ఇదీ పథక లక్ష్యం..

చెరువులను ఆక్రమణల నుంచి సంరక్షించడం, భూగర్భ జలమట్టం పెంపొందించడం, జల కాలుష్యం తగ్గించేందుకు చుట్టూ మొక్కలు నాటి ఉద్యానంగా తీర్చిదిద్దడం ఈ పథక లక్ష్యం. జిల్లాలో 199 చెరువులను శుభ్రం చేసేందుకు అధికారులు గుర్తించారు. వీటిలో 162 అభివృద్ధికి మంజూరవగా.. సుమారు 101 వరకు పనులు పూర్తిచేసినట్లు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అభివృద్ధి కనిపించడంలేదు.

పర్యవేక్షణ కరవు..

ఎంపిక చేసిన చెరువుల అభివృద్ధికి విస్తీర్ణం బట్టి సుమారు రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. చెరువుల్లో నీరు తోడి, పూడిక, తుప్పలు, ఆక్రమణలు తొలగించి.. చెరువు చుట్టూ చదును చేసి, మొక్కలు నాటాల్సి ఉన్నప్పటికీ అలా జరగలేదు. కూర్చునేందుకు బల్లలు, చుట్టూ నడక మార్గం పనులు చేపట్టాల్సి ఉంది. 15వ ఆర్థిక సంఘం నిధులతో దశలవారీగా మరింత అభివృద్ధి చేయాల్సి ఉండగా.. కమిటీ సభ్యులు, పంచాయతీ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో చాలావరకు చెరువులు చుట్టూ గతంలో మాదిరిగా వ్యర్థాలు పెరిగిపోయాయి.

గురజాడ నవయుగ వైతాళికుడు

నాటక ప్రదర్శనలో విద్యార్థులు

పార్వతీపురం, న్యూస్‌టుడే: నవయుగ వైతాళికుడు, మహాకవి గురజాడ వర్ధంతి పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించారు. కలెక్టర్ ప్రభాకరరెడ్డి, జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో హేమలత తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని జ్యోతిబాపులే గురుకుల పాఠశాల విద్యార్థులు "దేశమును ప్రేమించుమన్న" గీతానికి నృత్యంతో ఆకట్టుకున్నారు. కన్యాశుల్కం నాటకం ప్రదర్శించారు. ● **బలిజిపేట గ్రామీణం:** పెదపెంకిలో నేతాజీ గ్రంథాలయ వ్యవస్థాపకుడు ఈర్ల సంజీవినాయుడు ఆధ్వర్యంలో గురజాడకు నివాళులర్పించారు. ● **కలెక్టరేట్ ప్రాంగణం:** ఐద్వా అధ్వర్యంలో మహిళలు వివేకనంద కాలనీలో గురజాడ అప్పారావుకు నివాళులర్పించారు.

ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి

కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రైవేటీకరించాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని జిల్లా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్న భోజన నిర్వాహకులతో కలిసి కురుపాంలో నిరసన చేపట్టారు. నిర్వాహకులకు కనీస వేతనాలు చెల్లించాలన్నారు. ప్రభుత్వ ధోరణి మారకపోతే జిల్లా వ్యాప్తంగా ఐక్య పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మండల కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. మండంగి శ్రీనివాసరావు, సీతారాం తదితరులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కేటీవాడలో మాట్లాడుతున్న విప్ జగదీశ్వరి

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి అన్నారు. ఆదివారం మండలంలోని కేటీవాడలో రైతన్నా.. మీకోసం కార్యక్రమంలో మాట్లాడారు. రైతుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పంచ సూత్రాలను రూపొందించిందన్నారు. పలు సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎంపీడీవో కె.ధర్మారావు, ఏవో విజయభారతి, నాయకులు దత్తి లక్ష్మణరావు, డొంకాడ రామకృష్ణ, జోగి భుజంగరావు తదితరులు ఉన్నారు.

వరహాలగెడ్డకు రక్షణ

ఈనాడు కథనానికి స్పందన

పార్వతీపురం, న్యూస్‌టుడే: పార్వతీపురం పట్టణంలోని ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న వరహాల గెడ్డ గట్టును ఆక్రమించకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గత నెల 26న "నోట్లతో నోరు కట్టేశారు" శీర్షికన 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. దీనిపై ప్రజాసంఘాల నాయకులు స్పందించి, సబ్ కలెక్టరును కలిశారు. విలువైన స్థలాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు వ్యక్తులు వేసిన కంచెను ప్రజాసంఘాలు తొలిగించినా.. మళ్లీ వేయడం వివాదాస్పదమైంది. సబ్‌కలెక్టరు వైశాలి ఆదేశించడంతో పురపాలక సంఘం అధికారులు చర్యలు చేపట్టారు. సిమెంటు స్తంభాలతో రక్షణ ఏర్పాటు చేయించారు.

పనులు పునఃప్రారంభం

పాలకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పాలకొండ పట్టణ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం పనులు పునఃప్రారంభమయ్యాయి. రూ.80 లక్షలతో భవనం నిర్మాణం పూర్తయినా.. ప్రాంగణం మురుగుతో నిండి, రక్షణగోడ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అద్దె భవనంలో సేవలు కొనసాగుతున్నాయి. దీనిపై గత నెలలో వార్త ప్రచురించడంతో అధికారులు స్పందించారు. పొక్లెయిన్‌తో ప్రాంగణం శుభ్రం చేసి, పక్కా కాలువ, రక్షణగోడను నిర్మించనున్నట్లు నగర పంచాయతీ కమిషనర్ రత్నరాజ్ తెలిపారు.

రహదారికి మరమ్మతులు

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట- కొత్తూరు మధ్య రహదారి మరమ్మతుల పనులు జరుగుతున్నాయి. ఈ రహదారి పలుచోట్ల అధ్వానంగా మారడంతో పలు మార్లు 'ఈనాడు'లో కథనాలు ప్రచురితమయ్యాయి. సంబంధిత అధికారులు స్పందించి, చర్యలు తీసుకున్నారు. మరమ్మతుల పనులకు శ్రీకారం చుట్టారు.

కష్టాలు తీరాయ్

పాలకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని నీలమ్మకాలనీ, ఆసుపత్రి, నీలమాంబ ఆలయ రహదారుల్లో నీటి కష్టాలు ఎట్టకేలకు తీరాయి. వారం నుంచి సాగునీరు రోడ్లపై ప్రవహిస్తుండడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడేవారు. దీనిపై నవంబరు 27న 'ఈనాడు'లో ప్రచురించిన కథనానికి నగర పంచాయతీ కమిషనర్ రత్నరాజ్ స్పందించారు. దారిపైకి సాగునీరు రాకుండా చర్యలు తీసుకున్నారు.

తుప్పల తొలగింపు

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పార్వతీపురం- పులిగుమ్మి మార్గంలో రోడ్డు మలుపుల వద్ద తుప్పలు పెరిగి ప్రమాదాలు జరిగేవి. దీనిపై ఇటీవల వార్త ప్రచురితమవడంతో అధికారులు స్పందించారు. పీఆర్ ప్రాజెక్టు డీఈఈ నాగేశ్వరరావు ఆదేశాలతో తుప్పలు తొలగించారు.

శక్తియాప్‌తో భరోసా

పాలకొండ, న్యూస్‌టుడే: విద్యార్థులు శక్తియాప్‌ను చరవాణిలో డౌన్‌లోడ్ చేసుకోవాలని ఏఎస్సై ఝాన్సీరాణి సూచించారు. ఆపదలో ఉంటే యాప్‌లో ఉన్న ఎస్‌వోఎస్ బటన్‌ను నొక్కితే తక్షణమే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటారన్నారు. ఆదివారం పట్టణంలోని ఎస్టీ బాలికల, బాలుర వసతిగృహాల్లో విద్యార్థులకు శక్తియాప్‌పై అవగాహన కల్పించారు.

ఉద్యోగ విరమణ సత్కారం

బలిజిపేట, బలిజిపేట గ్రామీణం, న్యూస్‌టుడే: బలిజిపేట మండలం నూకలవాడ వీఆర్వోగా పని చేసి ఉద్యోగ విరమణ పొందిన బొంగు నారాయణస్వామి నాయుడిని రెవెన్యూ ఉద్యోగులు ఆదివారం గౌరీపురం తోటలో ఘనంగా సత్కరించారు. సేవలను కొనియాడారు. తహసీల్దారు బాలమురళీకృష్ణ, సీఎస్‌డీటీ భానుప్రసాద్, ఉద్యోగులు పాల్గొన్నారు.

నారాయణస్వామి నాయుడిని సత్కరిస్తున్న ఉద్యోగులు

నాయీబ్రాహ్మణ సంఘ ఎన్నిక

కొమరాడ, న్యూస్‌టుడే: కొమరాడ మండల నాయీబ్రాహ్మణ సంఘాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం కోటిపాం తోటలో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పి.రవిశంకర్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షుడిగా బి.రమణ, కార్యదర్శిగా కె.హేమసుందరరావు, కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.

హక్కులు కాపాడాలి.. భామిని: సమాజంలో ఎవరి హక్కులకూ భంగం కలిగించొద్దని బత్తిలి ఎస్సై అప్పారావు, ఎంఆర్ఐ మణిప్రభాకర్ అన్నారు. ఆదివారం పాలవలస గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. పిల్లలను పనికి పంపడం, బాల్యవివాహాలు చేయడం, మత్తు పదార్థాల వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

పర్యావరణాన్ని పరిరక్షించాలి

వీధుల్లో బ్లీచింగ్ వేస్తున్న వాలంటీర్లు

గరుగుబిల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని సుంకి గ్రామంలో ఉద్యాన కళాశాల విద్యార్థుల ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా ఆదివారం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వీధులను శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. సేంద్రియ ఎరువుల తయారీపై రైతులకు అవగాహన కల్పించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు సూచించారు. సర్పంచి రవీంద్ర, ఎన్ఎస్ఎస్ పీవో వి.దీప్తి తదితరులు పాల్గొన్నారు.

ఎస్టీ కమిషన్ సభ్యుడికి సన్మానం

మల్లేశ్వరరావును సత్కరిస్తున్న నాయకులు

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: మారుమూల గ్రామానికి చెందిన సాధారణ వ్యక్తికి ఎస్టీ కమిషన్ సభ్యుడిగా అవకాశం రావడం అభినందనీయమని గిరిజన సంఘాల నాయకులు అన్నారు. ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన కద్రక మల్లేశ్వరరావును ఆదివారం భద్రగిరిలో సత్కరించారు. గిరిజనుల సమస్యల(పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. తహసీల్దార్ శేఖర్, నాయకులు లోవరాజు, రామకృష్ణ, భూషణరావు, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.

పథకాల గురించి తెలుసుకోవాలి

బట్టివలసలో మాట్లాడుతున్న లావణ్య

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: గిరిజన, హరిజన, బలహీన వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను ప్రజలు తెలుసుకోవాలని రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ పువ్వల లావణ్య కోరారు. ఆదివారం రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ జీవీనాయుడుతో కలిసి రావికోన, బట్టివలస, చందలింగి, లోవవలస, అడ్డూరివలసలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అర్హులకు పథకాలు అందకపోతే సచివాలయ సిబ్బందితో మాట్లాడి, అందేలా చూస్తామన్నారు.

పౌర హక్కులపై అవగాహన

అవగాహన కల్పిస్తున్న ఎస్సై

కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: పౌరహక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్సై పి.నారాయణరావు సూచించారు. జాతీయ పౌరహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కురుపాంలోని రావాడ కూడలి వద్ద అవగాహన కల్పించారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి రాజ్యాంగం కొన్ని హక్కులను కల్పించిందన్నారు. హక్కులకు ఎలాంటి భంగం కలిగించినా చట్టపరమైన చర్యలుంటాయన్నారు.

(c) eenadu

14 మండలాలపై దిత్వా ప్రభావం

◗ ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధం
◗ జిల్లాలో నేడు, రేపు భారీ వర్షాలు

కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెం తీరంలో ఎగసి పడుతున్న అలలు

న్యూస్‌టుడే, ఒంగోలు కలెక్టరేట్

'దిత్వా' తుపాను ప్రభావం... సోమ, మంగళవారాల్లో కోస్తా తీరంతో పాటు జిల్లాలోని 14 మండలాలపై తీవ్రంగా ఉండనుందని వాతావరణశాఖ నుంచి కలెక్టరేట్‌కు సమాచారం అందింది. పెను గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభావిత మండలాలైన ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, టంగుటూరు, సింగరాయకొండ, కనిగిరి, కొండపి, మర్రిపూడి, మద్దిపాడు, పామూరు, పీసీపల్లి, పొన్నలూరు, సంతనూతలపాడు, జరుగుమల్లిలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అక్టోబరులో సంభవించిన 'మొంథా' తుపాను అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఆయా ప్రాంతాలపై దృష్టి సారించారు. ప్రత్యేకాధికారులను నియమించి స్థానికులకు పలు సూచనలు చేశారు.

జిల్లా, మండలాల అధికారులతో కలెక్టర్ పి.రాజాబాబు ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి... ముందస్తు జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. సహాయక చర్యలకు అవసరమైన సామగ్రి, రేషన్ సరకులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ముందస్తు కార్యాచరణ..

◗ జిల్లా యంత్రాంగానికి సహకరించేలా 30 మందితో కూడిన జాతీయ విపత్తుల నిర్వహణ బృందాన్ని (ఎన్డీఆర్ఎఫ్) అందుబాటులో ఉంచారు.

◗ ముందస్తు సహాయక చర్యల్లో భాగంగా పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

◗ తీరంలో అలల తీవ్రత ఎక్కువగా ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

◗ కలెక్టరేట్‌తో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

ప్రయాణాలు వాయిదా వేసుకోండి...

తుపాను కారణంగా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. ప్రకాశం భవన్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు,

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ పి.రాజాబాబు

రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోరాదని సూచించారు. వరి కోతలను వాయిదా వేసుకోవాలన్నారు. ఒంగోలులోని పోతురాజు కాలువ, నల్ల కాలువలో ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్వో ఓబులేసు, ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ దిల్బాగ్ సింగ్ పాల్గొన్నారు.

కంభం మండలం తురిమెళ్లలో కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలు

రైతుల్లో ఆందోళన

దిత్వా తుపాను ముంచుకొస్తుండడంతో రైతుల్లో భయాందోళన నెలకొంది. ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంట కోత దశలో ఉంది. కొన్ని చోట్ల ఇప్పటికే కోతలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 16,704 హెక్టార్లలో వరి సాగు చేశారు. ఎకరానికి సుమారు రూ.50 వేల వరకు ఖర్చు చేశారు. మరో పది రోజుల్లో కోతలు పూర్తవుతాయన్న తరుణంలో... వరుసగా రెండో తుపాను రావడంతో తీవ్ర నష్టం తప్పదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇతర పంటలు సైతం...: కంది పైరు సైతం పూత దశలో ఉంది. ఈ సమయంలో ముసురు పట్టినా, ఆకాశం మేఘావృతమైన పూత రాలిపోయే ప్రమాదం ఉంది. జిల్లాలో 63,871 హెక్టార్లలో ఈ పంట సాగు చేశారు. పశ్చిమ ప్రకాశంలో విస్తీర్ణం అధికంగా ఉంది. రబీలో సుమారు 43 వేల హెక్టార్లలో శనగ సాగయ్యే అవకాశం ఉంది. మొంథా తుపాను ప్రభావంతో పొలాల్లో నీరు నిలిచి శనగ నాట్లు ఆలస్యమయ్యాయి. మొక్కజొన్న సైతం అయిదు వేల ఎకరాలకు పైగా సాగులో ఉంది. ప్రస్తుతం ఇది మొలక దశలో ఉన్నాయి. భారీ వర్షాలు పడితే వీటితో పాటు.. . జొన్న, మినుము, పొగాకు, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

–న్యూస్‌టుడే, కంభం

హ్యాండ్ బాల్‌లో బాలికల సత్తా

జిల్లా బాలికల జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేస్తున్న అతిథులు

రాష్ట్ర స్థాయి అండర్-14 హ్యాండ్‌బాల్ పోటీల్లో జిల్లా బాలికల జట్టు సత్తా చాటి రన్నరప్‌గా నిలిచింది. అన్నమయ్య జిల్లా కలికిరిలో గత మూడు రోజులుగా జరుగుతున్న టోర్నీ ఆదివారంతో ఘనంగా ముగిసింది. బాలికల విభాగం ఫైనల్స్‌లో ప్రకాశం, కృష్ణా జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. జిల్లా జట్టు తుదివరకు గట్టి పోటీ ఇచ్చినా... చివరకు 3-6 గోల్స్ తేడాతో కృష్ణాదే పైచేయిగా నిలిచింది. విజేతలకు జేఎన్‌టీయూఏ అసిస్టెంట్ డైరెక్టర్ శివ ప్రసాద్, పంచాయతీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు యోగేష్ రెడ్డి బహుమతులు అందజేశారు. – న్యూస్‌టుడే, కలికిరి

విజ్ఞానం... విహారం

కనిగిరి ఆదర్శ పాఠశాల, సమీకృత బాలికల వసతి గృహం విద్యార్థినులు... విహార, విజ్ఞాన యాత్రలో భాగంగా ఆదివారం నాలుగు బస్సుల్లో భైరవకోనకు వెళ్లారు. క్షేత్రం చరిత్ర, ఏకశిలపై చెక్కిన ఎనిమిది ఆలయాల విశేషాలు తెలుసుకున్నారు. కొండపై నుంచి జాలువారుతున్న జలపాతం వద్ద ఆటపాటలతో సందడి చేశారు.

– న్యూస్‌టుడే, కనిగిరి

ఎన్నెస్పీ జాగా... వేస్తున్నారు పాగా!

◗ పట్టని జలవనరుల శాఖ...
'రెవెన్యూ'తోనూ సమన్వయలోపం

న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో జలవనరుల శాఖ స్థలాలు కరిగిపోతున్నాయి. సాగర్ కాలువ 85/3 మైలు నుంచి సముద్ర తీరం వరకు రూ.కోట్ల విలువైన స్థలాలు కబ్జాదారుల పరమవుతున్నాయి. ఒంగోలు, చీమకుర్తి, దర్శి ప్రాంతాల్లో ఆక్రమణల పర్వం జోరుగా సాగుతోంది. కళ్లెదుటే అంతా సాగుతున్నా... నీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీల ప్రతినిధుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా సంబంధిత యంత్రాంగంలో కనీస చలనం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

మంగమూరు రోడ్డు నుంచి కొప్పోలుకు వెళ్లే కాలువ కట్ట దారిని ఆక్రమించి చేపడుతున్న నిర్మాణం

ఇవిగో అక్రమాలు

● పేర్నమిట్ట నుంచి కొప్పోలు వరకు ఒంగోలు నగరాన్ని ఆనుకుని సాగర్ కాలువ ఉంది. దీనికి ఓ వైపున ఎన్నెస్పీ అవసరాలకు వీలుగా సర్వీసు రోడ్డు, మరో వైపు కట్ట స్థలం ఉన్నాయి. ఇప్పటికే సర్వీసు రోడ్డు స్థలం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లింది.

● ఐశ్వర్యనగర్ వద్ద కాలువ స్థలాన్ని సైతం ఆక్రమించారు. ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో, మంగమూరు రోడ్డు పక్కన కాలువ కట్ట స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారు.

● ఓ విశ్రాంత అధికారి తన ఇంటి వెనుక ఉన్న సర్వీసు రోడ్డులో ఏకంగా షెడ్డే నిర్మించారు. ఎస్ఈ వరలక్ష్మి దృష్టికి డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులు విషయం తీసుకెళ్లగా తాత్కాలికంగా పనులు ఆపించారు.

● పాత బైపాస్ పక్కన ఉన్న ఎన్నెస్పీ వంతెనను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇతరుల రాకపోకలు నియంత్రించి... దర్జాగా సొంత అవసరాలకు వాడుకుంటున్నారు.

తెలిసినా కదలరు...

ప్రాథమిక స్థాయిలోనే అక్రమ నిర్మాణాలను అడ్డుకునే వీలున్నా ఆ దిశగా జలవనరుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. సామాజిక బాధ్యతగా ఎవరైనా ఫిర్యాదు చేసినా సిబ్బంది కదలడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పరిస్థితి చేయి దాటాక వచ్చి రెవెన్యూ వారు సర్వే చేయాల్సి ఉందని చెప్పి చేతులు దులుపుకొంటున్నారు. తరువాత ఆ విషయాన్ని గాలికొదిలేస్తున్నారు. ఈ రెండు శాఖల మధ్య సమన్వయం, పరస్పర సహకారం లేకపోవడమూ కబ్జాదారులకు వరంగా మారింది. మరో వైపు కొందరు సిబ్బంది సైతం అక్రమార్కులకు వంతపాడుతున్నారన్న విమర్శలున్నాయి.

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..
ఈఎస్ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ 8లో..

కరవుసీమలో ఉబికొచ్చిన గంగ

పెద్దారవీడు మండలం గుండంచర్లకు చెందిన రైతు రొక్కం లోకేష్‌రెడ్డి... పదేళ్ల క్రితం 270 అడుగుల లోతున తవ్వించిన బోరు ఒట్టిపోవడంతో వదిలేశారు. మోటారు, పైపులు తీసేసి కేసింగ్ మాత్రమే ఉంచారు. అటువంటి బోరు నుంచి గంగమ్మ ఉరకలెత్తుతోంది. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటడంతో ఏడాది క్రితం వరకు బోరుబావుల తవ్వకంపై ఆంక్షలు విధించారు. అటువంటి చోట జలం ఇలా ఉబికి వస్తుండడంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ విషయమై మార్కాపురం ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నాగరాజు మాట్లాడుతూ... ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పాటు భూమి పొరల్లో సర్దుబాటు కారణంగా ఇలా జరుగుతుందని తెలిపారు. – న్యూస్‌టుడే, పెద్దారవీడు

పిల్లలను ఆకలితో మాడ్చారు!

◗ కొనకనమిట్ల
ఎస్సీ వసతిగృహంలో ఘటన

న్యూస్‌టుడే, కొనకనమిట్ల

కొనకనమిట్ల ఎస్సీ వసతి గృహం విద్యార్థులు ఆదివారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం లేక ఆకలితో విలవిల్లాడారు. చేసేదేమీ లేక తల్లిదండ్రులకు విషయం తెలియజేసి ఇళ్లకు వెళ్లిపోయారు. వంట సిబ్బంది రాకపోవడం, ఇన్‌ఛార్జి వార్డెన్ పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దుస్థితి తలెత్తింది.

ఇచ్చినట్లుగా నమోదు...

4 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 70 మంది విద్యార్థులు ఈ వసతిగృహంలో ఉన్నారు. ఆదివారం... అల్పాహారంగా పూరీ, బంగాళదుంప బఠానీ కూర్మా, కోడిగుడ్డు, వేరుసెనగ చిక్కీ విద్యార్థులకు ఇవ్వాలి. మధ్యాహ్నం... చికెన్ బిరియానీ, రైతా, గోంగూర చట్నీ పెట్టాలి. వంట సిబ్బంది రాకపోవడంతో ఇవేమీ ఇవ్వలేదు. ఆన్‌లైన్ మాత్రం అన్నీ పెట్టినట్లు నమోదు చేయడం విశేషం. ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో పిల్లలు ఆకలితో నకనకలాడారు. ఇళ్లకు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు వచ్చి వారిని తమ వెంట తీసుకువెళ్లారు. తామంతా వలస కుటుంబాల వారమని... పిల్లలైనా బాగుపడతారని ఇక్కడుంచితే ఇలా చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ ఇదే పరిస్థితి ఉంటోందని, పెట్టే ఆహారమూ నాణ్యంగా ఉండడం లేదని కొందరు విద్యార్థులు తెలిపారు. సాయంత్రం రెండు సార్లు అల్పాహారం ఇవ్వాలని మెనూలో ఉన్నా ఒకసారీ ఇవ్వడం లేదని వాపోయారు.

నిర్వహణలో లుకలుకలు...

రెండు రోజుల క్రితమే ఇక్కడకు కొత్త వార్డెన్‌ను నియమించారు. వసతి గృహం నిర్వహణలో లోటుపాట్లు ఉండడంతో... ఇన్‌ఛార్జి వార్డెన్ ఆయనకు బాధ్యతలు అప్పగించడం లేదని సమాచారం. వంట మనిషి సైతం సరిగా విధులకు హాజరు కావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి వసతి గృహం నిర్వహణను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది.

పెద్ద పులీ... నీ బలగమెంత!

◗ నల్లమలలో నేటి నుంచి లెక్కింపు

న్యూస్‌టుడే, పెద్దదోర్నాల

ప్రతి నాలుగేళ్లకోసారి నల్లమలలో నిర్వహించే పులుల గణన (ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్) సోమవారం ఆరంభం కానుంది. ఇందుకోసం అటవీ అధికారులు తొలిసారిగా పూర్తిస్థాయిలో సాంకేతికతను వినియోగిస్తున్నారు. గుర్తించిన వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన ఎమ్ స్ట్రిప్స్ ఎకలాజికల్ (మానిటరింగ్ సిస్టం టైగర్ ఇంటెన్సివ్ పెట్రోలింగ్ ఎకలాజికల్ స్టేటస్) యాప్‌లో నమోదు చేయనున్నారు.

నాగార్జున సాగర్ - శ్రీశైలం పులుల అభయారణ్యం... మార్కాపురం, గిద్దలూరు అటవీ డివిజన్ పరిధిలో వెయ్యి చ.కి.మీ.లకు పైగా విస్తరించి ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పులులతో పాటు వన్యప్రాణుల గణన చేపట్టనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత నల్లమలలో పులుల సంఖ్య 48గా ఉంది. వాటి సంతతి క్రమంగా పెరిగి ఇప్పుడు 87 వరకు ఉన్నట్లు అంచనా.

వివరాల సేకరణ ఇలా...

◗ మూడు రోజుల పాటు పెద్ద పులి, చిరుత, ఎలుగుబంటి, రేసుకుక్కలు, అడవి పిల్లులు, నక్కలు వంటి మాంసాహార జంతువులు; మరో మూడు రోజులు శాకాహార జంతువులను లెక్కిస్తారు.

◗ పులుల పాదముద్రలను సేకరించేందుకు... నీటి వనరులు, అవి సంచరించే ప్రాంతాల్లో నేలను చదును చేసి మెత్తని మట్టి పోస్తారు.

◗ మాంసహార జంతువులు తీసుకుని వదిలేసిన ఆహారం, వాటి ఆవాసాలు, పెంటికలు, వెంట్రుకలను సేకరించి ఎకలాజికల్ యాప్‌లో నిక్షిప్తం చేస్తారు.

◗ బయోల్యాబ్‌లో వీటిని విశ్లేషించి... జాతీయ పులుల సంరక్షణ కేంద్రానికి పంపుతారు.

నేటి పీజీఆర్ఎస్ రద్దు

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: దిత్వా తుపాను నేపథ్యంలో ప్రకాశం భవన్, జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (పీజీఆర్ఎస్)లను రద్దు చేసినట్లు కలెక్టర్ పి.రాజాబాబు, ఇన్‌ఛార్జి ఎస్పీ బి.ఉమామహేశ్వర్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ప్రజలు వ్యయప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావొద్దని సూచించారు. ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అమ్మవారి వేడుక

మార్కాపురం మండలం కోలభీమునిపాడులోని ముద్దసానమ్మ దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించారు. మహిళలు పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించారు. భక్తులకు అన్న ప్రసాదం అందజేశారు.

– న్యూస్‌టుడే, మార్కాపురం గ్రామీణం

పింఛన్ల పంపిణీకి రూ.124.71 కోట్లు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: డిసెంబర్ నెలకు సంబంధించి జిల్లాలోని 2,83,200 మంది పింఛను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రూ.124.71 కోట్లు విడుదలైంది. సదరు మొత్తాన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు బ్యాంకుల నుంచి శనివారమే విత్ డ్రా చేశారు. సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి పంపిణీ చేయనున్నారు. టంగుటూరు మండలం శివపురంలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి పాల్గొననున్నారు.

మండలి భాషా సేవ నిరుపమానం

ఒంగోలు సాంస్కృతికం, న్యూస్‌టుడే: విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ ఒకే వేదిక పైకి చేర్చి, తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు మండలి వెంకట కృష్ణారావు అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొనియాడారు. కళామిత్ర మండలి (తెలుగు లోగిలి) ఆధ్వర్యంలో ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన శత జయంతి వేడుకలో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. దివిసీమ ఉప్పెన సమయంలో నిద్రాహారాలు మాని అందించిన సేవలను శ్లాఘించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ఆ దిశగా తండ్రి మండలి వెంకట కృష్ణారావు సాగించిన పయనాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం సంస్థ వార్షికోత్సవం సందర్భంగా నూనె వెంకాయమ్మ, వెంకటరత్నం స్మారక జీవన సాఫల్య పురస్కారాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమ్మరావుతో కలిసి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రదానం చేశారు. మరో తొమ్మిది మందికి జాతీయ పురస్కారాలు అందజేశారు. వివిధ సాహితీ సంస్థల ప్రతినిధులు తేళ్ల అరుణ, సింహాద్రి జ్యోతిర్మయి, వీరవల్లి సుబ్బారావు (రుద్రయ్య), గుత్తికొండ సుబ్బారావు, జీవీ పూర్ణచందు, డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, డాక్టర్ భూసరపల్లి వెంకటేశ్వర్లు, మండవ మురళీకృష్ణ, బీరం అరుణ తదితరులు పాల్గొన్నారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు పురస్కారం ప్రదానం చేస్తున్న ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, దామచర్ల జనార్దన్ తదితరులు

మిద్దే వ్యవసాయ క్షేత్రం!

200 రకాల మొక్కల పెంపకం

పొదిలి నేతపాలేనికి చెందిన **రావి సోమరాజు, విశ్వాస కుమారి (బేబి)** దంపతులు తమ ఇంటి మేడనే పొదరిల్లుగా మార్చి... దాదాపు 200 రకాల మొక్కలు పెంచుతున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, వివిధ రకాల పండ్ల జాతులు ఇందులో ఉన్నాయి. కరోనా సమయంలో వచ్చిన ఆలోచనతో ముందుగా కూరగాయల మొక్కలు నాటారు. రుచితో పాటు ఫలసాయం బాగుండడంతో మిద్దెనే వ్యవసాయ క్షేత్రంగా మార్చేశారు. తోట సంరక్షణకు ఆవుపేడ, ఎర్రమట్టితో చేసిన ఎరువు వినియోగిస్తున్నారు. తెగుళ్ల నివారణకు పులిసిన మజ్జిగ, సోడా ఉప్పు, గోమూత్రం తదితర మిశ్రమాలను వాడుతున్నారు. కోతులు, పక్షుల నుంచి రక్షణగా కంచె ఏర్పాటుచేశారు. 'వారంలో నాలుగు రోజులు ఇక్కడ పండే కూరగాయలనే వినియోగిస్తున్నాం. రోజూ గంట సమయం మొక్కల సంరక్షణకు కేటాయిస్తున్నాం. తద్వారా మనసికంగానూ ప్రశాంతత లభిస్తోంది. బీఎస్సీ హార్టికల్చర్ చదివిన కుమార్తె ప్రత్యూష, స్వతహాగా ఉన్న ఆసక్తితో హెచ్‌సీఎల్‌లో సీనియర్ మేనేజర్‌గా చేస్తున్న కుమారుడు సందీప్... తోట పెంపకంలో సూచనలు చేస్తున్నారు. సీజన్లవారీగా డ్రాగన్, జామ, సపోటా, బొప్పాయి, అరటి, దానిమ్మ తదితరాలు ఫలసాయం ఇస్తున్న'ట్లు తెలిపారు ఆ దంపతులు. – న్యూస్‌టుడే, పొదిలి

సర్కిళ్ల చిక్కుముళ్లు!

◗ మార్కాపురం జిల్లా ఏర్పాటుతో విభజనకు పోలీసు శాఖ కసరత్తు

న్యూస్‌టుడే, ఒంగోలు నేరవిభాగం

జిల్లాల పునర్విభజనకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గెజిట్ నోటిఫికేషన్ దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో పోలీసుశాఖలోనూ విభజన ప్రక్రియ ఊపందుకుంటోంది. కీలకమైన అన్ని విభాగాలు, సీసీఎస్, మహిళా పీఎస్ ఏర్పాటుతో పాటు... పరిపాలనా సిబ్బందిని సైతం ఉమ్మడి జిల్లా నుంచే సర్దుబాటు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో సబ్ డివిజన్లు, సర్కిళ్ల స్వరూపాల్లో మార్పులు, చేర్పులకు ఆస్కారం ఉందన్న చర్చ నడుస్తోంది.

ఉమ్మడి జిల్లాలో ఇలా...: గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన జిల్లాల పునర్విభజన తరువాత చీరాల సబ్ డివిజన్ బాపట్లకు; కందుకూరు... శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుకు జిల్లాకు వెళ్లిపోయాయి. ఒంగోలు, దర్శి, మార్కాపురం మాత్రమే మిగిలాయి. కొత్తగా కనిగిరి సబ్ డివిజన్ ఏర్పాటైంది. తాజాగా మార్కాపురం జిల్లా ఏర్పాటు కానుండడంతో మరోసారి మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

ఈ మార్పులకు అవకాశం: కొండపి సర్కిల్ కనిగిరి సబ్ డివిజన్‌లో ఉంది. కొండపి, మర్రిపూడి, పొన్నలూరు స్టేషన్లు ఈ పరిధిలో ఉన్నాయి. తాజా పునర్విభజనలో కొండపి ప్రకాశంలోనే ఉంటుంది. పొదిలి సర్కిల్‌లోని పొదిలి, కొనకనమిట్ల, తర్లుపాడు మండలాలు దర్శి సబ్ డివిజన్‌లో ఉండగా... ఇవి మార్కాపురం వెళ్లనున్నాయి. త్రిపురాంతకం సర్కిల్ పరిధిలోని కురిచేడు, దొనకొండ స్టేషన్లు మార్కాపురం సబ్ డివిజన్ పరిధిలో ఉండగా... వీటిని తిరిగి దర్శి పరిధిలోకి తెచ్చే అవకాశం ఉంది.

కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలు తిరిగి ప్రకాశంలోకి రానున్నాయి. వీటిని విభజనకు ముందు ఉన్నట్లుగా కొనసాగిస్తారా... లేదంటే మార్పులేమైనా చేస్తారా అన్నది త్వరలో తేలనుంది.

శ్రద్ధాంజలి

పేదలపెన్నిధి సుబ్బరామన్నా
మీ వ్యక్తిత్వం ఓ తరగని స్ఫూర్తి శిఖరం
మీ అంకితభావం సదా అనుసరణీయం

30వ వర్ధంతి

సందర్భంగా వారి పవిత్రాత్మకు
శాంతి కలగాలని ప్రార్థిస్తూ...
కుటుంబ సభ్యులు
మరియు అభిమానులు

కీ॥శే॥ శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారు
ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యులు

తేది: 1-12-2025 సోమవారం, ఉ॥ 10.00గం॥ల నుండి
ఒంగోలు పి.వి.ఆర్ మున్సిపల్ బాలుర హైస్కూల్ ఆవరణలో
మహనీయులు కీ॥శే॥ మాగుంట సుబ్బరామరెడ్డి గారికి స్మృత్యంజలి ఘటిస్తూ...
సంస్మరణ సభ మరియు అన్నసంతర్పణ కార్యక్రమములు జరుగును.

అందరూ ఆహ్వానితులే...

(c) eenadu

ముందు చూపుతో.. మహమ్మారికి కట్టడి

నేడు ఎయిడ్స్ నిర్మూలన దినం

ఎయిడ్స్ భూతం చాపకింద నీరులా జన జీవనాన్ని మింగేస్తోంది. సుమారు రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాలు పలు విధాలుగా ప్రజలలో చైతన్యం తెస్తున్నప్పటికీ వ్యాధి పూర్తి స్థాయిలో అదుపులోకి రావడం లేదు. ఏటా డిసెంబరు 1వ తేదీన 'ప్రపంచ ఎయిడ్స్' దినం నిర్వహిస్తున్న నేపథ్యంలో కథనం.

- న్యూస్‌టుడే, పొదిలి

పీహెచ్‌సీల్లో గుర్తింపు పరీక్షలు

అన్ని పీహెచ్‌సీల్లో ఎఫ్ఐసీటీసీ కేంద్రాల ద్వారా ఎయిడ్స్ నిర్ధారణ కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో రోగులను గుర్తించి వెంటనే ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా మందులు ఉచితంగా అందజేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మూడు పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల్లో ఒంగోలు, మార్కాపురం, కందుకూరు, చీరాల కేంద్రాల్లో ఏఆర్‌టీ కేంద్రాలు ఉన్నాయి.

నియంత్రణ కోసం అమలవుతున్న 95-95-95 విధానం

జిల్లాలో వ్యాధి అదుపు చేసేందుకు ప్రభుత్వం 95-95-95 విధానం అమలు చేస్తోంది. మొదటితో ప్రజలు ప్రతి ఒక్కరు తమలో పాజిటివ్ ఉందేమోనని పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్ వస్తే తప్పనిసరిగా ఏపీటీ మందులను వాడాలి. మూడోది తప్పనిసరిగా ప్రతి ఆరునెలలకు ఒకసారి వైరల్‌లోడ్ పరీక్ష చేయించుకోవాలి.

జిల్లాలో రోగుల వివరాలు..

జిల్లా వ్యాప్తంగా ఎయిడ్స్ రోగులు.. 34,600 మంది ఉన్నారు. ఈ ఏడాది పొదిలి సీహెచ్‌సీలో 8,000 పరీక్షలు చేయగా 27 పాజిటివ్ కేసులు తేలాయి. అందులో ఒకరికి గర్భిణికి సైతం పాజిటివ్ వచ్చింది. ● కొత్త కేసుల్లో 28 నుంచి 37 ఏళ్ల మధ్య వయస్సుగల వారు ఎక్కువగా ఉన్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి

పొదిలి సీహెచ్‌సీ పరిధిలో ఐదు మండలాల నుంచి రోగులు వస్తుంటారు. ప్రస్తుతం 550 మందికి ఇక్కడ ప్రతి నెల మందులు పంపిణీ చేస్తున్నాం. వ్యాధి సోకిన వారు ఆందోళన చెందకుండా వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి. బలమైన ఆహారం తీసుకోవాలి.

- హనుమంతరావు, ఐసీటీసీ కౌన్సిలర్, పొదిలి

సైబర్ మోసం.. రూ.7.45 లక్షల మాయం

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: సైబర్ నేరగాడి వలలో చిక్కుకుని ఓ వ్యక్తి రూ.7.45 లక్షలు కోల్పోయిన సంఘటన మండలంలోని పాకలలో చోటుచేసుకుంది. ఎస్సై మహేంద్ర వెల్లడించిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి సునీల్ చెన్నైలోని ఓ ఆక్వా కల్చర్ కంపెనీ రేపల్లె శాఖలో జనరల్ మేనేజరుగా పనిచేస్తున్నారు. గత నెల 26, 27 తేదీల్లో అర్ధరాత్రి సమయంలో ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.7.45 లక్షలను గుర్తు తెలియని వ్యక్తి వేరే ఖాతాకు తరలించారు. విషయాన్ని గుర్తించిన బాధితుడు 1930 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. 28న అతడి చరవాణికి మరోక ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఆయన బ్యాంకు అధికారులకు తెలియజేసి ఖాతాని నిలుపుదల చేయడంతో రూ.2.65 లక్షలు నగదు సైబర్ మోసగాడికి వెళ్లకుండా మిగిలింది. బాధితుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చినప్పుడు ప్రజలు స్పందించరాదని ఆయన సూచించారు.

రాష్ట్ర స్థాయి వీవీఎం సైన్స్ శిబిరానికి ఎంపిక

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: అమ్మనబ్రోలు శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాల 6వ తరగతి విద్యార్థిని పింజల మోనిక సాయిశ్రీ దేశవ్యాప్తంగా నిర్వహించిన విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పరీక్షల్లో అర్హత సాధించినట్లు కరస్పాండెంట్ ఆళ్ల సాంబయ్య తెలిపారు. తద్వారా 2025-26 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర స్థాయి సైన్స్ శిబిరానికి ఎంపికైనట్లు తెలిపారు.

ONGOLE MUNICIPAL CORPORATION
'E' Procurement Tender

Notice No. 1422 to 1436/ 2025-26 Dt.29.11.2025

			1422 to 1431/2025-26	1432 to1436/2025-26
1	Number of Works	:	10	5
2	Total value of works	:	Rs.275.20 Lakhs	Rs. 450.00 Lakhs
3	Download Start Time	:	02-12-2025 @ 5.00 PM	02-12-2025 @ 5.00 PM
4	Download End Time	:	09-12-2025@ 5.00 PM	16-12-2025 @ 5.00 PM

For Details - www.apeprocurement.gov.in, Ph : 98499 06600
Sd/- Executive Engineer, Ongole Municipal Corporation.

కెనరా బ్యాంక్ Canara Bank (భారత ప్రభుత్వరంగ సంస్థ) సిండికేట్ Syndicate A Government of India Undertaking
ప్రాంతీయ కార్యాలయం : ఒంగోలు
2వ లైన్, భాగ్య నగర్, ఒంగోలు-523001,
☎ 08592-280410, 8332997013

స్థిరాస్తులు అమ్మకానికి వేలం అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు, 2002 లోని 8(6) & 9 నిబంధనలతో చదవబడు సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్టు, 2002 క్రింద ఆస్తుల అమ్మకానికి ఇ-వేలం ప్రకటన.

సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన కెనరా బ్యాంక్ వారికి దిగువ తెలిపిన ఋణగ్రహీతలు/హామీదారులు చెల్లించవలసిన బకాయి మొత్తంను రాబట్టుకొనుటకు కెనరా బ్యాంక్ అధీకృత అధికారిచే స్వాధీనం చేసుకున్న, సెక్యూర్డ్ క్రెడిటార్‌కు తనఖాపెట్టిన/ఛార్జి చేసిన దిగువ వివరించిన స్థిరాస్తులను తేది 17.12.2025 న "ఎక్కడ ఎలా ఉన్నది" "అక్కడ అలా" మరియు "అక్కడ ఏమున్నదో అది" అనే ప్రాతిపదికన విక్రయించబడునని యావన్మంది ప్రజానీకానికి మరియు ముఖ్యంగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు మరియు హామీదారులకు తెలియజేయడమైనది.

ఇ-వేలం తేది & సమయం: 17-12-2025, ఉ॥ 11.30 గం.ల నుండి మ॥ 12.30 గం.ల వరకు
(అమ్మకం ముగిసేవరకు ప్రతి 5 నిమిషముల వ్యవధిలో అపరిమిత పొడిగింపుతో)
రిజర్వు ధరలో 10% ధరావత్తు సొమ్మును M/s. పిఎస్‌బి అలియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (baanknet) పోర్టల్ యొక్క ఇ-వ్యాలెట్‌లో నేరుగా గాని లేదా ఆ పోర్టల్‌లో చలానా జెనరేట్ చేసుకొని చలాన్‌లోని ఖాతా వివరములుకు ధరావత్తును RTGS/NEFT ద్వారా తేది: 16.12.2025, సా॥ 4.00 గం.ల లోపుగా పొందుపరిచి జమచేయాలి.

కెనరా బ్యాంక్, మార్కాపూర్ బ్రాంచ్ (13667), ప్రకాశం జిల్లా. ఫోన్: 94409 05281

1 ఋణగ్రహీత(లు): M/s గిరిజ స్లేట్ స్టోన్, ప్రొప్రయిటర్ : శ్రీ బండారు వెంకట నారాయణ, హామీదారు : శ్రీ తమ్మిశెట్టి పెద్దన్న, తండ్రి : శ్రీ పెద్దన్న
బకాయి మొత్తం: తేది.17.11.2025 నాటికి రూ. 15,73,854/- + తేది 18.11.2025 నుండి తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర ఛార్జీలు.
బ్యాంకుకు తెలిసిన సమాచారం ప్రకారం ఎటువంటి ఎన్‌కంబ్రెన్స్‌లు లేని స్థిరాస్తి వివరములు :
ప్రకాశం జిల్లా, మార్కాపురం రిజిస్ట్రేషన్ జిల్లా మరియు సబ్ రిజిస్ట్రేషన్ జిల్లా, మార్కాపురం ఎస్ఆర్ఓ, మున్సిపల్ పరిధి మరియు టౌన్, మార్కాపురం, ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎస్.నెం. 1204 మరియు 1205, ప్లాట్ నెం. 21 సగభాగం, డోర్ నెం. 1/346B. (మార్కాపురం, ఎస్ఆర్ఓ రిజిస్టర్డు సేల్‌డీడ్ తేది 16/03/2015 డాక్యుమెంట్ నెం.2132/2015) బండారు వెంకట నారాయణ, తండ్రి: సుబ్బయ్య పేరునగల మొత్తం 707.92 చ॥గ॥ ఇండస్ట్రియల్ స్థలం మరియు అందులోని జివి షీట్ రూఫింగ్ షెడ్. హద్దులు: ఉత్తరం: రోడ్డు నెం.3, దక్షిణం: రావి భాషాపతి రెడ్డి స్థలం, తూర్పు: రోడ్డు నెం.2, పడమర: కనమర్లపూడి రాజశేఖర్ మరియు ప్లాట్ నెం. 21 భాగం.
రిజర్వు ధర: రూ. 31,00,000/- | ధరావత్తు సొమ్ము: రూ. 3,10,000/-

కెనరా బ్యాంక్, సింగరాయకొండ బ్రాంచ్ (13661), ఫోన్: 9440905297 & 8332997013

2 ఋణగ్రహీత(లు): మెస్సర్స్ శ్రీ శ్రీనివాస డక్ ఫామ్ అండ్ హేచరీస్. హామీదారు : శ్రీ మలినేని వెంకటేశ్వర రావు, తండ్రి : కోటయ్య & శ్రీ పెండ్యాల యానాది, తండ్రి : నారయ్య
బకాయి మొత్తం: తేది.03.11.2025 నాటికి రూ. 49,90,290/- + తేది 04.11.2025 నుండి తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర ఛార్జీలు.
బ్యాంకుకు తెలిసిన సమాచారం ప్రకారం ఎటువంటి ఎన్‌కంబ్రెన్స్‌లు లేని స్థిరాస్తి వివరములు :
ఐటమ్-1: ప్రకాశం జిల్లా, సింగరాయకొండ యస్ఆర్ఓ, సింగరాయకొండ, సోమరాజుపల్లి, శివరామిరెడ్డి హాస్పిటల్ ఎదురు, ట్రంక్ రోడ్డు ఏరియా, బ్లాక్ నెం.4, డోర్ నెం.4-1 యొక్క దక్షిణదిశకు సమీపంలో, సర్వే నెం.604 నందు ఎ॥ 1.57 సెంట్లలో 177 చ॥గ॥ లేదా 148.68 చ॥మీ॥ విస్తీర్ణముగల ఖాళీ స్థలమునకు సంబంధించిన యావదాస్తి. హద్దులు: తూర్పు: కుంచాల రమణమ్మ యొక్క స్థలము-26'6"; పడమర: కెనాల్-27'9"; ఉత్తరం: ఓలిటి వెంకట కృష్ణారెడ్డి యొక్క స్థలము-57'6"; దక్షిణం: కొలపర్తి కమలమ్మ యొక్క స్థలము-60'.
ఐటమ్-2: ప్రకాశం జిల్లా, సింగరాయకొండ యస్ఆర్ఓ, సింగరాయకొండ, సోమరాజుపల్లి, శివరామిరెడ్డి హాస్పిటల్ ఎదురు, ట్రంక్ రోడ్డు ఏరియా, బ్లాక్ నెం.4, డోర్ నెం.4-1 యొక్క దక్షిణదిశకు సమీపంలో, సర్వే నెం.604 నందు ఎ॥ 1.57 సెంట్లలో 145.40 చ॥గ॥ లేదా 122.136 చ॥మీ॥ విస్తీర్ణముగల ఖాళీ స్థలమునకు సంబంధించిన యావదాస్తి. హద్దులు: తూర్పు: కుంచాల రమణమ్మ యొక్క స్థలము-21'9"; పడమర: కెనాల్-21'; ఉత్తరం: బచ్చు సత్యం యొక్క స్థలము-60'; దక్షిణం: బజారు-62'6".
పై ప్లాట్‌లు ఉమ్మడిగా మొత్తం 322.40 చ॥గ॥లో నిర్మించిన ఆర్‌సిసి రూఫ్డ్ మూడంతస్తుల భవనము.
రిజర్వు ధర: రూ. 1,30,00,000/- | ధరావత్తు సొమ్ము: రూ. 13,00,000/-

కెనరా బ్యాంక్, ఒంగోలు మెయిన్-I బ్రాంచ్ (2536), ప్రకాశం జిల్లా. ఫోన్: 83310 15732 & 83329 97013

3 ఋణగ్రహీత(లు): మెస్సర్స్ విష్నేక్ గ్రానైట్స్ పార్టనర్‌షిప్ సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న మేనేజింగ్ పార్టనరు శ్రీమతి గుడ్లూరి అరుణ, భర్త: శ్రీ మల్లిఖార్జున మరియు పార్టనరు గుడ్లూరి మల్లిఖార్జున, తండ్రి: వెంకట సుబ్బయ్య.
బకాయి మొత్తం: తేది.20.11.2025 నాటికి రూ. 1,02,90,375/- + తేది 21.11.2025 నుండి తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర ఛార్జీలు.
బ్యాంకుకు తెలిసిన సమాచారం ప్రకారం ఎటువంటి ఎన్‌కంబ్రెన్స్‌లు లేని స్థిరాస్తి వివరములు :
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలం, ఒంగోలు మున్సిపాలిటీ, పెర్నమిట్ట గ్రామం, సర్వే నెం. 452/1 నందు 68 చ॥గ॥లు మరియు అందలి 322 చ॥అ॥ల గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ మరియు ఇతర సివిల్ వర్క్స్ శ్రీ గుడ్లూరు మల్లిఖార్జున పేరునగల యావత్తు ఆస్తి. హద్దులు: ఉత్తరం: 3 అ॥ల వెడల్పు దారి మరియు ఇతరుల ఆస్తి, దక్షిణం: రామంజకోట నరసింహారావు గారి ఇంటి గోడ, తూర్పు: పర్వతం ఏడుకొండలు గారి ఆస్తి, పడమర: పాపాని నరసింహారావు గారి ఇల్లు.
రిజర్వు ధర: రూ. 4,50,000/- | ధరావత్తు సొమ్ము: రూ.45,000/-

కెనరా బ్యాంక్, కురిచేడు బ్రాంచ్ (13665), ప్రకాశం జిల్లా. ఫోన్: 89193 90313 & 94409 05279

4 మరణించిన ఋణగ్రహీత శ్రీ కంభంపాటి నాగేశ్వర రావు, తండ్రి : శ్రీ నాగయ్య యొక్క చట్టరీత్యా వారసులు : శ్రీమతి కంభంపాటి రాణి, భర్త : లేటు శ్రీకంభంపాటి నాగేశ్వర రావు. మరణించిన హామీదారు యొక్క చట్టరీత్యా వారసులు : శ్రీమతి కంభంపాటి నాగమణి, భర్త : లేటు శ్రీ దేవిడ్ కంభంపాటి.
బకాయి మొత్తం: తేది.31.10.2025 నాటికి రూ. 9,33,904/- + తేది 01.11.2025 నుండి తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర ఛార్జీలు.
బ్యాంకుకు తెలిసిన సమాచారం ప్రకారం ఎటువంటి ఎన్‌కంబ్రెన్స్‌లు లేని స్థిరాస్తి వివరములు :
శ్రీ కంభంపాటి నాగేశ్వరరావు, తండ్రి: శ్రీ నాగయ్య పేరునగల ఆస్తి: ప్రకాశం జిల్లా, మార్కాపూర్ రిజిస్ట్రేషన్ జిల్లా, దర్శి సబ్ జిల్లా, కురిచేడు మండలం, సర్వే నెం.178/2, డి.నెం. 5-113 నందు 76 చ॥గ॥ స్థలం మరియు అందులోని బిల్డింగ్ యావత్తు. హద్దులు: తూర్పు: లక్కెపోగు జాన్ స్థలం, దక్షిణం: లోనికి వెలుపలకు వెళ్లేరోడ్డు, పడమర: కోలా రత్నం ఇల్లు, ఉత్తరం: కంభంపాటి జాన్ స్థలం.
రిజర్వు ధర: రూ. 6,75,000/- | ధరావత్తు సొమ్ము: రూ. 67,500/-

5 ఋణగ్రహీత(లు): శ్రీ వెంకటేశ్వర్లు పరికూటి, తండ్రి: చిన్న నాగయ్య. హామీదారు : శ్రీ పరికూటి నాగయ్య, తండ్రి : కోటయ్య
బకాయి మొత్తం: తేది.31.10.2025 నాటికి రూ. 7,99,911/- + తేది 01.11.2025 నుండి తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర ఛార్జీలు.
బ్యాంకుకు తెలిసిన సమాచారం ప్రకారం ఎటువంటి ఎన్‌కంబ్రెన్స్‌లు లేని స్థిరాస్తి వివరములు :
శ్రీ వెంకటేశ్వర్లు పరికూటి తండ్రి: చిన నాగయ్య గారికి స్వంతమైన ఆస్తి: ప్రకాశం జిల్లా, మార్కాపూర్ రిజిస్ట్రేషన్ జిల్లా, దర్శి సబ్ జిల్లా, కురిచేడు మండలం, పశ్చిమ గంగవరం గ్రామ పంచాయితీ, మెయిన్ రోడ్డు, ఎస్.నెం. 331, పాత డోర్ నెం.2-37, క్రొత్త డోర్ నెం.1-49 లోని 168 చ॥గ॥ల విస్తీర్ణం గల భూమి మరియు అందులోనున్న బిల్డింగ్. హద్దులు: తూర్పు: గాజుల మన్నెపల్లి యొక్క స్థలం, దక్షిణం: పబ్లిక్ రోడ్డు, పశ్చిమం: తోట కోటయ్య యొక్క స్థలం, ఉత్తరం: ఆకి సత్యనారాయణ యొక్క స్థలం.
రిజర్వు ధర: రూ. 12,00,000/- | ధరావత్తు సొమ్ము: రూ. 1,20,000/-

6 ఋణగ్రహీత(లు): శ్రీ అన్నెం అంజి రెడ్డి, తండ్రి: రామిరెడ్డి. హామీదారు : శ్రీ కాసు గోవింద రెడ్డి, తండ్రి : వెంకటేశ్వర రెడ్డి
బకాయి మొత్తం: తేది.31.10.2025 నాటికి రూ. 13,91,761/- + తేది 01.11.2025 నుండి తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర ఛార్జీలు.
బ్యాంకుకు తెలిసిన సమాచారం ప్రకారం ఎటువంటి ఎన్‌కంబ్రెన్స్‌లు లేని స్థిరాస్తి వివరములు :
శ్రీ అన్నెం అంజి రెడ్డి, తండ్రి: రామిరెడ్డి గారికి స్వంతమైన ఆస్తి: ప్రకాశం జిల్లా, మార్కాపురం రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్, దర్శి సబ్-డిస్ట్రిక్ట్, కురిచేడు మండలం, వెస్ట్ గంగవరం గ్రామ పంచాయితీ, ఇంటి అసైన్‌మెంట్ నెం. 22, సర్వే నెం. 331 నందు 96.87 చ॥గ॥లు విస్తీర్ణంలోని ఇంటి నెం. 1-57 గల యావత్తు ఆస్తి. హద్దులు: తూర్పు: రోడ్డు, దక్షిణం: సరెడ్డి అంజి రెడ్డి గారి ఆస్తి, పడమర: తుపాకుల పిచ్చి రెడ్డి గారి ఆస్తి, ఉత్తరం: మారసు నరసింహులు గారి ఆస్తి
రిజర్వు ధర: రూ. 4,75,000/- | ధరావత్తు సొమ్ము: రూ. 47,500/-

అమ్మకానికి సంబంధించిన సవివరమైన నియమ నిబంధనల కొరకు కెనరా బ్యాంక్ వెబ్‌సైట్ www.canarabank.com లో ఏర్పాటు చేసిన "ఇ-వేలం" లింక్‌ను రిఫర్ చేయండి లేదా కెనరా బ్యాంక్ సంబంధిత బ్రాంచ్ మేనేజర్ గారిని లేదా కెనరా బ్యాంక్, ఒంగోలు ప్రాంతీయ కార్యాలయం, అధీకృత అధికారి గారిని బ్యాంకు పనివేళలలో సంప్రదించగలరు. ఫోన్: 08592-280410, 8332997013.
ఇ-వేలం విధానం, నియమ నిబంధనల కొరకు సర్వీసు ప్రొవైడర్‌ను సంప్రదించండి: మెస్సర్స్ పిఎస్‌బి అలయన్స్ (baanknet), వెబ్‌పోర్టల్ https://baanknet.com/ హెల్ప్‌డెస్క్: 8291220220, ఇ-మెయిల్: support.baanknet@psballiance.com

తేది: 27.11.2025, ప్రదేశం: ప్రాంతీయ కార్యాలయం, ఒంగోలు సం/- అధీకృత అధికారి, కెనరా బ్యాంక్

పరిశ్రమలకు రాయితీలిస్తే తప్పేంటి : మంత్రి స్వామి

టంగుటూరు, న్యూస్‌టుడే: జగన్‌లా మేం భూ దోపిడీకి పాల్పడడం లేదని, పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్పెలా అవుతుంది.. రాయితీలు ఇస్తేనే కదా రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి లభించేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు కట్టబెడుతున్నారని వైకాపా నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్వామి స్పందించి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విశాఖకు 40 కిలో మీటర్ల దూరంలో మరో ఎయిర్‌పోర్ట్ ఎందుకని నాడు జగన్ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను వ్యతిరేకించిన విషయం నేడు బొత్స మర్చిపోయారా అని ప్రశ్నించారు. భూములను ఇవ్వ వద్దని రైతుల్ని రెచ్చగొట్టడం తప్ప, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి జగన్ చేసిందేమీ లేదని మంత్రి మండిపడ్డారు.

మెప్మా అవినీతిని బయట పెడతాం: దామచర్ల

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంతోపాటు, కూటమి అధికారంలోకి వచ్చాక మెప్మాలో జరిగిన అవినీతిని బయట పెట్టనున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఒంగోలు మండలం మండువవారిపాలెం గ్రామంలో ఆదివారం నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెప్మాలో జరిగిన అక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణతోపాటు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లా; దాంతో అయిదుగురు సభ్యులతో కూడిన కమిటీ వచ్చి విచారణ చేపట్టిందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జేసీ గోపాలకృష్ణ అధ్యక్షతన త్రిసభ్య కమిటీ విచారణ చేస్తుందన్నారు. వారితోపాటు; మేమూ విచారిస్తున్నాం. ఏ బ్యాంకులో రుణం తీసుకున్నారో, బయట పెట్టి ప్రజలకు తెలియపరుస్తాం. కొందరు నాయకులు కూటమిలో చేరారు..సిట్ ఏమైంది అంటున్నారు..గత ప్రభుత్వంలోని అక్రమాలు చూస్తున్నాం. పది రోజుల్లో నివేదిక వస్తోందన్నారు. దాంట్లో అధికారులు ఉంటే సస్పెన్షన్ చేయిస్తాం...పార్టీ వాళ్లు ఉంటే అరెస్టు చేయిస్తామని హెచ్చరించారు.

ఈఎస్ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం

EENADU SPORTS LEAGUE 2025

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ NECC (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Regional Sponsor: Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
District Sponsor: QIS EDUCATIONAL INSTITUTIONS ONGOLE
Digital Partner: ఈనాడు.net TV Partner: ETV Bharat, ETV ఆంధ్రప్రదేశ్ Organised by: ఈనాడు

ఈనాడు - హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్టు ఈఎస్ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

- బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు).
- అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

రిజిస్ట్రేషన్ కోసం
☛ రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్ సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.
☛ మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు డిసెంబరు 8
పంపాల్సిన చిరునామా
ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్, ఈనాడు యూనిట్ కార్యాలయం, పేర్నమిట్ట గ్రామం, సంతనూతలపాడు మం 523 225
వివరాలకు: 800 8000 235, 91770 44423
(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

ఈఎస్ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

పురుషులు
డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు
డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న ఏఐఎఫ్‌టీయూ నాయకులు

కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొడదాం

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: డిసెంబర్ 8, 9 తేదీల్లో గుంటూరులో జరగనున్న అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య (మ్యా) రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర కోశాధికారి డీవీఎన్.స్వామి పిలుపునిచ్చారు. స్థానిక ఈమనిపాలెంలోని నాగిరెడ్డి భవన్‌లో ఆదివారం రాష్ట్ర మహాసభల గోడపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. లేబర్ కోడ్‌లు కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం రూపొందించినట్లు ఆరోపించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఎం.ఎస్.సాయి, ఐ.విజయసారధి, సుల్తాన్ బాషా, హనుమంతరావు, బి.రామారావు, జీవీ.నారాయణ తదితరులు పాల్గొన్నారు.

కార్యవర్గాన్ని అభినందిస్తున్న సభ్యులు

పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక

ఒంగోలు అర్బన్, న్యూస్‌టుడే: పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం జిల్లా అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఆదివారం నగరంలో ఎన్నికల అధికారి జి.ఈశ్వర రెడ్డి ఈ ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కె.కృష్ణమోహన్ (డీఈఈ, సంతనూతలపాడు), జనరల్ కార్యదర్శిగా ఎం.వి.విజయమోహన్‌రాజా (ఏఈఈ, మార్కాపురం), వైస్ ప్రెసిడెంట్‌గా వి.మాలకొండయ్య (డీఈఈ, కందుకూరు), ట్రెజరర్‌గా ఎస్.వెంకటేశ్వర్లు (ఏఈఈ, మార్కాపురం), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బి.బ్రహ్మయ్య (ఏఈఈ, కనిగిరి)లు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర ప్రెసిడెంట్ కె.సంగీతరావు, రాష్ట్ర జనరల్ కార్యదర్శి ఆర్.శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఎస్ఈ జి.అశోక్‌లు ప్రత్యేకంగా అభినందించారు.

ప్రకాశం జిల్లాలో కోడి మాంసం ధరలు (కిలో కి రూ.లలో)

వెంకాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 118, రిటైల్ లైవ్ - 145, చికెన్ విత్ స్కిన్ - 210, చికెన్ స్కిన్‌లెస్- 239

రోడ్డు ప్రమాదంలో హోంగార్డుకు తీవ్ర గాయాలు

మార్కాపురం గ్రామీణం: ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఎద్దుల బండిని ఢీకొట్టి ఓ హోంగార్డు తీవ్ర గాయాల పాలైన ఘటన మార్కాపురం మండలం చింతకుంట గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు, క్షతగాత్రుడు తెలిపిన వివరాల ప్రకారం..జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న పోమల రామయ్య వ్యక్తిగత పనుల నిమిత్తం గుండంచర్ల నుంచి కంభం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. చింతకుంట సమీపంలో వాహనం అదుపుతప్పి ఎద్దుల బండిని ఢీకొట్టి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని మార్కాపురం సర్వజన వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మార్కాపురం రూరల్ ఎస్సై అంకమ్మరావు ఘటనపై కేసు నమోదు చేశారు.

శతాధిక వృద్ధురాలి మృతి

సి.ఎస్.పురం: మండలంలోని కేశవాపల్లికి చెందిన పిడుగు మంగమ్మ(100), ఆదివారం తమ స్వగృహంలో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మృతిచెందారు. ఈమెకు ఇద్దరు కుమారులు. ఆమె భర్త నరసింహారావు, పెద్ద కుమారుడు జాలయ్య ఇది వరకే మరణించారు. చిన్న కుమారుడు పిడుగు బాబూరావు ప్రస్తుతం ఏపీ సచివాలయంలో ఉద్యోగ విరమణ పొందారు. మంగమ్మ మృతి పట్ల స్థానికులు, గ్రామ పెద్దలు, తెదేపా నాయకులు సంతాపం తెలిపారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మార్కాపురం మండలం కోలభీమునిపాడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ ఎస్సై అంకమ్మరావు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం కోలభీమునిపాడుకు చెందిన మందా సత్యనారాయణరెడ్డి (45) గ్రామంలో ఆమె తల్లికి చెందిన కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. సాగు పనుల కోసం అప్పులు చేశాడు. ఇటీవల ఆర్థిక సమస్యలు వెంటాడటంతో గత బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా, గ్రామస్థులు ఆయనను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, లోతైన దర్యాప్తు కోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

కారు ఢీకొని ఒకరి దుర్మరణం

పీసీపల్లి, న్యూస్‌టుడే: కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని రామాపురం వద్ద ఆదివారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరి- కందుకూరు రహదారిలో రామాపురం వద్ద నడుచుకుంటూ వెళుతున్న గ్రామానికి చెందిన మాలకొండయ్య (50) అనే వ్యక్తిని కనిగిరి నుంచి పీసీపల్లి వైపు వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో మాలకొండయ్య అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవ పరీక్ష కోసం కనిగిరి తరలించారు. అతడికి భార్య వివాహమైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారంతా అక్కడికి చేరుకుని బోరున విలపించారు.

EENADU Classifieds

BUSINESS SERVICES
ఆదనపు ఆదాయం కొరకు హెల్త్ & వెల్నెస్ పార్ట్ టైమ్ బిజినెస్ కొరకు ఉద్యోగ యువతీ/ యువకులు, ఉద్యోగ విరమణ/ రిటైర్డ్ ఉద్యోగులు కావలెను. ✆: 91214 35995.

బంగారం బ్యాంకులో/ ఏ ఫైనాన్స్ సంస్థలో తాకట్టు ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర కంటే అదనంగా చెల్లిస్తాం. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

నిజామాబాద్‌లోని గల ప్రముఖ కాలేజీలో అడ్మిషన్స్ కొరకు FRO's (Male/Female) కావలెను. సంప్రదించండి: 8465005959.

TO LET

వంట మాస్టర్లు, బార్బర్లు కావలెను. ✆ 9390809999, 9849235255.

COMMERCIAL
ఒంగోలు గుంటూరు రోడ్ రిజిస్టర్ ఆఫీసు ప్రక్కనగల KB బిల్డింగ్‌లో 1st ఫ్లోర్ (1300SFT) కమర్షియల్ అద్దెకు ఇవ్వబడును. 91002 80022.

JOBS
Jobs in Bangalore International Airport. Handyman Baggage Loders. Q: 10+2/ ITI/Degree. Age: 18 to 27. Salary: 16500 to 25000. ✆ 7989597376.

హోటల్ రూమ్స్ క్లీనింగ్ కొరకు లేడీ సర్వెంట్స్ కావలెను. జీతంతోపాటు భోజనం+వసతి కలదు. 7799162728.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో ప్రకటనకర్తల పూర్వాపరాలను పరిశీలించి తెలుసుకోవాల్సిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనకర్తల క్లెయిములకు ఈ వార్తా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ప్రకటనదారులు చేసే క్లెయిములకు, ప్రకటనకర్తలకు పాఠకులకు మధ్య జరిగే లావాదేవీలకు ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం ఉండదు.

మార్కాపురం

•మార్కాపురం •గిద్దలూరు •యర్రగొండపాలెం

నివురుగప్పిన నిప్పులా పిటికాయగుళ్ల

పోలీసు పికెట్ ఏర్పాటు

బేస్తవారపేట (గ్రామీణం), న్యూస్‌టుడే : పిటికాయగుళ్లలో ఆదివారం పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఎస్సై నరసింహారావు కథనం మేరకు.. గ్రామంలో ఇటీవల ఓ సామాజిక వర్గం వారు పోలేరమ్మ గుడి నిర్మించుకున్నారు. ఆదివారం 16 రోజుల పండగ నిర్వహించనున్న సందర్భంగా గ్రామంలోని పాత అంకాలమ్మ గుడి వద్ద పూజలు చేసేందుకు ఊరేగింపుగా బయలుదేరారు. అయితే ఊరిలో పలుకుబడి ఉన్న మరో సామాజిక వర్గం వారిని అడ్డుకుంది. గ్రామంలో ఊరేగింపుగా వెళ్లవద్దని వారు చెప్పడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండటంతో సంఘటన స్థలాన్ని కంభం సీఐ మల్లికార్జున, ఎస్సై నరసింహారావు తదితరులు పరిశీలించారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఇరు వర్గాలు వినలేదు. దాంతో ఇద్దరు ఎస్సైలు, 10 మంది కానిస్టేబుళ్లతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.

పేదలకు మెరుగైన సేవలు

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం తన నివాసగృహంలో ముఖ్యమంత్రి సహాయనిధి బాధితులకు మంజూరైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా 63 మందికి 43.80 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెదేపా మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

ప్రసంగాలతో ఆలోచింపజేసి..

ప్రిన్సిపల్ నాగరాజు నుంచి బహుమతులు అందుకుంటున్న విజేతలు

యర్రగొండపాలెం, న్యూస్‌టుడే: 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీల్లో విద్యార్థులు చక్కటి ప్రసంగాలతో ఆలోచింపజేశారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 'విద్యార్థుల జీవితాలపై చరవాణి ప్రభావం' అనే అంశంపై పోటీలు జరిగాయి. ప్రథమ బహుమతిని ఎల్.భవ్యశ్రీ, ద్వితీయ బహుమతిని డి.వన్య భవ్య, ఎ.యుక్తి తృతీయ బహుమతిని అందుకున్నారు. పాఠశాల హెచ్‌ఎం ఎం.డి.ఖాసిం, బి.బాదరయ్య తదితరులు చిన్నారులకు అందించారు.

వై.పాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విజేతలకు బహుమతుల ప్రదానం

భాష్యం పాఠశాలలో..

మార్కాపురం గ్రామీణం: పట్టణంలోని భాష్యం పాఠశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో శుక్రవారం ఉపన్యాస పోటీలు నిర్వహించారు. 'విద్యార్థుల జీవితాలపై సెల్‌ఫోన్ ప్రభావం' అనే అంశంపై జరిగిన పోటీల్లో 7,8,9,10 తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చక్కని వాగ్ధాటి చూపిన శర్వశ్రీ (9వ తరగతి) ప్రథమ, ఎ.హారిక (8వ తరగతి) ద్వితీయ, ఎ.సాయి నిఖిలేష్ (7వ తరగతి) తృతీయ బహుమతులు లభించాయి. విజేతలకు పాఠశాల ప్రిన్సిపల్ నాగరాజు, ఉపాధ్యాయులు హేమసుధ, సురేష్, శ్రావణి, రేణుక తదితరులు బహుమతులు అందజేశారు.

పాఠశాలలో డీటీడబ్ల్యూవో రాత్రి నిద్ర

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: పెద్దదోర్నాల- శ్రీశైలం ఘాట్ రహదారిలోని చింతల ఆశ్రమ పాఠశాలను శనివారం రాత్రి గిరిజన సంక్షేమశాఖాధికారి వరలక్ష్మి తనిఖీ చేశారు. దస్త్రాలు, సరుకుల స్టాక్‌ను పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడారు. పదో తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్ పరిశీలించారు. ఆమె వారితో భోజనం చేసి అక్కడే నిద్రించారు.

పరిశీలిస్తున్న జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారి వరలక్ష్మి

పనులు చేయకుండా పైసలు స్వాహా

న్యూస్‌టుడే, యర్రగొండపాలెం పట్టణం

నిఘా

విద్యుత్తు పనుల పేరిట రూ.లక్షలు స్వాహా చేసిన వ్యవహారం కలకలం రేపుతోంది. నాడు అధికారులు, గుత్తేదారులు ఏకమై..విద్యుత్తు సామగ్రిని పక్కదారి పట్టించారని గిరి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్లోతండాలో చోటు చేసుకున్న ఈ దోపిడీ పర్వం తాజాగా వెలుగులోకి వచ్చింది.

గత తెదేపా ప్రభుత్వం వై.పాలెం మండలం చర్లోతండా గిరిజన రైతులకు ఆర్థిక చేయూతనిచ్చింది. వారి పొలాల్లో విద్యుత్తు స్తంభాలు, లైన్లు, పరివర్తకాలు ఏర్పాటుచేసి సాగు చేసేందుకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రూ.50 లక్షలు మంజూరు చేసింది. అప్పట్లో 25 మంది రైతులు అర్జీ పెట్టుకోగా, 12 మందికి ఎస్టీ కార్పొరేషన్ కింద నిధులు మంజూరయ్యాయి. రైతుల పొలాలకు విద్యుత్తు స్తంభాలు, లైన్లు, పరివర్తకాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అప్పట్లో కొందరు

☛ పేద రైతులకు టోకరా

విద్యుత్తు అధికారుల అవినీతితో ఈ పనులు పూర్తిస్థాయిలో చేయలేదు. మార్కాపురంలోని ఓ విద్యుత్తు అధికారి కనుసన్నల్లో విద్యుత్తు స్తంభాలు మాత్రం పాతి.. లైన్లు, విద్యుత్తు పరవర్తకాలు ఏర్పాటు చేయలేదు. అయితే మొత్తం నిధులన్నీ దిగమింగారన్న ఆరోపణలొచ్చాయి. ఇంతలో ఎన్నికలొచ్చి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అయిదేళ్లుగా అక్రమార్కులపై ఈగ వాలలేదు. మళ్లీ తెదేపా అధికారంలోకి రావడంతో రైతులు తమకు జరిగిన అన్యాయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా విజిలెన్స్ డీఈ హైమావతి విచారణ చేపట్టారు.

విద్యుత్తు స్తంభాలకు కనిపించని తీగలు

పరివర్తకాలు ఏర్పాటు చేయలేదు

ఎస్టీ కార్పొరేషన్ కింద తనకు పనులు మంజూరైనా ఇంత వరకు విద్యుత్తులైన్లు, పరివర్తకాలు ఏర్పాటు చేయలేదు. గత ప్రభుత్వం మాకు న్యాయం చేయలేదు. కొత్త పాలకులు ఆదుకోవాలి.- మంత్రునాయక్ రైతు

పూర్తి చేయిస్తాం

చర్లోతండా పనులపై విజిలెన్స్ విచారణ జరిగింది. అప్పట్లో ఓ అధికారి బిల్లులు మార్చుకున్నారు. బాధితులెవరైనా ఉంటే తమను సంప్రదిస్తే పూర్తిగా పనులు చేయిస్తాం.

- కట్టా వెంకటేశ్వర్లు, విద్యుత్తు ఎస్ఈ

వైద్య శిబిరానికి విశేష స్పందన

కంటి పరీక్షలు చేస్తున్న వైద్యురాలు

రాచర్ల, న్యూస్‌టుడే : స్థానిక స్పందన విద్యాసంస్థల ఆవరణలో ఆదివారం నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. నంద్యాలకు చెందిన ఉదయానంద వైద్యులు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. గుండె, ఎముకలు, కీళ్లు, కంటి, క్యాన్సర్ సంబంధిత వ్యాధులకు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. వైద్యులు రామేశ్వరరెడ్డి, ముఖేష్‌రెడ్డి, సౌమ్య, కుశలరెడ్డి పరీక్షలు చేశారు. కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ సుధీర్‌కుమార్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

మార్కాపురం గ్రామీణం: చింతకుంట సబ్‌స్టేషన్ పరిధిలో ఆర్‌డీఎస్ఎస్ పనుల్లో భాగంగా మండలంలోని చింతకుంట, అయ్యవారిపల్లి, బడే ఖాన్‌పేట గ్రామాల్లో సోమవారం విద్యుత్తు సరఫరా కొంతమేర నిలిపివేయనున్నట్లు మండల ఏఈ నాగేంద్రరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు.

సమావేశంలో చర్చిస్తున్న సభ్యులు

పృథులగిరి పరిరక్షణకు కార్యాచరణ

పొదిలి, న్యూస్‌టుడే: పృథులగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం స్థానిక మంజునాథ కల్యాణ మండపంలో పలువురు సమావేశమై ఈ విషయమై చర్చించారు. డిసెంబరు 4న కరపత్రం ఆవిష్కరణ, 6న వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, సంతకాల సేకరణ, 8న మున్సిపల్ కమిషనరు నుంచి రాష్ట్రపతి వరకు అందరికీ వినతిపత్రాలు పంపనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు కె.వి. రమణారెడ్డి, డి.వరలక్ష్మమ్మ, కె.వెంకట సుబ్బారెడ్డి, షేక్ నూర్జహాన్ బేగం, జి.శ్రీనివాసులు, ఖాదర్‌బాషా, కె.వి.రత్నం, బి.విజయలక్ష్మి, ఎస్.పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

బదిలీ అయిన అధికారికి సత్కారం

కంభం, న్యూస్‌టుడే : స్థానిక ఖజానా శాఖ కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తూ ఉద్యోగోన్నతిపై వెళ్తున్న ఎస్.వి.రంగయ్యను పంచాయతీరాజ్, ఇతర ఉద్యోగులు ఆదివారం ఘనంగా సన్మానించారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో సన్మాన సభ నిర్వహించారు. ఆయన సేవలను పలువురు కొనియాడారు. కార్యక్రమంలో మండల పరిషత్తు కార్యాలయ సీనియర్ సహాయకులు రవీంద్రుడు, టైపిస్టు కిశోర్, సీనియర్ సహాయకులు ఖాదర్‌వలీ పాల్గొన్నారు.

ధ్యాన సాధనతో రుగ్మతలు దూరం

పొదిలి: ప్రతిరోజు ధ్యాన సాధనతో అనేక రుగ్మతలు దూరమవుతాయని ధ్యాన గురువు సాంబశివరావు అన్నారు. ఆదివారం పొదిలిలో జరిగిన ధ్యాన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిరమిడ్ ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎం.శ్రీనివాసులు, వై.శ్రీనివాసులు పాల్గొన్నారు.


మర్రివేములలో మాట్లాడుతున్న తెదేపా నేత ఎరిక్షన్‌బాబు

సాంకేతికతతో రైతన్నకు మేలు

పుల్లలచెరువు (యర్రగొండపాలెం), న్యూస్‌టుడే: వ్యవసాయంలో వస్తున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకుని లబ్ధి పొందాలని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. 'రైతన్నా..మీకోసం' కార్యక్రమం ఆదివారం మర్రివేములలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అన్నదాత సుఖీభవ పథకంతో ప్రతి రైతుకు రూ.20 వేల సాయం అందిస్తున్నట్లు చెప్పారు. రాత్రివేళ వ్యవసాయ విద్యుత్తు ఇస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో ఏడీఏ వెంకటరమణ, మండల కన్వీనర్ పొట్ల గోవిందు, ఎంపీపీ వెంకటయ్య, కాకర్ల కోటయ్య, రెంటపల్లె సుబ్బారెడ్డి, జనసేన కన్వీనర్ కొఠారి అచ్చయ్య, సర్పంచి మన్నెయ్య పాల్గొన్నారు.

నివాళి అర్పిస్తున్న కమిటీ సభ్యులు

వెంకటయ్య సేవలు నిరుపమానం

తర్లుపాడు, న్యూస్‌టుడే: శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున రజక అన్నదాన సత్రం ప్రధాన కార్యదర్శి బొప్పరాజు వెంకటయ్యకు కమిటీ సభ్యులతో కలిసి అధ్యక్షుడు చెన్నుపల్లి వెంకటసుబ్బారావు ఆదివారం మీర్జాపేటలో ఘన నివాళి అర్పించారు. పది రోజుల కిందట వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన విశ్రాంత ఉపాధ్యాయుడు. గతంలో తర్లుపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ప్రస్తుతం శ్రీశైలం రజక అన్నదాన సత్రానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వెంకటయ్య అందించిన సేవలు నిరుపమానమని వారు కొనియాడారు. పెద్దకర్మకు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

భావి పౌరులకు నిలువ నీడ లేదు

బేస్తవారపేటలో బస్టాండ్ ప్రాంగణం లేక విద్యార్థులు జాతీయ రహదారి పక్కన బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల నుంచి నిత్యం 150 మందికి పైగా విద్యార్థులు జడ్పీ బాలురు, బాలికల ఉన్నత పాఠశాలలతో పాటు పలు ప్రైవేటు బడుల్లో చదువుకునేందుకు బేస్తవారపేటకు వస్తుంటారు. అయితే స్థానికంగా బస్సు ప్రాంగణం లేక వారంతా దుకాణాల ముందు, రహదారి వెంబడి ప్రమాదకరంగా నిల్చొని ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నిమిత్తం గతంలో పట్టణంలోని అంకాలమ్మ గుడి సమీపంలో జాతీయ రహదారి వెంబడి కేటాయించిన స్థలం న్యాయ వివాదాల్లో చిక్కుకుంది. - బేస్తవారపేట, న్యూస్‌టుడే

తొట్టె నిర్మించి..నీళ్లు విస్మరించి..

ఔరంగాబాద్ సమీపంలో పశువుల తొట్టె నిరుపయోగంగా ఉంది. మూగజీవాల దాహార్తి తీర్చేందుకు వేల రూపాయలు ఖర్చు చేసి నీటి తొట్టెను నిర్మించారు. కానీ దాంట్లో జలం నింపకపోవడంతో వృథాగా ఉంది. నిత్యం మూగజీవాలు అదే మార్గంలో మేతకు వెళుతున్నా.. తొట్టెలో నీరు లేక ఇబ్బందులు పడుతున్నాయి. తొట్టెలో నీరు నింపించేందుకు చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి తిరుపతిరెడ్డి తెలిపారు. - న్యూస్‌టుడే, కంభం

రాళ్లవాగు చప్టా ధ్వంసం

నల్లమల అటవీ ప్రాంతంలోని మర్రిపాలెం చెంచు గిరిజన గూడేనికి వెళ్లే రహదారిలోని రాళ్ల వాగు చప్టా కోతకు గురైంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగు చప్టాకు భారీ కోత పడింది. దీంతో కొండరాళ్లు పైకి తేలాయి. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలు, ఆటోల రాకపోకలు జరగడంలేదు. కాలినడకన ప్రయాణం చేయాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నామని చెంచు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - న్యూస్‌టుడే, పెద్దదోర్నాల

ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శన

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని ఓం సాయి వికాస్ విద్యానికేతన్‌లో ఆదివారం నిర్వహించిన చిన్నారుల ప్రతిభా ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా 250మంది విద్యార్థులు 60 అంశాలతో వివిధ రకాల ప్రదర్శనలు చేసి అబ్బురపరిచారు. ప్రత్యేక వేషధారణలు, ఆకట్టుకునే బొమ్మలు, ఆకృతులు రూపొందించి తమ సత్తా చాటుకున్నారు. ఎంఈవో-2 శర్వాణి వారిని ప్రత్యేకంగా అభినందించారు. చిన్ననాటి నుంచే అంశాలపై పట్టు సాధించడం వల్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరిగి వివిధ రంగాల్లో రాణించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పీవీ.శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ రాధారాణి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులు తయారుచేసిన ఆకృతులు

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

మార్కాపురం : 8008631313
గిద్దలూరు పట్టణం : 8008574135
యర్రగొండపాలెం : 8008552658

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే

?: తిప్పాయపాలెంలో పంచాయతీ ఆఫీసు ఎదురు వీధిలో, ఎస్సీ కాలనీలో రాత్రి సమయంలో వీధి దీపాలు వెలగడం లేదు. లైట్లు వేసినా అవి త్వరగా పాడైపోతున్నాయి. దీంతో రాత్రి వేళ నీళ్లు పట్టుకురావడం..ఇతర పనులకు వెళ్లడం ఇబ్బందికరంగా ఉంది.

– వెంకటమ్మ, రాజేష్, గ్రామస్థులు

✓: పాడైపోయిన వాటి స్థానంలో ట్యూబ్‌లైట్లు వేయించాం. వెలగని వీధి దీపాలు పరిశీలించి కొత్తవి త్వరలోనే ఏర్పాటు చేయిస్తాం.

– కుమారి, పంచాయతీ కార్యదర్శి

?: రాయవరంలోని దుర్గమ్మ కాలనీ ఒకటో వీధిలో లైట్లు వెలగక ఇబ్బందులు పడుతున్నాం. రాత్రిళ్లు అంధకారంలో మగ్గిపోవాల్సి వస్తోంది. వీధి దీపాలు వేయాలని కోరుతున్నాం.

– ఆదిరంగమ్మ, కాలనీవాసి

✓: సమస్య మా దృష్టికి వచ్చింది. రెండు రోజుల్లో వీధి దీపాలు ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటా.

– అనూష, పంచాయతీ కార్యదర్శి

కొనకనమిట్ల, న్యూస్‌టుడే:

?: వద్దిమడుగు మండల ప్రాథమిక పాఠశాల వెళ్లే దారిలో నివాసాల సమీపంలో చెత్తాచెదారం పడేయడంతో దుర్వాసన వస్తోంది. రహదారి వెంబడి చెత్త వేయకుండా చూడాలి.

– రామయ్య, స్థానికుడు

✓:: పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం.

–శ్రీదేవి, ఈవోఆర్డీ

ప్రమాదంలో గాయపడిన ఉపాధ్యాయుడి మృతి

పొదిలి: పొదిలికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎం.సురేష్‌బాబు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈయన కొత్తపట్నం మండలం ఈతముక్కల పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. నెల రోజుల క్రితం గుంటూరులో చదువుతున్న కుమార్తె వద్దకు ద్విచక్ర వాహనంపై వెళ్లివస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.

మేకలు తీగలు తొక్కాయని దాడి

రాచర్ల, న్యూస్‌టుడే : మేకలు విద్యుత్తు తీగలు తొక్కిపాడు చేశాయంటూ ఓ వ్యక్తిపై మరొకరు కర్రతో దాడి చేశారు. ఈ సంఘటన మండలంలోని పలుగుంటిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై కోటేశ్వరరావు కథనం మేరకు.. అనుములపల్లికి చెందిన పిక్కిలి సుబ్బయ్య పలుగుంటిపల్లిలో పొలం కౌలుకు తీసుకున్నారు. ఆదివారం ఆయన అక్కడికి మేకలు తోలుకొని వెళ్లారు. అయితే పలుగుంటిపల్లికి చెందిన బాలనాగయ్య పొలంలోని విద్యుత్తు తీగలను మేకలు తొక్కిపాడు చేశాయంటూ సుబ్బయ్యపై అతను కర్రతో దాడిచేసి గాయపరిచాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

చెరువులో దొంగలు పడ్డారు

యర్రగొండపాలెం, న్యూస్‌టుడే: పుల్లలచెరువు మండలం కొమరోలు చెరువులో గ్రావెల్ తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. సమీపంలో ఓ ప్రైవేటు కంపెనీ నిర్మాణానికి కావాల్సిన వేల ట్రాక్టర్ ట్రిప్పుల గ్రావెల్‌ను అక్రమంగా తరలించుకుపోతున్నారు. పెద్దపెద్ద జేసీబీలు, పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఏర్పాటుచేసి రేయింబవళ్లు ఈ దందా కొనసాగిస్తున్నారు. ఈ విషయం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడంలేదని రైతులు తెలిపారు. ఆ ప్రైవేటు కంపెనీ ఎలాంటి అనుమతుల్లేకుండా ఇలా గ్రావెల్ తరలించుకుపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై ఇరిగేషన్ ఏఈ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా.. ఈ విషయం తమ దృష్టికి రావడంతో తరలింపును నిలుపుదల చేయించినట్లు చెప్పారు. అయితే ఆదివారం కూడా యథావిధిగా తవ్వకాలు చేస్తుండటం కొసమెరుపు.

జేసీబీలతో మట్టి తవ్వుతున్న దృశ్యం

వాయువేగంతో గండి పూడ్చివేత

ఈనాడు కథనానికి స్పందన

అర్ధవీడు, న్యూస్‌టుడే: కాకర్ల వెలిగొండ ప్రాజెక్ట్ ఆనకట్ట సమీపంలోని పెద్దవాగు కాలువ గండిని ఎట్టకేలకు పూడ్చారు. 'ఈనాడు'లో శనివారం 'రాకపోకలకు గండి కొట్టారు' శీర్షికన ప్రచురితమైన కథనానికి స్థానిక తెదేపా నాయకులు స్పందించారు. వారు జేసీబీని రప్పించి వాయువేగంతో పనులు చేయించారు. వెలగలపాయ రహదారిలో ప్రయాణించే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా గండి పూడ్చి, రాకపోకలు పునరుద్ధరించారు. రోడ్డుపై ప్రవహిస్తున్న నీటిని మళ్లించి పనులు చేపట్టడంతో చుట్టుపక్కల గ్రామాల వారు ఊపిరి పీల్చుకున్నారు.

కాలువలు అధ్వానం.. రోడ్లు అస్తవ్యస్తం

న్యూస్‌టుడే, మార్కాపురం అర్బన్

త్వరలో జిల్లాకేంద్రం కానున్న మార్కాపురం పట్టణంలో మౌలిక వసతులు కరవయ్యాయి. డ్రైనేజీలు అధ్వానంగా.. కాలనీ రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో స్థానికులకు అవస్థలు తప్పడం లేదు.

మార్కాపురం పట్టణవాసులకు కష్టాలు తప్పడం లేదు. డ్రైనేజీలు శుభ్రంగా లేక.. చెత్త తొలగించక దుర్వాసన వ్యాపిస్తోంది. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వెళ్లే రోడ్డులో అపరిశుభ్రత నెలకొంది. అక్కడి అయిదురోడ్ల కూడలి వద్ద కాలువల్లో మురుగు తొలగించడం లేదు. అక్కడి కాలనీల్లోని గృహాల నుంచి వచ్చే వ్యర్థ జలాలు ముందుకు సాగక.. దుర్గంధం వ్యాపిస్తోంది. గాంధీ బజార్, పేరం బజార్‌లోని వీధుల్లో

పూడిక తీయని మురుగు కాలువ

☛ దశ మారని మార్కాపురం

మురుగు కాలువల నిర్వహణ అధ్వానంగా ఉంది. సాయిబాలాజీ థియేటర్ దారిలో కాలువలు పూడిపోయి మురుగు ఇళ్లలోకి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. కనీసం రెండు నెలలకు ఒకసారి కూడా వ్యర్థాలు తొలగించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిషత్ బాలుర పాఠశాల వెళ్లే రోడ్డులో పంచాయతీరాజ్ వసతి గృహం ఉంది. అక్కడికి మంత్రులు, జిల్లా, రాష్ట్ర స్థాయి ముఖ్య అధికారులు తరచూ వస్తుంటారు. ఆ రోడ్డు కూడా గుంతలమయంగా ఉంది. అక్కడి డ్రైనేజీలు కూడా సక్రమంగా లేవు.

ముక్కు మూసుకోవాల్సిందే

అయిదు కూడళ్ల రోడ్డు వీధిలో మురుగు కాలువలో పూడిక తొలగించి నెలలవుతోంది. దీంతో నిత్యం దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. ఆ మార్గంలో వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. థియేటర్‌కు వెళ్లే దారిలో పరిస్థితి దుర్భరంగా ఉంది. - రవికుమార్, అయిదు కూడళ్ల రోడ్డు వీధి, స్థానికుడు

కంది సాగులో అప్రమత్తత అవసరం

సూచనలిస్తున్న వ్యవసాయ అధికారి లక్ష్మీనారాయణ

పెద్దారవీడు, న్యూస్‌టుడే: దిత్వా తుపాను నేపథ్యంలో వాతావరణంలో మార్పుల కారణంగా పూత, పిందె దశలో ఉన్న కంది పంటకు పురుగు సోకే అవకాశముందని వ్యవసాయ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. పెద్దారవీడులో పంటలు పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. మొత్తం మూడు వేల ఎకరాల్లో కంది పంటను సాగు చేశారని, ఈ పంటకు మారుకా మచ్చల పురుగు వచ్చే అవకాశం ఉందన్నారు. తుపాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి, కంది పంటలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. తుపాను పూర్తిగా తగ్గే వరకు మిరప కోతలు వాయిదా వేయాలని రైతులకు అవగాహన కల్పించారు.

రహదారి అంచుల్లో చిల్లచెట్ల తొలగింపు

పొదిలి, న్యూస్‌టుడే: కాటూరివారిపాలెం గ్రామస్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రోడ్డుకు ఇరువైపుల ఉన్న జంగిల్‌ను తొలగించారు. పొదిలి- ఒంగోలు ప్రధాన రహదారిపై రైల్వేబ్రిడ్జి పక్కన రోడ్డు అంచుల్లో పిచ్చిమొక్కలు పెరగడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన తెదేపా పొదిలి పట్టణ కార్యదర్శి, గుత్తేదారుడు కంచర్ల రమేష్, గ్రామ బూత్ కన్వీనర్ కాటూరి హనుమంతరావు, చిన్నచెరువు నీటి సంఘం అధ్యక్షులు సీహెచ్.వెంకటరావు కెఎస్ఆర్ ఇన్‌ఫ్రా ఎండీ కాటూరి శ్రీనివాస్. కె.వంశీకృష్ణ స్పందించారు. రహదారికి ఇరువైపుల ఉన్న చిల్లచెట్లను పొక్లెయిన్ సాయంతో తొలగింపజేశారు. దీంతో రహదారి అంచులు బాగుపడ్డాయి. గ్రామస్థులు చేసిన పనిని పలువురు అభినందించారు.

దారి అంచుల్లో చెట్లను తొలగింపజేస్తున్న దృశ్యం

(c) eenadu

బాలికలు.. ఆకట్టుకున్న ఉపన్యాసాలు

విజేతలకు బహుమతులు అందిస్తున్న ప్రిన్సిపల్ వెంకటరెడ్డి

కనిగిరి, న్యూస్‌టుడే: పట్టణంలోని ఎమ్మెస్సార్ బాలిక జూనియర్ కళాశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా 'విద్యార్థి జీవితంపై సెల్ ఫోన్ ప్రభావం' అనే అంశంపై జరిగిన ఉపన్యాస పోటీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మస్తానీ, పవిత్ర, మౌనికలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. వీరికి ప్రిన్సిపల్ టి.వెంకటరెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఆదినారాయణరెడ్డి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

కనిగిరి

•కనిగిరి • దర్శి • కొండపి

ఎన్‌ఎంఎంఎస్ నమూనా పరీక్షకు విశేష స్పందన

విద్యార్థికి బహుమతి అందజేస్తున్న డీసీఎంఎస్ ఛైర్మన్ కాశిరెడ్డి, పక్కన జిల్లా ఎంఈవోల సంఘం అధ్యక్షుడు రామిరెడ్డి, ఉపాధ్యాయులు

కనిగిరి, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్ ప్రతిభా పరీక్ష ఎంతో ఉపయోగమని డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే 8వ తరగతి విద్యార్థులకు ఎంఈవోలు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఎన్ఎంఎంఎస్ మోడల్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 750 మంది విద్యార్థులు హాజరయ్యారు. కనిగిరి మండలం కొత్త ఏరువారిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన పి.లక్ష్మీచేతన, వి.లక్ష్మీయశస్విని ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందారు. లింగారెడ్డిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఐ.వెంకట సుశాంత్ తేజ్ తృతీయ స్థానంలో నిలిచాడు. వీరికి నగదు, ఇతర బహుమతులను అందజేశారు. విద్యార్థులకు భోజనవసతిని గోనుగుంట పవన్ కుమార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి, ఎంఈవోల సంఘం జిల్లా అధ్యక్షుడు రామిరెడ్డి, ఎంఈవోలు నారాయణరెడ్డి, శ్రీనివాసులు, జి.సంజీవి, కరుణ కుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మేమున్నాం..మీకు తోడుగా

కనిగిరి: 8008574114, (10 AM TO 1 PM)
దర్శి: 9848 671678, కొండపి: 96424 56296

?: హెచ్ఎంపాడుకు సరఫరా అయ్యే సాగర్‌నీరు ఎర్రగా మట్టితో వస్తుంది. పైప్‌లైన్ పగిలిపోయి నీరు కలుషితమవుతుంది.
- ఎం.సరసయ్య, మాజీ సర్పంచి

✓: గుత్తేదారుకు సూచనలిచ్చి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయిస్తాం.
- శ్రీకాంత్ ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ

?: మర్రిపూడి మండలంలోని రేగలగడ్డ బీసీ కాలనీలో మురుగునీరు నిలిచి దోమలకు నిలయంగా ఉంటుంది. -కోటేశ్వరరావు, స్థానికుడు

✓: పారిశుద్ధ్య పనులు చేయించి, బ్లీచింగ్ చల్లిస్తాం.
-వీవీ.నాయుడు, పంచాయతీ కార్యదర్శి

?: తాళ్లూరు మండలం బొద్దికూరపాడు శివారున్న మంచినీటి కొళాయిలు కలుషితమైంది. ఈ కారణంగా వ్యాధుల బారిన పడుతున్నాం.
-వెంకటేశ్వర్లు, బొద్దికూరపాడు

✓: త్వరలోనే కొళాయిను శుభ్రం చేయించి సమస్య పరిష్కరిస్తాం. -మల్లీశ్వరి, డిప్యూటీ ఎంపీడీవో

- న్యూస్‌టుడే, హనుమంతునిపాడు, మర్రిపూడి, తాళ్లూరు

యాజమాన్య పద్ధతులు పాటిస్తే శనగ లాభదాయకం

'న్యూస్‌టుడే'తో సింగరాయకొండ ఏడీఏ నిర్మలాకుమారి

కొండపి నియోజకవర్గంలో ప్రస్తుత రబీలో శనగ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. మంచి దిగుబడులకు విత్తన ఎంపిక ప్రధానమైంది. నేల స్వభావం, వాతావరణం, తెగుళ్లు వంటి వాటిని తట్టుకోగలిగిన నాణ్యమైన విత్తనాలనే ఎంచుకోవాలి. పంట సాగు సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మేలైన దిగుబడులు సాధించవచ్చని సింగరాయకొండ ఏడీఏ నిర్మలా కుమారి తెలిపారు. మరిన్ని వివరాలను 'న్యూస్‌టుడే' ముఖాముఖిలో ఆమె వెల్లడించారు. - న్యూస్‌టుడే, టంగుటూరు

? న్యూస్‌టుడే: శనగ విత్తనాల్లో ఉన్న రకాలు?
✓ ఏడీఏ: శనగ సాగులో 5 దేశవాళీ రకాలు ఉండగా.. 4 కాబూలీ రకాలు ఉన్నాయి. మన ప్రాంతంలో జేజీ-11, కాక్-2లు మాత్రమే అధికంగా సాగు చేస్తారు. వీటితో పాటు మిషన్ కోతకు సంబంధించిన రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇవి తెగుళ్లను తట్టుకుంటాయి. దిగుబడులు అధికంగా ఇస్తాయి.

? అధిక దిగుబడులు ఇచ్చేవి ఏవి?
✓ కొండపి నియోజకవర్గంలో నల్లరేగడి భూములు అధికంగా ఉన్నాయి. తేమను నిల్వ చేసుకునే సామర్థ్యం వీటికి ఎక్కువ. ఈ భూముల్లో కాక్-2, జేజీ-11 రకాలను సాగు చేస్తారు. 90 శాతం వరకు వీటినే వేస్తారు. వాతావరణం అంతా అనుకూలంగా ఉంటే జేజీ-11 ఎకరానికి 10 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. కాక్-2లు మాత్రం 8 క్వింటాళ్లు వస్తుంది. ఇతర ఏ రకాలైనా వీటికి సాటి రావు.

? విత్తన నాణ్యత ఎలా ఉండాలి?
✓ పంటల సాగులో ప్రధానమైంది విత్తన ఎంపిక. శనగ విత్తనాలు మాత్రం ముక్క, గరుకుగా ఉండాలి. తేమ, పుచ్చు లేకుండా చూసుకోవాలి. విత్తనం ఎద సమయంలో వేసేపుడే, పశువుల ఎరువు చల్లి నాటుకోవాలి.

? ఎలాంటి ఎరువుల వేయాలి?
✓ నీరు నిల్వ ఉండని నల్లరేగడి భూములు శనగ పంట సాగుకు అనుకూలం. టంగుటూరు, కొండపి, జరుగుమల్లి, సింగరాయకొండ, పొన్నలూరు మండలాల్లో ఈ భూములు అధికంగా ఉంటాయి. వేసవిలో లోతు దుక్కులు చేయాలి. ఎకరాకు 4 ట్రక్కుల పశువుల ఎరువు, నత్రజని, భాస్వరం 8-10 కిలోలు, పొటాష్ 125 కిలోలు, యూరియా 20 కేజీల చొప్పున అందించాలి.

? తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు?
✓ శనగ పంటకు ఎండుతెగులు, వేరుకుళ్లు, తుప్పు, మొదలుకుళ్లు, పచ్చ పురుగు, శనగపచ్చ పురుగు, రబ్బరు పురుగు, పొగాకు లద్దెపురుగు వంటివి ఆశిస్తుంటాయి. వీటిని తట్టుకోవాలంటే అంతర పంటలుగా ఆవాలు, ధనియాలు చల్లుకోవాలి. వీటితో పాటుగా ఎర పంటలుగా బంతిమొక్కలు నాటాలి. లింగాకర్షక బుట్టలు, కర్రలు ఏర్పాటు చేయాలి. కార్బండజిమ్, హెక్సాకొనజోల్, మ్యాంకోజెబ్ వంటి మందులను వ్యవసాయ అధికారుల సూచనలతో వాడుకోవాలి.

శనగ విత్తనాలను శుద్ధి చేస్తున్న మహిళలు

సమన్వయంతోనే సమస్యల పరిష్కారం

దర్శి, న్యూస్‌టుడే: తెదేపా బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి కమిషన్ ఛైర్‌పర్సన్ పొదపాటి తేజస్విని సూచించారు. మండలంలోని కొర్లమడుగు, చిన్నయ్యపాలెంలో ఆదివారం ఆమె పర్యటించారు. గత ఎన్నికల్లో పార్టీకి పడ్డ ఓట్లు గురించి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులతో ఆమె చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలను అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవటం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో గొట్టిపాటి లక్ష్మి విజయానికి కృషి చేయాలని కోరారు. తెదేపా మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నాయకులు వీరనాగిరెడ్డి, రామారావుతదితరులు పాల్గొన్నారు.

కొర్లమడుగులో నాయకులతో మాట్లాడుతున్న తేజస్విని

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి

దర్శి, న్యూస్‌టుడే: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా కృషి చేయాలని ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్ అన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా దర్శి బీజేవీ కాన్వెంట్‌లో పార్టీ రాష్ట్ర అనుబంధ కార్మికుల, ఉద్యోగుల ఛైర్మన్ క్రైపు వెంకట కృష్ణారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కూటమి పాలనపై నాయకులు విమర్శలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సైదా, నాయకులు జాన్, సతీష్, ఇతరులు పాల్గొన్నారు.

ఎన్జీవో సంఘం కార్యవర్గం ఎన్నిక

దర్శి, న్యూస్‌టుడే: దర్శి తాలూకా ఎన్జీవో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఎన్జీవో హోంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా బీజే ఎస్.హెరాల్డ్, సహాధ్యక్షుడిగా వై.ప్రభుదాస్, ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వరరావు, బీవీఎస్.నాగరాజు, గోపయ్య, లక్ష్మీదేవి, రత్నమ్మ, కార్యదర్శిగా అబ్దుల్‌ఖయ్యుం, కోశాధికారిగా జి.నాగరాజు, కార్యనిర్వాహక కార్యదర్శిగా బాబు, సంయుక్త కార్యదర్శులుగా మరో నలుగురు, ఇతర సభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సందాని, ఎం.వెంకటేశ్వరరావు, శివకుమార్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రమాణం చేస్తున్న దర్శి ఎన్జీవో అసోసియేషన్ నూతన సభ్యులు

శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాలకు సంబంధించి టైమ్స్ హెల్త్ 2025 (6వ ఎడిషన్) అవార్డుల కార్యక్రమంలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ విభాగం నందు సర్వీస్ ఎక్సలెన్స్ 2025 అవార్డు ను చైతన్య కార్డియాక్ సెంటర్, ఒంగోలు అధినేత డా. బి.యం.వి. కృష్ణ చైతన్య గారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎం.ఎల్.ఏ. శ్రీ టి. హరీష్ రావు గారి చేతుల మీదుగా అవార్డును అందుకున్న శుభతరుణంలో మా హృదయపూర్వక శుభాకాంక్షలు.

హాస్పిటల్ స్టాఫ్:
AB స్పెషాలిటీ హాస్పిటల్
గార్లపేట బస్టాండ్, జియో ఆఫీస్ ప్రక్కన, కనిగిరి.

రాళ్లు తేలి.. నరకంగా మారి

హనుమంతునిపాడు మండలం కొండారెడ్డిపల్లి పంచాయతీ పాత రసీదుపురం క్రాస్‌రోడ్డు రాళ్లుతేలి అధ్వానంగా మారింది. ఇది కొనకనమెట్ల మండలానికి లింకు రోడ్డు. మొంథా తుపానుకు కురిసిన వర్షాలకు పూర్తిగా ఛిద్రమైంది. దీంతో ఇప్పుడు ఆటోలు కూడా తిరగక నడక తప్పడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. దీనిపై పంచాయతీరాజ్ ఏఈ బ్రహ్మయ్య మాట్లాడుతూ.. అంచనాలు వేసి పంపిస్తామని, నిధులు మంజూరైన వెంటనే మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. -న్యూస్‌టుడే, హనుమంతునిపాడు

కాలువ ఇలా.. వ్యాధులు రావా..?

జరుగుమల్లి మండలం బిట్రగుంట గ్రామంలో కొంత కాలంగా పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో కాలువల్లో పూడిక చేరి మురుగు నీరు కదలని పరిస్థితి నెలకొంది. దుర్వాసనతోపాటు, దోమలు అధికంగా వ్యాపించి పిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి షఫీని వివరణ కోరగా.. వెంటనే కాలువలు శుభ్రం చేయించి, దోమల నివారణకు చర్యలు చేపడతామని తెలిపారు. -న్యూస్‌టుడే, జరుగుమల్లి



తుపాను ప్రభావం.. అన్నదాతల అప్రమత్తం

దిత్వా తుపాను ప్రభావం కారణంగా భారీ వర్షాలతోపాటు ఈదులుగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో తాళ్లూరు మండల రైతులు అప్రమత్తమయ్యారు. కొందరు పొలాల్లో రాశులుగాపోసి ఆరబెట్టిన ధాన్యం, మొక్కజొన్నలను తడవకుండా పరదాలు కప్పారు. వర్షంవల్ల మొక్కజొన్న పంట సాగు ఆరంభించేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయనే భావనతో మరికొందరు విత్తనాలు నాటించారు. మండల ప్రత్యేకాధికారి ఎ.కుమార్ సూచనల మేరకు పలువురు అధికారులు అందుబాటులో ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి తుంపర వర్షం ఆరంభమైంది. తాళ్లూరు వద్ద మొక్కజొన్న రాశులపై పట్టలు కప్పిన చిత్రమిది. -న్యూస్‌టుడే, తాళ్లూరు

తీర ప్రాంత గ్రామాల్లో గస్తీ

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: దిత్వా తుపాను ప్రభావంతో తీరం అల్లకల్లోలంగా ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని మండల ప్రత్యేక అధికారిణి, జడ్పీ డిప్యూటీ సీఈవో బాలమ్మ సూచించారు. మండలంలోని పాకల, ఊళ్లపాలెం తీరాన్ని ఆదివారం ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. విపత్తు సంభవిస్తే సహాయక చర్యలకు సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. గాలులకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. తహసీల్దార్ రాజేష్, ఎంపీడీవో జయమణి, ఆర్ఐ ప్రసాదు, సర్పంచి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

● టంగుటూరు: తుపాను కారణంగా మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. అనంతవరం, ఆలకూరపాడు, కేసుపాలెం, తాళ్లపాలెం, పసుపుకుదురు గ్రామాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు, రెవెన్యూ అధికారులు గస్తీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయా గ్రామాల పరిధిలో వేటకు నిషేధం తెలిపారు. కొణిజేడు, ఆలకూరపాడు, అనంతవరం గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎస్సై నాగమల్లేశ్వర రావు ఆదివారం రాత్రి వీటిని సందర్శించారు.

పాకల తీరం వద్ద అధికారులకు సూచనలిస్తున్న జడ్పీ డిప్యూటీ సీఈవో బాలమ్మ

వరి కోతలు వాయిదా వేసుకోవాలి

● ఇప్పటికే పూర్తయితే ధాన్యాన్ని జాగ్రత్త పర్చండి ● జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు

తాళ్లూరు, న్యూస్‌టుడే: దిత్వా తుపాను ప్రభావంతో నష్టాలు సంభవించే ప్రమాదం ఉన్నందువల్ల వ్యవసాయాధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పంట నష్టాలు సంభవిస్తే పరిస్థితులను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. తుపాను కారణంగా భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించినందువల్ల రైతులకు అవసరమైన సహాయ, సహకారాలు అందజేసేందుకు అందుబాటులో ఉండాల్సిందేనన్నారు. తాళ్లూరు మండలంలోని శివరాంపురం, కొర్రపాటివారిపాలెం, తాళ్లూరు, విఠలాపురం గ్రామాల వద్ద వివిధ రకాల పంటలను ఆదివారం పరిశీలించారు. ఆయా గ్రామాల రైతులతో మాట్లాడారు. ప్రస్తుతం పంట కోతలను వాయిదా వేసుకోవాలన్నారు. ఒకవేళ కోసి కుప్పలుగా పోసిన ధాన్యం, మొక్కజొన్నలు, ఇతర ఉత్పత్తులు వర్షం కారణంగా తడిసిపోయేందుకు వీల్లేకుండా రక్షిత ప్రాంతాలకు చేర్చుకోవాలని సూచించారు. తహసీల్దారు బీవీ.రమణారావు, ఏవో బి.ప్రసాదరావు, రైతులు పాల్గొన్నారు.

శివరాంపురం వద్ద వరి పంట పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు

అందుబాటులో ఉండాల్సిందే..

ముండ్లమూరు: తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దారు ఎల్.లక్ష్మీనారాయణ, ఎంపీడీవో శ్రీదేవి సూచించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆదివారం మండల, గ్రామ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారులంతా గ్రామాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. డిప్యూటీ ఎంపీడీవో జనార్దన్, ఎస్‌వో అబ్దుల్ రహీమ్, ఏఈ వెంకటేశ్వర్లు, ఏవో తిరుమలరావు పాల్గొన్నారు.

● మర్రిపూడి: తుపాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులంతా అందుబాటులో ఉండాలని మండల ప్రత్యేకాధికారి శ్రీమన్నారాయణ సూచించారు. ఆదివారం మండల పరిషత్తు కార్యాలయంలో తుపాన్ సన్నద్ధతపై సమీక్షించారు. ఎంపీడీవో జగదీష్, డిప్యూటీ ఎంపీడీవో నాగూర్‌వలీ, ఏవో వెంకటేష్, ఏఈ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పాల కల్తీ.. వారికి నిత్య వృత్తి!

☛ దర్శి మండలం చలివేంద్ర గ్రామంలో కల్తీ పాలను తయారు చేస్తున్న కేంద్రంపై శనివారం ఆహార భద్రతా అధికారులు దాడులు నిర్వహించారు. నూనెను మిక్సీ ద్వారా పాలలో కలుపుతున్నట్లు గమనించారు. సదరు వ్యక్తి గతంలోనూ ఇదే తరహాలో పాలను కల్తీ చేసినట్లు అధికారులు గుర్తించారు.
న్యూస్‌టుడే, దర్శి

దర్శి ప్రాంతంలో కల్తీ పాల తయారీ కుటీర పరిశ్రమలా మారింది. పట్టణంతోపాటు మండలంలోని కొత్తరెడ్డిపాలెం, లంకోజనపల్లి, చలివేంద్రలతో పాటు పలు గ్రామాల్లో కల్తీ పాల తయారీ కేంద్రాలపై గతంలో అధికారులు దాడులు నిర్వహించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. పోలీసు అధికారులు సైతం తనిఖీ చేయడంతో కొంతకాలం తయారీ మానుకుని, తిరిగి ప్రారంభించారు.

తనిఖీలు చేసినా చర్యలు శూన్యం..

పామాయిల్, యూరియా లేదా సల్ఫర్ పొడి వంటి వాటిని మిక్సీల ద్వారా కలిపి అక్రమార్కులు కల్తీ పాలు తయారు చేస్తున్నారు. పాలపొడిలో పామాయిల్ కలపడం ద్వారా చిక్కగా మారి వెన్నశాతం అధికంగా వస్తుంది. అరకొరగా తనిఖీలు చేస్తున్న ఆహార భద్రతా అధికారులు, నమూనాలను సేకరించి హైదరాబాదులో ఉన్న ల్యాబ్‌కు పంపిస్తున్నారు. వీటి ఫలితాలు రావడానికి నెలల సమయం పడుతుంది. అప్పటి వరకు అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి.

చలివేంద్రలోని ఓ పాల కేంద్రంలో పరిశీలిస్తున్న ఆహార భద్రతా అధికారి శివతేజ

తీవ్ర అనారోగ్య సమస్యలు..

కల్తీ పాలు తాగటం వల్ల తీవ్రమైన జ్వరాలు, ఒంటి నొప్పులు రావటంతో పాటు జీర్ణవ్యవస్థకు సంబంధించి రోగాలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో ఎదుగుదల లోపించి పలు వ్యాధులకు గురవుతారని చెబుతున్నారు. ఆహార భద్రతా అధికారి శివతేజను వివరణ కోరగా.. ఇకపై తరచూ తనిఖీలు చేపడతామని, ఫలితాలు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుని బాధ్యులపై చర్యలు చేపడతామని తెలిపారు.

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
(పూర్వపు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్)
రిజిష్టర్డు కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై-600032.
బ్రాంచ్: డి.నెం.37-1-171, 1వ అంతస్తు, గుప్తాస్ గ్రాండ్, పూర్ణిమ హోటల్ ఎదురు, కర్నూల్ రోడ్డు, ఒంగోలు, ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్-523001, (ఎ.పి) వెబ్‌సైట్: www.shriramfinance.in

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13 (2) క్రింద డిమాండ్ ప్రకటన

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో 'శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్' గా పిలువబడేది. ఎన్‌సిఎల్‌టి బెంచ్-II చెన్నై, తేది.09-11-2022 యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో విలీనమైనది మరియు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చబడినది) మరియు ఆ తర్వాత (30-11-2022 తేది నాటి కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వశాఖ లేఖ) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొందిన మేము కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉన్నాము మరియు శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై-600032 మరియు ఒంగోలు - 2 నందు బ్రాంచి ఆఫీస్ కలిగి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బిజినెస్‌ను నడుపుటకు ఆర్‌బిఐ వద్ద కూడా రిజిస్టరై ఉన్నాము. (ఇక నుండి మమ్మల్ని కంపెనీ/ఋణదాతగా సూచిస్తారు)

ఋణగ్రహీతలు/ సహ-ఋణగ్రహీత(లు) / హామీదార్లు /దిగువ తెలుపబడిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకున్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నప్పటికీ, గడువు తేదీల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు ఋణగ్రహీతలు/ హామీదార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూలు 3 తో చదువబడు సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసుల స్వీకరణ తేది నుండి 60 రోజులలోగా చెల్లింపు తేది వరకు నోటీసులలో తెలిపిన మొత్తంపై కాంట్రాక్టువల్ రేటున తదుపరి వడ్డీతోపాటు నోటీసులలో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాలను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలకు/ హామీదారులకు/ తనఖాదారులను కోరుతూ సర్ఫేసీ చట్టం 2002 లోని సెక్షన్ 13 (2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదీలలో డిమాండ్ నోటీసులు జారీచేశారు.

సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధిత చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) నిబంధనలను గమనించవల్సిందిగా ఋణగ్రహీతలకు విజ్ఞప్తి.

ఋణగ్రహీత(లు)/ సహ- ఋణగ్రహీత(లు)/ హామీదార్ల యొక్క పేర్లు :
1) నీరుకట్టు మాల్యాద్రి, తండ్రి: కొండయ్య, కట్టకిందపల్లి (వి), పామూరు మండలం, ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్: 523108.
2) నీరుకట్టు సుజాత, భర్త: మాల్యాద్రి, కట్టకిందపల్లి (వి), పామూరు మండలం, ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్: 523108.
3) జడా శ్రీనివాస రావు, తండ్రి : లక్ష్మయ్య, డి.నెం. 39-8-19, 14/4, గోపాల సగర్, ఒంగోలు (పోస్ట్ & మం) ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్: 523001.
లోను అగ్రిమెంట్ నెం. ONGL3TF1204270012

NPA తేది	31-12-2012
డిమాండ్ నోటీసు తేది	15-11-2025
బకాయి మొత్తం	రూ.82,28,961/- (అక్షరాల ఎనభై రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఒక్క రూపాయలు మాత్రమే) తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర వ్యయాలతో కలిపి.
లోను ఋణం మొత్తం	రూ.15,00,000/-

స్థిరాస్తి వివరములు : ONGL3TF1204270012- షెడ్యూల్ ఆస్థి ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లోని దస్తావేజు నెం.3641/2012 ప్రకారం నీరుకట్టు మాల్యాద్రి, తండ్రి: కొండయ్య గారి పేరుతో కలదు. ప్రకాశం జిల్లా, ఒంగోలు జాయింట్ సబ్ జిల్లా, ఒంగోలు మునిసిపల్ ఏరియా, పెళ్ళూరు గ్రామం, పాత సర్వే నెం. 81/1ఎ, కొత్త సర్వేనెం. 81/1ఎ1 నందలి ఎ.2.00 సెంట్ల విస్తీర్ణంలో యల్.పి. నెం. 110/85, ప్రకారం ఆమోదించబడిన ప్లాటు నెంబరు 3 దీనికి కొలతలు తూర్పు నుండి పడమరకు 62.5 అడుగులు, ఉత్తరం నుండి దక్షిణంకు 55 అడుగులు, మొత్తం విస్తీర్ణం 3437 చ॥ అడుగులు లేదా 382 చ॥గజాలు లేదా 320.88 చ॥మీటర్ల స్థలమునకు హద్దులు: తూర్పు : 30 అడుగుల వెడల్పు గల రోడ్డు, పడమర : శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆస్తి, ఉత్తరం : ఓరుగంటి రాజేశ్వరి గారికి చెందిన ప్లాట్ నెం.2, దక్షిణం : బెత్తన్‌బొట్ల పిచ్చయ్యశాస్త్రి గారి ప్లాట్ నెం.4.

పైన చెప్పబడిన పరిస్థితుల దృష్ట్యా, ఈ నోటీసు ప్రచురణ తేది నుండి 60 రోజులలోగా భవిష్యత్ వడ్డీ మరియు వర్తించు ఛార్జీలతోపాటు పైన తెలిపిన విధంగా బకాయి మొత్తాలను చెల్లించవల్సిందిగా పైన తెలిపిన ఋణగ్రహీతలు, సహ ఋణగ్రహీతలు మరియు/లేదా వారి హామీదారుల (వర్తించినచోట) కు ఇందుమూలముగా నోటీసు ఇవ్వడమైనది. లేనిచో, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13 (4) క్రింద మరియు ఇందులో వర్తించు నిబంధనల క్రింద ఋణగ్రహీతలు మరియు తనఖా ఋణగ్రస్తుల యొక్క సెక్యూర్డ్ ఆస్తులు స్వాధీనత చేపట్టడంతో కలుపుకొని సెక్యూర్డ్ అసెట్స్ మీద ఈ నోటీసు తేది నుండి 60 రోజుల అనంతరం తదుపరి చర్యలు చేపట్టబడును.

సదరు చట్టంలోని సెక్షన్ 13(13) క్రింద, సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు, వ్రాత పూర్వక సమ్మతి లేకుండా నోటీసులో తెలిపిన అతని సెక్యూర్డ్ అసెట్స్‌ను అమ్మకం, లీజు లేదా మరేదేని రూపంలో ఏ ఋణగ్రహీత బదిలీ చేయరాదని గమనించగలరు.

ప్రదేశం: ఒంగోలు సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
(పూర్వపు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్)
రిజిష్టర్డు కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై-600032.
బ్రాంచ్: దర్శి, ఫ్లాట్‌నెం.4-1468, 1వ అంతస్తు, పొదిలి రోడ్డు, అద్దంకి బస్టాండ్ ఎదురుగా, దర్శి, ప్రకాశం జిల్లా-523247 (ఎ.పి) వెబ్‌సైట్: www.shriramfinance.in

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13 (2) క్రింద డిమాండ్ ప్రకటన

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో 'శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్' గా పిలువబడేది. ఎన్‌సిఎల్‌టి బెంచ్-II చెన్నై, తేది.09-11-2022 యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో విలీనమైనది మరియు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చబడినది) మరియు ఆ తర్వాత (30-11-2022 తేది నాటి కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వశాఖ లేఖ) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొందిన మేము కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉన్నాము మరియు శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై-600032 మరియు దర్శి నందు బ్రాంచి ఆఫీస్ కలిగి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బిజినెస్‌ను నడుపుటకు ఆర్‌బిఐ వద్ద కూడా రిజిస్టరై ఉన్నాము. (ఇక నుండి మమ్మల్ని కంపెనీ/ఋణదాతగా సూచిస్తారు)

ఋణగ్రహీతలు/ సహ-ఋణగ్రహీత(లు) / హామీదార్లు /దిగువ తెలుపబడిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకున్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నప్పటికీ, గడువు తేదీల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు ఋణగ్రహీతలు/ హామీదార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూలు 3 తో చదువబడు సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసుల స్వీకరణ తేది నుండి 60 రోజులలోగా చెల్లింపు తేది వరకు నోటీసులలో తెలిపిన మొత్తంపై కాంట్రాక్టువల్ రేటున తదుపరి వడ్డీతోపాటు నోటీసులలో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాలను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలకు/ హామీదారులకు/ తనఖాదారులను కోరుతూ సర్ఫేసీ చట్టం 2002 లోని సెక్షన్ 13 (2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదీలలో డిమాండ్ నోటీసులు జారీచేశారు.

సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధిత చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) నిబంధనలను గమనించవల్సిందిగా ఋణగ్రహీతలకు విజ్ఞప్తి.

ఋణగ్రహీత(లు)/ సహ- ఋణగ్రహీత(లు)/ హామీదార్ల యొక్క పేర్లు :
1) బంటుపల్లి అంబేద్కర్, తండ్రి: జనార్ధన రావు, నివాసము: డి.నెం.7-96, ఎస్.సి. కాలని, తాళ్ళూరు (పోస్ట్ & మం), ప్రకాశం జిల్లా-523264.
2) బంటుపల్లి మాధవి, భర్త: బంటుపల్లి అంబేద్కర్, నివాసము: డి.నెం.7-96, ఎస్.సి.కాలని, తాళ్ళూరు (పోస్ట్ & మం), ప్రకాశం జిల్లా-523264.
3) మేడగం వెంకటేశ్వర రెడ్డి, తండ్రి : రామారావు, నివాసము: 5-118, సుంకిరెడ్డి పాలెం (వి), తాళ్ళూరు మండలం, ప్రకాశం జిల్లా-523264.
4) ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, తండ్రి : ఇడమకంటి గోపాల రెడ్డి, నివాసము: 5-82, తూర్పుపాలెం, తాళ్ళూరు (పోస్ట్ & మం) , ప్రకాశం జిల్లా-523264.
5) ఇడమకంటి విజయ భాస్కర్ రెడ్డి, తండ్రి : ఇడమకంటి గోపాల రెడ్డి, నివాసము: 5-82, తూర్పుపాలెం, తాళ్ళూరు (పోస్ట్ & మం) , ప్రకాశం జిల్లా-523264.
లోను అగ్రిమెంట్ నెం. DARSITF2106260001

NPA తేది	08-12-2022
డిమాండ్ నోటీసు తేది	13-11-2025
బకాయి మొత్తం	రూ.29,02,488/- (అక్షరాల ఇరవై తొమ్మిది లక్ష రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు మాత్రమే) తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర వ్యయాలతో కలిపి.
లోను ఋణం మొత్తం	రూ.15,00,000/-

స్థిరాస్తి వివరములు : DARSITF2106260001- షెడ్యూల్ ఆస్థి దర్శి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లోని దస్తావేజు నెం.4986/2021 ప్రకారం బంటుపల్లి అంబేద్కర్, తండ్రి :జనార్ధన రావు గారి పేరుతో కలదు.
షెడ్యూల్-1 : ప్రకాశం జిల్లా, మార్కాపురం రిజిస్ట్రేషన్ జిల్లా, దర్శి సబ్ జిల్లా, తాళ్ళూరు గ్రామ పంచాయితీ, గ్రామ అకౌంట్స్ సర్వే నెం.260/15,16 లో ఎ.1.37 సెంట్ల విస్తీర్ణంలో వేసిన లేఅవుట్ లో, ప్లాట్ నెం.1,2,11,12 లోని ఖాళీ స్థలమునకు హద్దులు: తూర్పు : రాకపోకలకు పోవు మార్గం, పడమర : రాకపోకలకు పోవు మార్గం, ఉత్తరం : ప్లాట్ నెం.3 మరియు 13, దక్షిణం : రాకపోకలకు పోవు మార్గం. ఈ హద్దుల లోపల 0.08 సెంట్లు లేదా 387.2 చ॥గజాల ఖాళీ స్థలం దాని సులభతర హక్కులతో సహా కలదు.
షెడ్యూల్-2 : ప్రకాశం జిల్లా, మార్కాపురం రిజిస్ట్రేషన్ జిల్లా, దర్శి సబ్ జిల్లా, తాళ్ళూరు గ్రామ పంచాయితీ పరిధిలోని సర్వే నెం.260/15,16 లో ఎ.1.37 సెంట్ల విస్తీర్ణంలో వేసిన లేఅవుట్ లో, ప్లాట్ నెం.3,13 లోని ఖాళీ స్థలమునకు హద్దులు: తూర్పు : 15 అడుగుల వెడల్పు రోడ్డు - 36 లింకులు, పడమర : 15 అడుగుల వెడల్పు రోడ్డు - 36 లింకులు, ఉత్తరం : ప్లాట్ నెం.4,14 - 112 లింకులు, దక్షిణం : ప్లాట్ నెం.2,12 - 112 లింకులు. ఈ హద్దుల లోపల 0.04.032 సెంట్లు లేదా 195.14 చ॥గజాల ఖాళీ స్థలం దాని సులభతర హక్కులతో సహా కలదు.
షెడ్యూల్-3 : ప్రకాశం జిల్లా, మార్కాపురం రిజిస్ట్రేషన్ జిల్లా, దర్శి సబ్ జిల్లా, తాళ్ళూరు గ్రామ పంచాయితీ, గ్రామ సర్వే నెం.260/15,16 లో ఎ.1.37 సెంట్ల విస్తీర్ణంలో వేసిన లేఅవుట్ లో, ప్లాట్ నెం.31,32,33 లోని ఖాళీ స్థలమునకు హద్దులు: తూర్పు : మిగిలిన భూమి - 108 లింకులు, పడమర : 15 అడుగుల వెడల్పు రోడ్డు - 108 లింకులు, ఉత్తరం : 15 అడుగుల వెడల్పు రోడ్డు - 70 లింకులు, దక్షిణం : మిగిలిన భూమి - 70 లింకులు. ఈ హద్దుల లోపల 0.07.560 సెంట్లు లేదా 365.90 చ॥గజాల ఖాళీ స్థలం దాని సులభతర హక్కులతో సహా కలదు.

పైన చెప్పబడిన పరిస్థితుల దృష్ట్యా, ఈ నోటీసు ప్రచురణ తేది నుండి 60 రోజులలోగా భవిష్యత్ వడ్డీ మరియు వర్తించు ఛార్జీలతోపాటు పైన తెలిపిన విధంగా బకాయి మొత్తాలను చెల్లించవల్సిందిగా పైన తెలిపిన ఋణగ్రహీతలు, సహ ఋణగ్రహీతలు మరియు/లేదా వారి హామీదారుల (వర్తించినచోట) కు ఇందుమూలముగా నోటీసు ఇవ్వడమైనది. లేనిచో, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13 (4) క్రింద మరియు ఇందులో వర్తించు నిబంధనల క్రింద ఋణగ్రహీతలు మరియు తనఖా ఋణగ్రస్తుల యొక్క సెక్యూర్డ్ ఆస్తులు స్వాధీనత చేపట్టడంతో కలుపుకొని సెక్యూర్డ్ అసెట్స్ మీద ఈ నోటీసు తేది నుండి 60 రోజుల అనంతరం తదుపరి చర్యలు చేపట్టబడును.

సదరు చట్టంలోని సెక్షన్ 13(13) క్రింద, సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు, వ్రాత పూర్వక సమ్మతి లేకుండా నోటీసులో తెలిపిన అతని సెక్యూర్డ్ అసెట్స్‌ను అమ్మకం, లీజు లేదా మరేదేని రూపంలో ఏ ఋణగ్రహీత బదిలీ చేయరాదని గమనించగలరు.

ప్రదేశం: దర్శి సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

(c) eenadu

ఒంగోలు

•ఒంగోలు • సంతనూతలపాడు

కాలువలు శుభ్రం చేయండి సారూ..

చీమకుర్తి, న్యూస్‌టుడే: చీమకుర్తి పురపాలక సంఘం పరిధిలోని విద్యానగర్‌లో మురుగు కాలువలు శుభ్రం చేయక ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. కాలువల్లో మురుగు, వ్యర్థాలు పేరుకు పోయి నెలలు గడుస్తున్నా పట్టించుకున్న వారు లేరు. దీంతో మురుగు దిగువకు పారడం లేదు. ఫలితంగా దోమల బెడద పెరిగి వ్యాధుల బారిన పడుతున్నామన్నారు. దిత్వా తుపాను నేపథ్యంలోనైనా పురపాలక సంఘం వారు తగిన చర్యలు చేపట్టి కాలువలు శుభ్రం చేయించాలని కోరుతున్నారు. ఈ విషయమై కమిషనర్ రామకృష్ణయ్య స్పందిస్తూ తక్షణం కాలువలు శుభ్రం చేయిస్తామని చెప్పారు.

తుపాను వేళ.. అప్రమత్తం

న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

లోతట్టు, ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల సూచనలు

దిత్వా తుపాను నేపథ్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు అప్రమత్తమయ్యారు. నగరంలోని వరదనీటి కాలువల్లో పూడిక తొలగింపు పనులు చేపట్టారు. కమిషనర్ కె.వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి నగర పరిధిలోని వరదనీటి కాలువలను పరిశీలించారు. మొంథా తుపాను సమయంలో ఎగువ నుంచి కొట్టుకు వచ్చిన చెత్త, పూడిక కాలువల్లో పేరుకుపోయినట్లు గుర్తించారు. నాలుగు జేసీబీలు ఏర్పాటు చేసి హౌసింగ్‌బోర్డుకాలనీ, పాత బైపాస్‌రోడ్డు, పోతురాజు కాలువ, నల్లకాలువలకు అనుసంధానంగా ఉన్న మురుగుకాలువల్లో పూడిక తొలగింపు చేపట్టారు. కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.

- **రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి**

చీమకుర్తి, న్యూస్‌టుడే: మండలంలోని అన్ని గ్రామాల రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తహసీల్దారు ఆర్.బ్రహ్మయ్య సూచించారు.

- **లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల తరలింపు**

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: మైనంపాడు డొంక సమీపంలో చీమకుర్తికి చెందిన వారు బాతులు మేపుతున్న విషయాన్ని పశుసంవర్ధక శాఖ డాక్టర్ కె.అనూరాధ గుర్తించారు. వారిని పోలీసుల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకున్నారు.

- **మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దు**

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: తుపాను దృష్ట్యా మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఎంపీడీవో రాజశేఖర్ సూచించారు. ఒంగోలు మండలం గుండాయపాలెం గ్రామంలోని ముందస్తు సహాయక చర్యలను ఆదివారం పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాయబ్ రసూల్, డిప్యూటీ ఎంపీడీవో హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

- **కొత్తపట్నం, న్యూస్‌టుడే:** కొత్తపట్నం కె.పల్లెపాలెం వద్ద సముద్రంలో అలలు ఉధృతంగా, ఎగిసి పడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు చెప్పడంతో బోట్లను ఒడ్డున నిలిపివేశారు.

పోతురాజు కాలువను పరిశీలిస్తున్న కమిషనర్ వెంకటేశ్వర రావు

సముద్ర తీర ప్రాంత ప్రజలూ.. జాగ్రత్త

కనపర్తి తీర ప్రాంతంలో పర్యవేక్షిస్తున్న ప్రత్యేకాధికారి, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: తుపాను కారణంగా సముద్రతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుపాను ప్రత్యేకాధికారి డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ అన్నారు. ఆదివారం కనపర్తి తీరప్రాంతంలో ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. కనపర్తి, ఎమ్‌ఎస్ పట్టపుపాలెం గ్రామస్థులతో మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో రవికుమార్, ఏపీఎం రవి, హౌసింగ్ ఏఈ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. • సంతనూతలపాడు, న్యూస్‌టుడే: మండలంలో ఆదివారం చిరు జల్లులు పడటంతో పొగాకు, శనగ, ఇతర వాణిజ్య పంటలకు మేలు చేకూరుతుందని కొందరు రైతులు తెలిపారు.

మత్స్యకారులకు సూచనలిస్తున్న ఎంపీడీవో రాజశేఖర్

ఒంగోలు సబ్ డివిజన్‌లో నిషేధాజ్ఞలు జారీ

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఒంగోలు పోలీసు సబ్‌డివిజన్ పరిధిలో ఈ నెల ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీసు యాక్టును అనుసరించి నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఉత్తర్వులను అనుసరించి పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసుశాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.

ఉపాధ్యాయ కుటుంబానికి ఆర్థిక సాయం

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు సంతపేటకు చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు నగేష్‌బాబు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. దీంతో ఆ కుటుంబానికి ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్ అండ్ ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించేందుకు రూ.1.15 లక్షల నగదును సేకరించారు. ఈ మేరకు సదరు చెక్కును ఆదివారం అసోసియేషన్ సభ్యులు మృతుని కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వై.సాంబశివరావు, నాయకులు కిరణ్, నూరుద్దీన్, మాలకొండయ్య, వెంకటేశ్వర్లు, బాలాజీ పాల్గొన్నారు.

చదువుతోనే ఉన్నత వృద్ధి

'చదవడం మాకిష్టం'లో విద్యార్థులు, నిర్వాహకులు

ఒంగోలు సాంస్కృతికం, న్యూస్‌టుడే: విద్యార్థులు జాతీ సంపదని వృథా చేయకుండా అందిపుచ్చుకోవాలని ఇన్‌ఛార్జి డిప్యూటీ లైబ్రేరియన్ సంపూర్ణ అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులకు 'చదవడం మా కిష్టం' అనే కార్యక్రమం నిర్వహించారు. ముందుగా.. గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులకు బుక్ రీడింగ్, నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు పుస్తకాలు చదవడం వల్ల జీవితంలో ఉన్నత స్థానానికి చేరతారన్నారు. తల్లిదండ్రులు పిల్లలను పోస్టు ఇవ్వకుండా గ్రంథాలయానికి పంపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, బంటికట్ల నాగేశ్వరరెడ్డి, రాజ్యలక్ష్మి, గోవిందమ్మ, పాఠకులు పాల్గొన్నారు.

శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాలకు సంబంధించి
టైమ్స్ హెల్త్ 2025 (6వ ఎడిషన్) అవార్డుల కార్యక్రమంలో
ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ విభాగం నందు
సర్వీస్ ఎక్స్‌లెన్స్ 2025 అవార్డు ను
చైతన్య కార్డియాక్ సెంటర్, ఒంగోలు అధినేత
డా॥ బి.యం.వి. కృష్ణ చైతన్య గారు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎం.ఎల్.ఎ., శ్రీ టి. హరీష్ రావు గారి
చేతుల మీదుగా అవార్డును అందుకున్న శుభతరుణంలో
మా హృదయపూర్వక శుభాకాంక్షలతో..

హర్ష | అభిషేక్ | మోసేష్ (డెక్కన్ కొరియర్)
నవీన్ (USA) | సతీష్ | కిరణ్ సింగ్ (USA)
శరత్ బాబు

అ'పూర్వ'ం.. ఆత్మీయం

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: కావలి జవహర్ భారతి కళాశాలకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడ చదివిన వారు ఎంతోమంది ఉన్నతస్థానాలు అధిరోహించారు. అంతేకాక వామపక్ష భావాలకు అది కేరాఫ్ అడ్రస్. అలాంటి కళాశాలలో 1976-78 లో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చదివిన పూర్వవిద్యార్థులు 47 సంవత్సరాల తరువాత కలుసుకొని తరగతిగతి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సమ్మేళనానికి ఆదివారం నగరంలోని సరోవర్ హోటల్ వేదికైంది. వివిధ ప్రాంతాల్లో ఉంటున్న 40 మంది హాజరయ్యారు. వారిలో ఒకరైన టూరిజం బోర్డు కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీని మిత్రబృందం సత్కరించింది. పూర్వవిద్యార్థులు శ్రీనాథ్‌రెడ్డి, అనిల్‌బాబు, ఆంజనేయులు, పి.సురేంద్రనాథ్‌రెడ్డి, సి.శ్రీనివాసరావు, కేవీఎల్ నాగేశ్వరరావు, ఆర్ఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ దంపతులను సత్కరిస్తున్న పూర్వ విద్యార్థులు

ఒంగోలు నగర సుందరీకరణకు కృషి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు నగర సుందరీకరణకు కృషి చేస్తున్నాం, ఏడాదిలోనే మార్పు రానుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఒంగోలు మండలం మండువవారిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రాల భవనాలను ఆదివారం ఎమ్మెల్యే జనార్దన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒంగోలు నియోజకవర్గం ఒకటో పోలింగ్ కేంద్రం ఈ గ్రామం నుంచే ప్రారంభం అవుతుంది, మొదటి నుంచి తెదేపాకు మంచి మెజార్టీ రావడం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీపీవో ఎం.వెంకటేశ్వరరావు, ఏఎంసీ ఛైర్మన్ రాచగర్ల వెంకటరావు, మాజీ ఛైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, ఎంపీడీవో రాజశేఖర్, పంచాయతీ సర్పంచి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జనార్దన్

కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ఒంగోలు క్రీడావిభాగం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలో నవంబర్ 23 నుంచి 29 వరకు జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంతర జిల్లాల కరాటే టోర్నీలో ఒంగోలు శ్రీప్రతిభ విద్యార్థులు పతకాలు సాధించారు. అండర్-19 విభాగంలో ఎం.శ్రీమణికంఠ(45కేజీల లోపు), ఎన్.అనంత్‌కుమార్(58కేజీల లోపు) రజత పతకాలు సాధించారు. అండర్ -17 విభాగంలో బి.సంతోష్(66 కేజీల లోపు) కాంస్య పతకం దక్కించుకున్నాడు. పతక విజేతలను శ్రీ ప్రతిభ విద్యా సంస్థల ఛైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, వైస్ ఛైర్మన్ రామాంజనేయులు, సీఈఓ జయప్రకాష్ సత్కరించారు. విద్యార్థులను తీర్చిదిద్దిన సీనియర్ కోచ్ నల్లూరి మోహన్‌రావును అభినందించారు.

పతకాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తున్న శ్రీప్రతిభ విద్యాసంస్థల కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు

స్కూల్‌గేమ్స్‌లో రాణించిన విద్యార్థులు

ఒంగోలు క్రీడావిభాగం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలో స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర జిల్లాల కరాటే ఛాంపియన్‌షిప్‌లో జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తాచాటారు. అండర్-17 విభాగంలో పి.యోగేంద్రరెడ్డి(35 కేజీల లోపు) బంగారు పతకం సాధించాడు. బి.యశ్వంత్ రెడ్డి(40కేజీల లోపు), పి.శ్రీనివాస్(70కేజీల లోపు), ఎం.నిఖిల్(45కేజీల లోపు) రజత పతకాలు సాధించారు. వి.శ్రావణ సంధ్య(45 కేజీల లోపు) కాంస్య పతకం దక్కించుకుంది. సత్తాచాటిన క్రీడాకారులను సిద్ధార్థ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక హైదరీక్లబ్ ఆవరణలో ఆదివారం సన్మానించారు. అకాడమీ అధ్యక్షుడు మండువ మురళీకృష్ణ, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుండవరపు రాఘవ, మారెళ్ల సుబ్బారావు, కోచ్ నల్లూరి మోహన్‌రావు, మండువ సుబ్బారావు, వి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

కరాటే పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులను అభినందిస్తున్న మండువ మురళీ కృష్ణ తదితరులు

మహారాజశ్రీ కర్నూలు ఆరవ అదనపు జిల్లా జడ్జి కోర్టులో

MVOP 476/2023

M.Lakshmi Devi and others - Petitioners

V/s

Tanniru Poorna Uday Kumar and others - Respondents

Notice Respondent No-1

R1. Tanniru Poorna Uday Kumar S/o Chenna Keshavulu, H.No.3-176, Vaddepalem, Ankalamma Temple, Cheemakurthy, Prakasham District.

ఇందుమూలముగా పైన కనబరచిన రెస్పాండెంట్ నెం.1 అయిన నీకు తెలియజేయడం ఏమనగా పైకేసును అర్జీదారులు N.M.Pedda Maddaiah accidentలో చనిపోయినందున నష్టపరిహారము కోరుతూ వేసియున్నారు. కావున సదరు విషయమై నీకు ఏమైనా ఆక్షేపణలు ఉన్న యెడల 4-12-2025 తేదీన ఉదయం 10.30 గంటలకు నీవు కాని లేక నీ తరపున వకీలు ద్వారా గాని పైకోర్టు నందు హాజరై నీ అభ్యంతరములు తెలుపుకొనవలయును. లేనియెడల సదరు కేసు నీ పరోక్షమున విచారించి తీర్మానించబడును.

వాయిదా తేది: 4-12-2025

Sd/- K.Lokeswara Reddy
Advocate for Petitioner,
Kurnool. Cell: 94410 59989

సమాజంలో చైతన్యం తెచ్చిన గురజాడ

మద్దిపాడు: తన రచనలతో సమాజాన్ని చైతన్య పరిచిన అభ్యుదయ కవి గురజాడ అప్పారావు అని నటరాజ కళాకేంద్ర పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ఆరి సూర్యనారాయణ ఆదివారం అన్నారు. ఆదివారం గురజాడ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. 'దేశమంటే మట్టి కాదోయ్... మనుషులోయ్' అనే నినాదంతో దేశ ప్రజలలో దేశభక్తిని, స్ఫూర్తిని నింపారన్నారు. వరకట్నం, కన్యాశుల్కం,బాల్య వివాహాలు వంటి దురాచారాలను అరికట్టాలంటూ అంటూ రచనలు చేసి వాటిని ఎదురించారన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు యాసం శేషయ్య, దేవరశెట్టి యలమంద, గంగిశెట్టి నరసింహరావు, కాకుమాను సుబ్బారావు, గంటా కోటేశ్వరావుపాల్గొన్నారు.

గురజాడ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న విశ్రాంత ఉద్యోగులు

పెంచలయ్య మృతికి కారకులపై చర్యలకు డిమాండ్

ఒంగోలు గ్రామీణం: పెంచలయ్య మృతి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, డైఫీ, ఐద్వా ఆధ్వర్యంలో స్థానిక లాయర్‌పేటలోని సాయిబాబా గుడి సెంటర్‌లో ఆదివారం రాత్రి కొవ్వొత్తులతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి కె.రమాదేవి మాట్లాడుతూ, నెల్లూరులోని ఆర్‌టీడీ కాలనీలో నివాసం ఉంటున్న డైఫీ కార్యకర్త పెంచలయ్యను గంజాయి మూకలు కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు సీహెచ్.వినోద్, పి.కిరణ్, విజయ్, ఆనంద్ పాల్గొన్నారు.

మాజీ ఎంపీ మాగుంట వర్ధంతి ఏర్పాట్ల పరిశీలన

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం సభతోపాటు, అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను ఆదివారం ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, తెదేపా నాయకులు మాగుంట రాఘవరెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో నగర కమిషనర్ కె.వెంకటేశ్వరరావు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

లేబర్ కోడ్‌లు రద్దయ్యే వరకు ఐక్య పోరాటాలు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్‌లు రద్దయ్యే వరకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జీవీ. కొండారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ శక్తులు కార్మికులను దోపిడీ చేయించడానికే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు కాలం సుబ్బారావు, ఎం.రమేష్, జి.శ్రీనివాసులు, పి.కల్పన, బంకా సుబ్బారావు, పి.ఆంజనేయులు, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఆలయ, జలాశయ పరిసరాల తనిఖీ

మద్దిపాడు: మండల పరిధిలోని మల్లవరం కందుల ఓబుల్ రెడ్డి జలాశయం పరిసర ప్రాంతాల్లో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దిత్వా తుపాను భద్రతలతో పాటు సాధారణ తనిఖీల్లో భాగంగా డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్‌లతో జలాశయం గేట్లు, పార్కు పరిసరాలను తనిఖీ చేశారు. మల్లవరం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మద్దిపాడు ఎస్సై వెంకట సూర్య ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో ఒంగోలు ఆర్ఎస్సై తిరుపతి స్వామి జలాశయ ఇంజనీరింగ్ అధికారి రామాంజనేయులుతో పాటు పోలీస్, జలాశయ సిబ్బంది పాల్గొన్నారు.

తనిఖీలు చేస్తున్న మద్దిపాడు ఎస్సై వెంకట సూర్య

అభినందనలు

CHAITANYA CARDIAC CENTRE

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాలకు సంబంధించి
టైమ్స్ హెల్త్ 2025 (6వ ఎడిషన్) అవార్డుల కార్యక్రమంలో
ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ విభాగం నందు
సర్వీస్ ఎక్స్‌లెన్స్ 2025 అవార్డు ను
చైతన్య కార్డియాక్ సెంటర్, ఒంగోలు అధినేత
డా॥ బి.యం.వి. కృష్ణ చైతన్య గారు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎం.ఎల్.ఎ., శ్రీ టి. హరీష్ రావు గారి
చేతుల మీదుగా అందుకున్న శుభతరుణంలో
మా హృదయపూర్వక శుభాకాంక్షలు.

హాస్పిటల్ స్టాఫ్:
చైతన్య కార్డియాక్ సెంటర్
A.K.V.K. కాలేజి ప్రక్కన, అంజయ్యరోడ్, ఒంగోలు

అభినందనలు

CHAITANYA CARDIAC CENTRE

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాలకు సంబంధించి
టైమ్స్ హెల్త్ 2025 (6వ ఎడిషన్) అవార్డుల కార్యక్రమంలో
ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ విభాగం నందు
సర్వీస్ ఎక్స్‌లెన్స్ 2025 అవార్డు ను
చైతన్య కార్డియాక్ సెంటర్, ఒంగోలు అధినేత
డా॥ బి.యం.వి. కృష్ణ చైతన్య గారు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎం.ఎల్.ఎ., శ్రీ టి. హరీష్ రావు గారి
చేతుల మీదుగా అందుకున్న శుభతరుణంలో
మా హృదయపూర్వక శుభాకాంక్షలతో..

డా॥ బి.వి.యస్. వరప్రసాద్ & హాస్పిటల్ స్టాఫ్:
సాయి నర్సింగ్ హోమ్
సుందరయ్య భవన్ రోడ్డు, ఒంగోలు

ట్రంక్‌రోడ్డు విస్తరణ షురూ..!

◆ 237 మందికి తుది తాఖీదుల జారీ

న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

ట్రంక్‌రోడ్డు విస్తరణకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం వ్యాపారులకు తుది నోటీసులు జారీ చేశారు. విస్తరణ నిలిపివేయాలని దుకాణదారులు హైకోర్టును ఆశ్రయించగా కార్పొరేషన్‌కు అనుకూలంగా తీర్పువచ్చింది. నిబంధనలు పాటించి విస్తరణ చేపట్టాలని ఉత్తర్వులిచ్చారు.

ఎమ్మెల్యే సూచనలతో ఆదేశాలు

వ్యాపారులు గతంలో చేసిన విజ్ఞప్తి, చర్చల సమయంలో వచ్చిన అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ 80 అడుగులకు విస్తరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. దానితో కమిషనర్ కె.వెంకటేశ్వరరావు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. మొత్తం 237 మందికి నోటీసులు జారీ ప్రారంభమైంది. ఆదివారం కొందరే అందుబాటులో ఉండటంతో సుమారు 40 మందికి అందజేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం టీడీఆర్ కావాలా, నష్టపరిహారం చెల్లింపా అనేది దుకాణదారుల నుంచి ఆప్షన్ తీసుకుంటున్నారు. ఆధార్‌కార్డు, గతంలో తీసుకున్న బిల్డింగ్ ప్లాన్, లింక్ డాక్యుమెంట్లు సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక సంక్రాంతి పండగ అనంతరం విస్తరణ పనులు చేపట్టనున్నారు. చర్చిసెంటర్ నుంచి పాత మార్కెట్ వరకు 80 అడుగుల విస్తరణ చేపడతారు.

ట్రంక్‌రోడ్డు వ్యాపారులకు నోటీసులు ఇస్తున్న కార్పొరేషన్ సిబ్బంది



పెద్దకర్మ

మహనీయులు, మా ఇంటి ఇలవేల్పు
కీ॥శే॥ ఇడమకంటి పెద్దిరెడ్డి గారు
తేది.21-11-2025 శుక్రవారం
నాడు స్వర్గస్తులైనారు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి
చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...
అశ్రునయనాలతో...

భార్య: ఇడమకంటి ఆదిలక్ష్మమ్మ
కుమారుడు: ఇడమకంటి లక్ష్మీరెడ్డి
మరియు కోడలు
కుమార్తెలు - అల్లుళ్లు
మనుమళ్లు, మనుమరాండ్రు

కీ॥శే॥ శ్రీ ఇడమకంటి పెద్దిరెడ్డి గారు
మాజీ సర్పంచ్, తాళ్ళూరు

పెద్దకర్మ: తేది.01-12-2025 సోమవారము ఉదయం 11.00 గంటలకు తాళ్ళూరు గ్రామంలోని మా స్వగృహం నందు జరుగును. కావున తెలియపరచడమైనది.

వృద్ధుడిని 108 ద్వారా వైద్యశాలకు తరలిస్తున్న పోలీసులు

గుండె నీరై.. కన్నీరై!

'కని పెంచిన వారికి భారమయ్యా. నా భార్య కూడా మంచం పట్టింది. అందరి ఆదరణ కోల్పోయా. ఎందుకు బతకాలి. ఎవరి కోసం జీవించాలి. అందుకే.. ఆత్మహత్యే శరణ్యమనిపించింది' అంటూ.. ఏడు పదుల వయసున్న ఆ వృద్ధుడు చిగురుటాకులా వణుకుతూ తన గుండెల్లోని ఆవేదనను వెలిబుచ్చుతుంటే.. అక్కడి వారి గుండెలు నీరయ్యాయి. అంతకుముందు తన జీవితాన్ని నెమరువేసుకుంటూ రాత్రంతా వర్షంలోనే తడిచిన ఆ పండుటాకు.. వణుకుతూ స్థానికులు, పోలీసుల కంట పడగా- చికిత్స అందించే క్రమంలోనే శాశ్వత నిద్రలోకి జారిపోయాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం. . సైదాపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి(75) శనివారం రాత్రి సోమశిల గ్రామానికి చేరుకున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పవర్ ప్లాంట్ కాలువ వద్ద ఓ చెట్టు కిందే వర్షంలో తడుస్తూ ఉన్నారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఏఎస్సై లక్ష్మీనారాయణ అక్కడికి వెళ్లారు. వృద్ధుడిని వివరాలు అడగ్గా.. తన ఆవేదనంతా వెల్లడించారు. రాత్రంతా వర్షంలో తడవడంతో.. అప్పటికే ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో.. 108 వాహనంలో పొదలకూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న కొద్దిసేపటికే ఆయన మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు. . ఆయనకు మతి స్థిమితం లేదని.. ఇలా ఇల్లు వదిలి వెళుతుంటాడని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై కేసు నమోదుకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

– న్యూస్‌టుడే, అనంతసాగరం

వర్షిత్.. రాకెట్టే

బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

న్యూస్‌టుడే, నెల్లూరు (వేదాయపాలెం): పిట్ట కొంచెం కూత ఘనమన్న రీతిలో బ్యాడ్మింటన్‌లో రాకెట్‌లా దూసుకువెళుతున్నాడు నెల్లూరు నగరానికి చెందిన వర్షిత్.. రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించి.. జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించి భళా అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న **వర్షిత్..** చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకున్నాడు. ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలోని ఇండోర్ స్టేడియంలో శిక్షకుడు వెంకటేష్ వద్ద మెలకువలు ఒడిసిపట్టాడు. అలా.. 2023లో అండర్-11 రాష్ట్రస్థాయి పోటీల్లో సింగిల్స్‌లో తృతీయ స్థానం, ఇదే పోటీల్లో డబుల్స్‌లో రన్నర్‌గా నిలిచాడు. 2024 రాష్ట్ర స్థాయి అండర్-13 సింగిల్స్ పోటీల్లో తృతీయ, డబుల్స్‌లో ద్వితీయ స్థానం సాధించాడు. తద్వారా జమ్ము కశ్మీర్‌లో జరిగిన అండర్-13 సబ్ జూనియర్ జాతీయ స్థాయి క్రీడల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. గత నెల 26, 27 తేదీల్లో మచిలీపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించి.. డిసెంబరు 13న బిహార్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు, వచ్చే ఏడాది జనవరిలో దిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు అవకాశం దక్కించుకున్నాడు.

నకిలీ పత్రాలతో.. భూమాయ!

యథేచ్ఛగా కబ్జాలకు తెర

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: కందుకూరు పట్టణంలోని విలువైన ప్రభుత్వ స్థలాలపై కొందరు కబ్జాదారులు కన్నేశారు. గతంలోనే ఉన్నట్లు పట్టాలు సృష్టించి.. వాటి ఆధారంగా స్వాధీనం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు.

పామూరు రోడ్డులో...

పామూరు రోడ్డులోని ప్రశాంతి కాలనీ సమీపంలో.. సర్వే నంబరు 122-1లో 1.75 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉండగా- దీనికి కొందరు నకిలీ పట్టాలు సృష్టించినట్లు సమాచారం. దీన్ని వైకాపా ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ ఏర్పాటుకు చదును చేశారు. ఇంతలో పట్టాల వ్యవహారం వెలుగులోకి రావడంతో.. లేఅవుట్ ఏర్పాటు కాలేదు. ఇటీవల పొక్లెయిన్‌తో ఆ స్థలాన్ని శుభ్రం చేసి.. చెట్లు తీయిస్తున్నారు.

ఓవీ రోడ్డులో...

పట్టణ శివారు ఓవీ రోడ్డులోని ప్రభుత్వ వసతిగృహం పక్కనున్న విలువైన స్థలంపై దశాబ్ద కాలంగా వివాదం నడుస్తోంది. పట్టాలు ఉన్నాయని 2015-16లో కొందరు ముందుకు రాగా.. మరికొందరు అక్కడ జాషువా విగ్రహం పెట్టాలని ప్రయత్నించారు. అలా వివాదం ఏర్పడింది. దాంతో అప్పటి సబ్ కలెక్టర్ మల్లికార్జున సర్వే చేయించారు. ప్రభుత్వ స్థలమని బోర్డులు పెట్టించారు. ఇందులోనూ నాలుగు రోజుల కిందట కొందరు చెట్లు తీయించడం గమనార్హం.

పామూరు రోడ్డులో చిల్లచెట్లు తొలగించిన స్థలం

గుండంకట్ట కనుమరుగు

పట్టణ నడిబొడ్డులోని గుండంకట్ట కుంట ఆక్రమణలతో కుంచించుకుపోతోంది. మార్కెట్ కూడలి నుంచి శివాలయానికి వెళ్లే దారిలో రోడ్డు వెంబడి ఓ వ్యక్తి బోరు వేయించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, కమిషనర్ కె. అనూష దీన్ని పరిశీలించారు. ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ, ఇంత వరకు ఆ దిశగా చర్యలు లేవు.

ఎవరికీ పట్టాలు లేవు...

పామూరు రోడ్డులో చెట్లు తొలగించిన స్థలానికి ఎవరికీ పట్టాలు లేవు. అది ప్రభుత్వ స్థలమే. వెనకున్న పొలాలకు దారి లేకపోవడంతో వాళ్లు చెట్లు తీయించారు. ఓవీ రోడ్డులో శుభ్రం చేసిన స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

– లావణ్య, తహసీల్దారు, కందుకూరు

మాట్లాడుతున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

దిత్వా కలవరం

నేడు విద్యాసంస్థలకు సెలవు

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: జిల్లాపై 'దిత్వా' తుపాను ప్రభావం కొనసాగుతోంది. ఆదివారం రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. శనివారం రాత్రి నుంచే ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంత పది మండలాల యంత్రాంగాన్ని, ప్రజలను జాగృతం చేశారు. సముద్రంలో అలలు ముందుకొస్తుండటంతో.. మైపాడు, కొత్త కోడూరు బీచ్‌లకు పర్యాటకులు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లా ప్రత్యేక అధికారి యువరాజ్, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు కలెక్టరేట్ నుంచి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

కోవూరులో అత్యధికం.. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు సరాసరిన 22.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కోవూరులో 61.0, సంగం 59.2, బుచ్చిరెడ్డిపాలెం 53.2 మి.మీ. కురిసింది.

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు

తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ప్రత్యేక అధికారి యువరాజ్, ఎస్పీ అజితతో కలిసి కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, ఎస్ఎస్పీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

తుపాను కారణంగా సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించారు. కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు రద్దు చేశారు.



మహమ్మారి నీడ.. ఏదీ అడుగు జాడ!

జిల్లాను మహమ్మారి జాడ వీడలేదు. హెచ్ఐవీ, ఎయిడ్స్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీనిపై మరింత దృష్టిసారించాల్సిన ఆవశ్యకతను పరిస్థితులు చాటి చెబుతున్నాయి. నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కథనం.

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే

జిల్లాలో హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితుల సంఖ్య 10వేల వరకు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతుండగా- అనధికారికంగా మరో అయిదు వేలకుపైగా కేసులు ఉంటాయని సమాచారం. ఏడు కౌన్సెలింగ్, పరీక్షా కేంద్రాలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జీజీహెచ్, కావలి, కందుకూరు ఏరియా ఆసుపత్రుల్లో సుఖవ్యాధుల పరీక్షా కేంద్రాలు, ఉచితంగా మందులు అందించేందుకు జీజీహెచ్‌లో యాంటీ రెట్రో వైరస్ థెరపీ(ఏటీఆర్) కేంద్రం నడుస్తోంది. దీనికి అనుబంధంగా కావలిలోనూ ఏటీఆర్ కేంద్రం ఉంది.

సంవత్సరం	పరీక్షలు	పాజిటివ్	శాతం
2021–22	1,50,467	710	0.5
2022–23	1,91,042	811	0.4
2023–24	1,76,515	782	0.4
2024–25	1,79,588	730	0.4
2025–26 (అక్టోబరు వరకు)	1,02,929	358	0.3

రాష్ట్రంలో ఎనిమిదో స్థానం

హెచ్ఐవీ తీవ్రతలో జిల్లా.. రాష్ట్రంలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 358(0.3 శాతం) కొత్త కేసులు నమోదవగా- మహమ్మారి బారిన పడుతున్న వారిలో 15 నుంచి 49 ఏళ్లలోపు వయసు వారే ఎక్కువగా ఉంటున్నారు. గర్భిణుల్లో హెచ్ఐవీ బారిన పడిన వారి శాతం 2002లో 2.7 శాతం ఉండగా- ప్రస్తుతం 0.1గా ఉంది.

కానరాని ప్రచారం

గతంలో అవగాహన, ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా జరిగేవి. ప్రస్తుతం నాలుగు స్వచ్ఛంద సంస్థలే ఇందుకోసం పని చేస్తుండగా- వీటికి ఏటా రూ. 20 లక్షలపైగా నిధులు వస్తున్నాయి. డీఎంహెచ్ కార్యాలయంలో కండోమ్ బాక్సుల నిల్వలు పెద్ద ఎత్తున ఉండటం.. చివరకు గడువు దాటిన వాటినీ.. ఆ పక్కనే పారేసిన సంఘటనలు వెలుగు చూడటం పరిస్థితికి అద్దం పడుతోంది.

పెన్షన్ అందక ఇబ్బందులు

ప్రస్తుత లెక్కల ప్రకారం ఎనిమిది వేల మంది బాధితులు పెన్షన్‌కు అర్హులు కాగా.. మూడు వేల మందికే ప్రస్తుతం అందుతోంది. మరో అయిదు వేల మంది ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

● దీనిపై ఎయిడ్స్ నివారణాధికారి ఖాదర్‌వలి మాట్లాడుతూ.. 'గతం కంటే కేసులు చాలా తగ్గాయి. రెడ్ రిబ్బన్ క్లబ్‌లు, కళాజాతాలు, కరపత్రాల రూపంలో అవగాహన పెంపొందించే ప్రచారం చేస్తున్నాం.' అన్నారు.

మెడికో బలవన్మరణం

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: వైద్య విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల వసతిగృహంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన ఆర్.నాగేంద్రప్రసాద్ కుమారుడు **నాగమహేశ్వర్(21)** ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతూ.. కళాశాల వసతిగృహంలో ఉంటున్నాడు. అతడితో పాటు మరో ముగ్గురు విద్యార్థులు ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం మిగిలిన విద్యార్థులు బయటకు వెళ్లగా.. నాగమహేశ్వర్ ఒక్కడే గదిలో ఉన్నాడు. బయటకు వెళ్లిన వారు సాయంత్రం తిరిగి వచ్చి గది తలుపులు తెరిచే ప్రయత్నం చేయగా.. రాలేదు. అక్కడున్న మరి కొందరితో కలిసి బలవంతంగా తెరిచి చూడగా.. నాగమహేశ్వర్ లుంగీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉన్నాడు. దాంతో కళాశాల డిప్యూటీ ప్రిన్సిపల్ మస్తాన్‌బాషాకు తెలపగా.. ఆయన దర్గామిట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్‌స్పెక్టర్ బి.కల్యాణరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని, ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చూపించుకున్నాడని అక్కడి విద్యార్థులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి.. తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

ఆ ప్రాంతాలు బేచిరాక్

సంగం, న్యూస్‌టుడే: బేచిరాక్.. ఏమిటబ్బా ఈ కొత్త పదం.. ఎప్పుడూ వినలేదే అనుకుంటున్నారా! మనుషులు, నివాస గృహాలు లేని గ్రామాలను రెవెన్యూ పరిభాషలో బేచరాకు లేదా బేచిరాక్ గ్రామాలు అని పిలుస్తారు. ఈ పదం పర్షియన్ భాష నుంచి వచ్చింది. ఇప్పుడిదంతా ఎందుకనేగా మీ ప్రశ్న.. జిల్లాలో ఇలాంటివి 21 ఉన్నాయి మరి.

వలసలు.. ఇతర కారణాలతో... సంగం మండలంలో 1882కు ముందు కలిగిరి కొండూరు గ్రామం ఉండేది. కనిగిరి జలాశయం నిర్మాణంతో ముంపునకు గురవడంతో.. ఈ ఊరు మాయమైంది. 220 ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే మిగిలింది. కొరిమెర్ల కండ్రికలోనూ 153.64 ఎకరాల భూమి ఉందని ఇటీవలి రీసర్వేలో అధికారులు నిర్ధారించారు. గతంలో ఈ గ్రామాల్లో జనావాసం ఉండేది. వేర్వేరు కారణాలతో వలస వెళ్లడంతో ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ దస్త్రాలకే పరిమితమయ్యాయి.

కొరిమెర్ల కండ్రిక ప్రస్తుత స్థితి

మండలం.. ఆ గ్రామాలు

రాపూరు: వేపినాపి అక్కమాంబపురం, తానంచర్ల, కాసులనాటి కండ్రిక, గురివిందపూడి, తోకపాళెం

సైదాపురం: మిట్టపల్లి, తిమ్మనరామపురం, ఈదుల కండ్రిక, ఏ.ఎన్. కట్టుబడి

కలువాయి: తోపుగుంట అగ్రహారం, పండ్లూరు

సంగం: కొరిమెర్ల కండ్రిక, కలిగిరి కొండూరు

కొండాపురం: కస్తూరినాయుడు పల్లి, కుమారవెంకటాపురం

ఉదయగిరి: చౌడేపల్లి (వెంగళరావు నగర్)

దుత్తలూరు: అయ్యన్నపల్లి

కొడవలూరు: గొట్లపాళెం

అల్లూరు: ఏ.బి. కండ్రిక

అనంతసాగరం: తొలిజాపురం

గేటు కష్టాలు

సాగు, తాగునీరు అందిస్తున్న రాళ్లపాడు జలాశయం నిర్లక్ష్యానికి గురవుతోంది. గత ఏడాది రైతులకు నీటి సరఫరా చేయడానికి ప్రయత్నించగా.. గేట్ రోప్‌లు తెగి గేట్లు తెరుచుకోలేదు. ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో అధికారులు హడావుడిగా నిధులు వెచ్చించి నామమాత్రంగా పనులు చేశారు. నేటికీ పరిస్థితి అలాగే ఉంది. దీంతో నీరు వృథాగా పోతోంది.

– ఈనాడు, నెల్లూరు, న్యూస్‌టుడే, లింగసముద్రం

ఆస్తి కొలత.. తప్పుల తడక

వైకాపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూముల రీసర్వే పాత సమస్యలకు పరిష్కారం చూపడం ఏమోగానీ.. కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. వాటితోనే సతమతమవుతుండగా- ప్రస్తుతం గ్రామాల్లో చేపడుతున్న స్వామిత్వ సర్వేలోనూ అదే తరహా తప్పులు కనిపిస్తున్నాయన్న ఆందోళన భూయజమానుల్లో వ్యక్తమవుతోంది. రెవెన్యూ, పంచాయతీ అధికారుల మధ్య సమన్వయ లోపమే ఈ పరిస్థితి కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే

ఇదీ పరిస్థితి
- మొత్తం పంచాయతీలు 722
- మొదటి విడతలో పూర్తయిన గ్రామాలు: 114
- రెండో విడతలో సర్వే జరుగుతున్నవి 300

గ్రామ కంఠాల్లోని ఇళ్లు, ఖాళీ స్థలాలపై యాజమాన్య హక్కులు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వామిత్వ సర్వే చేపట్టారు. వైకాపా ప్రభుత్వ హయాంలో మొదటి విడతగా 114 గ్రామాలను ఎంచుకుని. . ప్రక్రియ చేపట్టారు. సాధారణ రీసర్వేకు భిన్నంగా.. స్వామిత్వ సర్వేలో గ్రామాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లు భూముల కొలతలు వేయాల్సి ఉంది. ఆ తర్వాత సర్వేయర్లు సదరు కొలతలతో మ్యాపులు సిద్ధం చేస్తారు. పంచాయతీ కార్యదర్శులు రికార్డుల నిర్వహణ, యాజమాన్య హక్కులు కల్పించే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కొలతల ప్రక్రియ మొత్తం రైతుల సమక్షంలోనే జరగాలి. ఈ విషయంలో రెవెన్యూ, పంచాయతీ అధికారుల మధ్య సమన్వయం కొరవడి.. రైతులకు సక్రమంగా సమాచారం అందడం లేదు.

పీపీఎంలోనూ..

మొదటి విడత 114 గ్రామాల్లో చేపట్టిన స్వామిత్వ సర్వే తప్పుల తడకగా ఉందని.. రైతులకు ఇచ్చిన పీపీఎం(ప్రాపర్టీ పార్సిల్ మ్యాప్)లో వివరాలు తప్పుగా నమోదయ్యాయని గ్రామసభల్లో అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. రెండో విడత సర్వేలోనూ తగినంత మంది సర్వేయర్లు, వీఆర్వోలు అందుబాటులో లేరు. రోవర్లు మండలానికి రెండు మాత్రమే ఉండటం.. అవి ఏ మాత్రం సరిపోకపోవడం సమస్యను సంక్లిష్టం చేస్తోంది. దీనికి తోడు తగినంత గడువు ఇవ్వకపోవడంతో సిబ్బంది కార్యాలయాలకే పరిమితమై మ్యాపులు గీస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో గ్రామ కంఠాలు పోను.. మిగిలిన భూములకు యాజమాన్య హక్కులు కల్పించే విషయంపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై జిల్లా పంచాయతీ అధికారిణి వసుమతి మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న సర్వే సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

స్వామిత్వ సర్వేపై యజమానుల్లో అసంతృప్తి

ఉలవపాడు మండలం రాజుపాలెంలో సర్వే చేస్తున్న సిబ్బంది

అందరి చూపు.. సోమశిల వైపు

69 టీఎంసీలకు నీటి నిల్వ తగ్గింపు

దిత్వా తుపాను నేపథ్యంలో అందరి చూపు సోమశిలపై నిలిచింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు ఇప్పటికే నీటి నిల్వను తగ్గించారు. ఈ సీజన్‌లో జలాశయం నిర్వహణపై ప్రత్యేక దృష్టి నిలిపేలా చేసిన రెండో తుపాను ఇది.

ఆత్మకూరు, న్యూస్‌టుడే

సోమశిల జలాశయం సామర్థ్యం 78 టీఎంసీలు కాగా- 75 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది సెప్టెంబరు రెండో వారంలోనే ఆ మార్కును తాకగా- వరదల కాలం ముందుండటంతో 73 టీఎంసీల స్థాయిలో నిల్వను మొదట నియంత్రించారు. తుపాను హెచ్చరికల సమయంలో దాన్ని మరింత తగ్గించి.. ఒకే మారు భారీ స్థాయిలో నీటిని విడుదల చేసే పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా దిత్వా తుపాను నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో 69 టీఎంసీలకు తగ్గించారు. ఆదివారం ఉదయం పైతట్టు నుంచి 14,569 క్యూసెక్కులు వస్తుండగా... జలాశయం నుంచి 32,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తద్వారా నిల్వ 69.36 టీఎంసీల స్థాయికి చేరింది.

ఆదినిమ్మాయపల్లి వద్ద..

ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా- ఉప నదుల్లో ఇంకా ప్రవాహం మొదలు కాలేదు. ఆదినిమ్మాయపల్లి వద్ద పెన్నా నదిలో 2,440 క్యూసెక్కుల ప్రవాహమే ఉంది. చెయ్యేరు, సగిలేరు, అన్నమయ్య జలాశయాల నుంచి వచ్చే నీటితోనే జలాశయానికి 14,569 క్యూసెక్కులు వస్తోంది. దిత్వా తుపాను నేపథ్యంలో నాలుగు లక్షల క్యూసెక్కుల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రక్షణ కట్టడాలు, లోతట్టు గ్రామాల ప్రజల రక్షణను దృష్టిలో ఉంచుకుని నిల్వ తగ్గించారు. జలాశయానికి వచ్చే వరదనీటి స్థాయిలోనే విడుదల కొనసాగిస్తున్నారు.

న్యూస్‌టుడే, నెల్లూరు(పద్మావతి సెంటర్): ప్రకృతి విపత్తుల కారణంగా నష్టం సంభవించినప్పుడు వ్యవసాయ పంటలకే బీమా సౌకర్యం వర్తిసుండగా- రొయ్యల సాగుదారులు నష్టపోతున్న పరిస్థితి. దీన్ని గుర్తించిన జాతీయ బీమా రంగ సంస్థ (ఐఆర్‌డీఏ) ఆక్వా రైతులకూ కల్పించాలని నిర్ణయించింది. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా(ఏఐసీ) ఆధ్వర్యంలో ఆక్వా రైతుల బీమా-2025 పథకం ద్వారా బీమా కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు.

ఎవరిని కలవాలంటే...

జిల్లాలో మా అధికారులు అందుబాటులో ఉంటారని, అక్కడికి వెళ్లి బీమా చేయించుకోవచ్చని గుంటూరు జిల్లా ఫిషరీష్ ఎక్స్‌పర్టర్ జె.మహేష్‌బాబు తెలిపారు. వివరాలకు 8919399497లో సంప్రదించవచ్చు.

వేటికి చేస్తారంటే...

వెనామీ, టైగర్, స్కాంపీ రకాల రొయ్యలకు బీమా చేస్తారు. నేషనల్ ఆక్వా కల్చర్ అథారిటీ అనుమతి తప్పనిసరి. సరైన దస్త్రాలు, రిజిస్ట్రేషన్ ఉంటే.. రెండు హెక్టార్ల వరకు చేసుకోవచ్చు. జిల్లాలో 23,245 ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తుండగా- ఇప్పటి వరకు 1700 మంది రైతులు 6,300 ఎకరాల్లోని గుంతలకే లైసెన్స్ తీసుకున్నారు.

ఎలాంటి విపత్తులకు...

భారీ తుపాన్లు, వరదలతో నష్టం జరిగినప్పుడు, వేసవిలో వేడిశాతం పెరిగినప్పుడు, విష ప్రభావంతో రొయ్యలు చనిపోయినప్పుడు, వివిధ రకాల వ్యాధులు చుట్టుముట్టినప్పుడు, వైరస్ కారణంగా నష్టం జరిగినప్పుడు బీమా వర్తిస్తుంది.

ప్రీమియం ఇలా..

ఎకరానికి రూ. 12 వేలు చెల్లిస్తే.. పరిహారం రూ. 3 లక్షల వరకు వస్తుంది. సాగు చేపట్టిన 15 రోజుల నుంచి 60 రోజుల వరకు బీమా వర్తిస్తుంది.

మీ వ్యక్తిత్వం ఓ తరగని స్ఫూర్తి శిఖరం
మీ అంకితభావం సదా అనుసరణీయం
శ్రద్ధాంజలి
జననం 26-11-1947 మరణం 1-12-1995

కీ॥శే॥ శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారు
ఒంగోలు పార్లమెంటు మాజీ సభ్యులు
30వ వర్ధంతి సందర్భంగా
వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ...
కుటుంబసభ్యులు మరియు అభిమానులు
తేది : 1-12-2025 సోమవారం ఉ॥ 10.30 గం॥లకు నాగులమిట్ట రోడ్డు, పొగతోట నెల్లూరులోని M1 సినిమాస్ (S2 సినిమాస్)లో
మహనీయులు కీ॥శే॥ మాగుంట సుబ్బరామరెడ్డి గారికి స్మృత్యంజలి ఘటిస్తారు.

(c) eenadu

ఈఎస్ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative

Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"

Regional Sponsor: City Chalapathi Institute of Technology, Autonomous, Mothadaka Campus

District Sponsor: RAO'S Educational Institutions, Nellore

Digital Partner: ఈనాడు.నెట్, ETV Bharat · TV Partner: ETV ఆంధ్రప్రదేశ్ · Organised by: ఈనాడు

ఈనాడు – హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరపున మహిళల జట్టు ఈఎస్ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

- బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు).
- సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు).
- అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

ఈఎస్ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

పురుషులు

డాక్యుమెంట్–1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్–2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్–3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్–1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్–2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్–3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్–4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

రిజిస్ట్రేషన్ కోసం

- రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.
- మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు

డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా
ఈనాడు యూనిట్ కార్యాలయం,
చెముడుగుంట గ్రామం,
వెంకటాచలం మండలం,
ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లా.
వివరాలకు: 99087 80274
91549 90998
(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

రైతులు.. భగీరథులు

పొగాకు పంట సాగుకు రైతులు భగీరథులుగా మారుతున్నారు. కందుకూరు ప్రాంతంలో ప్రస్తుతం పొగ మొక్కలు వేస్తున్నారు. నీటి వసతి లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా తెచ్చి కడవలతో పోసి మొక్కలు నాటుతున్నారు. ప్రస్తుతం ఎకరాకి రూ.లక్ష ఖర్చు చేస్తున్నట్టు వలేటివారిపాలెం మండలం పోలినేనివారిపాలేనికి చెందిన రైతులు తెలిపారు. –ఈనాడు, నెల్లూరు

అసంపూర్తి భవనం.. అత్యవసరానికి కష్టం

వివిధ పనుల నిమిత్తం గ్రామ సచివాలయాలకు వచ్చే వారు అత్యవసరాలు తీర్చుకునేందుకు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ భవనాలను గత వైకాపా చేపట్టింది. ఒక్కో దానికి రూ.3 లక్షలు ఖర్చు చేసింది. అవి కొన్ని చోట్ల ప్రారంభం కాకపోగా, మరి కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. ఇలాగే మండలంలోని పోకూరు సచివాలయం వెనుక ఉన్న ఈ భవనం ఏళ్లుగా అసంపూర్తిగా ఉంది. – న్యూస్‌టుడే, వలేటివారిపాలెం

సక్ష్యం.. సమస్యలే సాక్ష్యం!

న్యూస్‌టుడే, నెల్లూరు(జడ్పీ), దుత్తలూరు

అంగన్‌వాడీ కేంద్రాల్లో నూతన పథకాలు అమలు చేస్తున్నా.. పర్యవేక్షణ కరవై వినియోగంలోకి రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సక్ష్యం పథకం కింద ఎంపిక చేసిన కేంద్రాలకు నీటిశుద్ధి యంత్రాలతోపాటు చిన్నారులకు దృశ్యరూపంలో విద్యాబోధన చేసేందుకు టీవీలను అందించింది. పలు కేంద్రాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు.

జిల్లాలోని 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 2,934 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. సక్ష్యం పథకంలో మొదటి విడతలో 401 కేంద్రాలను ఎంపిక చేసి టీవీలు, నీటిశుద్ధి యంత్రాలు అందించారు. రెండో విడతలో ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపారు. మంజూరైన అన్ని కేంద్రాల్లో టీవీలు ఏర్పాటు చేసినా వీటిలో దాదాపు 60 శాతం వినియోగంలోకి రాక దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. వీటికి అవసరమైన నెట్ కనెక్షన్లు లేకపోవడం వంటి పలు సమస్యలతో వృథాగా ఉండిపోయాయి. దీంతో కేంద్రాల్లో పిల్లలకు చూపించాల్సిన వీడియోలు, అందులో వచ్చే ఆట, పాటలు, కథలకు దూరం అవుతున్నారు.

అలంకారప్రాయంగా..

ఈ సంవత్సరం మార్చిలో 401 అంగన్‌వాడీ కేంద్రాలకు అందజేసిన నీటిశుద్ధి యంత్రాలు అలంకారప్రాయంగా మారాయి. పథకం కింద ఎంపికైన కేంద్రాల్లో చాలావరకు నీటి ట్యాంకులు లేకపోవడం, ఉన్నా పైపులైన్లు సక్రమంగా లేక నీటి సరఫరా జరగడంలేదు. వాటిలో పలుచోట్ల క్యాండిల్స్‌ను మార్చడం లేదని, కొన్ని కేంద్రాల్లో చిన్నపాటి నీటి లీకేజీలు ఉన్నాయి. వీటిని రాష్ట్ర స్థాయి అధికారుల ఆధ్వర్యంలో నేరుగా సరఫరా చేయడంతో ఇక్కడ బాధ్యత వహించే వారు లేరని చెబుతున్నారు. దీంతో కేంద్రాల్లో శుద్ధజలం అందడం గగనంగా మారింది. ప్రత్యామ్నాయంగా అంగన్‌వాడీ కార్యకర్తలు నీటిక్యాన్లను తీసుకుని వచ్చి చిన్నారులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కేంద్రాల్లో శుద్ధజలం అందుబాటులోకి తీసుకురావటంతోపాటు టీవీలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

అంగన్‌వాడీల్లో వినియోగంలోకి రాని టీవీలు, నీటిశుద్ధి యంత్రాలు



అంతర్జాల వసతి లేక పనిచేయని టీవీ

అందుబాటులోకి తీసుకొస్తాం

జిల్లాలో సక్ష్యం పథకం కింద 401 కేంద్రాలకు ఎంపిక చేసి వాటిల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకున్నాం. ఆయా కేంద్రాలను పరిశీలించి టీవీలను వినియోగించేలా చర్యలు తీసుకోవడంతోపాటు నీటిశుద్ధి యంత్రాలను అందుబాటులోకి తీసుకొస్తాం.
– హేనాసుజన్, ఐసీడీఎస్ పీడీ

విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధం

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నారాయణ

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటూ.. ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి నారాయణ పేర్కొన్నారు. దిత్వా తుపాన్ నేపథ్యంలో జిల్లాలో పరిస్థితులపై నగరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకున్నారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండాలని.. వారికి ఏం అవసరం వచ్చిన వెంటనే పనులు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ తాళ్లపాక అనురాధ, పార్టీ నగర అధ్యక్షుడు మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు.

జలాశయాల వద్ద అప్రమత్తం

నెల్లూరు(నవాబుపేట): జలాశయాల వద్ద ఎప్పటికప్పుడు నీటి పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు. దిత్వా తుపానుతో భారీ వర్షాలపై అధికారులతో మంత్రి ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమశిల, కండలేరు జలాశయాలు, సంగం, నెల్లూరు బ్యారేజ్‌ల నీటి ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కాంగ్రెస్‌కు పూర్వవైభవమే ధ్యేయం

కావలి, న్యూస్‌టుడే: పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే ధ్యేయంగా క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఏఐసీసీ పరిశీలకులు, తమిళనాడు ఎమ్మెల్యే జేఎం హెచ్ అస్సాన్ మౌలానా తెలిపారు. ఆదివారం సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో కార్యకర్తలతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీని నడిపే సమర్థులకు పగ్గాలు అప్పగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అయిదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుందన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చే దిశగా కృషి చేద్దామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి, నియోజకవర్గ బాధ్యుడు పొదలకూరి కల్యాణ్, లేళ్లపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సర్వే ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

నూతన కార్యవర్గం

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఎన్నికలు ఆదివారం నగరంలోని సర్వే, భూ రికార్డుల అధికారి కార్యాలయంలో నిర్వహించారు. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా సీహెచ్ రామ్‌కుమార్, సీహెచ్ అంకయ్య, ఉపాధ్యక్షుడిగా ఎ.మహేష్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీగా ఎస్.శ్రీనివాసులు, ట్రెజరర్‌గా ఆర్.యామిని జ్యోత్స్న, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ప్రసన్నకుమార్, జయచంద్ర, ఎస్‌కే మన్సూర్, శ్రీనివాసులు, ముక్తారుద్దీన్, వింధ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు.

ఈ నాణేలు వయసు 155 ఏళ్లు

ఈ నాణేలను చూశారా! వీటికి ఎంతో చరిత్ర ఉంది. ఇవి ఆంగ్లేయుల పాలనలో 1870వ సంవత్సరంలో చలామణీలో ఉన్నవి. ఆలయ ప్రతిష్ఠలో బయటపడిన వీటిని చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. గుడ్లూరులో పురాతన శివాలయం పునర్‌నిర్మాణంలో భాగంగా ప్రాంగణంలోని వీరభద్రుడి బాలాలయ ప్రతిష్ఠ ఆదివారం వైభవంగా నిర్వహించారు. గంగా పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, నందీశ్వరుడు, వీరభద్రుడి విగ్రహాలను బాలాలయంలో ఉంచారు. వీరభద్ర స్వామి విగ్రహాన్ని తొలగించారు. దీని పాదపీఠంలో 281 పురాతన నాణేలు బయటపడ్డాయి. వీటిని పరిశీలించగా 1870 సంవత్సరానికి చెందిన అప్పటి బ్రిటీష్ రాజు కింగ్ జార్జ్ విడుదల చేసినట్లు గుర్తించారు. కార్యక్రమంలో ఈవో కార్తీక్, నిర్మాణ కమిటీ సభ్యులు కాశీవిశ్వనాథం, రాఘవులు, వెంకట్రామరాజు, సోమానాయుడు, సుధాకర్, చలమారెడ్డి, అయ్యప్ప, ఆంజనేయస్వామి, శివ దీక్షాధారులు, తదితరులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, గుడ్లూరు

వ్యక్తి బలవన్మరణం

ఉలవపాడు, న్యూస్‌టుడే: రొయ్యల చెరువు వద్ద పనిచేసే రాపూరి సాంబశివరావు (50) ఉరి వేసుకుని బలవన్మరణం చెందినట్లు ఎస్సై అంకమ్మ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఉలవపాడుకు చెందిన ప్రసాద్‌కు గ్రామ సమీపంలో రొయ్యల చెరువులు ఉన్నాయి. వీటి వద్ద బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన సాంబశివరావు కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఇతను భార్యను వదిలిపెట్టి మరొక స్త్రీతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం కుటుంబ కలహాల నేపథ్యంలో రేకుల గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని భార్య కోటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

విలువిద్య పోటీల్లో ప్రతిభ

పతకాలు సాధించిన క్రీడాకారులతో శిక్షకులు

నెల్లూరు(వేదాయపాలెం), న్యూస్‌టుడే: జాతీయస్థాయి విలువిద్య పోటీల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు పతకాలు సాధించారు. నవంబరు నెల 22వ తేదీ నుంచి అరుణాచల్ ప్రదేశ్ ఐతానగర్‌లో ఎన్‌టీపీసీ జూనియర్ జాతీయ స్థాయి విలువిద్య పోటీలు జరిగాయి. పోటీల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన జి.వెంకట లోకేష్ 30 మీటర్ల ఇండియన్ రౌండులో 360 పాయింట్లకు 349 పాయింట్లు సాధించి రెండో ర్యాంకుతో రజిత పతకం సాధించారు. ఓవరాల్‌గా 720 పాయింట్లకు 698 పాయింట్లు సాధించి మరో రజిత పతకం సొంతం చేసుకున్నారు. ఆర్చరీ టీమ్ విభాగంలో ఉమ్మడి జిల్లాకు చెందిన జి.వెంకటలోకేష్, జి.మహిధర్, విశాఖ జిల్లాకు చెందిన మోహిత్, లలిత్ కలిసి ఫైనల్ మ్యాచ్‌లో ఝార్ఖండ్‌పై ఆడి పరాజయం పొంది రజిత పతకాన్ని సాధించారు. జాతీయ పోటీల్లో జిల్లాకు మూడు పతకాలు సాధించిన క్రీడాకారులు, కోచ్ మేనేజర్లు టి.శివశంకర్, భరద్వాజ రెడ్డిలను అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పల్లంరెడ్డి శ్రీహర్ష, పావురాల వేణు అభినందించారు.

అస్మితా అథ్లెటిక్ లీగ్ వాయిదా

నెల్లూరు(వేదాయపాలెం): అస్మితా అథ్లెటిక్ లీగ్ జిల్లాస్థాయి ఎంపికలు వాయిదా వేస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు కె.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తదుపరి తేదీలను మళ్లీ ప్రకటిస్తామన్నారు. మార్పును క్రీడాకారులు గుర్తించాలన్నారు.

కోడలు, తల్లిపై దాడి

నెల్లూరు(వేదాయపాలెం), న్యూస్‌టుడే: కోడలు, ఆమె తల్లిపై దాడి చేసిన అత్తింటి వారిపై చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. మూలాపేటకు చెందిన మహేశ్వరికి విజయవాడకు చెందిన బాలాజీతో వివాహమైంది. వారు విజయవాడలో ఉంటున్నారు. అత్త శ్రీదేవి.. కోడలిని అదనపు కట్నం కోసం వేధించసాగింది. బాలాజీ తల్లి మాటలు విని భార్యను కొట్టేవాడు. నవంబరు 26న భర్త, అత్త అకారణంగా ఆమెను కొట్టడంతో పుట్టింటికి వచ్చింది. అదే రోజు శ్రీదేవి జెండావీధిలోని తన చెల్లెలు కృష్ణవేణి ఇంటికి వచ్చి కోడలిపై దుష్ప్రచారం చేయసాగింది. ఆదివారం మహేశ్వరి తన తల్లి, చెల్లెలతో కలిసి జెండావీధికి వెళ్లి.. ఎందుకు ఇలా చేస్తున్నావని అత్తను ప్రశ్నించింది. దీంతో శ్రీదేవి, కృష్ణవేణిలు.. కోడలు, ఆమె తల్లిపై దాడి చేసి గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భూవివాదాలతోనే ప్రసాద్‌నాయుడు హత్య: కావలి డీఎస్పీ

ఆరుగురు నిందితుల అరెస్ట్

కావలి, న్యూస్‌టుడే: జలదంకి మండలంలో తెదేపా నాయకుడు గట్టుపల్లి ప్రసాద్‌నాయుడు హత్యకు భూవివాదాలే కారణమని కావలి డీఎస్పీ పి.శ్రీధర్ వెల్లడించారు. ఆదివారం ఈ కేసులో ఆరుగురు నిందితులను మద్దూరుపాడు వద్ద అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలలుగా నిందితులు రెక్కీ నిర్వహించడంతోపాటు పలుమార్లు హత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పారు. నవంబరు 26వ తేదీ ఒంటరిగా ఉన్న సమయంలో హతమార్చినట్లు తెలిపారు. నిందితుల్లో కృష్ణా జిల్లాకు చెందిన నాగాయలంకవాసి తలశిల వెంకటనరసింహరావు, అవనిగడ్డకు చెందిన కొక్కిలగడ్డ వెంకటరావు, చల్లపల్లి గ్రామస్థుడు లంకె నరసింహరాజు, బాపట్ల జిల్లా లంకెవానిదిబ్బకు చెందిన తిరుమలశెట్టి డానియల్, పీట ప్రవీణ్‌కుమార్, గండిపాలేనికి చెందిన సైకం నరేంద్ర ఉన్నారని వివరించారు.

ఇదీ కారణం: కేసులో ఏ-1గా ఉన్న తలశిల వెంకటనరసింహారావుకు గట్టుపల్లి చింతలపాలేనికి చెందిన గారపాటి సదాశివరావుతో కొన్నాళ్లుగా భూవివాదం ఉందని డీఎస్పీ వెల్లడించారు. ఇందులో సదాశివరావుకు ప్రసాద్‌నాయుడు అండగా నిలిచారన్నారు. ఆయన లేకుంటే వివాదం పరిష్కారమవుతుందని నిందితుడు భావించాడన్నారు. దీంతో కృష్ణా, బాపట్ల జిల్లాల వారితో కలిసి హత్యకు పథకం వేశారని తెలిపారు. అయిదుగురు నిందితులకు నేర చరిత్ర ఉందని, రౌడీషీట్లు కూడా ఉన్నాయన్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన కలిగిరి సీఐ వెంకటరమణ, నెల్లూరు సీసీఎస్ సీఐ సీతారామయ్యను అభినందించారు.

నీటి గంట మోగనంటోంది!

విద్యార్థులకు అనారోగ్యం

న్యూస్‌టుడే, దుత్తలూరు

పాఠశాలల్లో పిల్లల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు నిర్దేశించిన నీటి గంట కార్యక్రమం అమలుకావడం లేదు. పర్యవేక్షణ లోపాలతో ఇది ఎక్కడా మోగడం లేదు. విద్యార్థి దశ నుంచే పిల్లలతో తగినంత నీరు తాగించి పలు రకాల రుగ్మతలను దూరం చేయాలన్నదే దీని ముఖ్య లక్ష్యం. ఐదేళ్ల కింద పక్కాగా అమలయ్యేది. కరోనా మహమ్మారి రావడంతో మరుగున పడింది. మరోవైపు పాఠశాలల్లో శుద్ధి చేసిన నీరు సక్రమంగా అందడం లేదు. ప్రభుత్వంతో పాటు దాతలు, పలు స్వచ్ఛంద సంస్థలు పాఠశాలల్లో నీటి శుద్ధి యంత్రాలు అమర్చారు. అనేక పాఠశాలల్లో ఇవి పనిచేయకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఇళ్ల నుంచి నీటి సీసాలు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో పాఠశాలల్లో నీటి గంట మోగనీయడం లేదు.

తగిన మోతాదులో...

జిల్లాలో 2,584 ప్రభుత్వ పాఠశాలలుండగా 1,82,239 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాస్తవంగా పిల్లలకు తగిన మోతాదులో నిర్ణీత సమయం ప్రకారం నీరు తాగడం అలవాటు చేయాలి. తద్వారా మూత్రపిండాల సంబంధ వ్యాధులతోపాటు పలు రుగ్మతలను దూరం చేయవచ్చు. శరీరానికి తగినంత నీరందకపోతే రక్తం చిక్కబడుతుంది. దీంతో తలనొప్పి, అలసట, కడుపునొప్పి, మూత్రం రంగు మారడం, ఒక్కోసారి రక్తం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఈనేపథ్యంలో ప్రతి పాఠశాలలో ఉదయం, మధ్యాహ్నంతో పాటు స్వల్ప విరామ సమయాల్లో నీరు తాగేలా చర్యలు చేపట్టాలి. ఉదయం 10, 11.15, మధ్యాహ్నం 2, చివరగా 3 గంటలకు నీటి గంట విధానాన్ని అమలు చేయాలని విద్యారంగ నిపుణులతోపాటు వైద్యులు సూచిస్తున్నారు. ఈమేరకు అమలుచేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అమలులోనే కనిపించడం లేదు.

ఇళ్ల నుంచి తెచ్చుకున్న నీటి సీసాలతో భోజనం చేస్తున్న విద్యార్థులు

జిల్లాలోని పాఠశాలల వివరాలు...

ప్రాథమిక పాఠశాలలు	2,033
విద్యార్థులు	64,389
ప్రాథమికోన్నత పాఠశాలలు	256
విద్యార్థులు	25,667
ఉన్నత పాఠశాలలు	295
విద్యార్థులు	92,183

పిల్లలకు తగినంత నీరు అవసరం

డాక్టర్ ఆయూబ్ అన్సర్, ప్రభుత్వ వైద్యుడు

విద్యార్థులకు చిన్నతనం నుంచే తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు తగిన మోతాదులో నీరు అందించాలి. దీంతో పిల్లల్లో వివిధ రకాల రుగ్మతలను దూరం చేయవచ్చు. లేకుంటే భవిష్యత్తులో తీవ్ర అవస్థలు పడే అవకాశం ఉంది.

ఉద్యోగం పేరిట మోసం

కావలి, న్యూస్‌టుడే: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించిన నిందితుడిపై ఆదివారం కావలి ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని శెట్టిపల్లి మధును చిత్తూరు నగరానికి చెందిన సురేష్ మోసగించాడు. ఇతని కుమార్తెకు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.30 వేలు రెండు విడతలుగా తీసుకున్నాడు. చాన్నాళ్లుగా ఉద్యోగం సంగతి తేల్చక.. నగదు ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచార స్రవంతి

బంగారం ధరలు

గ్రాముధర:	రూ. 12,257
(3 శాతం జీఎస్టీ కలిసిన ధర)	
సవర ధర:	రూ. 98,056
వెండి గ్రాము :	రూ. 181.30

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు

బ్రాయిలర్	132
లేయర్	130
బ్రాయిలర్స్	240
బ్రాయిలర్స్‌స్కిన్‌లెస్	264
లేయర్ మాంసం	221

EENADU e Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయం కోసం చూస్తున్నారా? నిరుద్యోగులు, మహిళలు పార్ట్‌టైం or ఫుల్ టైం ఖాళీ సమయాల్లో పనిచేస్తూ డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా? సంప్ర: Contact 8500353577.

REAL ESTATE

FLAT FOR SALE

నెల్లూరు పొదలకూరు రోడ్, చైతన్యపురి కాలనీ, L.L.F.స్కూల్ దగ్గర SGM టవర్స్‌లో 3 బెడ్‌రూమ్ ఫ్లాట్ అమ్మబడును. ✆ 95422 99564

JOBS

మినిబైపాస్‌రోడ్డు TDP ఆఫీసు ఎదురుగా HPCL పెట్రోలు బంకులో పనిచేయుటకు పంపు బాయ్స్, గర్ల్స్ కావలెను. జీ:15,000 Contact ✆8919923469, 8341828889

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజిలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/Female) కావలెను. సంప్ర: Contact Number ✆: 8465005959.

నెల్లూరు సిటీలో ప్రముఖ హాస్పిటల్‌లో హౌస్‌కీపింగ్ బాయ్స్ కావలెను. జీ 13K, 4 వీక్లీ ఆఫ్స్, 8 గం|| డ్యూటీ. PF, ESI. 9441699083, 8919148706.

శ్రీ దుర్గా పికెల్స్ ఫ్యాక్టరీలో ప్యాకింగ్ మిషన్ వద్ద ప్యాకింగ్ చేయుటకు మహిళలు కావలెను. నారాయణరెడ్డిపేట (డేవిస్‌పేట) నెల్లూరు. ✆ 9100574129, 7675974297

సప్లయర్స్-5, కిచెన్ స్టాఫ్ కావలెను. శ్రీ దుర్గా హోటల్, స్టోన్‌హౌస్‌పేట, నెల్లూరు. Contact Number ✆ 9701335689, 7569792114

నేషనల్ బేరింగ్స్& ట్రాక్టర్ స్పేర్స్ షోరూం నందు పనిచేయుటకు కారు డ్రైవర్, సేల్స్ బాయ్స్ కావలెను.Age 20to25 సం|| ఆటోనగర్, నెల్లూరు. నెల్లూరు టౌన్ వారికి ప్రాధాన్యత 9849467099

వెంకటాచలం (మం) క్రాకటూరు జైన్ టెంపుల్ దగ్గర క్రొత్తగా ప్రారంభిస్తున్న ఈశ్వర్ పెట్రోల్ బంకు నందు పనిచేయుటకు యువకులు కావలెను. ✆ 88015 53938

SECURITY GUARDS

నెల్లూరు సిటీలో ప్రముఖ హాస్పిటల్‌లో సెక్యూరిటీగార్డ్స్ కావలెను. జీతం: 15,000/-, 4 వీక్లీఆఫ్స్, PF, ESI. 9441699083, 8919148706, 8247036280

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు... B/w 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే. వివరాలకు.. నెల్లూరు 80080 01790

మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి. B&W : రూ. 600 Colour : రూ. 800

ప్రకటనలపై 5% GST వర్తించును

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

కావలి ట్రంకురోడ్డులో విద్యుద్దీపాలంకరణ

ఘనంగా గంధ మహోత్సవం

కావలి, న్యూస్‌టుడే: పట్టణంలోని జెండా చెట్టు నాగూరు మీరా స్వామి గంధ మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ట్రంకురోడ్డులో ఏర్పాటుచేసిన విద్యుద్దీపాలంకరణ ఆకట్టుకుంది.

కావలి

•కావలి • ఉదయగిరి • కందుకూరు

భాజపా మండల కన్వీనర్‌గా రాము

ఉలవపాడు, న్యూస్‌టుడే: భాజపా మండల కన్వీనర్‌గా జి.బి.రాము ఎంపికయ్యారు. ఆదివారం ఉలవపాడులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన్ను ఎన్నుకున్నారు. ఈఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి, యల్లమంద, వెంకట్రావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM)

కావలి : 80080 51666, 91548 46698
కందుకూరు: 70939 81624, ఉదయగిరి : 80085 73944

సమస్య: మా గ్రామంలో వీధిదీపాలు మరమ్మతులకు గురవడంతో రాత్రిళ్లు అంధకారం నెలకొంటుంది. **- వెంకటేశ్వర్లు, ఆర్.ఆర్.పాలెం**

సమాధానం: పరిశీలించి మరమ్మతులు చేయిస్తాం. **- శ్రీనివాసులు, ఇన్‌ఛార్జి ఈవోపీఆర్డీ - లింగసముద్రం, న్యూస్‌టుడే**

? కేటీజీ రహదారిలో మన్నేరు వంతెనపై గుంతలతో ఇబ్బందికరంగా ఉంది. వర్షం పడితే నీరు నిలవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. **- శివకృష్ణ, మోపాడు**

✓ పరిశీలించి సిబ్బందితో మరమ్మతులు చేయిస్తాం. **- భరత్‌రెడ్డి, ఏఈ, ర.భ**

- కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే

? పట్టణంలోని పామూరు రోడ్డులో డివైడర్ కోసం గుంతలు తవ్వారు. హెచ్చరిక బోర్డులేక పోవడంతో ప్రమాదకరంగా మారింది. **- మాదాల అశోక్, పామూరు రోడ్డు**

✓ హెచ్చరిక బోర్డులు, ఎర్ర రిబ్బన్లు ఏర్పాటు చేస్తాం. **- బాలాజి, మున్సిపల్ ఏఈ**

? మా ప్రాంతంలో ప్రధాన రహదారిపై గుంతలు పడ్డాయి. వీటితో ప్రమాదాలు జరుగుతున్నాయి. **-లంకా బంగారయ్య, ముసునూరు**

✓ వర్షాలు తగ్గగానే గుంతలకు మరమ్మతులు చేయిస్తాం. **- గుండాల భరత్‌కుమార్‌రెడ్డి, ఏఈ, ర.భ - కావలి, న్యూస్‌టుడే**

? మా గ్రామంలోని యాదవ వీధిలో సిమెంటు రహదారిపై వర్షాలకు మురుగునీరు చేరింది. **-ఎం.అమర్‌నాథ్, గుడ్లూరు**

✓ వర్షాలు తగ్గాక నీరు తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తాం. **- నరేశ్, పంచాయతీ కార్యదర్శి - గుడ్లూరు, న్యూస్‌టుడే**

గత ప్రభుత్వ పాపం.. నీటి పథకానికి గ్రహణం

కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం జల్‌జీవన్ పథకానికి శాపంగా మారింది. పట్టణంలోని పేదలకు మహదేవపురంలో ఇళ్లు నిర్మించేందుకు లేఅవుట్ ఏర్పాటుచేసింది. ఇందులోని వారికి జల్‌జీవన్ మిషన్ నిధులు రూ.2.88 కోట్లతో శాశ్వత నీటి సరఫరాకు రంగం సిద్ధం చేశారు. ఓప్పుచెరువు దగ్గర రెండు బోర్లు వేసి కిలోమీటరు పైగా పైప్‌లైన్ వేశారు. 60 వేల లీటర్ల సామర్థ్యంతో సంప్ నిర్మించారు. 1.50 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓవర్‌హెడ్ ట్యాంకు పనులు పూర్తి చేశారు. కానీ సంప్ నుంచి నీరు ఎక్కించేందుకు పైపులు, మోటార్లు ఏర్పాటు చేయలేదు. వీటికి గతంలో రూ.50 లక్షల వరకు బిల్లులు చెల్లించి, మరో రూ.50 లక్షల బిల్లు చేసేందుకు పంపించారు. అంతర్గత పైపులైన్ ఏర్పాటుకు అంచనాలు పంపించడంలో జాప్యం చేస్తున్నారు.

మహదేవపురం లేఅవుట్‌లో అసంపూర్తిగా నిలిచిన ట్యాంకు

పరిశీలించి నివేదిక ఇస్తాం

అంతర్గత పైపులైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతాం. **- నవకిషోర్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ**

పెంచలయ్య హత్యకు నిరసనగా ప్రదర్శన

కావలి, న్యూస్‌టుడే: నెల్లూరులో జరిగిన సీపీఎం నాయకుడు పెంచలయ్య హత్యకు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు ఆదివారం నిరసన తెలిపాయి. సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించి పట్టణంలో పలువురు నాయకుల ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. డిసెంబరు రెండో తేదీ జరగనున్న జిల్లా బంద్‌ను అన్నివర్గాల ప్రజలు విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

కావలిలో నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం నాయకులు, కార్యకర్తలు

నిందితులను కఠినంగా శిక్షించాలి

గుడ్లూరు: జిల్లా కేంద్రమైన నెల్లూరులో సీపీఎం నాయకుడు పెంచలయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆ పార్టీ మండల బాధ్యులు జి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం గుడ్లూరులో హైస్కూల్ కూడలి నుంచి బస్టాండు వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మల్లికార్జున, కొండయ్య, సుబ్బాని, కల్యాణి పాల్గొన్నారు.

పీహెచ్‌సీలు.. ప్రసవాలకు దూరం

న్యూస్‌టుడే, దుత్తలూరు

ప్రాథమికఆరోగ్యకేంద్రాల్లో (పీహెచ్‌సీలు) నెలకు కనీసం ఐదు కాన్పులు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఎక్కడా జరగడం లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. ఉన్నతాధికారులు కూడా పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో వైద్యాధికారులు కూడా ఇది తమ పని కాదన్నట్లుగా ఉంటున్నారు. పీహెచ్‌సీల్లో సాధారణ కాన్పులు చేసేందుకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నా వైద్యాధికారులు విముఖత చూపిస్తున్నారు.

జలదంకిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

ఉదయగిరి నియోజకవర్గంలో దుత్తలూరు మండలంలో రెండు, జలదంకి మండలంలో రెండు, కొండాపురం, కలిగిరి, వరికుంటపాడు, ఉదయగిరి, వింజమూరు, సీతారామపురం మండలాల్లో ఒక్కొక్కటి వంతున మొత్తం పది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కో పీహెచ్‌సీలో నెలకు అయిదు వంతున ఏడాదిలో 60 ప్రసవాలు చేయాలి. కానీ ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ ఈమేరకు చేయడం లేదు. కొన్నింటిలో ఏడాదికి ఒకటీ రెండు చేసి మమ అనిపిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దుత్తలూరు పీహెచ్‌సీలో రెండు, కలిగిరిలో నాలుగు, వరికుంటపాడులో ఐదు, జలదంకిలో మూడు, సీతారామపురంలో మూడు, వింజమూరు మండలం గుండెమడకలలో సున్నా, కొండాపురంలో రెండు మాత్రమే జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

పేదలకు భారం..

పీహెచ్‌సీల సిబ్బంది తీరుతో పల్లెల్లోని పేద కుటుంబాల వారు ఆర్థికంగా నష్టపోతున్నారు. నిరుపేదలు సాధారణ కాన్పులు చేయించుకోవడానికి ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. దీంతో ఆర్థికంగా కుంగిపోతున్నారు. అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.

అన్ని సదుపాయాలు ఉన్నా...

ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులతో పాటు స్టాఫ్‌నర్సు, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్‌తోపాటు క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆశాలు, హెల్త్ అసిస్టెంట్లు, ఎంఎల్‌హెచ్‌పీలు ఉన్నారు. వీరికి గ్రామ సచివాలయ ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు సహాయకులుగా పనిచేస్తున్నారు. ప్రతి పీహెచ్‌సీ లో సాధారణ ప్రసవాలు చేయడానికి అవసరమైన పరికరాలు ఉన్నాయి. అయినా వచ్చిన ప్రతి కేసునూ అత్యవసరమంటూ 108 వాహనాల్లో సమీపంలోని సీహెచ్‌సీలు, జిల్లా, ఏరియా వైద్యశాలలకు పంపిస్తున్నారు.

కాన్పులు చేయాల్సిందే..

ఈ విషయమై జిల్లా వైద్యాధికారిణి సుజాతను వివరణ కోరగా అన్ని పీహెచ్‌సీల్లో తప్పనిసరిగా సాధారణ కాన్పులు చేయాల్సిందేనని స్పష్టంచేశారు. అత్యవసరమైతేనే సీహెచ్‌సీలు, ఇతర వైద్యశాలలకు పంపించాలని తెలిపారు. ప్రతి పీహెచ్‌సీలో సాధారణ కాన్పులు జరిగేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఉదయగిరి : మండలంలోని గండిపాలెం జలాశయం ఆవరణలో ఉన్న గంగమ్మ ఆలయానికి ఆదివారం మార్గశిర మాసం దశమి తిథి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి కాయాకర్పూరాలు అందజేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ప్రత్యేక అలంకరణలో అమ్మవారు

సాంకేతికతకు అనుగుణంగా శిక్షణ

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఫోన్ల మరమ్మతులపై శిక్షణ పొందాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. పట్టణంలోని మొబైల్ టెక్నీషియన్లు ఏర్పాటుచేసుకున్న అసోసియేషన్ సమావేశం ఆదివారం వెంగమాంబ కల్యాణమండపంలో జరిగింది. సంఘం లోగోను ఆవిష్కరించారు. పట్టణంలో ఆటోనగర్, స్మార్ట్‌జోన్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కందుకూరు అధ్యక్షుడు రియాజ్, ఉపాధ్యక్షుడు షేక్‌సలాం, రతన్ తదితరులు పాల్గొన్నారు.

ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామి కల్యాణం

కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని శ్రీదేవి భూదేవి సహిత జనార్దనస్వామి ఆలయంలో గురుస్వామి హనుమద్‌ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ సువర్చల ఆంజనేయ స్వామి కల్యాణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దీక్షాపరులు సామూహికంగా అభిషేకం చేశారు.

ఔరా.. మురుగుపై తరువులా!

పట్టణంలోని పదో వార్డులో ఐదారు సందులు.. అక్కడ ఇళ్ల ముంగిట ఇరువైపులా మురుగుకాలువలు.. దారిన పోయే వారికేగాక చూపరులకు ఇబ్బందికరంగా ఉంటోంది. ఈక్రమంలో అక్కడ నివసించే వారు తమ ఇళ్ల ముందు కాలువలు కనిపించకుండా పూల మొక్కల కుండీలు పెడుతున్నారు. ఇవి ఆకట్టుకుంటున్నాయి. **- కావలి, న్యూస్‌టుడే**

కుంగిన రోడ్డు.. రాకపోకలకు అంతరాయం

చినపవని సమీపంలోని ఎర్రరంగా వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే రోడ్డు కుంగిపోయింది. దీంతో వాహనాలు క్షేత్రంలోకి వెళ్లేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. క్షేత్రం అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. **- లింగసముద్రం, న్యూస్‌టుడే**

పశువుల సంచారం.. ప్రమాదాలకు నిలయం

గ్రామం మీదుగా 565, 167 బీజీ రెండు జాతీయ రహదారులు వెళుతున్నాయి. వీటిపై నిత్యం పశువుల సంచారంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈవిషయమై ఎస్‌ఐ ఆదిలక్ష్మి మాట్లాడుతూ జాతీయ రహదారులపైకి జీవాలను వదిలివేయకుండా పశుపోషకులకు అవగాహన కల్పిస్తామన్నారు. **- దుత్తలూరు, న్యూస్‌టుడే**

మరమ్మతులు ఎన్నాళ్లు?

పట్టణంలో విద్యుత్తు తీగల మరమ్మతులు రోజుల తరబడి చేస్తుండడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓవీ, పామూరు రోడ్లలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనుల పేరిట లైన్ వర్క్ పేరుతో రోజూ సరఫరా నిలిపివేస్తున్నారు. రోజంతా లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. **- కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే**

అరకొరగా నీరు.. ప్రజల ఇబ్బందులు

పట్టణంలోని పలు ప్రాంతాల్లో తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. గుర్రంవారిపాలెం, ముత్తరాశిపాలెం, డంపింగ్‌యార్డు రోడ్డు, సంస్కృతి పాఠశాల పక్క వీధి ప్రాంతాల్లో నీరు అరకొరగా సరఫరా అవుతుండడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు **- కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే**

న్యాయవాదుల సమస్యలపై పోరాటాలు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని ఐలు జాతీయ అధ్యక్షుడు సుంకరరాజేంద్రప్రసాద్, జాతీయ కౌన్సిల్ సభ్యులు సత్తు అంకయ్య కోరారు. నగరంలోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి కల్యాణ మండపంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్(ఐలు) రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయవాదుల సమస్యలపై, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, భూ నిర్వాసితులకు అండగా న్యాయ పోరాటాలు నిర్వహించామని గుర్తు చేశారు. సమావేశంలో ఆ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

నిర్మాణంతో సరి.. ప్రారంభించరే!

అక్కరాజువారికండ్రిక (బిట్రగుంట), న్యూస్‌టుడే

గ్రామాల్లో మంచినీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉత్సవ విగ్రహాలను తలపిస్తున్నాయి. సుమారు రూ.50 లక్షలతో పదిహేనేళ్ల కిందట వేర్వేరు గ్రామాల్లో చేపట్టిన ఓవర్‌హెడ్ ట్యాంకులను గాలికొదిలేశారు. ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో శిథిలావస్థకు చేరుతున్నాయి. ఇదీ బోగోలు మండలంలోని అక్కరాజువారికండ్రిక, విశ్వనాథరావుపేటలోని పరిస్థితి. నిర్మాణ దశలోనే గుత్తేదారులు ప్రమాణాలు పాటించకపోవడం, వినియోగంలోకి తేవాలన్న తపన లేకపోవడంతో గ్రహణం పట్టింది. అక్కరాజువారికండ్రికలో ట్యాంకు ఉన్నా డెరెక్ట్ పంపింగ్ చేస్తున్నారు. విశ్వనాథరావుపేటలో శిథిలమైన ట్యాంకు నుంచే నేటికీ సరఫరా జరుగుతుంది. ఈ రెండు గ్రామాల్లో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకులకు నీరు నింపితే ఉరుస్తున్నాయని, మెట్లు, పిల్లర్లు కూడా బలహీనంగా ఉన్నాయని.. వినియోగానికి పనికి రావని తేల్చినట్లు తెలిసింది. దీన్ని బట్టి ప్రజాధనం ఎంత దుర్వినియోగమైందో తెలుసుకోవచ్చు. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసులును వివరణ కోరగా ఇటీవలే బాధ్యతలు చేపట్టానని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఏళ్లుగా నీరివ్వని ఓవర్‌హెడ్ ట్యాంకు

దిత్వా.. రైతుల వణుకు

గుడ్లూరు, న్యూస్‌టుడే: దిత్వా తుపానుతో రైతులు వణుకుతున్నారు. తుపాను తీవ్రతతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో నారుమడులు పోసిన వారికి ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

నిండుకుండల్లా చెరువులు

గత నెలలో మొంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు మండలంలోని చెరువులన్నీ నీటితో నిండాయి. వీటి పరిధిలో వరి నారుమడులు సాగులో ఉన్నాయి. గుడ్లూరు, అమ్మవారిపాలెం, కొత్తపేట, బద్దిపూడి ప్రాంతాల్లో మడులు సిద్ధం చేస్తున్నారు. వర్షాలు కురిస్తే చెరువులకు ఇబ్బంది కలుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిండుకుండలా చిన్నచెరువు

ఇప్పటికే ఆలస్యం

చెరువులు, రాళ్లపాడు కుడి కాలువ కింద ఇప్పటికే వరి సాగు ఆలస్యమైంది. తుపాను ప్రభావంతో మరో వారం రోజులు సమయం పడుతుంది. దీంతో నాట్లు వేసేందుకు సీజను దాటిపోతుంది. పంట కాలం 120 రోజులు కావడంతో పూర్తయ్యేసరికి ఏప్రిల్ నెలాఖరు అవుతుంది. అప్పటికి ఎండలు పెరిగి నీరు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండదని రైతులు కలవరపడుతున్నారు.

దగదర్తిలో భారీ వర్షం

దగదర్తి : తుపాను కారణంగా మండలంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. రహదారులు చెరువులను తలపించాయి. తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పంచాయతీల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలని తహసీల్దార్ కృష్ణ సూచించారు. **సీతారామపురం :** మండలంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు వర్షం కురుస్తోంది. చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నేటి నుంచి వీపీఆర్ నేత్ర శిబిరం

ఉదయగిరి : మండలంలో సోమవారం నుంచి శనివారం వరకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర బస్సు శిబిరం నిర్వహించనున్నట్లు తెదేపా మండల కన్వీనరు చింతనబోయిన బయ్యన్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం గండిపాళెం, మంగళవారం వెంగళరావునగర్, బుధవారం తిరుమలాపురం, గురువారం అప్పసముద్రం, శుక్రవారం దాసరిపల్లి, శనివారం ఉదయగిరి పంచాయతీల్లో ఈ శిబిరాలు నిర్వహిస్తారన్నారు. కావున కంటి సంబంధిత సమస్యలతో బాధపడే వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

వింజమూరు : విద్యారంగం సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ చలపతిశర్మ కోరారు. స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన నూతన కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా వై.పరమేశ్వరరావు, అసోసియేట్ అధ్యక్షులుగా వి.వసంత కుమారి, కె.ప్రతాప్, అధ్యక్షుడిగా ఆర్.వెంకటేశ్వర్లురెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎం.వీరాంజనేయులు, కోశాధికారిగా షేక్ మీరావలి, జిల్లా కౌన్సిలర్లుగా జి.చెంచలబాబు, కె.కృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జి.కామాక్షయ్య, పెదవెంగయ్య, చినవెంగయ్య పాల్గొన్నారు.

ప్రతిజ్ఞ చేస్తున్న యూటీఎఫ్ నూతన కార్యవర్గం

కోన కాలువ తొట్టె శుభ్రం

ఉదయగిరి, న్యూస్‌టుడే : ఉదయగిరి పట్టణ ప్రజల దాహార్తి తీర్చే కోన కాలువ నీటి తొట్టెని పంచాయతీ సర్పంచి సామ్రాజ్యం, ఉపసర్పంచి ముర్తుజా ఆదేశాలతో ఈవో కరీముల్లా ఆదివారం శుభ్రం చేయించారు. వర్షాలు కురుస్తున్నందున ముందస్తు జాగ్రత్తగా కొండపై తొట్టెని పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించారు.

చెక్‌డ్యాం సమస్యకు పరిష్కారం

కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే : బద్దిపూడి నుంచి మాచవరం మీదుగా కందుకూరు వచ్చే వాహన చోదకులు, రైతులు చెక్‌డ్యాంపై నీరు పారుదల జరిగే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ సమస్య పరిష్కరించాలని ఇటీవల బద్దిపూడి వచ్చిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కోరారు. దీనిపై స్పందించిన ఎంపీ నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు ప్రతిపాదనలు పంపించాలని ఆయన అధికారులను కోరినట్లు సమాచారం.

శ్రీ మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టు : కావలి

ఇ.పి.నెం. 139/2014

ఒ.ఎస్.నెం. 256/2010

బిట్వీన్ : చిమ్మిలి వెంకటయ్య అలియాస్ వెంగటయ్య ... డి.హెచ్.ఆర్.

వర్సెస్

చిమ్మిలి కృష్ణయ్య అలియాస్ క్రిష్ణయ్య ... జె.డి.ఆర్.

వేలం ప్రకటన

యిందుమూలముగా యావన్మందికి తెలియజేయడటమేమనగా, ఈనెంబరు ఇ.పి.లో జె.డి.ఆర్.కు చెందిన ఈ క్రింది షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని **తేది 02-12-2025**న ఉదయం 10.30 గం॥లకు పై కోర్టు వారి ఎదుట బహిరంగముగా వేలం వేయబడును. కనుక పాటదారులు సదరు వేలం పాటలో పాల్గొని వేలంపాట పాడుకొనవచ్చును.

డి.హెచ్.ఆర్.వారి విలువ : రూ. 2,40,000/-

అమీనావారి విలువ : రూ. 6,50,000/-

మార్కెట్ విలువ : రూ. 2,50,000/-

తరువాతి హియరింగ్ తేదీ : 10-12-2025

ఇ.పి.షెడ్యూలు ప్రాపర్టీ

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ వింజమూరు సబ్ రిజిస్ట్రేషన్ ఏరియా, గుడవళ్లూరు గ్రామం అలియాస్ కొండాపురం, కొండాపురం, కొండాపురం మండలంలోని స్థిరాస్తి వివరములు

ఐటమ్ నెం.1 : సర్వే నెం. 83/1-బి, **విస్తీర్ణం :** య 1-00 సెంట్లు, **భూమి స్వభావం :** మెట్ట, హద్దులు : **తూర్పు :** యామారపు యామర్లు భూమి, **దక్షిణం :** చిమ్మిలి బ్రహ్మయ్య భూమి, **పడమర :** రోడ్డు, **ఉత్తరం :** యామారపు అంకయ్య భూమి

ఐటమ్ నెం.2 : సర్వే నెం. 259/3, **విస్తీర్ణం :** య 0-34 సెంట్లు, **భూమి స్వభావం :** మెట్ట హద్దులు : **తూర్పు :** పి.డబ్ల్యు.కెనాల్, **దక్షిణం :** చిమ్మిలి బ్రహ్మయ్య భూమి, **పడమర :** పాటిబండ్ల శివయ్య భూమి, **ఉత్తరం :** చిమ్మిలి చిన అంకయ్య భూమి.

వేలం తేదీ 02-12-2025 ఉదయం 10.30 ని॥లకు

ఇట్లు : జి.రాజేంద్రవరప్రసాద్

పి.వి.రమణారెడ్డి, జి.రవీన

డి.హెచ్.ఆర్.తరఫు న్యాయవాదులు, కావలి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

టిప్పర్ ఢీకొని వ్యక్తికి గాయాలు

దుత్తలూరు : మండల కేంద్రమైన దుత్తలూరు కూడలిలో ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొనడంతో వ్యక్తికి గాయాలైన సంఘటన ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన వెంగయ్య ద్విచక్ర వాహనంపై నందిపాడు వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో కింద పడిపోయాడు. ఈ సమాచారంతో హైవే సిబ్బంది అంబులెన్స్‌లో ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు.

డీఎస్పీని ఆశ్రయించిన ప్రేమికులు

కావలి, న్యూస్‌టుడే: రక్షణ కల్పించాలని ఓ ప్రేమజంట ఆదివారం కావలి డీఎస్పీ పి.శ్రీధర్‌ను ఆశ్రయించింది. జలదంకి మండలంలోని ఎల్‌ఆర్ అగ్రహారానికి చెందిన అన్నం కార్తిక్, ప్రకాశం జిల్లా కొత్తపట్నం గ్రామానికి సూరగం ప్రసన్న కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గతంలో ప్రసన్న కావలిలోని ఓ పాఠశాలలో చదువుతుండగా.. భవన నిర్మాణ కార్మికుడైన కార్తిక్‌తో పరిచయం ఏర్పడింది. వారికి మైనారిటీ తీరడంతో కావలి చెరువు వద్ద ఉన్న మాలకొండస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. యువతి కుటుంబానికి ఇష్టం లేకపోవడంతో డీఎస్పీని ఆశ్రయించగా.. డీఎస్పీ ఇరువురి కుటుంబీకులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.

శుద్ధి కనం.. నీరంతా కలుషితం

కావలి, న్యూస్‌టుడే

పట్టణంలో వెలువడే మురుగునీటిని శుద్ధి చేసేందుకు రూ.29.11 కోట్లతో ఏర్పాటుచేస్తున్న సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణం దశాబ్దమవుతున్నా పూర్తి కానంటోంది. గత వైకాపా పాలనలో నిర్మాణ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం దాటినా అడుగులు ముందుకు పడడం లేదు. అంతకుముందు తెదేపా హయాంలోనే దీని ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని పలుచోట్ల ఇలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు ఓ కంపెనీనే ఒప్పందం కుదుర్చుకుంది. సదరు గుత్తేదారులకు బిల్లుల మంజూరులో జాప్యంతో నిర్మాణం నిలిచిపోయింది. ప్రజారోగ్య శాఖ పర్యవేక్షిస్తున్న అమృత్ పథకానికి సంబంధించి నీటి సరఫరా గుత్తేదారుకు చేసిన పనుల కంటె అధికంగానే బిల్లులు చెల్లించారు. ఎస్టీపీ గుత్తేదారులకు మాత్రం నిలిచిపోయాయి. దీంతో ఇది ముందుకు కదలడం లేదు.

నిర్మాణంలోని సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్

జులైకల్లా పూర్తి చేస్తాం

గిరిధర్, ఈఈ, ప్రజారోగ్య శాఖ

ఎస్టీపీని వచ్చే ఏడాది జులై నాటికి పూర్తి చేస్తాం. అమృత్ తాగునీటి సరఫరా పథకం వచ్చే మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో జాప్యంతో ఆలస్యమవుతున్నాయి.

మురుగంతా చెరువులోకే..

పట్టణంలో పడమర దిక్కున ఉన్న ప్రాంతాల్లోని నివాసాల నుంచి వచ్చే మురుగునీరంతా వరవ కాలువ ద్వారా పాపిరెడ్డి చెరువులోకి చేరుతోంది. క్రిస్టియన్‌పేట, శాంతినగర్, రామ్మూర్తిపేట, పుల్లారెడ్డినగర్, బృందావన, ఉపాధ్యాయ, కోఆపరేటివ్ కాలనీలు తదితర ప్రాంతాల నుంచి కూడా మురుగునీరు ఇందులోకే వస్తోంది. ఎస్టీపీ అందుబాటులోకి వస్తే మురుగు నీటిని శుద్ధి చేసి చెరువుకు వదులుతారు.

విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం

కలిగిరి, న్యూస్‌టుడే : మండలంలోని జిర్రావారిపాలెంలో శనివారం అర్ధరాత్రి విద్యుదాఘాతంతో ఇల్లు అగ్నిప్రమాదానికి గురైంది. పాశం కొండలరావుకు చెందిన ఇంట్లోని గృహోపకరణాలన్నీ కాలిపోయాయి. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా పొగలు రావడంతో కొండలరావు అప్రమత్తమయ్యారు. కుటుంబ సభ్యులను బయటకు తీసుకెళ్లడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ. 2 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు.

ప్రమాదం గురించి వాపోతున్న బాధితులు

(c) eenadu

కోవూరు

• కోవూరు • సర్వేపల్లి • ఆత్మకూరు

వర్షం... అన్నదాతకు కష్టం

వెంకటాచలం, ముత్తుకూరు, న్యూస్‌టుడే: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ పొలాల్లో నీరు చేరి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువుల్లో పూర్తి స్థాయి నీరు చేరటంతో... వెంకటాచలం, ముత్తుకూరు మండలాల్లోని రైతులు ఇటీవల వరి నార్లు పోశారు. ప్రస్తుత వర్షాలతో నారుమళ్లు మునిగి.. పనికిరాకుండా పోతాయని ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజులు వర్షాలున్నాయన్న సమాచారం నేపథ్యంలో రైతులు వణికి పోతున్నారు. వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

అనుమసముద్రంపేట : ఏఎస్‌పేట మండలంలో తుపాను ప్రభావంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వీధులన్నీ జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ప్రజలు అవస్థలు పడ్డారు.

పార్టీని బలోపేతం చేయాలి

ఆత్మకూరు, న్యూస్‌టుడే: పార్టీని బలోపేతం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి అన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఆదివారం ఆత్మకూరులో కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వన్నెం నాగరాజు, ఏపీసీసీ పరిశీలకుడు ఆసన్ మౌలానా, తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM) కోవూరు :79950 67034, సర్వేపల్లి : 80085 73980, ఆత్మకూరు: 8008573949

సమస్య: విడవలూరులోని ఇందిరమ్మ కాలనీలో దోమల బెడద అధికంగా ఉంది. – స్థానికులు
సమాధానం: పరిశీలించి పారిశుద్ధ్యం మెరుగు పరుస్తాం. – జగదీష్, పంచాయతీ కార్యదర్శి

? కోవూరు మండలం చిన్నపడుగుపాడు బండారుమాన్యంలోని బాపారావు స్కూల్ సమీపంలో రెండు నెలల నుంచి వీధి దీపాలు వెలగడం లేదు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది.– స్థానికులు
✓ వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తాం. పారిశుద్ధ్యం మెరుగు పరుస్తాం.– శ్రీనివాసులు, ఈవోపీఆర్డీ

? పొదలకూరు పట్టణంలోని రామమందిరం వీధిలో విద్యుత్తు స్తంభం ఇంటిపై వాలిపోయి ప్రమాదాన్ని తలపిస్తోంది.– దయకర్, స్థానికుడు
✓ వెంటనే స్తంభాన్ని మారుస్తాం. – శ్రీనివాసులు, ట్రాన్స్‌కో ఏఈ

? పొదలకూరు రూరల్ పరిధిలోని కల్యాణపురం మలుపు వద్ద ముళ్ల చెట్లు పెరిగిపోయి ప్రమాదకరంగా ఉంది. – చంద్ర, స్థానికుడు
✓ ముళ్లచెట్లను తొలగిస్తాం. – నరసింహరావు, ఎంపీడీవో

? సంగం మండలం కోలగట్ల గ్రామంలో ఎస్టీ కాలనీ వద్ద వర్షపునీటి నిల్వతో అసౌకర్యంగా ఉంది. – వెంకటేశ్వర్లు, కోలగట్ల
✓ అక్కడ గ్రావెలతో మెరక చేయిస్తాం. – ఉదయ్, పంచాయతీ కార్యదర్శి

? సంగంలోని గిరిజన కాలనీలో వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదు. రాత్రిళ్లు చీకటిగా ఉంది. – పెంచలయ్య, సంగం
✓ మరమ్మతులు చేయించి దీపాలు వెలిగిస్తాం. – ఆర్.నరసయ్య, పంచాయతీ కార్యదర్శి

? తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరు నుంచి కాకుపల్లికి వెళ్లే రోడ్డులో కల్వర్టు గోడ కూలిపోయింది. నిత్యం వాహనాలు తిరిగే ప్రదేశం కావడంతో గోడను తిరిగి నిర్మించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి. – వెంకటేశ్వర్లు, స్థానికుడు
✓ పరిశీలించి కల్వర్టు గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. – రమేష్, ఏఈ పంచాయతీరాజ్

? తోటపల్లిగూడూరు మండలం చెన్నపల్లిపాలెంలో పాఠశాల ఉండే రోడ్డు పక్కనే వ్యర్థాలు పడేస్తున్నారు. దీంతో దుర్గంధం కారణంగా విద్యార్థులతో పాటు స్థానికులూ ఇబ్బందులు పడుతున్నారు. – సునీల్, స్థానికుడు
✓ పరిశీలించి వ్యర్థాల తొలగింపుకు చర్యలు తీసుకుంటాం. –లక్ష్మీనారాయణ, డిప్యూటీ ఎంపీడీవో

? ఏ.ఎస్‌పేట మండలం గుడిపాడు పంచాయతీలోని అబ్బాసాహెబ్‌పేట గ్రామంలో రాత్రిళ్లు వీధి దీపాలు వెలగక ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే అవి వెలిగేలా చర్యలు తీసుకోవాలి. –వెంకటరెడ్డి, గ్రామస్థుడు.
✓ వెంటనే కొత్త వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తాం. –కుసుమహరనాథ్, పంచాయతీ కార్యదర్శి.

ఉపన్యాసంలో మెరిశారు.. బహుమతులు పట్టారు

ఏఎస్‌పేటలోని కేజీబీవీ, మనుబోలు మండలంలోని ఎన్ఎస్ఆర్ జడ్పీ ఉన్నత పాఠశాలల్లో 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. – న్యూస్‌టుడే అనుమసముద్రంపేట, మనుబోలు

బహుమతులు అందుకున్న విద్యార్థినులు

బహుమతులు ప్రదానం చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు పెంచలయ్య

కేజీబీవీ విద్యాలయంలో ఇంటర్ విద్యార్థులకు 'కృత్రిమ మేధ వల్ల భవిష్యత్తులో వచ్చే మార్పులు' అనే అంశంపై పోటీలు నిర్వహించారు. పి.గాయత్రి, జి.కీర్తి, ఎన్.శిరీషలు.. వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి పాఠశాల ప్రిన్సిపల్ శ్రీలక్ష్మమ్మ, ఉపాధ్యాయినులు రేఖ, భార్గవి, శైలజ, బహుమతులు అందజేశారు.

అక్కంపేట ఎన్ఎస్ఆర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల జీవితాలపై సెల్ ఫోన్ ప్రభావం అనే అంశంపై నిర్వహించిన పోటీల్లో జి.ప్రభాస్(ప్రథమ), పి.సుదీప్(ద్వితీయ), బి.వైష్ణవి(తృతీయ) స్థానాల్లో నిలిచారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పెంచలయ్య వారికి బహుమతులు ప్రదానం చేశారు.

ఊటనీరు ఉబికి.. జమ్ము పెరిగి



చేజర్లలో జమ్ము పెరిగి సాగుకు పనికి రాకుండా పోయిన పొలాలు

సాగుకు దూరమైన మాగాణి

చేజర్ల ఎస్సీ కాలనీకి చెందిన తిరిపాలయ్యకు చెరువు కింద అరెకరం మాగాణి ఉంది. గతంలో వానకు చెరువు నిండితే పంటలకు ఢోకా ఉండేది కాదు. సోమశిల జలాల రాకతో నిరంతరం నిండుగా ఉండటంతోపాటు కట్టలు బలహీనంగా మారి ఊటనీరు కాస్త పొలాల్లోకి చేరింది. దీంతో పంటల విరామ సమయంలో జమ్ము పెరిగి సాగుకు పనికిరాకుండా పోయింది. దుక్కికి ట్రాక్టర్లు, కోతకు యంత్రం దిగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య తిరిపాలయ్య ఒక్కడిదే కాదు. మండలంలోని ఎనిమిది గ్రామాల్లో వందలాది మంది రైతులది.

న్యూస్‌టుడే, చేజర్ల

నీరందక బీడుగా మారిన పొలాలను చూస్తూనే ఉంటాం. కానీ ఏడాదంతా నీరున్నా.. సాగుకు దూరమైన పరిస్థితి చేజర్ల మండలంలో దాపరించింది. సోమశిల జలాలతో మండలంలోని పలు చెరువులు ఎప్పుడూ నిండు కుండలా ఉంటున్నాయి. అలుగులు పారుతుండడంతోపాటు పొలాల్లో ఊట ఉబికివస్తోండడంతో నీరు నిల్వ ఉంటోంది. పంటల మధ్య ఉన్న విరామంలో జమ్ముగడ్డి విపరీతంగా పెరిగిపోయి సాగు సాధ్యం కావడం లేదు. దీంతో బీడుగా వదిలేయాల్సి వస్తోంది. చేజర్ల మండలంలోని మండలంలో ఎనిమిది చెరువుల కింద వేయి ఎకరాల్లో ఈ పరిస్థితి ఉంది.

ఉచితంగా కౌలుకు ఇచ్చినా..

గత రబీ సీజన్‌లో ఈ పొలాలను కౌలు లేకుండా సాగు చేసుకోమని సదరు రైతులు ఇచ్చారు. తీసుకుని వారి జమ్మంతా కోసి వరి పండించారు. కోత సమయంలోనూ నీరు నిలబడటంతో.. గంటసయంలో ఒక ఎకరాన్ని కోసే యంత్రాలకు మూడు గంటలు పట్టింది. ఎకరాకు రూ.మూడు వేలు కావాల్సింది.. రూ.పది వేలు అయింది. దీంతో ఈ ఏడాది ఉచితంగా తీసుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. కొన్నేళ్లుగా జమ్ము పెరగటంతో ఎవరి చేను ఎక్కడో తెలుసుకోలేని విధంగా భూములు మారాయి. దీంతో పొలాలకు హద్దుల ఏర్పాటు చేయలేక రీసర్వే సైతం నిలిచిపోయింది.

డ్రైనేజీ లేని కారణంగా..

చేజర్ల, బోడిపాడు, తిమ్మాయపాలెం, మడపల్లి, కోటితీర్థం, పాతపాడు, ఓబులాయపల్లి, నాగులవెల్లటూరు గ్రామాల్లో చెరువులకు సోమశిల దక్షిణ కాలువ ద్వారా నీరందుతోంది. చెరువులో చేపలు పెంచే వ్యాపారులు నిరంతరం ఎండకుండా చూసుకుంటున్నారు. వేసవిలోనూ అలుగులు పారిస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా పొలాల్లో నిల్వ ఉంటోంది. ఊట నీరు ఉరుతుండడంతో జమ్ము పెరిగిపోతోంది.

● చెరువుల నుంచి ఊట నీరు రాకుండా గట్లు పటిష్ఠం చేయటం, పొలాల కన్నా వాలుగా ఊట కాలువలు తవ్వి వృథా నీటిని వాగులకు వెళ్లేలా కాలువలు తవ్వితే ఈ సమస్యను అధిగమించవచ్చునని జలవనరుల శాఖ ఏఈ యాసిన్ తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని నిధులు మంజూరైతే పనులు చేపడుతామని ఆయన వివరించారు.

సంగం బ్యారేజీ నుంచి 37వేల క్యూసెక్కులు విడుదల

సంగం బ్యారేజీ నుంచి దిగువకు వెళుతున్న వరద ప్రవాహం

సంగం, న్యూస్‌టుడే: సంగం బ్యారేజీ నుంచి దిగువకు 37వేల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని అధికారులు విడుదల చేశారు. ఆదివారం ఉదయానికి ఆనకట్ట వద్ద 52 మి.మీ వర్షపాతం నమోదైంది. నీటిమట్టం 11 అడుగులు దాటింది. దీంతో బ్యారేజీ 30 గేట్లు తెరిచి దిగువకు వరద ప్రవాహాన్ని తరలిస్తున్నారు. **అనంతసాగరం:** సోమశిల జలాశయంలో ఆదివారం సాయంత్రానికి ఎగువ ప్రాంతాల నుంచి 14,850 క్యూసెక్కులు వరద నీరు వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జలాశయంలో 68.955 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 326.109 అడుగుల మేర నీటి మట్టం నమోదైంది. -17, -18 రివర్స్ స్లూయిస్ ద్వారా 50, పవర్ టన్నల్ ద్వారా 2,600, 8వ క్రస్ట్ గేట్ ద్వారా 10,000 క్యూసెక్కులు డెల్టాకు విడుదల చేస్తున్నారు. నాన్‌డెల్టాలైన కండలేరు వరద కాలువకు 2,000, దక్షిణ కాలువకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

ప్రజల అభిప్రాయాలను గౌరవించాలి

రాపూరు,న్యూస్‌టుడే: భౌగోళిక పరిస్థితులు, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే జిల్లాలు,మండలాల విభజన జరగాలని ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు గద్దల మనెయ్య పేర్కొన్నారు. ఆదివారం ఆయన మండలంలోని సైదాదుపల్లిలో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాపూరు,సైదాపురంకలువాయి మండలాలను నెల్లూరు నుంచి తిరుపతి జిల్లాలో కలిపేటప్పుడు ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని కోరారు.

గిరిజనుల అభ్యున్నతే లక్ష్యం: సోమిరెడ్డి

తాగునీటి సరఫరా చేస్తున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

మనుబోలు, న్యూస్‌టుడే: గిరిజనుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని అక్కంపేట, స్థానిక గిరిజనకాలనీలో దాత మెట్టు రవీంద్రరెడ్డి ఏర్పాటుచేసిన తాగునీటి శుద్ధి ప్లాంట్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఉపయోగపడేలా ఆర్వో ప్లాంట్లు అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు. ప్రతి పంచాయతీలో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తెదేపా మండలాధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, నాయకులు రామిరెడ్డి, వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు.

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపండి: ఎమ్మెల్యే

సీఐలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

కోవూరు, నెల్లూరు (గ్రామీణం, న్యూస్‌టుడే: గంజాయి, మత్తుపదార్థాలు విక్రయించే అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పోలీసులకు సూచించారు. ఆదివారం నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌లోని ఆమె నివాసంలో బుచ్చి, కొడవలూరు, కోవూరు సీఐలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో గంజాయి అన్న పదమే వినపడకూడదని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మత్తు పదార్థాల ద్వారా జరిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

అమ్మో రంధ్రం- జర భద్రం

ఆత్మకూరు పట్టణంలోని చావిడి సెంటర్ నుంచి పెద్ద మసీదుకు వెళ్లే మార్గంలో వైఎస్ఆర్ విగ్రహానికి ఎదురుగా ఉన్న డ్రైనేజీ కల్వర్టుకు ఆదివారం రంధ్రం ఏర్పడి ప్రమాదకరంగా ఉంది. ఈ మార్గంలో నిరంతరం అనేక వాహనాలు వెళుతూ ఉంటాయి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. అధికారులు వెంటనే రంధ్రానికి మరమ్మత్తులు చేసి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, ఆత్మకూరు

ఈ దారిలో వెళ్లేదెలా?

జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనకు వెళ్లే రహదారి అధ్వాన స్థితికి చేరి భక్తులకు పరీక్షగా మారింది. ఆదూరుపల్లి నుంచి 32 కి.మీ నిడివి ఉన్న ఈ మార్గంలో 15 కి.మీ దూరం బాగా దెబ్బతిని ఉంది. రహదారిలో ప్రయాణించే భక్తులతో పాటు, స్థానికులు కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. రహదారి పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని ర.భ.శాఖ ఏఈ అన్వేష్ తెలిపారు. – న్యూస్‌టుడే, చేజర్ల

కూలేదాక... పట్టించుకోరా..?

వెంకటాచలంలో రెండు దశాబ్దాల క్రితం మండల విద్యావనరుల కేంద్రాన్ని నాసిరకంగా నిర్మించడంతో.. ప్రస్తుతం భవనం పూర్తిగా శిథిలమైంది. రెండు గదుల్లో స్లాబు కూలిపోగా.. ఇటీవల కార్యాలయాన్ని పాత ఆసుపత్రి భవనంలోకి మార్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిలమైన భవనాన్ని తొలగించి, కొత్తగా నిర్మించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే: వెంకటాచలం

కాలువ కాదు రోడ్డే..

తుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పొదలకూరు మండలంలోని సూరాయపాళెం గ్రామ ప్రధాన రహదారిపై వర్షపునీరు చేరడంతో రోడ్డు కాలువను తలపిస్తోంది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. – న్యూస్‌టుడే, పొదలకూరు

అదుపు తప్పితే అంతే..!

మండలంలోని సన్నోరుపల్లి వద్ద బొగ్గేరుపై నిర్మించిన చప్టాకు రక్షణ దిమ్మెలు లేక ప్రమాదకరంగా ఉంది. వాహనదారులు ఏ మాత్రం అజాగ్రత్తగా వెళ్లినా, అదుపు తప్పినా ప్రమాదం తప్పేలా లేదు. మర్రిపాడు నుంచి ఏపిలగుంట, కృష్ణాపురం, ఉదయగిరికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ప్రజలు ఈ మార్గంలో ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చప్టాకు రక్షణ దిమ్మెలు నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, మర్రిపాడు (ఆత్మకూరు గ్రామీణం)

ఘనంగా గంధ మహోత్సవం

చేజర్ల,న్యూస్‌టుడే: చేజర్లలోని నాగూర్ మీరాస్వామి 95వ గంధమహోత్సవం ఆదివారం గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరిమణులు భక్తిశ్రద్ధలతో పాతెహా సమర్పించి ప్రార్థనలు చేశారు. అనంతరం గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

క్రైమ్ కార్నర్

ఘాట్ రోడ్డులో ఢీకొన్న బస్సులు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

రాపూరు, న్యూస్‌టుడే: ఎదురెదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటన ఆదివారం రాపూరు- చిట్వేలి ఘాట్ రోడ్డులో 13వ కి.మీ మలుపు వద్ద చోటుచేసుకుంది. వివరాల మేరకు.. రాపూరు నుంచి వెళుతున్న రాజంపేట డిపో బస్సు, రాపూరు వైపు వస్తున్న నెల్లూరు డిపో బస్సు ఢీకొన్నాయి. వాటి అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో రెండు బస్సుల్లో 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాపూరు ఆర్టీసీ డిపో మేనేజర్ అనిల్‌కుమార్ సిబ్బందితో వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

కోవూరు : కోవూరు జాతీయ రహదారిపై నందలగుంట సమీపంలో ఆదివారం నెల్లూరు నుంచి కావలి వైపు వెళుతున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకొచ్చింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.

కాలువలో పడి యువకుడి దుర్మరణం

కొడవలూరు, న్యూస్‌టుడే: బైక్‌తో సహా కాలువలో పడి వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. ఆలూరుపాడు ఎస్సీ కాలనీకి చెందిన వంశీకృష్ణ(30) కిరాణ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి పని నిమిత్తం బైక్‌పై బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తూ వడ్డిపాలెం వద్ద అదుపు తప్పి బైక్‌తో సహా కాలువలో పడిపోయారు. ఎవరూ గమనించకపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం స్థానికులు గమనించి మృతుని బంధువులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీసి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, ఓ పాప ఉన్నారు. మృతుడు మూర్ఛతో బాధపడుతున్నాడని ఆ సమయంలో మూర్ఛ వచ్చి కాలువలో పడిపోయి ఉంటాడని బంధువులు బావిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదు.

రైలు కిందపడి ఆత్మహత్య

రాపూరు, న్యూస్‌టుడే: మద్దూరుపల్లికి చెందిన బి.మణిబాబు(27) ఆదివారం గ్రామ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్య పరిస్థితులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృత దేహాన్ని రైల్వే సిబ్బంది నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.

యువకులకు గాయాలు

మర్రిపాడు, న్యూస్‌టుడే: రాజుపాలెం సమీపంలో నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై శనివారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళుతున్న యువకులు గేదెను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. మర్రిపాడు నుంచి పి.ఎన్.పల్లికి వస్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధం

మనుబోలు, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధమైన ఘటన మండలంలోని కొలనుకుదురు గ్రామంలోని ఎస్సీకాలనీలో శనివారం రాత్రి చోటుచేసుకొంది. స్థానికుల వివరాలమేరకు గ్రామానికి చెందిన శ్రీపతి ముత్యాలమ్మ పూరింటిలో ఒంటరిగా నివాసముంటున్నారు. ఆ క్రమంలో విద్యుదాఘాతం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి పూరిల్లు పూర్తిగా కాలిపోయింది. గ్యాస్ సిలిండర్ పేలి పక్కనే పాడి గేదెకు తగలడంతో తీవ్రగాయాలు కాగా గడ్డివాము దగ్ధమైంది.

బస్‌షెల్టరులో మంటలు

పొదలకూరు, న్యూస్‌టుడే: పొదలకూరు మండలం తోడేరు బ్రాంచ్‌రోడ్డులో ఉన్న బస్‌షెల్టరులో ఆదివారం మంటలు వ్యాపించాయి. సాధారణంగా ఆశ్రయం లేనివారు అక్కడ ఉంటారు. వారికి సంబంధించిన దుస్తులు, వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉండవచ్చని స్థానికులు చెపుతున్నారు.

'గండికోట'కు సాహితీ పురస్కారం

సుధీర్‌ను సన్మానిస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మండలి బుద్ధప్రసాద్

బుచ్చిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని రామచంద్రాపురం ఉపాధ్యాయుడు, సాహితీవేత్త గండికోట సుధీర్‌కుమార్ మండలి వెంకటకృష్ణారావు కవితా సాహితీ పురస్కారం అందుకున్నారు. ఆదివారం ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో భాషా సంఘం ప్రథమ అధ్యక్షుడు.. దివంగత నాయకుడు మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలు, కళామిత్ర మండలి(తెలుగు లోగిలి) వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, శాసన సభ్యులు మండలి బుద్ధప్రసాద్, దామచర్ల జనార్దన్ తదితరులు గండికోట సుధీర్‌కుమార్‌ను సన్మానించి, పురస్కారాన్ని అందజేశారు. ఆయన్ను పలువురు అభినందించారు. కార్యక్రమంలో కళామిత్ర మండలి ప్రతినిధులు నూనె అంకమరావు, తేళ్ల అరుణ, సాహితీవేత్తలు పాల్గొన్నారు.

పెంచలయ్యకు ఘన నివాళి

పెంచలయ్య చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, న్యూస్‌టుడే: గంజాయి ముఠా చేతిలో దారుణంగా హత్యకు గురైన కామ్రేడ్ పెంచలయ్యకు బుచ్చిరెడ్డిపాలెంలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం ఘన నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ గంజాయి ముఠా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, అడ్డొచ్చిన వారిపై దాడులు, హత్యలు చేసే స్థాయికి చేరుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీరి ఆగడాలను పోలీసులు అరికట్టాలని డిమాండ్ చేశారు. కోవూరు పట్టణంలోని సీతా పోలయ్య భవనంలో పెంచలయ్య చిత్ర పటం వద్ద సీపీఎం నాయకులు నివాళులర్పించారు.

తీరం..అప్రమత్తం

కోడూరు తీరంలో సముద్రంలో ఎగిసిపడుతున్న అలలు

తోటపల్లిగూడూరు : తుపాను నేపథ్యంలో కోడూరు తీరంలో సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తహసీల్దారు సుధీర్ ఆదేశించారు. మండలంలోని వెంకన్నపాలెం, కొత్తకోడూరు, వెంకటేశ్వరపాలెం, పాతపాళెం, కాటేపల్లి తదితర తీర ప్రాంత గ్రామాల్లో ఆదివారం అధికారులు పర్యటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, సముద్రంలోకి వెళ్లిన వారు వెంటనే తిరిగి వచ్చేయాలని సూచించారు. తీరంలో ఉండే వలలు, బోట్లు సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకోవాలని తెలిపారు.

పొదలకూరు రూరల్, ఇందుకూరుపేట న్యూస్‌టుడే: తుపాను నేపథ్యంలో జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లేందుకు సందర్శకులకు అనుమతి లేదని మెరైన్ పోలీసులు తెలిపారు. బీచ్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు ఆదివారం పలు సూచనలు చేశారు.

ఇష్టానుసారం మాట్లాడటం సరికాదు

వెంకటాచలం, న్యూస్‌టుడే: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నాయకులు బొబ్బేపల్లి సురేశ్ నాయుడు అన్నారు. వెంకటాచలంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

ఆత్మకూరులో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు

ఆత్మకూరు, న్యూస్‌టుడే: దిత్వా తుపాను నేపథ్యంలో ఆత్మకూరు పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఆదివారం కమిషనర్ గంగాప్రసాద్ ఆధ్వర్యంలో మురుగునీటి కాలువల్లో అడ్డంకులు లేకుండా వర్షం నీరు తరలివెళ్లేలా చర్యలు తీసుకొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ చేరకుండా పనులు చేపట్టారు.

సంగం, న్యూస్‌టుడే: తుపాను నేపథ్యంలో సచివాలయాల వారీగా పర్యవేక్షించి ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీడీవో షాలెట్ అన్నారు. ఆదివారం సచివాలయాలకు వెళ్లి సిబ్బందితో సమీక్షిస్తున్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి అవగాహన కల్పించి పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు.

రహదారి అధ్వానం.. చినుకు పడితే నరకం

సైదాపురం, న్యూస్‌టుడే : సైదాపురం-ఊటుకూరు మార్గంలో చిన్నపాటి వర్షం కురిసినా.. రోడ్డు చిత్తడిగా మారుతోంది. తుపాను ప్రభావంతో వర్షాలు అధికంగా కురుస్తుండడంతో గుంతలు పడిన ఆ దారిలో రాకపోకలు చేయాలంటే నరకప్రాయంగా ఉంటోందని వాహనదారులు వాపోతున్నారు. అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

నీరు చేరిన సైదాపురం - ఊటుకూరు ప్రధానరోడ్డు

ఆరోగ్య కేంద్రాలకు భవన యోగం

న్యూస్‌టుడే, సంగం

జిల్లాలో గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు భవన వసతి కల్పించేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించింది. 203 సొంత భవనాలను నిర్మించే ప్రణాళికలో భాగంగా తొలివిడతగా రూ.9.72 కోట్లతో 27 చోట్ల నిర్మించేందుకు వాటితో గ్రామీణ ప్రాంత ప్రజలకు లభించే వైద్యసేవలకు ఉపయోగకరం కానుంది.

సంగంలో గ్రామీణ ఆరోగ్యకేంద్రానికి కేటాయించిన స్థలం

వారధిగా..

ప్రతి సచివాలయం పరిధిలో ఒక గ్రామీణ ఆరోగ్యకేంద్రం గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేశారు. వీటిలో మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్ లేదా సామాజిక వైద్యాధికారి పర్యవేక్షణలో ఏఎన్ఎం, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు అనుబంధంగా ఉంటారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు(పీహెచ్‌సీ) ప్రజలకు వారధిగా నిలుస్తూ.. శిశువుల నుంచి వృద్ధుల వరకు వైద్య పరీక్షలు చేస్తారు. సురక్షిత ప్రసవాలు చేసేందుకు వసతి ఉంటుంది. మూడు నెలలకోసారి పీహెచ్‌సీలతో పాటు జిల్లా కేంద్రం నుంచి ఇక్కడికి అవసరమైన మందుల సరఫరా ఉంటుంది. వైకాపా హయాంలో 74 మాత్రమే నిర్మించారు. 385 చోట్ల అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. సకాలంలో చెల్లింపులు లేకపోవడంతోపాటు సౌకర్యాలు సరిగా లేవు. ఫలితంగా నామమాత్రంగా కొనసాగుతున్నాయి.

జిల్లాలో గ్రామీణ ఆరోగ్యకేంద్రాల వివరాలు ఇలా..

ప్రతిపాదించినవి: 495	గతంలో మంజూరు: 487
పూర్తయినవి: 74	అసంపూర్ణం: 377
స్థలాలు లేక మంజూరు కానివి: ఎనిమిది	
ప్రభుత్వ భవనాల్లో నిర్వహణ: 36	
ప్రస్తుతం నిధులు కేటాయించినవి: 27	

ఒక్కో భవనానికి రూ.36లక్షలు

ఈ క్రమంలో 27 గ్రామీణ ఆరోగ్యకేంద్రాలకు సొంతభవనాలు ఏడాదిలోపు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కోదానికి రూ.36లక్షల వంతున కేటాయించింది. ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, నెల్లూరు గ్రామీణం, వెంకటగిరి నియోజకవర్గాల్లోని సంగం-1, మర్రిపాడు, పెదబ్బీపురం, ఏ.ఎస్.పేట, మడపల్లి, సూరాయపాళెం, నేదురుపల్లి,బత్తలపల్లి, దుగ్గుంట రాజుపాళెం, మాదరాజు గూడూరు, గొల్లకందుకూరు, పెనుబర్తి, ములుముడి, కందమూరు, పొట్లపూడి, వెంకన్నపాళెం, ఈదూరు, దంపూరు, వావిళ్ల, ముదివర్తి, విడవలూరు-2, పంచేడు, పెనుబల్లి, ఇసుకపాళెం, అకిలి వలస, శానాయపాళెం, వెంకన్నపాళెం గ్రామాల్లో నిర్మాణాలు జరగనున్నాయి. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో త్వరలో బహిరంగ టెండర్లను పిలవనున్నారు. గ్రామీణ ఆరోగ్యకేంద్రాలకు భవన వసతి ఏర్పడుతుండటం సంతోషకరమని, ప్రజలకు వైద్యసేవలు మరింత మెరుగవుతాయని జిల్లా వైద్యాధికారిణి సుజాత అన్నారు.

(c) eenadu

నెల్లూరు

• నెల్లూరు • నెల్లూరు గ్రామీణం

ఘనంగా హరిహరాసనం

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: వేదాయపాలెం అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం హరిహరాసనం పూజలు ఘనంగా జరిగాయి. కేరళ సంప్రదాయం ప్రకారం జరుగుతున్న మండల పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణం మొత్తం అంగరంగ వైభవంగా అలంకరించారు. హరిహరాసనంతోపాటు పడిపూజను నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు, అధ్యక్ష, కార్యదర్శులు శేషగిరిరావు, వెంకటరత్నం పలువురు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ఆలయంలో పడిపూజ మెట్లు

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ నేడు

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సచివాలయాల ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదును అందిస్తారు. జిల్లాలో 3,04,117 మంది పింఛనుదారులకు రూ. 132,44,83,500 అందించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM) నెల్లూరు, గ్రామీణం 80085 50332 80085 74001

సమస్య: వెంకటేశ్వరపురం జనార్దన్‌రెడ్డి కాలనీలో పందుల సమస్య అధికంగా ఉంది. ఇళ్ల మధ్య గుంపులుగా తిరుగుతూ చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. – శ్రీనివాసులు

సమాధానం: పందులను నగరానికి దూరంగా తరలించేందుకు చర్యలు చేపడతాం. **– డాక్టర్ మదన్‌మోహన్, వెటర్నరీ అధికారి**

? వేదాయపాలెం గాంధీనగర్‌లో కుక్కల బెడద అధికంగా ఉంది. వీధుల్లో గుంపులుగా చేరి దాడులు చేస్తున్నాయి. **– యస్దాని**

✓ కుక్కలను పట్టించేందుకు చర్యలు చేపడతాం. **– డాక్టర్ మదన్‌మోహన్, వెటర్నరీ అధికారి**

? హరనాథపురం నాలుగో వీధిలో కాలువలు శుభ్రం చేయడం లేదు. మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తోంది. దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. **– పరిమళ, స్థానికురాలు**

? రైల్వేఫీడర్స్ రోడ్డులో కాలువలు శుభ్రం చేయడం లేదు. మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తోంది.**– వసంతకుమారి, స్థానికురాలు**

✓ కార్మికులను పంపి కాలువలను శుభ్రం చేయిస్తాం. **– డాక్టర్ కనకాద్రి, ఆరోగ్యాధికారి**

–న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్, నవాబుపేట)

గంజాయి బ్యాచ్‌ను పెంచి పోషించింది వైకాపానే

నెల్లూరు(గ్రామీణం, న్యూస్‌టుడే: గంజాయి బ్యాచ్‌ని పెంచి పోషించింది వైకాపానేనని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో వైకాపా నాయకులతో కామాక్షమ్మ ఉన్న చిత్రాలను ఆయన ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీపీఎం నాయకుడు పెంచలయ్య హత్య జరిగి మూడు రోజులు అవుతుంటే వైకాపా నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా రాలేదన్నారు. హత్యచేసిన వ్యక్తులు మీతో ఉండే వారే అయినందున రాలేదని ఆరోపించారు. పెంచలయ్య మరణానికి నేను, నా తమ్ముడు, స్థానిక కార్పొరేటర్ అరవ శ్రీనివాసులు కారణం అని సీపీఎం ఒక్క మాట చెబితే ఆ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామన్నారు. జగన్ ఇటీవల నెల్లూరుకి వచ్చినప్పుడు కామాక్షమ్మ, జేమ్స్ వందల మంది గంజాయి బ్యాచ్‌ని తీసుకువచ్చింది నిజమా..కాదా అని ప్రశ్నించారు. వైకాపా నాయకులు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

కామాక్షితో వైకాపా నాయకులు ఆదాల, ఆనం విజయ కుమార్ రెడ్డి ఉన్న చిత్రాన్ని చూపుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

అడిగేవారు లేరు.. అడ్డగోలుగా తొలగింపు!

నెల్లూరు నగరంలో ఖాళీ స్థలాలు, పాదచారుల బాటలు ఆక్రమిస్తున్నారు. కొందరు కాలువలు ఆక్రమించి, ఇంకొందరు తొలగించి నిర్మాణాలు చేస్తున్నారు. తాజాగా అవసరాల కోసం డివైడర్లు తొలగిస్తూ.. ప్రమాదాలకు ఆస్కారం ఇస్తున్నారు. – న్యూస్‌టుడే, నెల్లూరు(పొదలకూరురోడ్డు)

జీఎన్‌టీ రోడ్డు మధ్యలో తొలగించిన డివైడర్

నెల్లూరు నగరంలోని ప్రధాన రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు నగరపాలకసంస్థ లక్షల రూపాయలు ఖర్చు చేసి డివైడర్లను నిర్మిస్తోంది. ప్రస్తుతం జీఎన్‌టీ రోడ్డు, పొదలకూరు రోడ్డు, మినీ బైపాస్, ముత్తుకూరు మార్గంలో ఏర్పాటు చేశారు. వాటిలో రంగురంగుల పూలమొక్కలు, పచ్చదనం పెంచడంతో పాటు సెంట్రల్ లైటింగ్ వసతి కల్పించారు. రాత్రి పూట నగరం కనువిందు చేస్తోంది. కొందరు తమ స్వార్థం కోసం డివైడర్లను తొలగిస్తున్నారు. వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో అధికారులు ఏం చేయలేకపోతున్నారు. శనివారం రాత్రి అయ్యప్పగుడి ప్రాంతంలో ప్రధాన జీఎన్‌టీ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఓ పెట్రోల్ బంకు సమీపంలో అర్ధరాత్రి తొలగించి దారిని ఏర్పాటు చేసుకున్నారు.

నేతల కోసం

పొదలకూరు రోడ్డులో ఇటీవల ఆక్రమణలు తొలగించి రహదారిని విస్తరించారు. రోడ్డుపై నూతనంగా డివైడర్ నిర్మించారు. అయితే నేతల కోసం ఇష్టం వచ్చినట్లు ఖాళీలు వదిలిపెట్టారు వీటివల్ల వాహనాలు యూటర్న్ తీసుకునే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి డివైడర్లను తొలగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

నగరంలో డివైడర్ల ధ్వంసం

గుట్టు చప్పుడు కాకుండా తెల్లవారేసరికి సిమెంట్‌తో పూత కూడా వేశారు. అలాగే వాకర్స్‌రోడ్డులోనూ మరో పెట్రోలు బంకు నిర్వాహకులు తొలగించారు. నగరపాలక సంస్థ అధికారుల పర్యవేక్షణ లేని కారణంగా ఇలా జరుగుతున్నట్లు నగరవాసులు ఆరోపిస్తున్నారు.

● డివైడర్లు తొలగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ హెచ్చరించారు. తొలగించిన ప్రాంతాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపడతామన్నారు.

రూ.2.5 కోట్లతో నెక్లెస్ రోడ్డు అభివృద్ధి

రోడ్డును పరిశీలిస్తున్న నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తెదేపా నేత గిరిధర్‌రెడ్డి

నెల్లూరు(మార్కెట్ సెంటర్): నెల్లూరులోని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, గణేశ్ ఘాట్‌ను రూ.2.5కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. ఆదివారం తెదేపా నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో కలిసి నెక్లెస్‌రోడ్డును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొదటి దశలో దెబ్బతిన్న రోడ్డు, ముఖద్వారాల నిర్మాణం, పార్కు అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ పనులు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ, కార్పొరేటర్ విజయలక్ష్మి, పార్టీ డివిజన్ అధ్యక్షుడు సురేష్ పాల్గొన్నారు.

జిల్లా విభజన సమస్యలపై ఆందోళన

నెల్లూరు(వేదాయపాలెం), న్యూస్‌టుడే: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం స్థానిక గాంధీబొమ్మ లస్సీ సెంటరులో జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌కే మాబు మాట్లాడుతూ జిల్లా విభజన సమయంలో జరిగే అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు. అనంతరం పలు కార్యక్రమాలపై తీర్మానాలు చేశారు. సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ అధ్యక్షుడు శ్రీనివాసులు, ఆంధ్ర రాష్ట్ర రాయలసీమ మహిళా అధ్యక్షురాలు ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

కవులకు పురస్కారాలు

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: నెల్లూరులో పెళ్లకూరు జయప్రద, సోమిరెడ్డిల నవలా, నానీల రచయితలకు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఆదివారం నెల్లూరులోని ఐఎంఏ హాల్‌లో జరిగిన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పలు విభాగాల సాహితీవేత్తలు, కవులు హాజరయ్యారు. నవలా రచయిత మేఘనాథ్‌రెడ్డికి, నానీల సంపుటికి సంబంధించిన అవార్డును రవికాంత్‌కు అందించారు. వారికి నగదు పురస్కారం అందించడంతోపాటు సత్కరించారు. ఈ సందర్భంగా జయప్రద రచించిన మెడికల్ కథలు, సాహితీవేత్త శ్రీధర్ బాబు రచించిన నానీల సంపుటి పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమం గంగిశెట్టి శివకుమార్ అధ్యక్షతన జరగగా, కవులు సుభద్రాదేవి, కె.వెంకటేశ్వరరెడ్డి, రామిరెడ్డి, గోపాల్, శ్యాంప్రసాద్, ఎం.శ్రీనివాస్, సులోచన, మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సన్మానం అందుకుంటున్న కవులు

ఈతకోట పుస్తక రచనలపై కావ్యం విడుదల

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: సీనియర్ సాహితీవేత్త ఈతకోట సుబ్బారావు రాసిన పుస్తకాలు, రచనలపై తీసుకొచ్చిన ప్రత్యేక కావ్యాన్ని రచయిత, విమర్శకులు ఎం.వి.రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం విడుదల చేశారు. నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు రచయితలు, కవులు పాల్గొన్నారు. సాహితీవేత్త ఈతకోటను, కావ్యం రచించిన సోమ సుందర్‌ను ప్రశంసించి.. సత్కరించారు. కవులు సుంకర గోపాల్, కోసూరు రత్నం, నాగ గాయత్రి, రామకృష్ణ, దంపూరు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఆరు కేంద్రాల్లో ఎన్‌ఎంఎంఎస్ మాదిరి పరీక్ష

నెల్లూరు(విద్య): కేఎన్ఆర్ మున్సిపల్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్ఎంఎంఎస్ మాదిరి పరీక్ష ఆదివారం జరిగింది. జిల్లావ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో నిర్వహించగా.. 1500 మంది విద్యార్థులు హాజరయ్యారని ఉప విద్యాశాఖాధికారి ఎస్.వెంకటేశ్వర్‌నాయక్ తెలిపారు. ఏఎంవో సుధీర్ బాబు, జిల్లా సైన్స్ అధికారి శివారెడ్డి, ఎంఈవో మురళీధర్, అబ్దుల్ హమీద్, హెచ్ఎం విజయప్రకాష్ పాల్గొన్నారు.

ప్రశ్నపత్రాలు విడుదల చేస్తున్న అధికారులు

స్పందించేవారేరి?

నెల్లూరు గ్రామీణ పరిధిలోని సరస్వతి నగర్‌లో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వీధిలో దాదాపు అయిదు మాసాల నుంచి బి.ఎస్.ఎన్.ఎల్ బాక్సు కిందకు పడిపోయింది. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ మరమ్మతులకు నోచుకోకుండా ఉంది. దీంతో రాకపోకలకు ఆటంకంగా మారింది.

– న్యూస్‌టుడే, నెల్లూరు(జడ్పీ)

బావి కాదు.. మ్యాన్‌హోల్ గుంతే

నగరంలోని పలు ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ ప్రమాదకరంగా మారాయి. వేదాయపాలెం నుంచి బీవీనగర్ రైల్వే గేటు మార్గంలో మ్యాన్‌హోల్స్ బావులను తలపిస్తున్నాయి. రద్దీ ప్రాంతం కావడంతో ప్రజలు రాకపోకలు సాగిస్తూ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్)

మట్టిపోసి మమ అనిపించారు

నగరంలోని మైపాడు గేట్ సెంటర్ వద్ద రహదారి బురదమయంగా మారింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం ఇక్కడ రోడ్డును తవ్వేశారు. పనులు పూర్తయిన తర్వాత మట్టి పోసి వదిలేయడంతో అస్తవ్యస్తంగా తయారైంది. వర్షాలకు మట్టిరోడ్డు కాస్త బురదగా మారడంతో రాకపోకలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

– న్యూస్‌టుడే, నెల్లూరు(మార్కెట్ సెంటర్)

ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలు

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జంగాల అజయ్‌కుమార్ కోరారు. ఆదివారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 10న రైతుల సమస్యలపై, 18వ తేదీ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు. విజయవంతం చేయాలని కోరారు. పార్టీ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు గూడూరు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గూడూరును జిల్లాలో కలపకపోగా.. రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను గూడూరు డివిజన్‌కు మార్చి.. తిరుపతి జిల్లాలో కలపడం దారుణమన్నారు.

పెంచలయ్య హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే : సీపీఎం నాయకుడు పెంచలయ్య హత్యకు నిరసనగా ఆదివారం ఆర్‌డీటీ కాలనీలో సీపీఎం 23, 24 డివిజన్ శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఆ పార్టీ గ్రామీణ కార్యదర్శి కొండా ప్రసాద్ మాట్లాడుతూ హత్యచేసిన వారిని, గంజాయి ముఠాను కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పెంచల నరసయ్య, జనసేన నాయకులు కిషోర్, సీపీఎం గ్రామీణ నాయకులు ఒంగోలు సుధీర్, శంషాద్, షాహినాబేగం, కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు.

కొవ్వొత్తుల ప్రదర్శనలో సీపీఎం గ్రామీణ నాయకులు

డ్రగ్స్ మాఫియాకు నిరసనగా బంద్ రేపు

నెల్లూరు(ఏసీ నగర్): జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా అమ్ముతూ ఎదిరించిన సీపీఎం నాయకుడు పెంచలయ్యను కిరాతకంగా నరికి చంపడం దారుణమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అన్నారు. ఆదివారం నగరంలోని సీపీఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ దీనికి నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లాలో 2వ తేదీన బంద్ ప్రకటించామని.. అన్ని సంఘాలు విజయవంతం చేయాలని కోరారు. రెండు రోజుల పాటు నిరసనలు కొనసాగుతాయని తెలిపారు.

ఎస్ఎఫ్ఐ మద్దతు: రెండో తేదీన జరగనున్న బంద్‌కు ఎస్ఎఫ్ఐ పూర్తి మద్దతు ప్రకటించిందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి నరేంద్ర ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బంద్‌లో అన్ని విద్యార్థి సంఘాలు పాల్గొనాలని తెలిపారు.

మైపాడు మార్గం.. భయం భయంగా ప్రయాణం!

మూడో మైలు వద్ద అధ్వానంగా రహదారి

న్యూస్‌టుడే, నెల్లూరు(మార్కెట్ సెంటర్)

నెల్లూరు నుంచి మైపాడుకు వెళ్లే రహదారిపై ప్రయాణమంటే ప్రజలు హడలిపోతున్నారు. అధ్వానంగా తయారైన రోడ్డు, రక్షణ గోడలేని కల్వర్టులతో ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని చెక్‌పోస్టు సెంటర్ నుంచి మైపాడు గేట్ సెంటర్ వరకు సిమెంట్ రోడ్డు వేసినా రహదారి మధ్యలో పలు కల్వర్టులు గుంటల్లా ఉండటంతో వాహనచోదకులు అవస్థలకు గురవుతున్నారు.

జాతీయ రహదారి బ్రిడ్జి కింద గుంటలా ఉండటంతో ఇక్కడ చిన్నపాటి వర్షం వచ్చినా నీరు నిలిచి ఉంటోంది. మూడోమైలు సెంటర్ వద్ద గోతులమయంగా మారింది. నెల్లూరు రూరల్, ఇందుకూరుపేట మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు ఈ మార్గం కీలకంగా ఉంది. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉంటోంది. గతంలో పలుమార్లు ఇక్కడ రోడ్డుకు మరమ్మతులు చేపట్టినా అవి మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలాయి. మరమ్మతులు చేసిన రోజుల వ్యవధిలో తిరిగి రోడ్డు దెబ్బతింటుండటంతో ప్రయాణికుల కష్టాలు మొదటికే వస్తున్నాయి. దీనివల్ల ఇక్కడ వాహనాల రద్దీ ఉన్నప్పుడు ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. గుంటలు తప్పించుకునే క్రమంలో వాహనదారులు పడి గాయాలపాలవుతున్నారు.

కల్వర్టులు దెబ్బతిని..

కొత్తకాలువ సెంటర్ వద్ద రోడ్డు దారుణంగా ఉండగా, కాలువకు ఇరువైపులా ఉన్న కల్వర్టు దెబ్బతినింది. ఇందుకూరుపేటకు మలుపు తిరిగే ఆరోమైలు వద్ద ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ ఎలాంటి రక్షణ గోడ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రిపూట చీకటిగా ఉండటంతో వాహనాలు కాలువలో పడుతున్నాయి. రహదారి ఇరుకుగా ఉండటం, రక్షణ గోడలేకపోవడంతో ఇటీవల ఓ కారు నేరుగా కాలువలోకి వెళ్లింది. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టి, కల్వర్టులకు రక్షణ గోడ నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

న్యాయవాదుల సమస్యలపై ఐలు పోరాటాలు

మాట్లాడుతున్న ఐలు జాతీయ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్

నెల్లూరు(స్టోన్ హౌస్‌పేట), న్యూస్‌టుడే: ఫిబ్రవరిలో జరుగుతున్న ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఐలు అభ్యర్థులమైన తమను గెలిపించాలని ఐలు జాతీయ అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్, జాతీయ కౌన్సిల్ సభ్యులు సత్తు అంకయ్య కోరారు. నగరంలోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి కల్యాణ మండపంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్(ఐలు) రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయవాదుల సమస్యలపై, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, భూ నిర్వాసితులకు అండగా న్యాయ పోరాటాలు నిర్వహించామని గుర్తు చేశారు. సమావేశంలో ఆ సంఘ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కుమార్, ఎన్.మాధవరావు, రాష్ట్ర నాయకులు నర్రా శ్రీనివాస్, పీవీపీ లక్ష్మి, రమేష్, జక్కా శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ప్రజలకు ద్రోహం చేయకండి: కాకాణి

నెల్లూరు(టౌన్), న్యూస్‌టుడే: వెంకటగిరి నియోజకవర్గంలో నుంచి మూడు మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలన్న నిర్ణయంతో చంద్రబాబు నెల్లూరు జిల్లాలో చిచ్చు రేపారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం జిల్లా వైకాపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సాధారణ ఎన్నికలకు ముందు గూడూరును నెల్లూరులో కలుపుతామన్న చంద్రబాబునాయుడు.. ఆ మాట తప్పడంతో పాటు కొత్తగా నెల్లూరు నుంచి మూడు మండలాలను తిరుపతిలో చేర్చుతూ డ్రాఫ్ట్ విడుదల చేయడాన్ని కాకాణి తీవ్రంగా ఆక్షేపించారు. నెల్లూరులో పెంచలయ్య హత్యకు నిరసనగా జరుగుతున్న బంద్‌లో తామూ భాగస్వాములవుతామని తెదేపా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

అప్రమత్తంగా ఉండాలి: ఎంపీ

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: దిత్వా తుపాన్ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

పూడికతీతతో తప్పిన ముంపు సమస్య

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: కాలువల పూడికతీత పనులు చేపట్టడంతో నగరానికి ముంపు సమస్య తప్పిందని మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. రేబాలవారివీధిలో పార్కు ఆధునికీకరణ పనులు, ఆత్మకూరు బస్టాండ్ అండర్‌పాస్ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలువల పూడికతీత పనులు చేపట్టడం వల్ల నగరంలో ఎక్కడా వర్షం నీరు నిలవలేదన్నారు. గత ప్రభుత్వం నిలిపేసిన పనులన్నీ తాము తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నగర కమిషనర్ నందన్, తెదేపా నాయకులు రూప్‌కుమార్‌యాదవ్, అనురాధ, కప్పిర శ్రీనివాసులు, రేవతి, సిరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

In the Court of the Ist Addl. Senior Civil Judge : Nellore

E.P.No. 107/2024

O.S.No. 22/2024

Amancha Preetham ... DHR

Vs.

Cheepurupalli Raju ... JDR

వేలం ప్రకటన

పై నెంబరు డిక్రీ హోల్డర్ డిక్రీ బాకీ రాబట్టుకొనుటకు జెడిఆర్ తాలూకు ఈ క్రింది షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని తేదీ: 17-12-2025న ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపల పై తెలిపిన కోర్టులో బహిరంగ వేలంపాట జరుపబడును. కావున పాటదారులు ఎవ్వరికైనా వేలంపాటలో పాల్గొని పాట పాడుకొనవచ్చును.

SCHEDULE

SPSR Nellore Registration District, Nellore Sub Registration, Nellore Municipal Corporation, Nellore City, Kondayapalem Area, Sy. No. 255-A, an extent of Ac. 0.57 cents, in Sy. No. 256-B an extent of Ac. 0.30 cents, Sy. No. 260-1, an extent of Ac. 1.15 cents, Sy. No. 261-A, an extent of Ac. 0.87 cents total extent of Ac. 2.89 cents of land laid out into house plots, as per layout plan Plot in Sy. No. 255-A, Near Door No. 26-1-1078, Plot No. 19 out of an extent of 43.75 ankanams western side portion of 21.87 ankanams or 174.96 Sq.Yards of RCC Building bounded by: East: House and site belongs to M. Sandhya Rani, South: Plot No. 18, West: Plot No.12, North: 30'-0" wide Layout Road. Within the above said boundaries an extent of 21.87 ankanams or 174.96 Sq.yards of vacant site and the newly constructed RCC Building Ground Floor 1175 Sq.ft., 1st Floor 1318 Sq.ft., & 2nd Floor 800 Sq.ft., along with Doors, Windows, Almarahs, Electrical Fittings, Letrin, Bathrooms, Current Metre, Wiring and with its all easement rights.

DHR Value: Rs. 60,00,000/-
Amin Value: Rs. 80,00,000/-
Market Value : Rs: 69,67,980/-

I, the petitioner herein do hereby declare that the facts stated above are true to the best of my Knowledge, belief and information.

కాకుటూరు రమేష్‌రెడ్డి, B.Com., B.L.,
డిక్రీ హోల్డర్ తరపు న్యాయవాది, నెల్లూరు. సెల్: 94402 77437.

దీపాలు లేవు.. మేమేం చేస్తాం!

● కొత్తూరు నిర్మలానగర్ 4వ వీధిలో దీపాలు వెలగక వారాలు గడిచిపోతోంది. కార్పొరేషన్ విద్యుత్తు విభాగం ఉద్యోగులతో మాట్లాడితే లైట్లు లేవు ఎవరికి చెప్పినా మేము ఏమి చేస్తాం అన్నసమాధానం వస్తోంది.

● ఒక్క నిర్మలానగరే కాదు ఉడ్‌హౌస్ సంఘం, ధనలక్ష్మీపురం, రాంజీనగర్ 5వ వీధి ఇలా చెప్పుకొంటూ పోతే ప్రధాన రహదారుల నుంచి వీధుల్లో లైట్లు వెలగడం లేదు..

–న్యూస్‌టుడే, నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట)

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది నెల్లూరు నగరపాలక సంస్థ పరిస్థితి.. వీధిదీపాలు వెలగక నగర వీధులను చీకట్లు కమ్ముకుంటున్నాయి. కార్పొరేషన్ పరిధిలో 54 డివిజన్లున్నాయి.. 10లక్షల వరకు జనాభా ఉన్నారు. మినీబైపాస్ రోడ్డు, ట్రంకు రోడ్డు, పొదలకూరు రోడ్డు, మైపాడు రోడ్డు, ముత్తుకూరు రోడ్డు, నరుకూరు రోడ్డు తదితర ప్రధాన రహదారులు, వీధుల్లో నగరపాలక సంస్థకు చెందిన వీధిదీపాల స్తంభాలున్నాయి. గతంలో సాధారణ బల్బులు ఉండేవి. 2014-19 మధ్య అప్పటి తెదేపా ప్రభుత్వ హయాంలో చాలా వరకు ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవే వెలుగులు ఇస్తున్నాయి.

కొత్తూరు నిర్మలానగర్ 4వ వీధిలో దీపాలు వెలగక అంధకారం

చీకట్లో తప్పని తిప్పలు

ప్రస్తుతం వీధిదీపాల నిర్వహణ సక్రమంగా లేదు. చాలావరకు వీధులు చీకటిమయంగా మారుతున్నాయి. కొన్నిచోట్ల స్తంభాలకు ఉన్న వీధిదీపాలు మరమ్మతులు పేరుతో తీసుకువెళ్లి మళ్లీ బిగించడం లేదు. ప్రధాన మార్గాల్లో వెలగక స్పీడ్ బ్రేకర్లు కనపడక ప్రమాదాలు జరుగుతున్నాయి. నగరంలో ఛైన్‌స్నాచింగ్ కేసులు ఎక్కువగా జరుగుతున్నాయి. దీపాలు వెలగకపోవడం దొంగలకు అనుకూలంగా మారుతోంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది ప్రతి వీధిని పరిశీలించి అవసరమైన చోట్ల వీధిదీపాలు అమర్చడం, వెలగని చోట కొత్తగా బల్బులు వేయాలని వారు కోరుతున్నారు.

● పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని నగరపాలకసంస్థ డీఈ ముజాహిద్దీన్ తెలిపారు.

అలరించిన సంగీత విభావరి

నెల్లూరు(మార్కెట్ సెంటర్): పద్మశ్రీ ఘంటసాల, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆలపించిన మధుర గీతాలతో నిర్వహించిన సంగీత విభావరి అలరించింది. కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరు టౌన్‌హాల్‌లోని వర్ధమాన సమాజంలో అరిగపూడి విజయానంద్ జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్యాన్స్ పోటీల్లో విజేతలైన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేసి, కళాకారుడు రియాజ్‌బాషాను సత్కరించారు. నుడామాజీ ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, ప్రదీప్, ప్రభాకర్, బలరామనాయుడు పాల్గొన్నారు.

బహుమతులు అందుకున్న చిన్నారులు

'ఎన్నికల్లో పనిచేసి వెళ్లిపోయారు'

నెల్లూరు(టౌన్): అరవ కామాక్షి, పాలకీర్తి రవి మొదట కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరగణంగానే ఉన్నారని.. ఎన్నికల సమయంలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి దగ్గర చేరి పనిచేశారని నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి ఆనం విజయ కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన వైకాపా జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఫలితాల అనంతరం కార్పొరేటర్లు ఏ విధంగా పార్టీకి వెన్నుపోటు పొడిచారో.. అదే రీతిలో కామాక్షి, రవి.. వారి అనుచరులు శ్రీధర్‌రెడ్డి దగ్గరకే వెళ్లిపోయారన్నారు. నాటి నుంచి తమ వద్దకు తిరిగి రాలేదన్నారు. వారు వైకాపా వారని చెప్పడం సబబు కాదన్నారు.

జనరల్ నోటీసు

నా క్లయింట్ అయిన **గజ్జల దేవరాజ్ తండ్రి కృష్ణమూర్తి, కోటమిట్ట, నెల్లూరు సిటీ** అనువారు ఇచ్చిన అనుమతి మేరకు యిందుమూలముగా యావన్మందికి తెలియజేయడమేమనగా:- నా క్లయింట్ ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిని **శ్రీ సన్నారెడ్డి రూపేష్‌రెడ్డి తండ్రి నరేష్‌కుమార్, రాజాగారివీధి, మూలాపేట, నెల్లూరు సిటీ** అనువారి వద్ద నుండి కొనుగోలు చేయుటకు నిర్ణయించుకొనినారు. సదరు **రూపేష్‌రెడ్డి** గారికి క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తి ఆయన తండ్రి గారైన **నరేష్‌కుమార్** గారు రిజిష్టర్డు సెటిల్‌మెంట్ పత్రం **తేది 05-09-2023 డాక్యుమెంటు నెం. 12132/2023** ద్వారా చెందజేసినారని, సదరు **నరేష్‌కుమార్** గారికి క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తి ఆయన పితామహి అయిన **శ్రీమతి సన్నారెడ్డి వెంకటసుబ్బమ్మ భర్త లేట్ పట్టాభిరామిరెడ్డి** గారు **తే 29-07-1978**దిన వ్రాయించి ఇచ్చిన వీలునామా ద్వారా చెందజేసినారని, సదరు **వెంకట సుబ్బమ్మ** గారికి క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తి ఆమె తండ్రి గారైన **అన్నదేవుల వెంకురెడ్డి** గారు **తే 20-01-1932**దిన వ్రాయించి ఇచ్చిన రిజిష్టర్డు వీలునామా **డాక్యుమెంటు నెం. 3/1932** ద్వారా సంక్రమించినదని చెప్పుచున్నారు. మరియు క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిపై ఎటువంటి పరాధీనములు, ఆడుమానములు, జప్తులు, క్లయిమ్స్, లీజులు, అగ్రిమెంట్లు, కోర్టు వ్యవహారములు లేవని చెప్పుచున్నారు. కావున క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిపై ఎవ్వరికేని ఎటువంటి ఆక్షేపణలు ఉన్న ఈ పత్రికా ప్రకటన వెలువడిన తేది నుండి 7 రోజుల లోపల ఈ క్రింది అడ్రస్సుకు లిఖిత పూర్వకముగా సరియగు ఆధారములతో తెలుపుకోవలసినది. తదుపరి వచ్చు ఆక్షేపణలు నా క్లయింట్‌ను బద్ధగించవు.

ఆస్తి షెడ్యూలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు రి.డి.యిలాకా నెల్లూరు స.రి.లో చేరిన, నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్‌లో చేరిన, నెల్లూరు బిట్-1, సర్వే నెం. 1576/32రు యిందుకు సరియగు సి.ఎ.యస్.నెం.337/1రు య1.90ట్లు, సి.ఎ.యస్.నెం.337/2రు య 1.10ట్లు వెరశి య 3.00ట్లు భూమిని ఇండ్ల నివేశనములకుగాను ప్లాట్లుగా విభజింపబడి ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ వారి D.Dis No.18940/880 డి-5, టి.పి.నెం. 81/80రుగా తే. 15-11-1980దిన అప్రూవ్డ్ కాబడిన లేఅవుట్ ప్లాను దాఖలా ప్లాట్లులో నెక్లెస్‌రోడ్డుకు పడమరవైపున గల మున్సిపల్ వార్డు నెం. 20రు, డోరు నెం. 1510రుకు సమీపములోని **నెం. 41రు ప్లాటు విస్తీర్ణం 39 అంకణములు లేక 312 చ॥గ॥లు స్థలమునకు హద్దులు: తూర్పు :** నెం. 39, 43ర్లు ప్లాట్లు, **దక్షిణం :** నెం. 42రు ప్లాటు, **పడమర :** లేఅవుట్ రోడ్డు, **ఉత్తరం :** నెం. 40రు ప్లాటు. **ఈ హద్దులోని 39 అంకణములు లేక 312 చ॥గ॥లు స్థలమున్నూ.** యిందుకు సంబంధించిన యావత్తు యీజిమెంటు హక్కులతోటిన్నీ.

పెనుబాక గంగాధరరెడ్డి, B.Com., B.L.,
అడ్వకేట్, రమేష్‌రెడ్డినగర్, నెల్లూరు-3. సెల్: 98493 49333

ఈనాడు
శ్రీ సత్యసాయి
సోమవారం డిసెంబరు 1, 2025 7

తాడిపత్రి, కళ్యాణదుర్గం గ్రామీణం, కుందిర్పి, న్యూస్‌టుడే: సహజ వనరులను కొంతమంది అక్రమార్కులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. వన్యప్రాణులకు ఆసరాగా ఉన్న కొండలను సైతం ధ్వంసం చేస్తూ రూ.లక్షలు ఘడిస్తున్నారు. నిత్యం జేసీబీల సాయంతో కొండల్ని తవ్వి ఎర్రమట్టిని టిప్పర్ల సాయంతో తరలిస్తున్నారు. నానాటికీ కొండలు కనుమరుగు అవ్వడమే కాకుండా టిప్పర్లు, ట్రాక్టర్ల రాకపోకలతో ఆయా పల్లెల్లో దారులు కూడా ధ్వంసమవుతున్నాయి.

మహాంతపురం, బెస్తరపల్లి గ్రామాల మధ్య మట్టి తవ్వకాలు

కొండల్ని కొల్లగొడుతున్నారు

■ టిప్పర్ల ద్వారా గ్రావెల్, మట్టి తరలింపు
■ భారీ వాహనాలతో రహదారుల ధ్వంసం

క్షేత్రస్థాయిలో ఇదీ పరిస్థితి

తాడిపత్రి మండలంలోని పలు గ్రామాల్లో రోజూ గ్రావెల్, ఎర్ర మట్టిని అక్రమార్కులు తవ్వుకొని అమ్ముకుంటున్నారు. నిత్యం టిప్పర్లు రాకపోకలు సాగించడంతో రహదారులు ధ్వంసమవుతున్నాయి. ప్రధానంగా ఆలూరు, ఆవులతిప్పాయపలి, యర్రగుంటపల్లి, గదరగుట్టపల్లి, బుగ్గ వద్ద ఉన్న కొండలను భారీగా తవ్వుతున్నారు. నిత్యం జేసీబీ, ఇటాచీలతో వందలాది టిప్పర్లలో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్ మట్టి, గ్రావెల్‌ను రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు అమ్ముకుంటున్నారు. మట్టిని తాడిపత్రి, యాడికి, బనగానపల్లి పలు ప్రాంతాల్లోని వెంచర్లకు తరలిస్తున్నారు. మరికొందరు జాతీయ రహదారి 544డీ నిర్మాణ పనుల ముసుగులో భారీగా ఇటు మట్టి, అటు గ్రావెల్ ఎర్రమట్టిని అక్రమంగా తీసుకెళ్తున్నారు.

★ కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భారీగా కొండలను తవ్వి ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. అందులో మహాంతపురం, బెస్తరపల్లి, గ్రామాల పరిధిలో ఉన్న కొండలు నామరూపం లేకుండా పోతున్నాయి. రోజూ వందలాది ట్రాక్టర్లతో కళ్యాణదుర్గంలోని పలు వెంచర్లకు, ప్లాట్ల యజమానులకు అమ్ముకుంటూ రూ.లక్షలు గడిస్తున్నారు. సంబంధిత అధికారులకు తెలిసినా పట్టించుకున్న పాపాన పోలేదని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఆలూరు గ్రామంలో పొక్లెయిన్‌తో మట్టి తరలింపు

అక్రమార్కులను అడ్డుకుంటాం

-సోమశేఖర్, తహసీల్దార్ తాడిపత్రి

తాడిపత్రి మండలంలోని ఆయా గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి అక్రమంగా కొండలను తవ్వుతున్న వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టిని, గ్రావెల్‌ను తరలించడం సరికాదు. అటువంటి వారిని గర్తించి శాఖాపరంగా తగు చర్యలు తీసుకుంటాం. భూగర్భ గనులశాఖ అధికారులతో సమస్యపై చర్చించి ఇలాంటివి జరగకుండా చూస్తాం.

మార్కెట్‌యార్డు వైస్‌ఛైర్మన్‌పై కేసు

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: వీఆర్‌ఓ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా చంపుతానని బెదిరించారన్న ఫిర్యాదు మేరకు పుట్టపర్తి మార్కెట్‌యార్డు వైస్‌ఛైర్మన్ ప్రేమనాథరెడ్డిపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫిర్యాదుదారు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత నెల 27న కదిరిలోని తహసీల్దారు కార్యాలయంలోని తన ఛాంబర్‌లో వీఆర్‌ఓ ఇనాయతుల్లా కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో ప్రేమనాథరెడ్డి వచ్చి సైదాపురం రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబరు 36లో రెవెన్యూ అడంగల్‌లో గ్రామకంతంగా ఉన్న 0.73 ఎకరాల భూమిని పోరంబోకు పుట్‌పాత్‌గా చూపుతూ సర్టిఫికెట్ ఇవ్వాలని బెదిరించారు. తన వెంట తెచ్చుకున్న పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకొని సీల్ వేసుకున్నారు. ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని, ఒకవేళ చెబితే ఇబ్బంది పడతావని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నవంబరు 29న ప్రేమనాథరెడ్డి విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచనతో వీఆర్‌ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నారాయణరెడ్డి వెల్లడించారు.

సమర్థ నిర్వహణ ఉంటేనే నిత్యం జలసిరులు

■ హంద్రీనీవా, హెచ్చెల్సీ జలాశయాల పరిధిలో మొరాయిస్తున్న గేట్లు

హెచ్చెల్సీ ప్రాజెక్టు

జలాశయాలు: కణేకల్లు, పీఏబీఆర్, ఎమ్పీఆర్, పెండేకల్లు, చాగల్లు, సుబ్బరాయసాగర్, ముచ్చుకోట, చిత్రావతి.

కాలువలు: హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీ, ఆలూరు, గుత్తి ఉప కాలువ, ఎమ్పీఆర్ దక్షిణ, ఉత్తర, పులివెందుల (పీబీసీ), తాడిపత్రి (టీబీసీ), పీఏబీఆర్ కుడి కాలువ, లింకు కాలువ, ధర్మవరం (డీబీసీ), బి.పప్పూరు కాలువ.

హంద్రీనీవా ప్రాజెక్టు

జలాశయాలు : జీడిపల్లి, గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి

కాలువలు: తొలి దశ, రెండో దశ, మడకశిర (ఎంబీసీ), పుంగనూరు (పీబీసీ), రొళ్ల, అమరాపురం

చిన్న నీటి పారుదల (ఎంఐ)

జలాశయాలు: పేరూరు (అప్పర్ పెన్నార్), యోగివేమన, భైరవానితిప్ప (బీటీపీ)

చెరువులు: 1,486

అనంతపురం(శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే: దశాబ్ద కాలం కిందట ఉమ్మడి అనంత జిల్లా కరవుకు నిలయం. ఇప్పుడు 'జల' సిరులతో రూపురేఖలే మారాయి. మొన్నటి దాకా తుంగభద్ర-ప్రధాన ఎగువ కాలువ(టీబీ హెచ్చెల్సీ) మాత్రమే ఏకైక దిక్కుగా నిలిచింది. ప్రజల దాహార్తి తీరితే చాలన్న భావన ఉండేది. తాజాగా.. హెచ్చెల్సీకి హంద్రీనీవా సుజల స్రవంతి(హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టు తోడవ్వడంతో 'జలకళ' సంతరించుకుంది. గతంతో పోల్చితే ఆయకట్టు సాగు విస్తీర్ణం రెట్టింపు స్థాయిలో పెరిగింది. హెచ్చెల్సీ, హంద్రీనీవా, చెరువుల కింద 6.19 లక్షల ఎకరాలకు నీటిని అందించే అవకాశం ఉంది. జలాశయాలు, చెరువుల్లో 62.373 టీఎంసీలు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. ఇంతటి ప్రాధాన్యం..కీలకమైన జలవనరుల శాఖకు అనుబంధంగా మెకానికల్ డివిజన్ లేకపోవడం గమనార్హం. తూతూ మంత్రంగా చిన్న కార్యాలయం మాత్రమే ఉంది. హెచ్చెల్సీకి మాత్రమే అయితే డీఈ ఒకరే సరిపోతారు. ఇప్పుడు రెట్టింపు స్థాయిలో జలవనరుల శాఖ విస్తరించింది. మెకానికల్ డివిజన్ ఏర్పాటు అనివార్యంగా మారింది.

● ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా హెచ్చెల్సీ, హంద్రీనీవా జలాశయాలు, కాలువల గేట్లు మొరాయిస్తున్నాయి. ఈ మధ్యనే ఎమ్పీఆర్ దక్షిణ కాలువ, పీఏబీఆర్ కుడి కాలువ, సుబ్బరాయసాగర్..వంటి గేట్లు మరమ్మతులకు గురయ్యాయి. పీఏబీఆర్ క్రస్ట్ గేట్లు, విద్యుదుత్పత్తి గేట్లు సైతం ఇబ్బంది పెడుతున్నాయి. యోగివేమన, పేరూరు వంటి డ్యాంల క్రస్ట్‌గేట్లు సైతం సతాయిస్తున్నాయి.

హెచ్చెల్సీ కాలువపై అస్తవ్యస్తంగా క్లస్టర్‌గేట్లు

మెకానికల్ ఇంజినీర్లు కీలకం

జలవనరుల శాఖకు అనుబంధంగా కడపలో మెకానికల్ డివిజన్ ఉంది. అక్కడి ఈఈ సారథ్యంలోనే అనంతలోనూ ఒక డీఈ మాత్రమే ఉన్నారు. ప్రస్తుత కీలక ప్రాజెక్టుల దృష్ట్యా మెకానికల్ డివిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మెకానికల్ ఇంజినీర్లతో పాటు నిర్దేశిత సంఖ్యలో ఎలక్ట్రికల్ ఇంజినీర్లు సైతం అవసరమే. వీరిద్దరూ ఉంటే జిల్లాలో ఏ మూలన గేట్లు మొరాయించినా సత్వరమే మరమ్మతులు చేసేందుకు వీలుంటుంది. ఏటా నిర్వహణ సులువుగా ఉంటుంది. గేట్ల నిర్వహణ, మరమ్మతులు సివిల్ ఇంజినీర్ల పరిధిలో లేదు. కేవలం మెకానికల్ ఇంజినీర్లే చూసుకోవాలి. ఎక్కడ మరమ్మతులకు గురైనా కడప నుంచి రావాల్సి ఉంటుంది. మెకానికల్ ఇంజినీర్ల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

బకాయిల చెల్లింపునకు రోడ్‌మ్యాప్ లేదా?

కదిరి, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సి ఆర్థిక బకాయిలకు సంబంధించి రోడ్‌మ్యాప్ ప్రకటించాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్నా ఒక్క సమస్యకూ స్పష్టమైన హామీ లభించలేదన్నారు. ఆరేళ్లుగా విద్యారంగం, పాఠశాల విద్య ప్రయోగాలకు వేదికగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరోగమన విధానాలతో విద్యారంగాన్ని బలహీనం చేస్తూ, ప్రైవేటుకు ఊతమిచ్చేలా ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంతో మంచి జరుగుతుందని ఆశించామన్నారు. సానుకూల వాతావరణంలో సంఘాలను పిలిచి చర్చించి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ పరీక్ష తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన జీఓ 51కు ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. అసెస్‌మెంట్ పుస్తకాలు, సిలబస్‌తో ప్రమేయం లేకుండా ప్రశ్నపత్రాల రూపకల్పన, ఉమ్మడి సర్వీస్ రూల్స్ పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. పదోన్నతులు, ఖాళీల భర్తీ, ఉపాధ్యాయ కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

మాట్లాడుతున్న రఘునాథరెడ్డి, చిత్రంలో సంఘం నాయకులు

విహరించేందుకు మనకూ ఒక జలాశయం

తాడిమర్రి మండల సరిహద్దులోని చిత్రావతి జలాశయం అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. జలాశయం కొండల నడుమ ఉండటంతో వాటి చుట్టూ పచ్చటి చెట్లు మదిని దోచేస్తున్నాయి. జలాశయంలో విహరించేందుకు బోటింగ్, చిన్నపిల్లలకు ఆట వస్తువులు ఉన్నాయి. వారాంతాల్లో చక్కని ప్రకృతిని ఆస్వాదించాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే.. అనంతపురం, ధర్మవరం పట్టణాల నుంచి ఆర్టీసీ బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి. - న్యూస్‌టుడే, తాడిమర్రి

వన్యప్రాణుల గణనకు సిద్ధం

నేటి నుంచి లెక్కింపు

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా అడవుల్లోని జంతువుల గణన అనేది ప్రతి నాలుగేళ్లకొకసారి వన్యప్రాణుల గణన జరుగుతోంది. డిసెంబరు ఒకటో నుంచి 8 వరకు గణన నిర్వహణకు అటవీశాఖ సిబ్బంది సమాయత్తమయ్యారు. మొదటి మాంసాహార జంతువులను (పులులు, చిరుతలు) లెక్కిస్తారు. ఆ తర్వాత శాఖాహార జంతువులను (జింకలు, దుప్పులు) లెక్కించనున్నారు.

★ ఉమ్మడి అనంతపురం జిల్లాలో డివిజన్ల వారీగా అటవీ విస్తీర్ణం పరిశీలిస్తే మొత్తం 1,98,931 హెక్టార్లు ఉంది. అనంతపురం జిల్లాలో 74,462 హెక్టార్లు ఉండగా, శ్రీసత్యసాయి జిల్లాలో 1,24,468 హెక్టార్లు ఉంది. అనంతపురం జిల్లాలో 27 బీట్లు, శ్రీసత్యసాయి జిల్లాలో 47 బీట్లు ఉన్నాయి. మొత్తం 216 మంది గణకులు, ఆరుగురు కంప్యూటర్ ఆపరేటర్లు నియమించారు. గణనపై శిక్షణ కూడా ఇచ్చారు. రేంజ్ ఆఫీసర్లు, డీఎఫ్‌వోలు పర్యవేక్షిస్తారు. శ్రీసత్యసాయి జిల్లా అటవీశాఖ అధికారి చక్రపాణి నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు.

ఆనవాళ్లను గుర్తిస్తూ..

మొదటి 1,2,3 తేదీల్లో సిబ్బంది నిర్దేశిత 5 కిలోమీటర్ల పరిధిలోని అడవుల్లో కాలినడకతో పులులు సంచార ఆనవాళ్లను గమనిస్తారు. తదుపరి ఐదు రోజులు మాంసాహార జంతువులు చిరుతలు, ఎలుగుబంట్లు, నక్కలు, కుందేళ్లు, జింకలు, అడవి పందులను గుర్తిస్తారు. ఈ అన్వేషణలో జంతువులు నేరుగా కనిపిస్తే ఫొటో తీస్తారు. లేదా వాటి గుర్తులను పరిగణలోకి తీసుకుంటారు.

ఆధునిక సాంకేతికత

గతంలో జంతువుల గణనను పుస్తక రూపంలో నమోదు చేసేవారు. ప్రస్తుతం ఈ ఏడాది దానికి ప్రత్యామ్నాయంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆరుగురు సిబ్బందికి ఆన్‌లైన్‌పై శిక్షణ ఇచ్చారు. కెమెరా ట్రాప్‌ల ద్వారా జంతువుల కదలికలను నమోదు చేస్తారు. అటవీ సిబ్బంది ప్రత్యక్షంగా చూసినప్పుడు, వాటి గుర్తులు (పాదముద్రలు) కనిపించిన ప్రదేశం, సమయం వంటి వివరాలను నమోదు చేస్తారు.

ఉమ్మడి జిల్లాలో 72 బీట్లు

- చక్రపాణి, అటవీశాఖ అధికారి (ఉమ్మడి అనంతపురం జిల్లా)

డిసెంబరు ఒకటో తేదీ నుంచి 8 రోజులు పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో వన్యప్రాణుల గణనకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం 72 బీట్లలో ఒక బీటాఫీసరు, ముగ్గురు సహాయకులు ఉంటారు. డీఎఫ్‌లతోపాటు రేంజ్ ఆఫీసర్లు గణనను పర్యవేక్షిస్తారు.

లక్షలు ఖర్చు చేసి.. నిర్లక్ష్యంగా వదిలేసి

నిరుపయోగంగా ఎంపీఎఫ్‌సీ గోదాములు

కదిరి గ్రామీణం, తనకల్లు, పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే: రైతులు పండించిన పంటలకు సరైన ధరలు లేని సమయాల్లో, ప్రకృతి విపత్తుల్లో పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోవడంతో పాటు వ్యవసాయ, ఉద్యాన శాఖల విత్తనాలు, ఎరువులు వంటి వాటిని పంపిణీ చేసేందుకు అనువుగా గత వైకాపా ప్రభుత్వం బహుళ ప్రయోజన సౌకర్య గోదాములు (ఎంపీఎఫ్‌సీ) నిర్మించింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన రైతులకు ఉపయోగపడేలా, రైతు సేవా కేంద్రానికి అనుబంధంగా రూ.లక్షల వ్యయంతో ఈ గోదాముల నిర్మాణాలను చేపట్టింది. నాబార్డు నిధులతో ప్రాథమిక సహకార సంఘాలకు అనుబంధంగా ఈ నిర్మాణాలను చేపట్టారు. పంటలను నిల్వ చేయడంతోపాటు క్రయవిక్రయాలు చేయడానికి అనువుగా ఉండాలన్న లక్ష్యంతో నిర్మించిన గోదాములు శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్నాయి.

శ్రీసత్యసాయి జిల్లావ్యాప్తంగా..

93	500, 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు మంజూరు
87	నిర్మాణ పనులు ప్రారంభమైనవి
6	పనులు మొదలుకానివి

రంగు మారిన కాళసముద్రం గోదాము

● 70 గోదాముల నిర్మాణాలు పూర్తి కాగా, 62 గోదాములను ప్రాథమిక సహకార సంఘాలకు అప్పగించారు. మిగిలిన 17 వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి.

● 500 మెట్రిక్ టన్నుల గోదాములను రూ.40 లక్షలు వ్యయంతో, 1000 మెట్రిక్ టన్నుల గోదాములను రూ.80 లక్షల వ్యయంతో నిర్మాణాలు చేపట్టారు.

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా..

బహుళ ప్రయోజన సౌకర్య గోదాములు గ్రామాలకు దూరంగా నిర్మించారు. వీటిని వినియోగించు కోవడానికి రైతులు, వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. ఇవి అసాంఘిక కార్యక్రమాలకు, మందుబాబులకు అడ్డాగా మారాయి. నిర్వహణ లేక గోడలు, ఇనుప షటర్లు, ఇతర సామగ్రి దెబ్బతింటున్నాయి.

వినియోగంలోకి తీసుకొస్తాం

- డీసీవో, కృష్ణా నాయక్

నిర్మాణాలు పూర్తయిన 62 ఎంపీఎఫ్‌సీ గోదాముల్లో పాలసముద్రం వద్ద ఉన్న 2 గోదాములు వినియోగం ఉన్నాయి. మిగిలిన 60 గోదాములను కూడా ప్రాథమిక సహకార సంఘాల కమిటీలతో చర్చించి, వినియోగంలోకి తీసుకు వచ్చేలా చూస్తాం.

నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

పుట్టపర్తి, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 9.30 నుంచి 1 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. కదిరి, పెనుకొండ, ధర్మవరం ఆర్డీవో కార్యాలయాలతోపాటు మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లోనూ వినతులు స్వీకరిస్తారన్నారు. మరింత సమాచారం కోసం కాల్ సెంటర్ నంబరు 1100లో సంప్రదించవచ్చన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో..

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం

శ్రీసత్యసాయి జిల్లాలో ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను సోమవారం పంపిణీకి సర్వం సిద్ధం చేశామని డీఆర్‌డీఏ పీడీ నరసయ్య తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ తిరిగి 2,63,048 మంది లబ్ధిదారులకు రూ.115.30 కోట్లు పంపిణీ చేస్తారన్నారు. తీసుకోని వారికి 2వ తేదీ ఇస్తారాన్నారు.

మెగా పీటీఎం.. విద్యార్థుల పురోభివృద్ధే లక్ష్యం

5న పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: విద్యాభివృద్ధే లక్ష్యంగా ఈనెల 5న మెగా పీటీఎం (తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం) ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నారు. తల్లిదండ్రులకు ఆటలు, రంగోలి పోటీలు వంటివి గత సంవత్సరం నిర్వహించారు. అలాంటి వాటిని ఈ సంవత్సరం పక్కన పెట్టి, కేవలం విద్యార్థుల ప్రగతిపైనే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. పిల్లలు చదువులెలా ఉన్నాయి. వారి పురోభివృద్ధికి సమావేశంలో చర్చించనున్నారు.

● శ్రీసత్యసాయి జిల్లాలో 2062 ప్రభుత్వ పాఠశాలలు, 22 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పండగ వాతావరణంలో సమావేశం నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు. 1.43 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 10,000 మంది, 7,500 ఉపాధ్యాయులు, అధ్యాపకులు సమావేశంలో పాల్గొంటారు. స్థానిక ప్రజాప్రతినిధులు తప్పకుండా పాఠశాల సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో పురోగతి, పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై చర్చించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ సమావేశం జరుగుతుంది. అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పూర్వపు విద్యార్థులు పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజనం చేసి సమావేశం ముగిస్తారు.

కార్యక్రమాల వివరాలిలా..

● ఉదయం 9 నుంచి 9.30 వరకూ తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, దాతలు, విద్యావంతులు, పాఠశాల యాజమాన్య కమిటీ, పూర్వవిద్యార్థులకు ఆహ్వానం పలుకుతారు. ● ఉదయం 9.30 నుంచి 10.50 గంటల వరకూ తరగతి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య చర్చ జరుగుతుంది. విద్యార్థుల చదువులు, ఆరోగ్య పరిస్థితిపై చర్చిస్తారు. ● 10.50 నుంచి 11 గంటల వరకూ పాఠశాలల్లోన్ని క్రీడాసామగ్రి, గ్రంథాలయాలు, జాదూయి పిటారా కిట్లు తదితర విద్యా సామగ్రిని తల్లిదండ్రులు పరిశీలిస్తారు. ● 11 నుంచి సభా కార్యక్రమం ఆరంభమవుతుంది. మా తెలుగు తల్లి ప్రార్థనా గీతంతో సమావేశం ఆరంభిస్తారు. ఉపన్యాసాల అనంతరం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేస్తారు. 12.45 గంటలకు సమావేశం ముగించిన తరువాత మధ్యాహ్న భోజనం చేస్తారు.

జడివాన

పుట్టపర్తి, న్యూస్‌టుడే: తుపాను నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఆదివారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి వరకు జడివాన కురుస్తోంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. చేతికి వచ్చిన వరి, మొక్కజొన్న పంటలు ఎక్కడ దెబ్బతింటాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం రాత్రి జిల్లావ్యాప్తంగా తొమ్మిది మండలాల్లో వర్షం కురిసింది. ఎన్‌పీకుంట 7.6 మి.మీ., అమడగూరు 5.4, గాండ్లపెంట 2.6, కదిరి 2.2, నల్లచెరువు 2.2, తనకల్లు 2.2, తలుపుల 2.0, నల్లమాడ 1.6, ఓడీసీలో 1.4 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా ప్రణాళికాధికారి విజయ్‌కుమార్ తెలిపారు.

పదోన్నతుల్లో జాప్యం తగదు

అనంతపురం ఆర్టీసీ, న్యూస్‌టుడే: ఆర్టీసీ ఉద్యోగులకు కల్పించే పదోన్నతుల్లో జాప్యం తగదని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసయ్య పేర్కొన్నారు. ఆదివారం ఆ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం విజయవంతం కావడంలో ఉద్యోగులు ఎన్నో ఒత్తిడులు అధిగమించి విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలన్నారు. ఏడు ఉమ్మడి జిల్లాల్లో 15 డివిజన్లలో ఉన్న పదోన్నతులు తాత్కాలికంగా నిలుపుదల చేశారని అర్హులైన వారికి కల్పించాలన్నారు.

మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసయ్య

నెట్టికంటయ్య దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ సేవలు

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే : కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దర్శనం కోసం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సేవలను వినియోగించుకోవాలని ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఆన్‌లైన్ వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీటీఈఎంపీఎల్ఈఎస్.ఓఆర్‌జీ లేదా వాట్సప్ నంబరు 95523 00009 ద్వారా దర్శనం సేవలు, ప్రసాదాలు, వసతి గదుల కోసం నమోదు చేసుకోవచ్చని సూచించారు. వెబ్‌సైట్, వాట్సప్‌లో బుకింగ్ చేసుకున్న భక్తులు ఆధార్ కార్డు, వివరాలను కౌంటరులో పరిశీలించి ఆలయంలోకి అనుమతి ఇస్తారని ఈవో తెలిపారు.

చతుర్థ వర్ధంతి
జన్మజన్మలకు మరుపురాని మహోన్నతమైన వ్యక్తిత్వంతో మా అందరి హృదయాలలో చెరగని ముద్రవేసి ఆకస్మికంగా మమ్ములను వీడి దైవసన్నిధికి చేరి నేటికి 4 సం॥లు గడిచిననూ అనునిత్యం మీ ఆత్మీయతా, అనుబంధాలనే స్మరించుకుంటూ.. మీ..
భర్త: కీ॥శే॥ గుత్తా వెంకటనాయుడు (పులినాయుడు గారు) Ex ZPTC
కుమారులు - కోడళ్లు
గుత్తా - అమరనాథ్ USA - సుష్మా
గుత్తా శ్రీనాథ్ M.D. - తేజస్విని
GVN Star Infra Services, Anantapur
కూతురు: వేలూరు సరిత
అల్లుడు: వేలూరు సురేంద్ర
మరియు సమస్త బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, టి.కొత్తపల్లి, యాడికి మం॥, అనంతపురం జిల్లా

కీ॥శే॥ శ్రీమతి గుత్తా శేషమ్మ గారు
W/o Late శ్రీ గుత్తా వెంకటనాయుడు
టి.కొత్తపల్లి గ్రామం, యాడికి మం॥
జననం: 01-10-1953, మరణం: 01-12-2021
మనుమళ్లు: గుత్తా అమరేష్, గుత్తా వెంకట కార్తికేయ
మనుమరాళ్లు: గుత్తా సంయుక్త, వేలూరు అవంతి, వేలూరు ఆద్య

అంత్యక్రియలు, నిర్యాణం, వర్ధంతి, జయంతి
మీ ఉన్నతికై శ్రమించిన, మీ కుటుంబ సభ్యుల/ఆత్మీయుల అంత్యక్రియలు, నిర్యాణం, వర్ధంతి, జయంతి ప్రకటనలు ఈనాడులో తక్కువ ఖర్చుతో ప్రకటనలు ప్రచురణ కొరకు
పూర్తి వివరములకు:
8008709784

19వ వర్ధంతి
మా జీవితాలకు బంగారు బాటలు వేసిన మీరు మంచికి, మమతానురాగాలకు మారుపేరుగా నిలిచి, మా అందరి హృదయాలలో చెరగని ముద్రవేసుకొని మా ఉన్నతికై అహర్నిశలు శ్రమించి మమ్ములను దుఃఖసాగరములో ముంచి దైవ సన్నిధికి చేరి నేటికి 19 సం॥లు గడిచినా మీ జ్ఞాపకాలు మరువలేకున్నాము. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ...
భార్య: చిత్రచేడు కమలమ్మ

కీ॥శే॥ చిత్రచేడు ఉమామహేశ్వర్ గారు
గార్లదిన్నె మాజీ మండలాధ్యక్షులు, అఖిలగాండ్ల (తెలికుల), సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు మరియు అనంతపురం జిల్లా ఫర్టిలైజర్స్ & పెస్టిసైడ్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు
జననం: 31-8-1965, మరణం: 01-12-2006
కుమారుడు: చిత్రచేడు శ్రీవర్ధన్, B.E.
కోడలు: చిత్రచేడు నవీన
మనుమలు: శ్రీధృవేంద్ర ఉమ, శ్రేయాన్ష్
శ్రీ సుబ్రమణేశ్వర ఫర్టిలైజర్స్, ATP
శ్రీ ఉమా ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, ATP
కుమార్తె: చిత్రచేడు శ్రీలక్ష్మి, అల్లుడు: కార్తీక్
అమ్మ: కీ॥శే॥ చిత్రచేడు ఆదెమ్మ
నాన్న: కీ॥శే॥ చిత్రచేడు పుల్లన్న
కోటంక గ్రా॥, గార్లదిన్నె (మం॥)
అన్న: సి.శివశంకర్
వదిన: సి.శివమ్మ, కోటంక గ్రా॥
తమ్ముళ్లు: సి.వెంకటేశ్వర్లు
S.L.V. ఆగ్రో ఏజన్సీస్, అనంతపురం.
సి.విజయభాస్కర్
భాస్కర్ ఫర్టిలైజర్స్ లి॥, అనంతపురం.
మరదళ్లు: కీ॥శే॥ సి.లక్ష్మీదేవి
సి.విశాలాక్షి, Ex- జిల్లా పరిషత్, గార్లదిన్నె
మరియు బంధుమిత్రులు

(c) eenadu

ఆధ్యాత్మిక సమాచారం

కదిరి: శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి (సోమవారం) ఉదయం 6 గంటలకు స్వామివారి సాధారణ దర్శనం ఉటుంది. 7 నుంచి 9 గంటల వరకు అభిషేకం, స్వర్ణకవచ సేవలు జరుగుతాయి. 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు స్వామివారి సర్వదర్శనం ఉంటుంది.

బాబయ్యస్వామి ఉరుసుకు భారీ ఏర్పాట్లు

రేపు గంధం వేడుకలు

అలంకరణలో బాబయ్యస్వామి సమాధి

పెనుకొండ, న్యూస్‌టుడే: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పెనుకొండ బాబయ్యస్వామి దర్గా 753వ గంధం మహోత్సవ వేడుకలకు పీఠాధిపతి నజర్‌హుస్సేని, వంశపారంపర్య ముతవల్లి తాజ్‌బాబా ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. గంధం వేడుకలు మంగళవారం రాత్రి 2 గంటలకు ప్రారంభం కానున్నాయి. సందల్‌మహల్ నుంచి పీఠాధిపతి భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా గంధం తీసుకువచ్చి బాబయ్యస్వామి సమాధికి సమర్పిస్తారు. డిసెంబరు 12వరకు ఉరుసు మహోత్సవం సందర్భంగా ప్రతిరోజు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు గంధం వేడుకల్లో పాల్గొంటారు. పట్టణంలోని దర్గా కూడలి వద్ద నుంచి దర్గా వీధులు విద్యుత్తు దీపాలంకరణలతో అలంకరించారు. మహిళలకు అవసరమైన అలంకరణ వస్తువులు, గృహోపకరణాలు, చిన్నారుల కోసం ఆటవస్తువులు, తినుబండారాల దుకాణాలు ప్రారంభించారు. చిన్నారులు, యువతకు ఆహ్లాదం పంచడానికి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.

కాజా ప్రసాదం

దుకాణంలో ఉంచిన కాజా మిఠాయి

753 ఏళ్ల చరిత్ర కలిగిన బాబయ్యస్వామి ఉరుసులో శతాబ్దాల కాలం నుంచి స్వామి దర్శనం అనంతరం భక్తులు ఇక్కడ కాజామిఠాయి చదివింపులు చేసి ప్రసాదం పంచిపెడతారు. ఉరుసుకు వచ్చిన భక్తులు తప్పని సరిగా ఈ ఖాజా మిఠాయి ప్రసాదం ఇళ్లకు తీసుకెళ్లడం ఆనవాయితీ.

భక్తులకు సౌకర్యాల కల్పన

సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించారు. ఉరుసులో విద్యుత్తు సమస్యలు లేకుండా రోడ్డు పక్కన దుకాణాలకు తాత్కాలికంగా సౌకర్యం కల్పించారు. దాతలు సైతం యాత్రికులకు భోజనవసతి కల్పిస్తున్నారు. భారీ జనసందోహంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

EENADU eClassifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం|| ✆ 7382114647.

REAL ESTATE

FLAT FOR SALE

3BHK, 2BHK ఫ్లాట్స్ ఆధునిక సౌకర్యాలతో అందుబాటు ధరతో అనంతనగర నడిబొడ్డున నిర్మిస్తున్న మీనాక్షిఅపార్ట్మెంట్ నందు కొన్ని ఫ్లాట్స్ మాత్రమే కలవు. 7416560179, 9515651111

JOBS

Wanted: (1) ITI Electrician/ Operators (Cold Storage) (2) Supervisor @ Fresh Cart Agro (P) Ltd., Kldroad, ATP (Intervie 03/12/2025) Cell: 9490571605, 8143697965

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజిలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/ Female) కావలెను. సంప్ర: ✆ : 8465005959.

ట్రాక్టర్ అమ్మడంలో 4-5 సం||ల అనుభవం కల సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. స్వరాజ్ ట్రాక్టర్స్ మార్కెటింగ్ కొరకు రామగిరి, నార్పల, గుత్తి, వజ్రకరూరు, తాడిపత్రి, పప్పూరు, BKS, కనగానపల్లి, యల్లనూరు, పుట్లూరు మండలాలకి. 8465066566, 8374559867.

అనంతపురం టౌన్ రుద్రంపేట దగ్గర గల రామ్ ఫంక్షన్ హాల్ నందు పనిచేయుటకు వాచ్‌మెన్ (ఫ్యామిలీ) కావలెను. ఆకర్షణీయమైన జీతం+ వసతి. ✆ 99088 44099.

ప్రభుత్వ పాఠశాలలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో Vocational Faculty కావలెను, జీ: 28000, అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలకు # 9848771117, 9849848817

డ్రీమ్‌హోమ్ కన్‌స్ట్రక్షన్స్, ATP నందు పనిచేయుటకు రిసెప్షనిస్ట్/ టెలీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కావలెను. శాలరీ + ఇన్సెంటివ్స్. Ph: 7893932828.

E-KART నందు అర్జెంటుగా స్త్రీ/పు కావలెను. Qly: ఇంటర్, ఏదైనా డిగ్రీ. జీ: 15,000/-. Online are available. Cell: 9704146558.

MARKETING/ SALES

Ceiling Fans Electrical Gesyer & Standard Company Packagesలో మార్కెటింగ్ చేయుటకు అనుభవం గల వ్యక్తులు కావలెను. Cell: 9440294666.

FACULTY/ TEACHERS

ప్రముఖ కార్పోరేట్ స్కూల్ ATP, గుంతకల్ నందు (Science, English, Social) ప్రైమరి హైస్కూల్ నందు పనిచేయుటకు టీచర్లు మరియు (లేడీ ప్రిన్సిపాల్) కావలెను. ✆ 9000088631, 9492740139.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU CLASSIFIEDS 5 లైన్ల ప్రకటన రూ. 395/- మాత్రమే

తక్కువ ఖర్చుతో... ప్రతిరోజు క్లాసిఫైడ్స్‌లో ప్రకటన ఇవ్వండి.... అధిక స్పందనలు పొందండి. వాహనాల అమ్మకం... ఉద్యోగాల భర్తీ... ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు... ఇళ్లు, షాపులు, ఫ్లాట్లు అద్దెకు మరియు అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు...

వివరాలకు 8008709784

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

ఈఎస్‌ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం

EENADU SPORTS LEAGUE 2025

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్‌ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్‌ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్‌ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —

Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"

Regional Sponsor: MITS DEEMED TO BE UNIVERSITY www.mits.ac.in MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE

TV Partner: ETV ఆంధ్రప్రదేశ్

Organised by: ఈనాడు

Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT

ఈనాడు – హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్‌ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్టు ఈఎస్‌ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

- బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు).
- సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు).
- అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

రిజిస్ట్రేషన్ కోసం

☛ రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.

☛ మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు

డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా

ఈనాడు కార్యాలయం,
ఈవెంట్స్ డిపార్ట్‌మెంట్, బెంగళూరు
హైవే, రాప్తాడు, అనంతపురం - 515001
వివరాలకు: 80080 01704

(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

ఈఎస్‌ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

క్రికెట్‌లో పోలీస్ జట్టు విజయం

మైదానంలో సంయుక్త కలెక్టర్, సత్యసాయి ఎస్పీ సతీష్‌కుమార్

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: అనంత క్రీడాగ్రామంలో ఆదివారం అనంతపురం రెవెన్యూ ఎలెవెన్, శ్రీ సత్యసాయి పోలీస్ ఎలెవెన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ పోటీలో రెవెన్యూ జట్టు తరఫున కలెక్టర్ ఆనంద్, సంయుక్త కలెక్టర్ శివనారాయణశర్మ, శ్రీ సత్యసాయి పోలీస్ జట్టు తరఫున ఎస్పీ సతీష్‌కుమార్, హిందూపురం డీఎస్పీ మహేష్‌లు పాల్గొన్నారు. ఈ పోటీలో సత్యసాయి పోలీస్ జట్టు 35 పరుగుల తేడాతో రెవెన్యూ జట్టుపై నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన పోలీస్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు చేయగా.. రెవెన్యూ జట్టు 17.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. కలెక్టర్ ఆనంద్ 9 పరుగులతో అజేయంగా నిలిచారు. శ్రీసత్యసాయిజిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ 4 వికెట్లు, 14 పరుగులు చేసి జట్టు గెలుపులో ప్రధాన భూమిక పోషించారు. ఈ పోటీని ఆర్డీటీ పీడీ మాంచోఫెర్రర్ ఆసక్తిగా తిలకించారు. జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్‌రెడ్డి, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణలు మ్యాచ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు బాబు

వజ్రకరూరు, న్యూస్‌టుడే: వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామానికి చెందిన బోయ బాబు జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. విజయవాడ మైలవరంలోని లక్కిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాబు జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు కొనకొండ్ల కోచ్ చిన్నిరాజ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ఉపాధ్యాయులు, క్రీడాకారులు బాబును సన్మానించారు.

నేడు సీనియర్ హ్యాండ్‌బాల్ పురుషుల జట్టు ఎంపిక

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: అంతర్ జిల్లా సీనియర్ హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా పురుషుల జట్టును సోమవారం ఎంపిక చేయనున్నట్లు జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం కార్యదర్శి ఎస్. శివశంకర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఎల్‌ఆర్‌జీ పాఠశాలలో ఎంపిక పోటీలు నిర్వహించి అందులో ప్రావీణ్యం చూపిన క్రీడాకారులను తుది జట్టుకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఆసక్తిగల ఉమ్మడి జిల్లా క్రీడాకారులు తమ ఆధార్‌కార్డుతో హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు 80747-93673 చరవాణి నంబరును సంప్రదించాలని సూచించారు.

క్రీడల్లో రాణించాలి

ముగిసిన జూడో పోటీల్లో వక్తలు

విజేతలకు బహుమతులు అందజేస్తున్న పరిటాల శ్రీరామ్, చిలకం మధుసూదన్‌రెడ్డి తదితరులు

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: ఏ రంగంలోనైనా అంకితభావం కనబరిస్తే విజయాలు దక్కుతాయని ధర్మవరం తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. మండలంలోని చిగిచెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి అండర్-14, అండర్-19 బాలబాలికల జూడో ఛాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన పరిటాల శ్రీరామ్, జనసేన నాయకుడు చిలకం మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడాకారులను చక్కగా ప్రోత్సహిస్తోందన్నారు. ఆటల్లో బాగా రాణిస్తే క్రీడా కోటాలో ఉద్యోగాలు వస్తాయన్నారు. అనంతరం పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 600 మంది విద్యార్థులకు టీషర్ట్‌లు అందజేశారు. బాలికల విభాగం అండర్-14, 19లో అనంతపురం జట్టు విజయం సాధించింది. బాలుర విభాగంలో అండర్-14లో అనంతపురం, అండర్-19లో చిత్తూరు జిల్లా జట్లు గెలిచాయి. విజేతలకు అతిథులు బహుమతులు, నగదు అందజేశారు. కార్యక్రమంలో తెదేపా క్లస్టర్ ఇన్‌ఛార్జి మహేష్‌చౌదరి, ప్రధానోపాధ్యాయుడు తిమ్మారెడ్డి, పీడీ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పెళ్లి చేసుకుంటానని మోసం.. కేసు నమోదు

రామగిరి, న్యూస్‌టుడే : ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి.. గర్భం దాల్చిన తరువాత అబార్షన్ చేయించి మోసం చేశాడని యువకుడు, వారి కుటుంబ సభ్యులపై ఆదివారం రాత్రి కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. రామగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కుమార్తె ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని తనను గర్భవతిని చేసి అబార్షన్ చేయించి పెళ్లికి ముఖం చాటేసి, మోసం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనితోపాటు వారి కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. గర్భం దాల్చడంతో ఇద్దరు అంగీకరంతో అబార్షన్ జరిగిందని, అనంతరం ఇరువురు మధ్య విభేదాలు రావడంతో వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

జిల్లాలో విస్తృతంగా పోలీసు తనిఖీలు

కురుగుంట వైయస్సార్ కాలనీలో నడక పెట్రోలింగ్ చేస్తున్న రూరల్ పోలీసులు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆదివారం తెల్లవారుజామున జిల్లావ్యాప్తంగా పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులు పాత నేరస్థులు, రౌడీషీటర్లు, ఇతర రాష్ట్రాల మద్యం, నాటుసారా, గుట్కా నియంత్రణ కోసం పాత కేసుల్లోని నిందితుల ఇళ్లలో, పశువుల పాకలు, గడ్డివాము ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల వివరాలను లోతుగా చెక్ చేశారు. ఆయా గ్రామాలు, కాలనీల్లో నడక పెట్రోలింగ్ నిర్వహించారు. అనంతరం.. గ్రామ సభలు నిర్వహించి ప్రశాంతంగా జీవించాలని సూచనలు చేశారు. ఎలాంటి అల్లర్లకు వెళ్లకూడదని కోరారు. మట్కా, జూదం, తదితర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు. సమస్యలు సృష్టించినా, ప్రేరేపించినా..వాటికి కారణమైన వారిపై చట్టపర చర్యలు తప్పవని హెచ్చరించారు. కళ్యాణదుర్గం, తాడిపత్రి, రాయదుర్గం పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో రికార్డులు సరిగా లేని 72 బైక్‌లు, మూడు ఆటోలు, రెండు కార్లు, 64 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మట్కా బీటర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం రూరల్, ఆత్మకూరు, శింగనమల, బుక్కరాయసముద్రం పరిధిలో 18 ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు రెండేసి చొప్పున పట్టుకున్నారు.

చెట్టును ఢీకొన్న కారు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

శ్రీధర్

సోమందేపల్లి, న్యూస్‌టుడే: సోమందేపల్లిలోని శిర్డీ సాయి బాబా ఆలయం వద్ద ప్రధాన రహదారిపై కారు అదుపుతప్పి నీలగిరి చెట్టును ఢీకొనడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గాజుల శ్రీధర్(32) మృతి చెందారు. రొద్దం మండలం తురకలాపట్నం గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుమారుడు శ్రీధర్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఆదివారం హిందూపురంలోని తన సోదరి ఇంటి నుంచి నలుగురు బంధువులతో కలిసి కారులో పుట్టపర్తిలోని అత్తగారింటికి బయలుదేరారు. శ్రీధర్‌కు ఆరు నెలల కిందటే సాయివినీతతో వివాహమైంది. భార్య పుట్టపర్తిలో ఉండటంతో ఆమెను చూసేందుకు వెళ్తుండగా.. తనే కారు నడుపుతానని బంధువుతో ఇప్పించుకొన్నారు. మార్గమధ్యలో సోమందేపల్లికి చేరుకొన్న సమయంలో ప్రమాద మలుపు వద్ద కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొంది. కారు ముందుభాగం పూర్తిగా దెబ్బతినగా శ్రీధర్ తీవ్రంగా గాయపడగా, మిగతా నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. వెంటనే వీరిని పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా శ్రీధర్ మృతి చెందారు. ఈ సమాచారంతో తల్లిదండ్రులు, భార్య, బంధువులు ఆసుపత్రికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్‌బాబు తెలిపారు.

75 చీనీచెట్ల నరికివేత

- బాధితురాలిని దూషించిన సీఐ
- ఆగ్రహంతో పోలీస్‌స్టేషన్ ముందు ధర్నా

పోలీస్‌స్టేషన్ ఎదుట గుమికూడిన ఆందోళనకారులు

తాడిమర్రి, న్యూస్‌టుడే: మండలంలోని చిల్లకొండయ్యపల్లి గ్రామానికి చెందిన కొంకా చంద్రకళ అనే మహిళా రైతు తోటలో మూడేళ్ల వయసున్న 75 చీనీ చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం నరికివేశారు. ఉదయం వ్యవసాయ పనుల కోసం తోటలోకి వెళ్లిన ఆమె చెట్లు నరికివేసినట్లు గుర్తించి బంధువులు, గ్రామస్థులకు తెలియజేసింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు స్టేషన్‌కు రమ్మని పిలవడంతో బాధితురాలు, గ్రామస్థులు కలిసి వెళ్లారు. ఎస్సై కృష్ణవేణి అందుబాటులో లేకపోవడంతో బాధితురాలి ఫిర్యాదుతో ఏఎస్సై రాజు కేసు నమోదు చేశారు. సంబంధిత ప్రతులను సీఐ శ్యామ్‌రావుకు పోలీసులు పంపించారు. వెంటనే సీఐ ఏఎస్సైకు ఫోన్ చేసి బాధితురాలికి ఎవరిమీదనైనా అనుమానం ఉందా అని ప్రశ్నించారు. గుర్తుతెలియని వ్యక్తులని ఫిర్యాదు చేసినట్లు ఏఎస్సై చెప్పడంతో, సీఐ బాధితురాలిని ఉద్దేశించి అసభ్య పదజాలం వాడారు. కోపోద్రిక్తులైన బాధితురాలు, గ్రామస్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఐ క్షమాపణ చెప్పాలంటూ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. ఈ విషయాన్ని పోలీసులు డీఎస్పీ హేమంత్ కుమార్‌కు తెలపడంతో ఆయన బాధితురాలితో చరవాణిలో మాట్లాడారు. ధర్మవరానికి రావాలని కోరడంతో అందరూ కలిసి అక్కడికి వెళ్లారు. బాధితులు ఫిర్యాదు చేసేందుకు వస్తే, సీఐ ఇలాగేనా ప్రవర్తించేదంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

నరికివేతకు గురైన చీనీ చెట్లు

UNITED INDIA INSURANCE COMPANY LIMITED
(a Government of India Undertaking)
REGIONAL OFFICE, 3-5-818 & 818, Basheer Bagh, HYDERABAD-500 029. Ph: 040 - 23236367

PREMISES REQUIRED ON LEASE AT DHARMAVARAM

Sealed offers are invited in Two-Bid system from interested parties offering their premises admeasuring below 1000 sft. (Maximum) carpet area for lease to our Company.
For full details, please refer to the notification on our corporate website www.uiic.co.in under the link Tenders/RFP. Last date for submission of offers is 15/12/2025 @ 3.00 PM. Sd/- Deputy General Manager

వేరుసెనగ విత్తనాలకు వెళ్లి అనంతలోకాలకు..



పర్వతప్ప

కూడేరు(ఉరవకొండ), న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో రైతు మృతిచెందిన ఘటన కూడేరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా... చోళసముద్రానికి చెందిన పర్వతప్ప(54) ఉరవకొండ మండలం ఆమిద్యాల నుంచి ఆటోలో వేరుసెనగ విత్తన కాయలను తీసుకుని ఆటో డ్రైవర్ పక్కన కూర్చుని ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో కూడేరు మండలం కొర్రకోడు సమీపంలో ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడింది. తీవ్రంగా గాయపడిన పర్వతప్పను చికిత్స నిమిత్తం అనంతపురం తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ రాజు పేర్కొన్నారు.

సంతానం లేదని మనస్తాపం.. ఆత్మహత్య

దొడ్డయ్య

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని హరేసముద్రం గ్రామానికి చెందిన దొడ్డయ్య(37) సంతానం కలగలేదని జీవితంపై విరక్తి చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దొడ్డయ్యకు వివాహమై 14 ఏళ్లయ్యింది. ఇంతవరకు సంతానం కలగకపోవడంతో మనస్తాపంతో శనివారం రాత్రి ఇంటి ఆవరణలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను పెనుకొండ కియా పరిశ్రమలో పనిచేస్తుండేవాడు. మృతుడి భార్య లలితమ్మ ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ రామిరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పింఛన్ కోసం వెళ్తూ.. వృద్ధురాలి దుర్మరణం

రాములమ్మ

ముదిగుబ్బ: ఒకటో తేదీ ప్రభుత్వం ఇచ్చే పింఛన్ తెచ్చుకోవడానికి స్వగ్రామానికి బయలుదేరిన రాములమ్మ (72) రోడ్డు ప్రమాదంలో చనిపోగా ఆమె కొడుకు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం రాళ్ల అనంతపురం క్రాస్‌లో చోటు చేసుకుంది. ముదిగుబ్బ మండలం ఈదులపల్లి గ్రామానికి చెందిన రామలక్ష్మమ్మ కొన్నేళ్లుగా ధర్మవరం మండలం బిల్వంపల్లిలో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాములమ్మ పెద్ద కుమారుడు ఓబులపతితో కలిసి పింఛన్ కోసం ద్విచక్ర వాహనంపై బిల్వంపల్లి వెళ్తుండగా రాళ్లఅనంతపురం క్రాస్ వద్ద కదిరి నుంచి అనంతపురం వైపు వెళుతున్న కారు వేగంగా వీరిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రాములమ్మ అక్కడికక్కడే చనిపోగా, ఓబులపతికి దెబ్బలు తగిలాయి. ఏఎస్సై బాబు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

భూ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం

చికిత్స పొందుతున్న సుబ్రహ్మణ్యం

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: భూ వివాదంతో రైతు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దలలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత రైతు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వెంకట లక్ష్మమ్మకు 4.50 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. అందులో అదే గ్రామానికి చెందిన ఆదినారాయణ 1.40 ఎకరాలు భూమి ఆన్‌లైన్ చేయించుకున్నారని ఆరోపణ. దీనికి సంబంధించి వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో ఆదినారాయణ ట్రాక్టర్‌తో దున్నేందుకు ఆదివారం పొలానికి వెళ్లాడు. రైతు వెంకట లక్ష్మమ్మ కుమారుడు సుబ్రహ్మణ్యం పొలం వివాదం కోర్టులో ఉందని, దున్నేందుకు వీల్లేదంటూ అడ్డుపడ్డాడు. ఆదినారాయణ దుర్భాషలాడటంతో మనస్తాపం చెంది పొలంలోనే పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు చెన్నేకొత్తపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఆటో బోల్తాపడి బాలుడు...

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆటో నడపడానికి ప్రయత్నించిన ఓ బాలుడు కింద పడి మృతి చెందిన ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని విరుపాక్షేశ్వర నగర్‌కు చెందిన మల్లికార్జునకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు అమరేశ్ (14) నగరంలోని పాతూరు విద్యానికేతన పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రోజూ పాఠశాలకు నగరంలోకి వచ్చి, ఇంటికి వెళ్లేటపుడు తన చిన్నాన్న రాము ఆటోలో వెళ్తుంటాడు. రోజులాగే శనివారం సాయంత్రం తన చిన్నాన్నతో పాటు చంద్ర ఆసుపత్రి వద్ద నుంచి ఆటోలో బయలు దేరాడు. మార్గమధ్యంలో ఆటో నడుపుతున్న రాము గుత్తిరోడ్డులోని రాజహంస అపార్టుమెంట్ సమీపంలో ఆటోను ఆపి మూత్ర విసర్జనకు వెళ్లాడు. ముందరి సీటులో కూర్చున్న బాలుడు అమరేశ్ ఆటోను స్టార్ట్ చేసి గేరు మార్చి ముందుకు వేగంగా నడిపాడు. రాజహంస అపార్టుమెంట్ ఎదుట ఆటో అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టి బోల్తా పడింది. ఆటో నడుపుతున్న బాలుడు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు, అతని చిన్నాన్న హుటాహుటిన ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు సూచన మేరకు తిరిగి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుని తాత కర్ణ ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

హిందూపురం

•హిందూపురం •పెనుకొండ •మడకశిర

విద్యుత్తు పనులు.. అప్రకటిత కోతలు

అవస్థలు పడుతున్న చేనేత కార్మికులు, ప్రజలు

సోమందేపల్లి, న్యూస్‌టుడే: సోమందేపల్లిలో కొన్ని రోజులుగా కొత్త విద్యుత్తు లైన్ ఏర్పాటు పనులను చేపడుతున్నారు. పాత విద్యుత్తు స్తంభాల స్థానంలో కొత్తగా వాటిని ఏర్పాటు చేస్తున్నారు. చౌడేశ్వరి కాలనీలో త్రీఫేజ్ విద్యుత్తు లైన్ ఏర్పాటు పనులను ఏఈ పరమేశ్వర్‌రెడ్డి, లైన్‌మెన్‌, సిబ్బంది పర్యవేక్షణలో నెల రోజులుగా కొనసాగుతున్నాయి. దీంతో గ్రామంలో తరచూ అప్రకటిత విద్యుత్తు కోతలు విధిస్తున్నారు. సాయంత్రం 6.30-7 గంటలు దాటినా సరఫరాను పునరుద్ధరించడం లేదు. అదిగో..ఇదిగో అంటూ సరఫరా చేయకుండా ప్రజలు, చేనేతలను అంధకారంలో ఉంచుతున్నారు. ఎవరికీ ఎలాంటి సమాచారం అందించకుండా గంటల పాటు విద్యుత్తు కోతలు చేపడుతుండటంతో వినియోగదారులు, చేనేత, మరమగ్గాల వారు లైన్‌మెన్‌, సిబ్బందికి తరచూ ఫోన్లు చేసినా స్పందించడం లేదని ఇబ్బందులు నెలకొంది. ఈ విషయమై ఏఈ పరమేశ్వర్‌రెడ్డి, లైన్‌మెన్ సూర్యనారాయణ మాట్లాడుతూ పాత, దెబ్బ తిన్న వాటి స్థానాల్లో కొత్త విద్యుత్తు స్తంభాలు, త్రీఫేజ్ లైన్ల ఏర్పాటు పనులు చురుగ్గా చేపడుతున్నామన్నారు. ప్రజలు, చేనేత ఇబ్బందుల నేపథ్యంలో ఇకనుంచి ముందస్తు సమాచారం అందిస్తామన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేస్తామన్నారు.

కొత్త స్తంభాన్ని యంత్రం సాయంతో ఏర్పాటు చేస్తున్న లైన్‌మెన్ సూర్యనారాయణ, కార్మికులు

అపూర్వ సమ్మేళనం.. జ్ఞాపకాలు పదిలం

గుడిబండ, న్యూస్‌టుడే: మండలంలోని పీసీగిరి ఉన్నత పాఠశాలలో 2010-11లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి బెంగళూరు కెంబ్రిడ్జ్ కార్పొరేషన్ అధినేత జి.జయరామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని సంబరంగా గడిపారు. అనంతరం నాడు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.

పీసీగిరిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు

పూర్తికాని తొట్టెలు.. జీవాలకు నీటి ఇక్కట్లు

మడకశిర గ్రామీణం, రొళ్ల, గుడిబండ, న్యూస్‌టుడే: పశువుల నీటి తొట్టెల నిర్మాణాలు నేటికీ పూర్తికాకపోవడంతో రైతులు పశువుల దాహార్తి తీర్చేందుకు అవస్థలు పడుతున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా ఒక్కొక్క తొట్టె నిర్మాణానికి రూ.34వేలు కేటాయించారు. మడకశిర ఎన్‌ఆర్‌ఈజీఎస్ పరిధిలోని మడకశిర, రొళ్ల, అగళి, గుడిబండ, అమరాపురం, రొద్దం మండలాల పరిధిలో 366 నీటి తొట్టెల నిర్మాణాలు చేపట్టారు. ఎనిమిది నెలల పైబడుతున్నా ఇప్పటి వరకు 196 తొట్టెల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. తొట్టెలు నిర్మించిన గుత్తేదారులకు బిల్లులు కూడా మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.



నిర్మించిన వాటికి పైపులైన్ సౌకర్యం కరవు

● మడకశిర మండలం జిల్లడగుంటలో తొట్టె ఉపయోగం లేకుండా నిర్మించారు. ఇప్పటి వరకు పైపులైన్ సౌకర్యం లేదు. మెళవాయి గ్రామంలో ఊరికి దూరంగా రంగనాథస్వామి ఆలయం వద్ద నీటి తొట్టె నిర్మించారు. అక్కడి వరకు పైపులైన్ సౌకర్యం కల్పించలేకపోయారు. కోడిపల్లి, సిరిగానపల్లి తదితర ప్రాంతాల్లో తొట్టెలు నిర్మించినా నేటికీ పైపులైన్ సౌకర్యం ఏర్పాటు చేయలేదు.

● రొళ్ల మండలం వెంకటంపల్లి, పిల్లిగుండ్లు, ఆర్.గొల్లహట్టి, రంగాపురం, బంద్రేపల్లి, చెర్లోపల్లి తదితర గ్రామాల్లో నీటి తొట్టెల నిర్మాణాలు పూర్తయి ఎనిమిది నెలలు కావస్తోంది. ఇప్పటివరకు నీరు నింపలేదు.

● గుడిబండ మండలానికి 24 తొట్టెలు మంజూరు కాగా ఇప్పటి వరకు 10 పూర్తయ్యాయి. మిగతా వివిధ దశలలో ఉన్నాయి. అయితే పూర్తయిన వాటిని నేటికి బిల్లులు మంజూరు కాలేదని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మడకశిర మండలం జిల్లడగుంటలో పైపులైన్ సౌకర్యం లేని నీటితొట్టె

నీరు నింపుతాం

తొట్టెలకు చాలా వరకు పైపులైన్ సౌకర్యం కల్పించాం. లేని వాటికి పైపులైన్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాం. స్థానిక సిబ్బందితో మాట్లాడి అన్ని తొట్టెలకు నీరు నింపుతాం.

-భారవి, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో, మడకశిర

ఎస్సైగా శోభారాణి బాధ్యతల స్వీకరణ

అగళి, న్యూస్‌టుడే: అగళి ఎస్సైగా శోభారాణి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. నంద్యాల స్పెషల్ బ్రాంచ్ నుంచి బదిలీపై అగళికి వచ్చినట్లు తెలిపారు. 15 రోజులు క్రితం మడకశిర నుంచి బదిలీపై అగళి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఎస్సై సుమన్ అన్నమయ్య జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఎస్సై శోభారాణి మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

హిందూపురం : 91548 46650
పెనుకొండ : 91000 20922
మడకశిర : 76759 19016

సమస్య: రాళ్లపల్లి బీసీ కాలనీలో వీధి దీపాలు లేక అంధకారంలో ఉంటున్నాం. **-హనుమంతరాయప్ప**
సమాధానం : వెంటనే ఏర్పాటు చేస్తాం.
-పరిపూర్ణాచారి, పంచాయతీ కార్యదర్శి, రాళ్లపల్లి

సమస్య: దాసరపల్లి గ్రామంలో తాగునీటి సమస్య నెలకొంది. **-నాగమ్మ**
సమాధానం: పరిశీలించి వెంటనే పరిష్కరిస్తాం. **-గౌరమ్మ, సర్పంచి, కరికెర**

సమస్య: ఆర్.వద్రహట్టిలో వృథా నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. **-గోపాల్**
సమాధానం: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. **-సుధాకర్, ఉప ఎంపీడీవో, రొళ్ల.**

సమస్య: శివబాలయోగినగర్‌లో వీధి దీపాలు వెలగడం లేదు. **-రంగస్వామి**
సమాధానం: కొత్తవాటిని ఏర్పాటు చేయిస్తాం.
-చిన్నరంగప్ప, సర్పంచి, రత్నగిరి.

సమస్య: చోళసముద్రం చెరువు కట్టపై కంప చెట్లు పెరిగి ఇబ్బందిగా మారింది. **-మూర్తి**
సమాధానం: ఉపాధి కూలీలతో తొలగింపజేస్తాం. **-నందిని, సర్పంచి, చోళసముద్రం**

సమస్య: తిరుమలదేవరపల్లిలో రహదారిపై మురుగు పారుతోంది. **-గంగాధరప్ప**
సమాధానం: సిబ్బందిని పంపి చర్యలు చేపడతాం. **-నేత్రావతి, సర్పంచి, శిరివరం**

–న్యూస్‌టుడే, గుడిబండ, రొళ్ల, లేపాక్షి

సమస్యలకు పరిష్కారం

లేపాక్షి, న్యూస్‌టుడే: మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను 'ఈనాడు'లో ప్రచురితమయ్యే 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తీసుకురావడంతో సంబంధిత బాధ్యులు స్పందించి వాటిని పరిష్కరించారు. మానేపల్లి పంచాయతీ ఎం.వెంకటాపురంలో సర్పంచి నిర్మలమ్మ ఆదేశాలతో పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజీలను శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లారు. నాయనిపల్లి పంచాయతీ లక్కేపల్లిలో సర్పంచి రత్నమ్మ ప్రత్యేక చొరవతో వీధి దీపాలు ఏర్పాటు చేసి అంధకారాన్ని తొలగించారు.

గుడిబండ: మండలంలో నెలకొన్న వివిధ సమస్యలను 'ఈనాడు'లో మేమున్నాం..మీకు తోడుగా శీర్షికన ప్రచురించగా బాధ్యులు స్పందించారు. హెచ్‌ఆర్‌హట్టిలో సర్పంచి సతీశ్‌బాబు, తిమ్మలాపురం బీసీ కాలనీలో, తాళికెర ఎస్సీ కాలనీలో సర్పంచి రంగస్వామి, కేఎన్‌పల్లి బీసీ కాలనీలో సర్పంచి లక్ష్మీదేవి, ఎన్‌ఆర్ రొప్పం ఎస్సీ కాలనీలో సర్పంచి లక్ష్మీనారాయణ వీధి దీపాలు ఏర్పాటు చేయించారు. బూదిపల్లి తండాలో సర్పంచి నరసమ్మ, దాసరపల్లి ఎస్సీ కాలనీలో సర్పంచి గౌరమ్మ, కల్లురొప్పం బీసీ కాలనీలో పంచాయతీ కార్యదర్శి పరిపూర్ణాచారి తాగునీటి సమస్య పరిష్కరించారు. మోరుబాగల్ ఎస్సీ కాలనీలో సర్పంచి తిప్పేస్వామి, ముతుకూరు ఎస్సీ కాలనీలో పంచాయతీ కార్యదర్శి అమరేశ్ మురుగును తొలగించారు. దీంతో 'ఈనాడు'కు స్పందించిన బాధ్యులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

రొళ్ల, న్యూస్‌టుడే: రొళ్ల మండలం రంగనపల్లి ఇందిరమ్మ కాలనీ, పిల్లిగుండ్లు బండకాలనీ, బంద్రేపల్లి, కళ్లురొప్పం గ్రామాల్లో పాడైపోయిన వీధి దీపాలను సర్పంచి అనిత, నరసింహప్ప, ప్రకాష్‌లు కొత్తవాటిని ఏర్పాటు చేయించారు. ఆర్.గొల్లహట్టిలో తాగునీటి బోరుబావి మోటారును రెండు రోజుల్లో సర్పంచి చిన్నరంగప్ప మరమ్మతు చేయించి నీరు పంపిణీ చేశారు. రత్నగిరి ఇందిరమ్మ కాలనీ మట్టి రోడ్డుపై ఏర్పడిన గుంతలకు ఉపాధి కూలీలతో ఏపీవో ఓబుళప్ప మట్టి వేయించి సమస్య పరిష్కరించారు.

రామకృష్ణప్పకు సాంస్కృతిక రత్న పురస్కారం

హిందూపురం గ్రామీణం, న్యూస్‌టుడే: హిందూపురం సమీపంలోని కర్ణాటక సరిహద్దులో గౌరిబిదనూరు నియోజకవర్గంలోని చందనదూరు గ్రామానికి చెందిన గాయకుడు **రామకృష్ణప్పకు** సాంస్కృతిక రత్న పురస్కారం లభించింది. ఇతను వృత్తిరీత్యా విదురాశ్వత్థ క్షేత్రంలో సమాచార సంప్రహకర్తగా పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జానపద గీతాలు, భావగీతాలను ఆలపించి ప్రజల్లో చైతన్యం కల్పించడం, వివిధ రాష్ట్రాల్లో వీధి నాటకాలు ప్రదర్శించి భారతీయ ప్రాచీన కళను కాపాడటానికి కృషి చేస్తున్నందుకు ఫలితంగా బెంగుళూరులోని అన్వేషణ సాంస్కృతిక అకాడమీ వారు అవార్డుకు ఎంపిక చేశారు. ఆదివారం అక్కడి నయన సభా భవనంలో జరిగిన ప్రదానోత్సవంలో తలపాగా ధరింపజేసి జ్ఞాపికను, ప్రశంసపత్రాన్ని ప్రదానం చేశారు.

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు

పెనుకొండ, న్యూస్‌టుడే: మైనర్లకు ద్విచక్రవాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపిస్తే వారి తల్లిదండ్రులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రాఘవన్ హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని బోయపేట రోడ్డులో ప్రమాదకరంగా ద్విచక్రవాహనం నడుపుతున్న ఓ బాలుడిని పోలీసులు విచారించారు. ద్విచక్రవాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. చిన్నచిన్న కారణాలతో మైనర్లకు వాహనాలు ఇచ్చి పంపడం వల్ల జరిగే ప్రమాదాలకు తల్లిదండ్రులే బాధ్యులవుతారన్నారు. బాలుడి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి తదుపరి చర్యలు చేపడతామని ఆయన వివరించారు.

ఘనంగా ఎన్‌సీసీ ఆవిర్భావ దినోత్సవం

హిందూపురం న్యూస్‌టుడే: హిందూపురంలోని ఎస్‌డీజీఎస్ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఎన్‌సీసీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. కళాశాల డిగ్రీ, ఎంబీఏ ప్రిన్సిపాళ్లు జేఎస్‌వీఎస్ ప్రసాద్, నాగేంద్ర, ఎన్‌సీసీ లెఫ్టినెంట్ ఎంఆర్ ఫణీంద్ర పాల్గొని కేక్ కోసి పంచారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్‌సీసీ ప్రాధాన్యతను ఎన్‌సీసీ క్యాడెట్లకు వివరించారు. ఎన్‌సీసీలో చేరటం ద్వారా దేశభక్తి, క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు అలవడుతాయన్నారు. ఈ శిక్షణ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ వేడుకల్లో వైఎస్ ప్రిన్సిపల్ అశ్వర్థనారాయణ, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తలు రాజన్న, అధ్యాపకులు పాల్గొన్నారు.

కేకు కోస్తున్న ఎన్‌సీసీ, కళాశాల అధికారులు

విద్యుత్తు తీగల మార్పునకు చర్యలు

అమరాపురం, మడకశిర, న్యూస్‌టుడే: అమరాపురం మండలం మద్దనకుంట చెరువులో అక్రమంగా మట్టిని తొలగించడంతో చెరువు మొత్తం భారీగా గుంతలు పడ్డాయి. విద్యుత్తు స్తంభాల చుట్టూ ఉన్న మట్టిని తీయడంతో అవి పడిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈవిషయాన్ని 'బరితెగించి అట్టడుగుకు తవ్వేసి' శీర్షికన చిత్ర వార్త ప్రచురితం కావడంతో స్పందించిన తహసీల్దార్ లక్ష్మీనరసింహ వీఆర్వో, సర్వేయర్ విద్యుత్తు లైన్‌మెన్‌లను చెరువు వద్దకు పంపించి పరిశీలన చేయించారు. స్తంభాల చుట్టూ ఉన్న మట్టిని తొలగించడంతో వర్షం వస్తే నీటి అలలకు మట్టి కరిగిపోయి స్తంభాలు పడిపోయే ప్రమాదం ఉందని కొత్తగా విద్యుత్ లైన్‌ను వేరేచోటుకు మార్చేందుకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలని ఏఈ సిద్దేశ్వరను తహసీల్దార్ కోరారు. అప్పటి వరకు స్తంభాల చుట్టూ మట్టిని వేయిస్తామని తెలిపారు. అక్రమంగా మట్టి తవ్వకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మద్దనకుంట చెరువులో మట్టి తీసిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న రెవెన్యూ విద్యుత్ సిబ్బంది

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది

హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే: అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని, ఆకలితో బాధ పడుతున్న వారికి కడుపునిండా అన్నం పెట్టినప్పుడు వారి మనసు ఎంతో సంతోషంగా ఉంటుందని మున్సిపల్ ఛైర్మన్, అన్నదాన కమిటీ అధ్యక్షుడు డీఈ రమేశ్‌కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని బెంగళూరు రోడ్డులో ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలోని అన్నదాన కేంద్రంలో ఆదివారం మణికంఠునికి 18మెట్ల పూజా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పది రోజులుగా దాతల సహాయ సహకారాలతో మాలధారణ చేసిన భక్తులకు ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నారు. ఆదివారం మాజీ కౌన్సిలర్ హరినాథ్‌గౌడ్ అన్నదానానికి రూ.20వేలు విరాళంగా అందించారు. కార్యక్రమంలో అన్నదాన కమిటీ సభ్యులు, పెద్దసంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

మాలధారణ భక్తులనుద్దేశించి మాట్లాడుతున్న మున్సిపల్ ఛైర్మన్ రమేశ్

నేడు నాగులమ్మదేవి విగ్రహ ప్రతిష్ఠ

పరిగి, న్యూస్‌టుడే: మండలంలోని వంగలపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన దేవాలయంలో నాగులమ్మదేవి విగ్రహ ప్రాణపతిష్ఠ సోమవారం వేకువజామున కొనసాగుతుందని అర్చకులు లక్ష్మయ్యస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో హోమాలు, అభిషేక పూజలు, మహామంగళహారతి, అన్నసంతర్పణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. రాత్రి వీరబ్రహ్మేంద్ర స్వామి నాటక ప్రదర్శన, 2వతేదీ (మంగళవారం రాత్రి) చెక్కభజన ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో మహోత్సవంలో పాల్గొనాలని కోరారు.

తల్లిదండ్రుల పాత్ర అమూల్యమైనది

హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే: పట్టణంలోని నింకంపల్లి రోడ్డులో ఉన్న విద్యారణ్య ఆవాస విద్యాలయంలో ఆదివారం మాతా పితృ వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ సమాజంలో తల్లిదండ్రుల పాత్ర అమూల్యమైందని, వారి పిల్లల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తారని, వారిని గౌరవించడం విద్యార్థుల బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం తల్లిదండ్రులకు పాద పూజ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు జయప్రకాశ్, లక్ష్మీనారాయణ, దేవాంగం శంకరపప్ప, ద్వారకనాథ్, బాలాజి, ప్రధానోపాధ్యాయుడు ఆనంద్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదపూజ చేస్తున్న విద్యార్థులు

అపరిశుభ్రంగా ఆరోగ్య ఉప కేంద్రం

సోమందేపల్లి పంచాయతీ కార్యాలయం పక్కనున్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర ఆవరణం పిచ్చిమొక్కలు, కంప చెట్లు, చెత్తా చెదారంతో అపరిశుభ్రంగా మారింది. ఇక్కడి ఆరోగ్య ఉప కేంద్రం ప్రహరీ సగం మేర నేలకూలింది. దీంతో వారపు సంత వ్యాపారులు, చుట్టుపక్కల దుకాణాల వారికి చెత్త వేసే స్థలంగా ఇది తయారైంది. ఉప కేంద్రంలో గతంలో రెండు భవనాలు దెబ్బతినగా.. అప్పట్లో ఒక భవనం మరమ్మతులు చేయించి, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు టీకాలు వేసేందుకు ఉపయోగిస్తున్నారు. మరో భవనంపై రావి చెట్టు ఏపుగా పెరిగి.. పూర్తి శిథిలావస్థకు చేరుకొని ఆవరణ అధ్వానంగా మారిపోవడంతో పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయంపై వైద్యాధికారి ఓంకార్ మాట్లాడుతూ వెంటనే పరిశీలించి తగిన చర్యలు చేపడతామన్నారు. **-న్యూస్‌టుడే, సోమందేపల్లి.**

సత్యసాయి బాటలో నడవండి

హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే: ప్రతి భక్తుడు సత్యసాయి ప్రగతి బాటలో నడిచినప్పుడు సనాతనధర్మం అలవడుతుందని సాయి పూర్వవిద్యార్థి సాయినాథ్ పేర్కొన్నారు. పట్టణంలోని పాండురంగనగర్‌లో ఉన్న సత్యసాయి సేవాసమితిలో సాయి శతజయంతి వేడుకలు ఆదివారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్‌లో 20 ఏళ్ల విద్యనభ్యసించి హైదరబాదులో స్థిరపడిన సాయి పూర్వవిద్యార్థి సాయినాథ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు వేద పారాయణం, నామసంకీర్తనలు ఆలపించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర యువ విభాగ సమన్వయకర్త గౌతమ్, జిల్లా ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ శ్రీదేవి, సత్యసాయి సేవా సమితి సభ్యులు శ్రీకాంత్, మురళీనాథ్, గోపాలకృష్ణ, సేవాదళ్ సభ్యులు, పెద్ద సంఖ్యలో సాయి భక్తులు పాల్గొన్నారు.

ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి

సోమందేపల్లి, న్యూస్‌టుడే: సోమందేపల్లి చౌడేశ్వరి కాలనీలో యాదవ సంఘానికి అధికారులు కేటాయించిన స్థలంలో శ్రీకృష్ణుడి ఆలయం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత-జౌళి శాఖల మంత్రి సవితకు సంఘం నాయకులు విన్నవించారు. ఈమేరకు ఆదివారం సంఘం అధ్యక్షుడు మహేశ్, ప్రధాన కార్యదర్శి గోపాల్, నాయకులు అమర్‌నాథ్, మైలారప్ప, రాజగోపాల్ తదితరులు విజయవాడలో మంత్రిని కలిసి సత్కరించారు. ఆలయ నిర్మాణానికి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.

మంత్రి సవితను సత్కరిస్తున్న యాదవ సంఘం నాయకులు

ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్‌గా సుధాకర్

సోమందేపల్లి, న్యూస్‌టుడే: స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు సుధాకర్ ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కదిరి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన 79వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో ఈమేరకు ఆయన్ను ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ఉపాధ్యాయులు, మిత్రులు అభినందనలు తెలియజేశారు.

సాధన చేశాం.. విజయం సాధిస్తాం

☛ రాష్ట్ర హ్యాండ్‌బాల్ పోటీలకు కె.బసవనపల్లి జట్టు

హిందూపురం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కె.బసవనపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి 12 మంది విద్యార్థినులు అర్హత సాధించారు. డిసెంబరు 24న రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో 9వ తరగతి చదువుతున్న 19మంది విద్యార్థినులు పాల్గొనగా వీరిలో ఆమ్లజ, ప్రవస్తి, గగనశ్రీ, జ్యోత్స్న, దీక్ష, సాధిక, కీర్తన, గ్రీష్మ, జోస్య, శోభ, వర్ష, పల్లవి రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారు. జట్టులో ఏడుగురు ఉంటారు. వీరికి తోడుగా ఐదుగురు అదనపు క్రీడాకారులు ఉంటారని జిల్లా అసోసియేషన్ కార్యదర్శి యాసిన్ చెబుతున్నారు. ప్రధానోపాధ్యాయుడు రవీంద్రరెడ్డి ప్రోత్సాహంతో ఫిజికల్ డైరెక్టర్లు సురేష్‌కుమార్, అరుణ పర్యవేక్షణలో వీరంతా వారం రోజులుగా మైదానంలో ఉదయం, సాయంకాలం 3 గంటల పాటు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఆటలో ఉన్న మెళకువలను తెలుసుకొని విజయం సాధించాలనే ధీమాతో పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో సోమవారం జరిగే రాష్ట్ర పోటీల్లో పాల్గొనేందుకు ఆదివారం హిందూపురం నుంచి బయలుదేరివెళ్లారు.

రాష్ట్ర పోటీలకు బయలుదేరుతూ..

ప్రత్యేక శ్రద్ధతో సాధన

వారం రోజుల పాటు మైదానంలో పీడీల ఆధ్వర్యంలో జరిగిన శిక్షణలో నేర్పిన మెళకువలను ప్రత్యేక శ్రద్ధతో అభ్యాసం చేశాం. ప్రతీది విజయమే లక్ష్యంగా ఎంచుకొని ఏకాగ్రతతో సాధన చేశాం. బాల్‌ను విసరడం, గోల్‌లోకి పడేలా బాల్ కొట్టడం, షూటు చేయడం, బంధించడం, ప్రత్యర్థిని అయోమయానికి గురిచేయడం, మూడు విధాలుగా బాల్‌ను ఎలా పంపించాలనేవి బాగా నేర్చుకున్నాం. విజయం సాధించి తిరిగి వస్తాం.

-ఆమ్లజ, ప్రవస్తి, క్రీడాకారిణులు

ఘనంగా కనకదాస జయంతి ఉత్సవాలు

హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే: పట్టణంలోని శ్రీకంఠపురంలో కనకదాస జయంతి వేడుకలను ఆదివారం కురుబ సోదరులు ఘనంగా నిర్వహించారు. మహిళలు వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన కలశాలను నెత్తిన ఉంచుకుని ఊరేగింపుగా వచ్చి స్వామివారికి సమర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్‌కుమార్ మాట్లాడుతూ కనకదాస గొప్ప కవి, తత్వవేత్త, గొప్ప జ్ఞాని అని, అతని గానామృతంతో అందరి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి బాలాజి, తెదేపా పట్టణాధ్యక్షుడు వెంకటేశు, రాష్ట్ర కురుబ డైరెక్టర్ పరిమళ, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ బేవనహళ్లి ఆనంద్, ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు, నాయకులు మంగేశ్, కదిరప్ప, శ్రీకంఠపురం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

హిందూపురం గ్రామీణం: గొల్లాపురం గ్రామంలో కురుబ కులస్థుల ఆధ్వర్యంలో ఆదివారం భక్త కనకదాస జయంతోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కలశాలు, జ్యోతులను మహిళలు తలపై పెట్టుకొని గ్రామవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి నూతనంగా ప్రతిష్ఠించిన కనకదాస విగ్రహం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కులపెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు.

కలశాలతో ఊరేగింపుగా వస్తున్న మహిళలు

ఒరిగిన స్తంభం.. పడితే ప్రమాదం

పికొత్తపల్లి సమీప పొలాల్లో ఏర్పాటు చేసిన 11 కేవీ విద్యుత్తు లైన్లలో ఓ స్తంభం పూర్తిగా ఒరిగింది. గాలులకు స్తంభం విరిగినా, పడిపోయినా ప్రాణాపాయం తప్పదని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఏఈ శ్రీనివాసమూర్తిని వివరణ కోరగా పరిశీలించి మరమ్మతులకు చర్యలు చేపడతామన్నారు. **-న్యూస్‌టుడే, రొద్దం**

వృథా నీరు.. రోడ్డుపైకి చేరు

హేమావతి బీసీ కాలనీలో కుళాయి నుంచి వచ్చే వృథా నీరు రోడ్లపైకి చేరుతోంది. కాలనీ ప్రజలు బురద గుంతలను దాటుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. విద్యుత్తు సరఫరా ఉన్నంతసేపు కుళాయిలకు నీరు వస్తూనే ఉంటోంది. ఈ విషయాన్ని సర్పంచి తిప్పేస్వామి దృష్టికి తీసుకెళ్లగా కాలువల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామన్నారు. కుళాయిలకు ఆన్ ఆఫ్ ఏర్పాటు చేస్తామన్నారు. **-న్యూస్‌టుడే, అమరాపురం**

ఇక్కడ వెలుగులు.. అక్కడ చీకట్లు

సోమందేపల్లి కెనరాబ్యాంకు ఎదుట పట్టపగలే వెలుగులు విరాజిల్లుతున్నాయి.. ఒకటి కాదు ఏకంగా రెండు దీపాలు పగలు రాత్రి వెలుగుతుంటే ఇదే పంచాయతీలోని చాకర్లపల్లి రైల్వే స్టేషన్ దారిలో మాత్రం చీకట్లు అలుముకున్నాయి. ప్రధాన రహదారి పక్కన, రైల్వే స్టేషన్ సమీపంలో రెండు దీపాలు వెలగడం లేదు. ఈ విషయంపై ఉప ఎంపీడీవో ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ వెంటనే పరిశీలించి మార్పిస్తామన్నారు. **-న్యూస్‌టుడే, సోమందేపల్లి.**

పెట్రోల్ పోసుకున్న యువకుడు చికిత్స పొందుతూ మృతి

గోరంట్ల, న్యూస్‌టుడే: గోరంట్ల మండలంలోని రెడ్డిచెరువుపల్లికి చెందిన అనిల్(19) అనే యువకుడు పెళ్లి విషయంలో మనస్తాపం చెంది ఈనెల 24వ తేదీ సొంతింటిలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్షతగాత్రున్ని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఇతను నేతకార్మికుడిగా సోమందేపల్లిలోని మేనమామ ఇంటిలో ఉండేవాడు. తల్లి నాగలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై షేక్షావలి పేర్కొన్నారు.

WORLD AIDS DAY

★ అంతం చేద్దాం ఎయిడ్స్ మహమ్మారిని.
★ అవగాహన పెంచుకోండి, సురక్షితంగా జీవించండి.
★ తప్పని పరిస్థితులలో కండోమ్ వాడండి.
★ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష వద్దు.
★ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు భయపడకండి.
★ తగిన మందుల వాడి దీర్ఘకాలం జీవించండి.

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా

HIV సోకిన వారికి పునరావాసం మా పరిధిలో లేదు.
చైతన్య సంస్థ, హిందూపురం

(c) eenadu

పుట్టపర్తి

•పుట్టపర్తి •ధర్మవరం •కదిరి •రాప్తాడు

సీజనల్ హాస్టళ్ల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

బుక్కపట్నం, న్యూస్‌టుడే: వలస కుటుంబాల పిల్లలు డ్రాపవుట్లు కాకుండా సీజనల్ హాస్టళ్ల నిర్వహణకు స్వచ్ఛంద సంస్థలు దరఖాస్తులు చేసుకోవాలని సమగ్ర శిక్షా ఏపీసీ ఒక ప్రకటనలో కోరారు. జిల్లావ్యాప్తంగా వలసలు వెళుతున్న కుటుంబాల పిల్లలు 159మంది బడికి దూరం కాకుండా, ధర్మవరం మండలంలో కాలానుగుణ వసతిగృహాల నిర్వహణకు అనుమతి వచ్చిందన్నారు. ఈ విద్యా ఏడాదిలో నవంబరు-2025 నుంచి ఏప్రిల్ 2026 వరకు సీజనల్ హాస్టళ్ల నడిపేందుకు ఆసక్తి కలిగిన పొదుపు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలతో ఈ నెల 5న సాయంత్రం 5గంటల్లోపు బుక్కపట్నం సమగ్ర శిక్షా కార్యాలయంలో వాటిని అందజేయాలన్నారు.

ప్రశాంతతకు ఆధ్యాత్మికత దోహదం

ధర్మవరం పట్టణం: ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ప్రశాంతత చేకూరుస్తాయని, చిన్ననాటి నుంచే దైవభక్తిని అలవర్చుకోవాలని ఇస్కాన్ టెంపుల్ ఇన్‌ఛార్జి మాధవదాస్ తెలిపారు. ఆదివారం పట్టణంలోని ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ స్తుతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గీతాపారాయణంపై చిన్నారులకు పోటీలు జరిపి విజేతలకు బహుమతులు అందజేశారు.

బహుమతులు అందుకున్న చిన్నారులు

అగ్రిగోల్డ్ బాధితుల యాత్రకు పిలుపు

గాండ్ల పెంట, న్యూస్‌టుడే: విజయవాడలో ఈ నెల 3న తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి చౌక్ వరకు నిర్వహించే అగ్రిగోల్డ్ ఆవేదన యాత్రకు బాధితులు తరలిరావాలని అగ్రిగోల్డ్ ఏజెంట్ల సంఘం నియోజకవర్గ బాధ్యుడు అత్తార్ మహబూబ్ బాషా, మండల కార్యదర్శి షమీవుల్లా ఆదివారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని బాధితులతో సమావేశమై యాత్రకు సంబంధించిన గోడ పత్రికలు ప్రదర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డిపాజిట్లు తీసుకున్న అగ్రిగోల్డ్ కంపెనీ బోర్డు తిప్పేసిందని వాపోయారు. ఇది జరిగి 11 ఏళ్లవుతోంది, రాష్ట్రంలో 19 లక్షలమందికి రూ. 4వేల కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందన్నారు. బాధితుల ఒత్తిడి తట్టుకోలేక 600మందికి పైగా ఏజెంట్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. వారి కోసం చేసిన పోరాటాల ఫలితంగా రూ. 10 వేల నుంచి రూ. 20వేలు వరకు డిపాజిట్లు చేసిన వారికి చెల్లింపులు జరిగాయన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన 142 మంది కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం నుంచి రూ. 5లక్షలు ఆర్థిక సాయం అందిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చి రెండేళ్లవుతున్నా ఇంతవరకు ఒక్క బాధితుడికి న్యాయం జరగలేదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులు న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇచ్చారని గుర్తుచేశారు. బాధితుల ఆవేదనను ప్రభుత్వం పెద్దలకు తెలిపేందుకు నిర్వహిస్తున్న ధర్నాలో ఏజెంట్లు, కస్టమర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం మండల కార్యవర్గ సభ్యులు వెంకటేష్, కరీముల్లాసేన్, నాగభూషణ, మున్నూర్, సమద్, బీబీజాన్ తదితరులు పాల్గొన్నారు.

గోడ పత్రికలు ప్రదర్శిస్తున్న బాధితులు

అతివేగం.. తీస్తోంది ప్రాణం

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: రోడ్డుపై వెళ్లేటప్పుడు ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. వాహనదారుల అజాగ్రత్త, నిబంధనల అతిక్రమణ, మితిమీరిన వేగం, రహదారిపై ఎక్కువచోటే అక్కడ వాహనాలు నిలపడం తదితర కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముదిగుబ్బ మండలంలో నవంబరు ఒక్క నెలలోనే ఆరు ప్రమాదాలు జరిగాయి. అందులో ఇద్దరు మృతి చెందగా, ఏనిమిది మంది గాయపడ్డారు. గత అక్టోబరులో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. అతివేగం, నిర్లక్ష్యం కారణంతోనే ఈ ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

ఒకేచోట ఎక్కువ ప్రమాదాలు

రోడ్డుపై ప్రయాణించేటప్పుడు అకస్మాత్తుగా వచ్చే మలుపులు, ఇరుకుగా, వాలు ఎత్తు పల్లాలుగా ఉండటం వాహనదారులు త్వరగా స్పందించలేని పోవడంతో ఒకే ప్రాంతాల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కూడళ్ల వద్ద సరైన సూచికలు లేక, ట్రాఫిక్ లైట్లు పనిచేయక, వాతావరణం మసకబారినపుడు తగినన్ని వీధిదీపాలు లేక రాత్రివేళల్లో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్లపై గుంతలు, స్పీడ్‌బ్రేకర్ల దగ్గర వాహనాల వేగాన్ని నియంత్రించలేక, చరవాణిలో మాట్లాడుతూ, నిద్రలేమి కూడా ఇందుకు కారణం. ముదిగుబ్బ బైపాస్, దొరిగల్లు మాట్‌రోడ్డు, ఆదిబ్రహ్మణపల్లి రోడ్డు, సంకేపల్లి, జొన్నలకొత్తపల్లి, రాళ్లఅనంతపురం, మలకవేములక్రాస్, నాగారెడ్డిపల్లి బ్రిడ్జి వద్ద పదేపదే ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇటీవల జరిగిన ఘటనలు

● అక్టోబరు 20న గుంజేపల్లి చెరువుకట్ట దగ్గర మెయిన్ రోడ్డులోకి పొక్లెయిన్ రావడంతో వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన శేషు, క్రిష్ణ అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

● నవంబర్ 3వ తేదీ నాగలగుబ్బల దగ్గర రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ముదిగుబ్బకి చెందిన సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

● నవంబరు 10న ముదిగుబ్బ బైపాస్‌లో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో పులివెందులకు చెందిన గౌస్ పీరా అక్కడికక్కడే మృతిచెందగా, కుమారైకు తీవ్ర గాయాలయ్యాయి.

ముదిగుబ్బ బైపాస్‌లో దెబ్బతిన్న కారు

నివారణకు చర్యలు

- శివరాముడు, ముదిగుబ్బ సీఐ

ఒకే ప్రాంతాల్లో పదేపదే జరిగే రోడ్డు ప్రమాదాలపై నిఘా పెట్టాం. బ్లాక్‌స్పాట్లుగా గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం. మితిమీరిన వేగంతో వెళ్లకుండా రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించాలని వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం.

మేమున్నాం.. మీకు తోడుగా

పుట్టపర్తి: 80085 73039
కదిరి : 80085 73033
ధర్మవరం: 99596 98222

సమస్య: కనగానపల్లి మండలం మామిళ్ల పల్లి పెద్దమ్మ అమ్మవారి ఆలయం ముందు భాగంలో ఏర్పాటు చేసి తాగు నీటి పైపులైను నుంచి నీరు లీకేజీ కావడం వల్ల ఆ ప్రాంతం మొత్తం పాచికట్టి అధ్వానంగా మారింది. - **బాలకృష్ణ, స్థానికుడు.**

సమాధానం: పైపులైను నుంచి నీరు లీకేజీ కాకుండా మరమ్మతు చేపడతాం. - **అరుణ్, పంచాయతీ కార్యదర్శి**

సమస్య: కనగానపల్లి నుంచి ఎలకుంట్ల వెళ్లే రహదారికి ఇరువైపులా ముళ్లకంప పెరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. - **పరమేశప్ప, మాజీ సర్పంచి, ఎలకుంట్ల**

సమాధానం: రోడ్డుకు ఇరువైపులా పెరిగిన ముళ్లకంపను తొలగిస్తాం. - **రఘునాథరెడ్డి, పంచాయతీ కార్యదర్శి**

- **న్యూస్‌టుడే, కనగానపల్లి**

సమస్య: చెన్నేకొత్తపల్లి నుంచి చిన్నపల్లి మీదుగా హర్యాన్‌చెరువు గ్రామానికి వెళ్లే దారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని కంకర తేలింది. ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. - **రామాంజనేయులు, చిన్నపల్లి**

సమాధానం: రోడ్డు పరిస్థితిని ఇదివరకే ఉన్నతాధికారులకు నివేదించాం. వారి ఆదేశాల మేరకు నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం. - **అబ్దుల్ ఖాదర్, పంచాయతీరాజ్, మండల ఇన్‌ఛార్జి ఏఈ**

సమస్య: న్యామద్దెల గ్రామానికి వెళ్లే దారిలో చెరువు కట్ట కింది వైపు పెరిగిన కంప చెట్లతో వాహన రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. - **శ్రీరాములు, న్యామద్దెల**

సమాధానం: తొలగించేందుకు చర్యలు చేపడతాం. - **సుధాకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి**

సమస్య: చెన్నేకొత్తపల్లి ఉన్నత పాఠశాల ప్రవేశ ద్వారం ముందు వర్షపునీరు నిల్వతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. - **రామ్మోహన్‌రెడ్డి, స్థానికుడు**

సమాధానం: నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపడతాం. - **అశోక్‌కుమార్, ఈఓఆర్డీ**

- న్యూస్‌టుడే, చెన్నేకొత్తపల్లి

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక

పట్టణంలోని జీవనజ్యోతి పాఠశాల విద్యార్థినులు జ్యోషిత, రేతుశ్రీ, దీప్తి రాష్ట్రస్థాయిలో జరిగే హ్యాండ్‌బాల్ పోటీల్లో తలపడనున్నట్లు ప్రధానోపాధ్యాయిని సుజాత ఆదివారం తెలిపారు. గత నెల కదిరిలో జరిగిన సబ్-జూనియర్ హ్యాండ్‌బాల్ పోటీల్లో వీరు ప్రతిభచూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ నెల 1, 2 తేదీల్లో పల్నాడు జిల్లాలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. -న్యూస్‌టుడే, ధర్మవరం పట్టణం

కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా శరత్‌కుమార్‌రెడ్డి

కదిరి, న్యూస్‌టుడే: భాజపా కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా చింత శరత్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంలో ఆయన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను ఆదివారం గండికోటలో కలిశారు. తనపై నమ్మకంతో రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించడంపై ధన్యవాదాలు తెలిపారు. రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకందేలా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, ఓడీసీ మండల అధ్యక్షుడు వీరాంజనేయులు, కళ్యాణ్, భాస్కర్, గంగన్న, తదితరులు ఉన్నారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో శరత్ తదితరులు

ఎన్‌ఎంఎంఎస్ మాదిరి పరీక్ష

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణ పరిధి సంజయ్‌నగర్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల్లో స్కూల్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఎన్‌ఎంఎంఎస్-2025 మాదిరి పరీక్ష జరిగింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్, ప్రధానోపాధ్యాయిని జ్యోతిలక్ష్మి తదితరులు పరీక్షను పర్యవేక్షించారు.

వాహనచోదకులకు కంటిచూపు ముఖ్యం

కదిరి, న్యూస్‌టుడే: వాహనాలు నడిపే ప్రతిఒక్కరికీ కంటిచూపు బాగుండాలని ఎంవీఐ వరప్రసాద్ తెలిపారు. రోటరీ క్లబ్ సహకారంతో ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విజన్‌ప్లస్ ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. దాదాపు 200 మంది ఆటోలు, లారీలు, బస్సు చోదకులు శిబిరానికి హాజరై దృష్టి సామర్థ్యాన్ని పరీక్షించుకున్నారు. దృష్టి లోపమున్న వారికి వైద్యులు తగు సూచనలు చేశారు. కళ్లద్దాలు వాడాలన్నారు. ఈ సందర్భంగా ఎంవీఐ మాట్లాడుతూ ప్రమాదాలకు తావులేకుండా వాహనాలను నడపాలంటే కంటిచూపు చక్కగా ఉండాలన్నారు. వాహన సామర్థ్యం ఎంత ప్రధానమో, కంటి ఆరోగ్యం అంతే ముఖ్యమన్నారు. కార్యక్రమంలో సహాయ ఎంవీఐ రాజేష్, రోటరీ క్లబ్ సభ్యులు, వైద్యులు పాల్గొన్నారు.

కంటి పరీక్ష చేస్తున్న వైద్యులు

లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో...

ధర్మవరం, న్యూస్‌టుడే: ఉచిత కంటి వైద్య శిబిరాల నిర్వహణకు దాతల సహకారం అభినందనీయమని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రమేష్‌బాబు అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు 55 మందికి పరీక్షలు నిర్వహించి 30 మందిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. వారికి లయన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తామని రమేష్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా దాత గోసే రాధాకృష్ణను లయన్స్ క్లబ్ ప్రతినిధులు సన్మానించారు. క్లబ్ కార్యదర్శి నాగేంద్ర, కోశాధికారి వెంకటేష్, సభ్యులు మోహన్, పద్మం వేణుగోపాల్, వెంకటస్వామి, పార్థసారథి, నేత్ర వైద్య నిపుణుడు ఉరుకుందప్ప చికిత్స శిబిరాన్ని పర్యవేక్షించారు.

క్రీడా మైదానం శుభ్రం చేయరూ..

స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పలుచోట్ల గడ్డి, పిచ్చిమొక్కలు పెరిగాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిలిచిన ప్రాంతాల్లో మైదానం గుంతలు పడి ఎగుడుదిగుడుగా మారింది. విద్యార్థులు, క్రీడాకారులు ఆడుకునే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మైదానాన్ని శుభ్రం చేయించడంతో పాటు గుంతల్లో మట్టిపోసి చదును చేయించాలని క్రీడాకారులు, విద్యార్థులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. -న్యూస్‌టుడే, ధర్మవరం

విద్యుత్తు స్తంభాన్ని చుట్టేసిన తీగలు

బంధపల్లి పంచాయతీ పరిధిలోని పల్లావాండ్లపల్లిలోని ఓ విద్యుత్తు స్తంభాన్ని గడ్డి తీగలు చుట్టుముట్టాయి. ఏవైనా మూగజీవాలు గడ్డి తీగలను తినేందుకు స్తంభం వద్దకు వెళితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. సంబంధిత విద్యుత్తు శాఖ అధికారులు స్పందించి తీగలను తొలగించి ప్రమాదాలు జరగకుండా చూడాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై విద్యుత్తు ఏఈ శివతేజ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే గడ్డితీగలను తొలగిస్తామని చెప్పారు. -న్యూస్‌టుడే, తలుపుల

సూచిక.. వాహనదారులకు కానక

బుక్కపట్నం మండలంలో దిశానిర్దేశం చేసే సూచిక బోర్డు కింద పడిపోవడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలోని 342 జాతీయ రహదారిపై వివిధ ఊర్లు, ఎన్ని కిలోమీటర్ల దూరం తదితర వివరాలున్న సూచిక బోర్డు ఉంది. అది ఇటీవల కింద పడిపోయింది. ఆ దారిలో వెళ్లే వాహనచోదకులు బోర్డు కనిపించక తికమకపడుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సూచిక బోర్డును అమర్చాలని స్థానికులు, వాహనచోదకులు విజ్ఞప్తి చేస్తున్నారు. -న్యూస్‌టుడే, బుక్కపట్నం

'అన్నింటా మోదీ ప్రభుత్వం విఫలం'

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలం చెందిందని, దేశాన్ని అప్పుల కుప్పగా చేశారని ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక ఎమ్మెల్యే అజయ్‌సింగ్ ధ్వజమెత్తారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సంఘటన్ సృజన్ అభియాన్‌లో ఆయన నాయకులు తులసిరెడ్డి, కమలమ్మతో కలిసి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న హామీని తుంగలో తొక్కిందన్నారు. ఏళ్ల గడుస్తున్నా పోలవరాన్ని పూర్తిచేయకుండా, నిధులు ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందన్నారు. త్వరలోనే పార్టీ జిల్లా కమిటీలను నియమిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇనయతుల్లా, ధర్మవరం ఇన్‌ఛార్జి నరేష్, ఆయన నాయకులు రమేష్, అశ్వర్థనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కర్ణాటక ఎమ్మెల్యే అజయ్‌సింగ్ చిత్రంలో తులసిరెడ్డి, కమలమ్మ తదితరులు

కదిరి ఇన్‌ఛార్జిని మార్చాలంటూ నిరసన

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: కాంగ్రెస్ కదిరి ఇన్‌ఛార్జి పాన్‌వాజ్‌ను మార్చాలంటూ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఏఐసీసీ పరిశీలకుడు అజయ్‌సింగ్, సీనియర్ నాయకుడు తులసిరెడ్డి పాల్గొన్న కార్యక్రమానికి ఒంటెద్దు పోకడలతో పార్టీ మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్న పాన్‌వాజ్‌ను పదవి నుంచి తప్పించాలని నినాదాలు చేశారు. అంతకుముందు పట్టణంలో జరిగిన సంఘటన్ సృజన్ అభియాన్‌లో అజయ్‌సింగ్ మాట్లాడారు. భాజపా ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ప్రశ్నించాల్సిన తెదేపా, వైకాపా, జనసేనలు కేంద్రానికి భజన చేస్తున్నాయని మండిపడ్డారు.

వివాహిత అదృశ్యం

ధర్మవరం, న్యూస్‌టుడే: పట్టణంలోని శారదానగర్‌కు చెందిన వివాహిత అదృశ్యమైనట్లు ఆమె భర్త ఆదివారం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. గత నెల 27న ఇంటి వద్ద భార్య చరవాణిలో ఎక్కువసేపు మాట్లాడుతుండగా భర్త మందలించాడు. అనంతరం ఆయన పని నిమిత్తం బయటకు వెళ్లి ఇంటికి రాగా, భార్య కనిపించలేదు. పలుచోట్ల గాలించినా ఆమెకి లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు సీఐ రెడ్డెప్ప తెలిపారు.

ఉత్తమ గాయని పురస్కారం అందజేత

ధర్మవరం, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన జానపద గాయని సోమిశెట్టి సరళ ఆదివారం మదనపల్లిలో జయసింధూర్ సంస్థ నిర్వహించిన పోటీల్లో సత్తాచాటి ఉత్తమ గాయనిగా పురస్కారాన్ని అందుకున్నారు. ఆమెకు ప్రముఖ గాయకుడు శ్రీరామ్ తన చేతుల మీదుగా పురస్కారం ఇచ్చారు. మదనపల్లిలోని శ్రీదేవి గార్డెన్స్‌లో జయసింధూర్ సంస్థ 35వ వార్షికోత్సవం సందర్భంగా రచయితలు, గాయకులకు పోటీలు నిర్వహించారు. సోమిశెట్టి సరళ పాడిన కోడిబాయే లచ్చమ్మ జానపద గీతానికి బహుమతి లభించింది.

గాయకుడు శ్రీరామ్ నుంచి అవార్డు అందుకుంటున్న సోమిశెట్టి సరళ

టెట్‌ను మినహాయించాల్సిందే..

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: 2010 ఏడాదికి ముందు నియామితులైన సర్వీసులో కొనసాగుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఈ ఉత్తర్వులు తొరవ చూపాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జయచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో సమాఖ్య నాయకుల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడుతూ రెండేళ్లలోపు టెట్ పరీక్ష ఉత్తీర్ణత కావాలని, లేనిపక్షంలో సర్వీసుల నుంచి తొలగిస్తామనడం బాధాకరం కాదన్నారు. దీనివల్ల లక్షలాది మంది ఉపాధ్యాయులు ఇబ్బందులు పడతారన్నారు. అనంతరం యూటీఎఫ్ నిరసన ర్యాలీ కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో సమాఖ్య నాయకులు రామకృష్ణారెడ్డి, ఆంజనేయులు, నారాయణరెడ్డి, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.

నేడు ఆర్వో ప్లాంట్ ప్రారంభం

నంబులపూలకుంట, న్యూస్‌టుడే: మండలంలోని ధనియానిచెరువులో అంగన్‌వాడీ కేంద్రం, గోవిందరాజులపల్లిలో కొత్తగా నిర్మించిన ఆర్వో ప్లాంట్‌ను సోమవారం ఎమ్మెల్యే కందికుంట ప్రారంభించనున్నట్లు ఎంపీడీవో పార్థసారథి, తెదేపా మండల కన్వీనర్ చంద్రశేఖర్‌నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల్ బోరేసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

108లో సుఖ ప్రసవం

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: ముదిగుబ్బకు చెందిన గర్భిణి రేష్మకు ఆదివారం పురిటినొప్పులు ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు 108 వాహన సిబ్బందికి సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది మల్లేష్, నాయక్ అక్కడికి చేరుకొని రేష్మను కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రసవించింది. ఆడబిడ్డ పుట్టిందని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.

కోటి సంతకాలు పెద్ద డ్రామా : ఎమ్మెల్యే సునీత



చెక్కులు అందుకున్న లబ్ధిదారులతో ఎమ్మెల్యే పరిటాల సునీత

రాంనగర్(అనంతపురం), న్యూస్‌టుడే : రాష్ట్రంలో మెడికల్ కళాశాలల నిర్మాణానికి వ్యతిరేకంగా వైకాపా నాయకులు చేపట్టిన కోటి సంతకాలు కార్యక్రమం పెద్ద డ్రామా అని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు. ఆదివారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. నియోజకవర్గంలో మొత్తం 27 మంది లబ్ధిదారులకు రూ. 17.50 లక్షలు మంజూరు కాగా, అందులో 12 మందికి రూ. 12 లక్షల చెక్కులు పంపిణీ చేశామని, మిగిలిన వారికి త్వరలో చెక్కులు అందజేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులోకి తేవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమన్నారు. ఎన్టీఆర్ సేవలు మరింత విస్తృతం చేయడంతో పాటుగా చర్యలు చేపట్టారన్నారు. మెడికల్ కళాశాలలు పీపీపీ విధానంలో పూర్తి చేసి, అన్ని వర్గాలకు వైద్య విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అది చూసి ఓర్వలేక వైకాపా నాయకులు పనికట్టుకొని లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్లలో మెడికల్ కళాశాలలు పూర్తి చేయకుండా ఇప్పుడు మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు.

నిధులున్నా.. అభివృద్ధి పట్టదన్నా

అధ్వానంగా సాగునీటి కాలువలు, చెరువుకట్ట

నాసిరకంగా నిర్మించిన సాగునీటి కాలువ

తలుపుల, న్యూస్‌టుడే: ప్రతి ఏటా ప్రభుత్వం చెరువులు, సాగునీటి కాలువల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నా, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. తలుపుల మండలంలో చిన్న నీటిపారుదల శాఖ మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉన్నాయి. వీటి కింద దాదాపు 800 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. సాగునీటి కాలువలను పునరుద్ధరించి చివరి ఆయకట్టు రైతుకు సాగు నీరందించాలన్నదే సర్కారు లక్ష్యం. ఈక్రమంలో చెరువుకట్టల అభివృద్ధి, సాగునీటి కాలువల పునరుద్ధరణ పనులకు ఏటా ఏడాది ప్రభుత్వం రూ. 5.37లక్షలు మంజూరు చేసింది. ఇందులో బట్రేపల్లి తంబళ్లపల్లి చెరువుకు రూ. 1.07 లక్షలు, పెద్దన్నవారిపల్లి కొత్తచెరువుకు రూ. 2.23లక్షలు, పులిగుండ్లపల్లి చెరువుకు రూ. 2.07లక్షలు చొప్పున వెచ్చించారు. అధికారులు ఎక్కడా ఈ నిధులను వెచ్చించిన దాఖలాలు కనిపించడం లేదు. ఫలితంగా కాలువల ద్వారా సాగునీరందక రైతులు నష్టపోతున్నారు.

త్వరలోనే పనులు చేయిస్తాం

మండలంలోని మూడు చిన్ననీటి పారుదల శాఖ చెరువులు, సాగునీటి కాలువల అభివృద్ధికి నాలుగు నెలల క్రితం రూ. 5.37లక్షలు మంజూరయ్యాయి. ఇప్పటికే రెండు చెరువుకట్టలపై ఉన్న చెట్లను తొలగించాం. తంబళ్లపల్లి చెరువు కట్టను శుభ్రం చేయాల్సి ఉంది. త్వరలోనే కాలువల పునరుద్ధరణ పనులు చేపట్టి, చివరి ఆయకట్టు రైతులు సాగునీరందించేలా తగిన చర్యలు తీసుకుంటాం. -అనీలా, ఏఈఈ, చిన్ననీటి పారుదల శాఖ

ప్రస్తుత పరిస్థితి ఇలా...

● బట్రేపల్లి తంబళ్లపల్లి చెరువుకట్టపై చెట్లు, గడ్డి, తీగలు విపరీతంగా పెరగడంతో వాటి వేరులేని విధంగా ఉంది. తూము గుండా సాగు నీటిని పొలాలకు మళ్లించుకోవడం కష్టసాధ్యంగా మారింది.

● తంబళ్లపల్లి సాగునీటి ప్రధాన కాలువ దుస్థితికి చేరుకుంది. సిమెంటు ఊడిపోయి రాళ్లు కనిపిస్తున్నాయి. నీటి ప్రవాహం ఎక్కువైతే కాలువ కొట్టుకుపోవాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

● పెద్దన్నవారిపల్లి కొత్తచెరువు, పులిగుండ్లపల్లి చెరువుకట్టలపై పెరిగిన కంపచెట్లు తొలగించలేదు. కింద ఉన్న సాగునీటి కాలువలను పట్టించుకోలేదు. ఈ రెండు చెరువులకు ఏటా హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు వదలడంతో నిండుకుండ తలపిస్తున్నాయి. కొత్తచెరువు కింద ఉన్న సాగునీటి కాలువలు మళ్లకంపతో నిండిపోయి నీరు పారలేని పరిస్థితి నెలకొంది. పులిగుండ్లపల్లి చెరువు కాలువలు పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.

రబీ వరికి వేళాయెరా..

నారు కయ్యలో వడ్లు చల్లుతున్న రైతు

కాలువలో పూడిక తీస్తూ..

కొత్తచెరువు, న్యూస్‌టుడే: బుక్కపట్నం చెరువు మరవ పారడంతో ఆయకట్టు రైతులు రబీ వరి సాగుకు సిద్ధమవుతున్నారు. నారు పోయడం మొదలుపెట్టారు. ఈ చెరువు కింద కొత్తచెరువు, బుక్కపట్నం మండలం పరిధిలో అధికారికంగా 3,250 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం అన్నదాతలు నారు కయ్యలు సిద్ధం చేశారు. కొందరు వడ్లు మొలక కట్టి చల్లుతున్నారు. ఇప్పటికే ప్రధాన సాగునీటి కాలువల్లో కంపచెట్లు, పూడిక తీసే పనులు చేపట్టారు. ఆయకట్టులో ఎక్కువ భాగం సాగులేక ముళ్ల పొదలు పెరిగిపోయాయి. బాగున్న భూముల్లోనే వరి నాట్లకు రైతులు మొగ్గు చూపుతున్నారు. పెద్ద కాలువలను బాగు చేసుకుంటున్నారు. నారు కయ్యలను కొంగలు, అడవి పందులు నష్టం కలగకుండా వాటి చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

(c) eenadu

అన్నదాతల్లో దిత్వా వణుకు

జలుమూరు సమీపంలో హడావుడిగా ధాన్యం ఎత్తుతున్న రైతులు

నరసన్నపేట మండలం దేవాది వద్ద సర్వీసు రోడ్డుపై వరుసలో పెట్టిన బస్తాలు

న్యూస్‌టుడే, నరసన్నపేట, జలుమూరు: దిత్వా తుపాను ప్రభావంతో జిల్లాలో ఆకాశం మేఘావృతమై అన్నదాతలను వణికిస్తోంది. ఇప్పటికే 40 శాతం మేర వరి కోతలు పూర్తికాగా పైర్లను కుప్పలుగా పెడుతున్నారు. చేతికి అందొచ్చిన పంటను కాపాడుకోవడానికి రైతులు పరుగులు తీస్తూ పనులు చేస్తున్నారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో కోతలు అర్ధాంతరంగా నిలిపివేశారు. పొలాల్లో కోసి ఆరబెట్టిన వరి చేను నూర్పులు చేసి ధాన్యాన్ని గోనెలకు ఎత్తి భద్రపరుస్తున్నారు. బస్తాలు రహదారులపై వరుసలో పెట్టి టార్పాలిన్లతో కప్పి ఉంచారు. రెండు రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

కండల ధీర..!

థాయ్‌లాండ్‌లో సత్తా చాటిన కంబకాయ యువకుడు

న్యూస్‌టుడే, నరసన్నపేట: నరసన్నపేట మండలం కంబకాయలో పేద కుటుంబానికి చెందిన పాగోటి సతీష్ అంతర్జాతీయ స్థాయిలో కండల వీరుడిగా గుర్తింపు పొందుతున్నాడు. థాయ్‌లాండ్‌లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ దేహదారుఢ్య పోటీల్లో (70 కిలోల విభాగం) సత్తా చాటాడు. మిస్టర్ ఏషియాగా నిలిచి తృతీయ స్థానం దక్కించుకున్నాడు. గతేడాది డిసెంబరులో నిర్వహించిన జాతీయ స్థాయి మిస్టర్ ఇండియా పోటీల్లో ప్రథమ స్థానం దక్కించుకుని బంగారు పతకం సొంతం చేసుకున్నాడు.

చదువుతూనే సాధన

సతీష్ తండ్రి వెంకటరావు వ్యవసాయం చేస్తూ కుమారుడిని ప్రోత్సహిస్తున్నారు. పదో తరగతి వరకు కరవంజ ఆదర్శ పాఠశాలలో చదివాడు. గుంటూరులో డిప్లొమా పూర్తి చేసి ప్రస్తుతం దూర విద్య విధానంలో బీటెక్ తృతీయ సంవత్సరం అభ్యసిస్తున్నాడు. విశాఖపట్నంలో చదువుకుంటూ దేహదారుఢ్య పోటీలకు శిక్షణ పొందుతూ సాధన చేస్తున్నాడు. శిక్షకులు సోమేష్, కశింకోట చిరంజీవి వద్ద మెలకువలు నేర్చుకుంటున్నాడు. బాడీ బిల్డింగ్‌లో రాణించగలనన్న నమ్మకం పెంచుకుని ముందుకు సాగుతున్నానని సతీష్ తెలిపాడు.

పతకాలతో సతీష్

దాతల చేయూత

కంబకాయ గ్రామానికి చెందిన తంగుడు సురేష్ స్నేహితులతో కలిసి ప్రతి నెల రూ.20 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారని సతీష్ తెలిపాడు. గతేడాది జనవరి నుంచి వారు అందిస్తున్న చేయూత ఎంతగానో ఉపయోగపడిందన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యమని స్పష్టం చేశాడు.

రానున్నాయ్.. కొత్త పంచాయతీలు..!

పల్లెల్లో సమస్యల పరిష్కారానికి కార్యాచరణ

న్యూస్‌టుడే, సోంపేట: స్థానిక పాలనకు కేంద్ర బిందువులా పని చేసే పంచాయతీలను ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చేలా కూటమి ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. దూరంగా ఉన్న గ్రామాలను దగ్గర్లో ఉన్న పంచాయతీల్లో అనుసంధానం చేసి క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపాలని నిర్ణయించింది. ఈ విషయమై స్థానికుల నుంచి వినతులు స్వీకరించి ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు.


ఇచ్ఛాపురం మండలంలో దొంకూరు గ్రామం

జిల్లాలో పంచాయతీలు: 912 గ్రేడ్-I: 24

- ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు పంచాయతీ పరిధిలో 2 నుంచి 4 కి.మీ. దూరంలో ఉన్న డొంకూరు, శివకృష్ణాపురం, పెద్దలక్ష్మీపురం, చిన్నలక్ష్మీపురం గ్రామాలతో డొంకూరు పంచాయతీ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇచ్ఛాపురం పురపాలక సంఘంలో భాగంగా ఉన్న భవానీపురం, ఎం.తోటూరు గ్రామాలు 3 కి.మీ. దూరంలో ఉన్న మండపల్లి పంచాయతీలో ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
- సోంపేట మండలంలో సుంకిడి, మాలగోవిందపురం పంచాయతీలకు దూరంగా ఉన్న శ్రీరామనగర్, పైడిగాం, కొరంజభద్ర, విక్రాంపురం, బకుడా, కొత్తబాతుపురం గ్రామాలతో కొత్త పంచాయతీ ఏర్పాటు చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. గొల్లగండికి 2 కి.మీ. దూరంలో ఉన్న రామయ్యపట్నం గ్రామాన్ని అర కి.మీ. దూరంలో ఉన్న ఇసకలపాలెం పంచాయతీలో కలిపితే ఇబ్బందులు తప్పుతాయని సూచిస్తున్నారు.

నిషేధం ఎత్తివేత

★ మన్యం, తీర ప్రాంత గ్రామాలు పంచాయతీ కేంద్రాలకు దూరంగా ఉండటంతో లబ్ధిదారులు రేషన్ సరకులు తీసుకోవడం.. ప్రభుత్వ సేవలు, పథకాలు, ఇతర వసతులు వినియోగించుకోవడానికి ఇబ్బందులు తప్పడం లేదు. పోలింగ్ కేంద్రాల పరంగా సమస్యలు తలెత్తుతున్నాయి.

★ కొత్త పంచాయతీల ఏర్పాటు, ఇతర సవరణలపై నిషేధాన్ని ఎత్తివేయడంతో పెద్ద పంచాయతీలను రెండుగా విభజించేందుకు, దూరంగా ఉన్న గ్రామాలను దగ్గరలో ఉన్న వాటిలో విలీనం చేయడానికి అవకాశం కలగనుంది.

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం..

కొత్త పంచాయతీల ఏర్పాటు, విలీనం, ఇతర అంశాలకు సంబంధించిన వినతులను పరిశీలించి ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. పరిపాలనాపరమైన ఇబ్బందులు, స్థానికుల డిమాండ్ వంటి విషయాలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. తాము పంపే నివేదిక అమలుపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది.
– భారతీ సౌజన్య, జిల్లా పంచాయతీ అధికారి, శ్రీకాకుళం

తీర్మానం అవసరం

★ కొత్తగా పంచాయతీ ఏర్పాటు చేయాలంటే జనాభా, ఆదాయం, దూరం, సర్వే నంబర్ల పరమైన అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు.

★ గ్రామాల విలీనం విషయంలో విధిగా పాలకవర్గం తీర్మానం చేయాలి.

★ జిల్లాలో 20 వరకు కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయాలని.. దూరంగా ఉన్న 50 గ్రామాలను దగ్గరగా ఉన్న వాటిలో విలీనం చేసి పాలనాపరమైన ఇబ్బందులు తొలగించాలనే డిమాండ్‌లున్నాయి.

చెట్టంత పుట్ట..!

సాధారణంగా పుట్ట 3 నుంచి 4 అడుగులుంటుంది. సారవకోట మండలం పద్మాపురం వద్ద రావాడ మోహనరావు మామిడి తోటలోని పుట్ట మాత్రం అందుకు భిన్నంగా 11 అడుగుల ఎత్తు ఉండటంతో పలువురు ఆసక్తిగా చూస్తున్నారు. తోటలో వనభోజనాలు చేసేందుకు వచ్చిన వారు పుట్ట వద్ద ఫొటోలు తీసుకుంటున్నారు.
– న్యూస్‌టుడే, సారవకోట

మా ఇష్టం.. తవ్వేస్తాం..!

● రూపు కోల్పోతున్న బాహుదా నది

న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం: ఇచ్ఛాపురం మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అనుమతులు లేకపోయినా బాహుదా నదిలో ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. కట్టడి చేయాల్సిన రెవెన్యూ, పోలీసు, గనుల శాఖల అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.

దందా ఇక్కడే..

★ ఇసుకాసురుల దందాతో బాహుదా నది రూపు కోల్పోతోంది. లొద్దపుట్టి, మశాఖపురం, బిర్లంగి, అరకభద్ర, కొళిగాం, టి.బరంపురం, ఈదుపురం తదితర ప్రాంతాల్లో ట్రాక్టర్లతో ఇష్టానుసారం ఇసుక తరలిస్తున్నారు. పలుచోట్ల పొక్లెయిన్లు వినియోగిస్తున్నారు.

★ మశాఖపురం, రత్తకన్న, లొద్దపుట్టి సమీపంలోని ఇటుక బట్టీల వద్ద తోటల్లో ఇసుక నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ లోడు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు అమ్ముతున్నారని సమాచారం.

★ నిత్యం ఇక్కడి నుంచి 30 నుంచి 40 ట్రాక్టర్లలో తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

★ అక్రమ కార్యకలాపాలతో నదిలో నీరు ఉండటం లేదు. పంటల సాగుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వరద వచ్చినప్పుడు పొలాలకు వెళ్లడానికి నది దాటే సమయంలో బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

మశాఖపురం-రత్తకన్న మార్గంలో తోట నుంచి ఇసుక తరలించడానికి సిద్ధం చేసిన ట్రాక్టర్లు

వంతెనల దిగువ భారీ గుంతలు

★ బాహుదా పరివాహక ప్రాంతాలైన ఈదుపురం వద్ద, ఇచ్ఛాపురం పట్టణంలో కొత్త, పాత, రైల్వే వంతెనలు ఉండగా అరకభద్ర, బొడ్డబడ సమీపంలో మరో రెండు ఉన్నాయి.

★ వంతెనల దిగువ భాగంలో రాత్రి, పగలు తేడా లేకుండా యంత్రాలతో తవ్వి భారీ గుంతలు పెడుతున్నారు. తవ్వకాలు ఇలాగే కొనసాగితే అవి కూలిపోయే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉన్నా అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

★ వీటికి అత్యంత సమీపంలో నిత్యం తవ్వకాలు జరుగుతున్నాయి. వంతెనలను ఆనుకుని గ్రామాలు ఉండటంతో ఇసుక విక్రయించడం అక్రమార్కులకు సులువుగా ఉంది.

చర్యలు తీసుకుంటాం

వంతెనల దిగువ భాగంలో, వాటికి సమీపంలో సుమారు 500 మీటర్ల లోపు ఎక్కడైనా ఇసుక తవ్వకాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం. పోలీసులు, గనుల శాఖ అధికారులను సంప్రదించి దాడులు చేస్తాం. అక్రమంగా తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తాం.
– వెంకటరావు, తహసీల్దారు, ఇచ్ఛాపురం

రీసర్వేలో చిక్కులా..?

రూ.50 చెల్లించి దరఖాస్తు చేస్తే ఎల్‌పీఎంలకు తెరపడే అవకాశం

న్యూస్‌టుడే, రణస్థలం, లావేరు: వైకాపా పాలనలో భూముల రీసర్వే తప్పులతడకగా నిర్వహించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకరి ఆధార్ నంబరు మరొకరికి.. ఒకే ఎల్‌పీఎంకు ఇద్దరు, ముగ్గురు రైతుల పేర్లతో పట్టాదారు పాసుపుస్తకాలు, భూమి దస్త్రాల్లో పొందుపరచడంతో అన్నదాతా సుఖీభవ పథకం వర్తించక ఆందోళన చెందుతున్నారు.

ఇదీ పరిస్థితి

★ గత ప్రభుత్వ హయాంలో 2024 జనవరి వరకు రెండు విడతల్లో 738 గ్రామాల్లో రీసర్వే చేశారు. ఒక సర్వే నంబరులో ఇద్దరు అన్నదమ్ములకు ఉన్న భూమికి జాయింట్ ఎల్‌పీఎం కేటాయించారు. పక్కన వారిని కూడా వాటాదారులుగా చేర్చి నంబర్లు ఇవ్వడంతో వాటిని మార్చుకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారని కూటమి ప్రభుత్వం గుర్తించింది.

★ ప్రభుత్వం ఏర్పడగానే సమస్య పరిష్కారానికి రూ.650 చెల్లించాలని ప్రకటించింది.

★ రైతుల నుంచి స్పందన రాకపోవడంతో సరి చేసుకోవడానికి మరో అవకాశమిచ్చింది. రూ.50 చెల్లించి తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే సర్వేయర్లు కొలతలు వేస్తారని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. భూమిని ఇద్దరి పేరిట మార్చుకోవడానికి వీలుపడుతుందని చెబుతున్నారు.

★ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సమస్యలుంటే సరి చేసుకోవాలని సభలు నిర్వహిస్తున్నారు. రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

★ డిసెంబరు 31 లోపు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

లావేరు మండలం గుమ్మడాంలో రీసర్వే చేస్తున్న రెవెన్యూ సిబ్బంది

ప్రత్యేక బృందాల్ని అందుబాటులో ఉంచాం..

ఎల్‌పీఎంలు మార్చుకోవడానికి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే జిల్లాలో 3 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించి పరిష్కరిస్తున్నాం. డిసెంబరు 31 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచాం.
– వెంకటేశ్వరరావు, ఏడీ, భూముల సర్వే అండ్ రికార్డులు, శ్రీకాకుళం

★ జిల్లాలో జాయింట్ ఎల్‌పీఎంలు : 41,640	★ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్వే పూర్తయిన గ్రామాలు : 74 (1, 2 విడతలు)	★ భూమి విస్తీర్ణం : 39,900 ఎకరాలు	★ ప్రస్తుతం సర్వే చేస్తున్న గ్రామాలు : 85	★ భూమి విస్తీర్ణం : 48,655 ఎకరాలు	★ అపరిష్కృతంగా ఉన్నవి : 527

తాళ్లవలసలో అతిసార పంజా..!

వ్యాధి లక్షణాలతో వృద్ధుడి మృతి

తాగునీటి నమూనాలను పరీక్షిస్తున్న అధికారులు

చిన్నారావు (పాత చిత్రం)

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: సంతబొమ్మాళి మండలం తాళ్లవలసలో అతిసారం ప్రబలింది. రెండు రోజులుగా వ్యాధి లక్షణాలతో సుమారు 8 మంది బాధపడుతున్నారు. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్పు చిన్నారావు (65) ఆదివారం సాయంత్రం మృతి చెందడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. బాధితుల్లో గ్రామంలోని ప్రధాన వీధికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. శనివారం రాత్రి మార్పు చిన్నారావు, గున్న రుద్రమ్మ, చల్ల రాములు, దీపాన బుడ్డగున్న సహా మరికొందరు విరేచనాలు, వాంతులతో ఇబ్బంది పడుతూ టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేరారు. అక్కడ మృతి చెందిన చిన్నారావుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. రెండు చోట్ల తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షించినట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఏఈ మహేశ్, డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి విజయ్ తెలిపారు. నీటిలో సమస్య లేదని స్పష్టం చేశారు. చేపలు, మాంసాహార విక్రయాలు నిలిపేయాలని గ్రామస్థులకు సూచించామన్నారు.

డాలసరి ఆనందలహరి

మందస మండలం చీపి పంచాయతీ పరిధి డాలసరి గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది జలపాతం. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవడంతో కొండల పైనుంచి నీరు జారిపడుతున్న దృశ్యం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. పక్షుల కిలకిలారావాలు, మూడు వైపులా ఎత్తయిన కొండలు, నాలుగో వైపు పసుపుపచ్చని పంట పొలాలతో ఈ ప్రాంతం కళకళలాడుతోంది. ఆదివారం సందర్శకుల తాకిడి అధికంగా ఉంటోంది. – న్యూస్‌టుడే, మందస

తీరంలో నక్షత్ర తాబేళ్ల మృత్యుఘోష

ఇచ్ఛాపురం మండలం డొంకూరు సాగర తీరంలో నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. అలల ఉద్ధృతితో వాటి కళేబరాలు తీరం పొడవునా దర్శనమిస్తుండటంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. చేపల వేట సమయంలో వలలకు తగిలి అవి మృతి చెందుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

ఎస్టీయూ కార్యవర్గ ఎన్నిక

ప్రమాణం చేస్తున్న కార్యవర్గ సభ్యులు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) కార్యవర్గ ఎన్నిక ఆదివారం శ్రీకాకుళం నగరంలో జరిగింది. అధ్యక్షుడిగా పేడాడ ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శిగా జి.శ్రీనివాసరావు, ఆర్థిక కార్యదర్శిగా కె.తేజేశ్వరరావు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి డి.శ్యామ్ వ్యవహరించారు. ఎస్‌వీ రమణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు.

అరకొర నిధులు.. తప్పని అవస్థలు..!

ఆసుపత్రుల్లో పనులకు వైద్యులపై ఆర్థిక భారం

న్యూస్‌టుడే, పొందూరు

★ ఏటా మంజూరు చేయాల్సిన అభివృద్ధి నిధులు: రూ. 1.75 లక్షలు

★ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు: 66

ఆసుపత్రుల అభివృద్ధికి ఏటా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ఈ ఏడాది అరకొరగా జమ చేయడంతో వైద్యులు సొంత నిధులు వెచ్చించి సేవలందించాల్సిన పరిస్థితి నెలకొంది. పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) నుంచి సొమ్ము అందుతుంది. సొమ్ము అందుబాటులో లేక రోగులకు తాగునీరు సమకూర్చడం, ఆసుపత్రిలో శుభ్రత, పనులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

★ జి.సిగడాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అంతర్జాలం, విద్యుత్తు బిల్లులు, గర్భిణులకు భోజనాలు, స్టేషనరీ, ఇతర ఖర్చులు కలిపి సుమారు రూ.50 వేల వరకు ఖర్చయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఆగస్టులో రూ.30 వేలు జమ చేయగా మిగిలిన మొత్తం సొంత నిధులు వినియోగించారు.

జి.సిగడాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది నుంచి ఆహార పొట్లాలు అందుకున్న గర్భిణులు

నిధుల వినియోగం ఇలా..

★ ఏటా పీహెచ్‌సీలకు రూ.1.75 లక్షలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు రూ.లక్ష చొప్పున కేటాయిస్తారు. రోగులకు తాగునీరు అందించడం, ఫినాయిల్, స్టేషనరీ కొనుగోలు, ఓపీ చీటీలు, దస్త్రాలు, కంప్యూటర్ మరమ్మతులు, ప్రింటర్ క్యాట్రిడ్జ్, అంతర్జాల బిల్లులు చెల్లించడానికి వినియోగిస్తారు.

★ అత్యవసర సమయంలో మందులు కొనుగోలు, ఆసుపత్రులకు వచ్చిన గర్భిణులకు అత్యవసరమైతే రవాణా ఖర్చులు భరించాలి.

★ జిల్లా కేంద్రం నుంచి ఔషధాలు తీసుకురావడానికి, ఆసుపత్రుల్లో చిన్నపాటి మరమ్మతులు చేయించడం, గ్రామాలకు టీకాల తరలింపు, ఉన్నతాధికారులు సందర్శనకు వచ్చినప్పుడు ఏర్పాట్లు ఇతర ఖర్చులకు ఆ నిధులే వినియోగించాలి.

త్వరలో జమ చేస్తాం..

ఆసుపత్రి అభివృద్ధి నిధులకు సంబంధించి ఈ ఏడాది రూ.30 వేలు చొప్పున జమ చేశాం. మిగిలిన మొత్తం ఖాతాలకు త్వరలో జమ చేస్తాం. రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నాం. – డాక్టర్ కె.అనిత, డీఎంహెచ్‌వో, శ్రీకాకుళం

(c) eenadu

ఉత్సాహంగా బాక్సింగ్ పోటీలు

శ్రీకాకుళం నగరంలోని కోడిరామ్మూర్తి క్రీడామైదానంలో ఆదివారం బాక్సింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. 35 మంది క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. జె.తారక్, పి.ప్రసాద రావు, సీహెచ్ జ్ఞానేశ్వరరావు, పి.మణికంఠ, పి.విశ్వేశ్వరరావు, ఎస్.ఏసు, డి.మనోజ్‌కుమార్, ఎం.సతీష్, ఎం.లోకేశ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. డీఎస్ఏ శిక్షకుడు ఎం.ఉమామహేశ్వరరావు పోటీలను పర్యవేక్షించారు. – న్యూస్‌టుడే, పాతశ్రీకాకుళం

ఎట్టకేలకు పనులు ప్రారంభం

స్పందనకు వందనం

ఎల్.ఎన్.పేట, న్యూస్‌టుడే: తురకపేట- దబ్బపాడు గ్రామాల మధ్య కచ్చ కలగెడ్డపై వంతెన నిర్మాణం పునఃప్రారంభించినట్లు ఆర్‌అండ్‌బీశాఖ జేఈ గోపాల్ తెలిపారు. గతనెల 28న ఈనాడులో 'దాటిస్తారా.. దాట వేస్తారా?' శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిని ఇంజిన్లతో బయటకు తోడుతున్నారు. డిసెంబరు నెలాఖరుకు పనులు పూర్తి చేయిస్తామని జేఈ పేర్కొన్నారు.

మద్యం తాగి వాహనం నడిపితే చర్యలు తప్పవు

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఈ ఏడాది మద్యం బండి నడిపిన 17,509 మందిపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై 8,594 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 28 మందికి జైలు శిక్ష అమలు చేశామని స్పష్టం చేశారు. దీంతో పాటు 113 కేసుల్లో రూ.10 వేల చొప్పున జరిమానా విధించినట్లు వెల్లడించారు.

– న్యూస్‌టుడే, పాతశ్రీకాకుళం

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం పొందాలన్నా.. ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా కష్టతరంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో మెరుగైన సేవలందిస్తూ మంచి ఫలితాలు సాధించింది జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ. ఆరు ప్రధాన అంశాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. వివిధ విభాగాల సంయుక్త కమిటీ సభ్యులు సేవలను గుర్తించి జిల్లాకు పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలు, గుర్తింపు దక్కేందుకు గల కారణాలపై 'న్యూస్‌టుడే' ప్రత్యేక కథనం.

నైపుణ్యమస్తు..!

రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ప్రథమ స్థానం

ఉద్యోగ మేళాలు..

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 23 ఉద్యోగ మేళాలు నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు. 4,954 మంది కొలువులు సాధించేలా తోడ్పాటునందించారు.

అత్యుత్తమ శిక్షణ..

జిల్లాలో 30 ఎంప్లాయిబిలిటీ స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను సమర్థంగా నిర్వహించారు. వాటి ద్వారా 6,600 మందికి వివిధ రంగాల్లో అవసరమైన శిక్షణ అందించారు. పైథాన్, జావా, ఎమ్మెస్ ఆఫీస్, డిజిటల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏడబ్ల్యూఎస్ తదితర కోర్సుల్లో అభ్యర్థులను తీర్చిదిద్దారు.

నేర్పించి.. ఉపాధి కల్పించి..

ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వాటి ద్వారా 567 మందికి శిక్షణ అందించారు. ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్, స్వింగ్ మిషన్ ఆపరేటర్, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, బ్యూటీషియన్ కోర్సుల్లో తర్ఫీదునిచ్చి ఉపాధి కల్పించారు.

ఉన్నతాధికారులు అందించిన జ్ఞాపిక

నమోదులోనూ రికార్డే..

ప్రపంచ నైపుణ్య పోటీల్లో(వరల్డ్ స్కిల్ కాంపిటీషన్) జిల్లా నుంచి రికార్డు స్థాయిలో 2,010 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

విదేశాల్లో కొలువులు..

విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడలో 13 వారాల పాటు జిల్లాకు చెందిన పలువురికి శిక్షణ అందించారు. వారిలో ప్రస్తుతం 11 మంది విదేశాల్లో ఉన్నత వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలోనూ 250 మంది విద్యార్థులకు జర్మన్ భాషపై తర్ఫీదు ఇస్తున్నారు. శిక్షణానంతరం వీరికి విదేశాల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు.

దివ్యాంగులకు ప్రత్యేకంగా

జిల్లాలో కేవలం దివ్యాంగుల కోసమే ప్రత్యేకంగా 4 ఉద్యోగ మేళాలను నిర్వహించారు. వారికి అనువైన రంగాలను ఎంపిక చేసి 143 మందికి ఉపాధి కల్పించారు.

అన్ని విభాగాల్లోనూ ఉత్తమమే..

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు చెందిన కమిటీ అన్ని జిల్లాల్లో పరిశీలన చేపట్టింది. స్కిల్ డెవలప్‌మెంట్, ఎంట్రప్రెన్యూర్ షిప్, ఇన్నోవేషన్, ఇండస్ట్రీస్, ఎంప్లాయిమెంట్, మేనేజ్‌మెంట్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అక్టోబరులో తుది ఎంపిక చేపట్టారు. అన్ని విభాగాల్లోనూ ఉత్తమ ప్రదర్శన కనబరచడంతో జిల్లాకు అవార్డు దక్కింది. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తాం.

– యు.సాయికుమార్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి, శ్రీకాకుళం

ఈఎస్‌ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్‌ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్‌ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్‌ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative

Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"

Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in

TV Partner: ETV ఆంధ్రప్రదేశ్ — Organised by: ఈనాడు — Digital Partner: ఈనాడు.నెట్, ETV BHARAT

ఈనాడు – హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్‌ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరపున మహిళల జట్టు ఈఎస్‌ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

- బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు).
- సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు).
- అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

ఈఎస్‌ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

రిజిస్ట్రేషన్ కోసం

☛ రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.

☛ మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా: ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్, ఈనాడు, పెదపాడు విలేజ్ శ్రీకాకుళం - 532 401

వివరాలకు: 90634 38852

(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

రోడ్డు నిర్మాణంలో భాగస్వాములు కావాలి

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, చిత్రంలో అధికారులు, కూటమి నాయకులు

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: నిమ్మాడ కూడలి- తిలారు రహదారి నిర్మాణంలో భాగంగా రూ.1.8 కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో సుమారు 100 వరకు గ్రానైట్ పరిశ్రమలున్న నేపథ్యంలో రోడ్డు నిర్మాణంలో నిర్వాహకులు భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. భారీ వాహనాలతో పదేపదే ఇబ్బందులు పడకుండా పటిష్ఠంగా పనులు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని పీఆర్ ఈఈ సూర్యప్రకాశరావుకు సూచించారు. నరిసింగుపల్లి కూడలి నుంచి వాంగ్రాడ మీదుగా జాతీయరహదారిని కలిపేందుకు అంచనాలు రూపొందించాలని చెప్పారు. కార్యక్రమంలో నేతలు కింజరాపు ప్రసాదరావు, విజయలక్ష్మి, చల్ల శ్రీనుబాబు, నంబాళ్ల శ్రీను, కోరాడ గోవిందు (చిన్న), ఆర్డీవో కృష్ణమూర్తి, జేఈ అంజిత్‌కుమార్, ఏపీవో హరిప్రసాద్ పాల్గొన్నారు. ● శ్రీకాకుళం గ్రామీణ మండలం గనగళ్లవానిపేట పంచాయతీ పుక్కల్లపేటకు చెందిన మత్స్యకారుడు తోటయ్య చేపల వేటకు వెళ్లి మృతి చెందడంపై అచ్చెన్న దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

సమష్టి కృషితోనే సమస్యల పరిష్కారం

శ్రీకాకుళం అర్బన్ న్యూస్‌టుడే: సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉద్యోగుల సమష్టి కృషి అవసరమని ఏపీఎన్జీవో జిల్లా కోశాధికారి బడగల పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. నగరంలోని ఎన్జీవో హోంలో ఆదివారం ఏపీ బధిర ఉద్యోగుల సంఘ జిల్లా కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. నూతన అధ్యక్షుడిగా యు.ప్రసాద్, కార్యదర్శిగా జి.శివ శంకర్ నాగ్, ఉపాధ్యక్షులుగా ఎ.అశోక్‌కుమార్, జి.శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శిగా కె.తరుణ్‌కుమార్, కోశాధికారిగా ఎస్.సాయికృష్ణ, సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంకేత భాష శిక్షకురాలు నర్మజ తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గ సభ్యులు

కొత్తమ్మతల్లి ఆలయ పనులపై నేడు సమావేశం

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: కోటబొమ్మాళి మండలంలోని కొత్తమ్మతల్లి ఆలయ అభివృద్ధి పనులపై మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం తాజాగా రూ.5 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో చేపట్టాల్సిన నిర్మాణాలపై చర్చించనున్నారు. స్థపతి, దేవాదాయశాఖ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొననున్నారు.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై - 600032

జోనల్ కార్యాలయం : సరస్వతీ కాంప్లెక్స్ 1వ అంతస్తు, ఎస్.వి.సి.థియేటర్ ప్రక్కన, రామలక్ష్మణ జంక్షన్, శ్రీకాకుళం.

డిమాండ్ నోటీసు

ది సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటెరెస్ట్ యాక్ట్ 2002 యొక్క సెక్షన్ 13(2) క్రింద డిమాండ్ నోటీసు

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్"గా పిలువబడేది మరియు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ కలిసింది మరియు ఎన్.సి.ఎల్.టి. బెంచ్-2 చెన్నై తేది: 09-11-2022 ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ గా మారింది). ఆ తరువాత శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా పేరు మార్పుకు అనుమతిని పొందింది. (కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది: 30-11-2022) కంపెనీల చట్టం 2013 క్రింద నమోదు అయిన కంపెనీ మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ బిజినెస్ చేసేందుకు ఆర్.బి.ఐ. వద్ద కూడా నమోదు అయిఉంది, శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 మరియు శ్రీకాకుళం-1 నమోదిత కార్యాలయాన్ని కలిగి ఉంది. దిగువ తెలిపిన రుణగ్రహీతలు/ సహ రుణగ్రహీతలు/ గ్యారంటార్లు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి రుణ సహాయాన్ని వినియోగించుకున్నారు. రుణసహాయాన్ని వినియోగించు కోవడమే కాక, రుణగ్రహీతలు/గ్యారంటార్లు గడువు తేదిల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలు తిరిగి చెల్లించుటలో పలుమార్లు విఫలమైనారు. సదరు ఖాతా నిరర్థక ఆస్తిగా వర్గీకరించబడినందున, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూల్ 3తో చదువబడే సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారములను వినియోగించుకొని శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క అధీకృత అధికారి నోటీసులు అందిన తేదీ నుండి 60 రోజులలోగా నోటీసులలో తెలిపిన మొత్తంపై అంగీకరించిన రేటు వంతువ తదుపరి వడ్డీ మరియు చెల్లింపు తేదీ వరకు అనుషంగిక ఖర్చులు, వ్యయం, చార్జీలు మొదలగు వాటితో పాటు నోటీసులలో తెలిపిన మొత్తాన్ని తిరిగి చెల్లించవలసిందిగా దిగువ తెలిపిన రుణగ్రహీతలు / గ్యారంటార్లు / తనఖా పెట్టిన వ్యక్తులను కోరుతూ SARFAESI చట్టం, 2002లోని సెక్షన్ 13(2) క్రింద దిగువ తెలిపిన సంబంధిత తేదీలనాడు డిమాండ్ నోటీసులు జారీచేసారు. చివరగా తెలిసిన వారి చిరునామాలకు నోటీసులు జారీ చేయగా అందజేయబడకుండా తిరిగి వచ్చినవి. అందువలన దాని గురించి బహిరంగ ప్రకటన ద్వారా వారికి ఇందుమూలంగా తెలియజేయడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించే సమయానికి సంబంధించి చట్టంలోని సెక్షన్ 13లోని సబ్ సెక్షన్ (8)లోని నిబంధనలను గమనించవలసిందిగా రుణగ్రహీతలను కోరడమైనది.

వ.నెం.	ఋణగ్రహీతలు/ సహ ఋణగ్రహీతలు	NPA తేది : 10-05-2025 లోను మొత్తం
1.	లోన్ అకౌంట్ నెం.: SRKL2TF2408260006 బ్రాంచ్ : శ్రీకాకుళం-1	రూ.1,00,00,000/- (ఒక కోటి రూపాయలు మాత్రమే) తిరిగి చెల్లించవలసిన మొత్తం రూ.1,50,99,300/- 36 నెలవారీ వాయిదాలలో రూ.4,19,425/- - రుణ ఒప్పందం షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా మొదటి విడత 10/10/2024న చెల్లించాలి, చివరి విడత 10/09/2027న చెల్లించాలి.
		డిమాండ్ నోటీసు బకాయి మొత్తం తేది : 12.09.2025
		రూ.1,10,19,468/- (అక్షరాలలో ఒక కోటి పది లక్షల పందొమ్మిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది మాత్రమే)

1. భాస్కరరావు దుంగ, S/O దుంగ కృష్ణమూర్తి, డో.నెం: 4000A/238, నాగావళి క్వార్టర్స్, శాంతమ్మ కాలనీ, శ్రీకాకుళం, 532001, ఫోన్ నెం:9313339999.
2. సరోజినమ్మ @ సరోజిని W/O దుంగ కృష్ణమూర్తి, డో.నెం: 4000A/238, నాగావళి క్వార్టర్స్, శాంతమ్మ కాలనీ, శ్రీకాకుళం, 532001, ఫోన్ నెంబర్:9059457999
3. సుదర్శనరావు దుంగ, S/O కృష్ణమూర్తి దుంగ, పెయ్యలవాని పేట, మెయిన్ వీధి శ్రీకాకుళం, 532005, ఫోన్ నెంబర్: 9848023738.
4. మొదలవలస విజయచంద్, S/O మొదలవలస స్వామిబాబు, 53-54, ఫరీద్ పేట, ఎచ్చెర్ల, మెయిన్ వీధి శ్రీకాకుళం, 532410, ఫోన్ నెంబర్: 9704044506.

అనుబంధం-II

తనఖా ఉంచిన ఆస్తి వివరాలు

ఐటం నెం.01 : (శ్రీమతి దుంగ సరోజినమ్మ W/o డి.కృష్ణమూర్తి పేరు మీద డాక్యుమెంట్ నెం. 1366/1981 మరియు రెక్టిఫికేషన్ డీడ్ డాక్యుమెంట్ నం.1037/2014 కింద ఉన్న ఆస్తి)

శ్రీకాకుళం జిల్లా, పొందూరు ఉపజిల్లా, ఎచ్చెర్ల మండలం, దుప్పలవలస గ్రామం బుధవా రపు పేట గ్రామ లెక్కదాఖలాలోగల పట్టా నెం.208, సర్వే. నెంబర్ :103/38 య.0.19 సెంట్లు లేదా 0.076 హెక్టార్లు లేదా 919.6 చ.స్థలంకు సరిహద్దులు : **తూర్పు :**పోరంబోకు భూమి, **దక్షిణం :** పెయ్యల గెద్దెయ్య గారికి చెందిన మెట్టు, **పడమర :** పెయ్యల సోములు మెట్టు భూమి, **ఉత్తరం:** పెయ్యల రామప్పాడు మొదలైన వారికి చెందిన మెట్టు భూమి.

ఐటం నెం.02: (శ్రీ దుంగ సుదర్శన్‌రావు S/o కృష్ణమూర్తి పేరు మీద డాక్యుమెంట్ నెం.4190/2020 క్రింద ఉన్న ఆస్తి).

శ్రీకాకుళం జిల్లా, పొందూరు ఉపజిల్లా, ఎచ్చెర్ల మండలం, తోటపాలెం గ్రామ పంచాయితీ, దుప్పలవలస గ్రామం బుధవారపు పేట గ్రామ లెక్క దాఖలాలో గల ఖాతా నెం. 108, స.నెం.97/8 య. 0.12 సెంట్లు లేదా 0.048 హెక్టార్లు 580.5 చ.గజాలు లేదా 485.37 చ.మీ. ACC షీట్ షెడ్‌తో పాటు తూర్పు నుండి పడమర వరకు 25 అడుగులు లేదా ఉత్తరం నుండి దక్షిణం వరకు 7.62 మీటర్లు లేదా 50 అడుగులు లేదా 15.25 మీటర్లు, మొత్తం విస్తీర్ణం 1250 చ॥అ॥ గల స్థలం యొక్క గల ఆస్తికి కొలతలు : తూర్పు నుండి పడమర శ్రేణి కు ఉత్తరం వైపు:41 అడుగులు, తూర్పు నుండి పడమర దక్షిణం వైపు: 40 అడుగులు: తూర్పు వైపున ఉత్తరం నుండి దక్షిణం వైపు: 131 అడుగులు ఉత్తరమున దక్షిణకు పడమర శ్రేణి వైపు 127 అడుగులు గల ఆస్తికి సరిహద్దులు : **తూర్పు :** రామ మందిరం నుండి కొంతమేర స్థలము మరియు ఆర్ సి సి బిల్డింగు ఇతరులకు చెందినది. **దక్షిణం :** కొత్తకోట ఆసిరినాయుడు గారికి చెందిన RCC భవనం. **పడమర :** దుంగా సుదర్శన్ రావు గారికి చెందిన ఖాళీ స్థలం. **ఉత్తరం :** రోడ్డు.

స్థలం : శ్రీకాకుళం — సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

ఆపదలో అతివలకు అండ

మహిళల భద్రత, రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సహాయ కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. ఇవి 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ఎలాంటి ఆపదలో ఉన్నా తక్షణమే అక్కడి సిబ్బంది సేవలందిస్తారు. వైద్య, న్యాయ, ఇతర సేవలందించడంతో పాటు బాధితులకు పునరావాసం కూడా కల్పిస్తారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ, పోలీసు, రెవెన్యూ, వైద్యారోగ్యశాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ బాధితులకు చేయూతనందిస్తారు.

15100 న్యాయ సేవల కోసం 15100 నంబరును సంప్రదించొచ్చు. కోర్టుల్లో న్యాయవాదులను పెట్టుకోలేని మహిళలకు ప్రభుత్వ న్యాయవాది ద్వారా చేయూతనిస్తారు.

1931 కొందరు మహిళలతో సామాజిక మాధ్యమాల్లో పరిచయం పెంచుకుని మోసాలు, బెదిరింపులకు పాల్పడుతుంటారు. అలాంటి సమయాల్లో 1930 ద్వారా సహాయం పొందొచ్చు. ఎవరైనా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు గురైనా సరే ఈ నంబరుకు ఫోన్ చేస్తే.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు.

100 విద్యార్థినులు, యువతులు, మహిళలను ఎవరైనా వేధిస్తే 100కు ఫోన్ చేస్తే తక్షణ సాయం అందుతుంది. సమీప పోలీసు స్టేషన్‌కు సమాచారం పంపించి సిబ్బందిని ఘటనా స్థలానికి పంపి.. రక్షణ కల్పిస్తారు.

181 మహిళలను కట్నం కోసం వేధించినా, శారీరక, మానసికంగా బాధించినా 181కు సమాచారం ఇవ్వొచ్చు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ అధికారులు వివరాలు నమోదు చేసుకుని.. బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపడతారు.

588 మద్యం సీసాల పట్టివేత

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: సంతబొమ్మాళి మండలం కోటపాడు పంచాయతీ బృందావనం గ్రామంలో ఒడిశాకు చెందిన 588 మద్యం సీసాలను శుక్రవారం పట్టుకున్నట్లు కోటబొమ్మాళి ఎక్సైజ్ సీఐ గాయత్రి తెలిపారు. గ్రామానికి చెందిన అప్పిని రవి పాకలో మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదుచేసి నిందితుడి కోసం రెండు రోజులుగా గాలిస్తున్నట్లు చెప్పారు.

చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: కాశీబుగ్గతోపాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన పలు చోరీ కేసుల్లో నిందితులైన ఇద్దరిని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ ఇన్‌ఛార్జి డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం దుప్పలవలసకు చెందిన బి.లక్ష్మణరావు, శ్రీకాకుళం పట్టణం గుజరాతీపేటకు చెందిన పి.చిన్న కాశీబుగ్గలో 4 ద్విచక్ర వాహనాలు, శ్రీకాకుళం పీఎన్ కాలనీలోని ఓ ఇంట్లో 5 తులాల వెండి, అక్టోబర్ 31న బొబ్బిలిలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలు దొంగలించారు. వీరిని కాశీబుగ్గలో ఆదివారం అరెస్టు చేసి, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మరొకరిని అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ వివరించారు. సీఐ సూర్యనారాయణ పాల్గొన్నారు.

నడిసంద్రంలో మత్స్యకారుడి మృత్యువాత

తోటయ్య (పాత చిత్రం)

శ్రీకాకుళం గ్రామీణం, న్యూస్‌టుడే: సముద్రంపై వేటకు వెళ్లి మత్స్యకారుడు మృత్యువాత పడిన ఘటన శ్రీకాకుళం గ్రామీణ మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం గ్రామీణ మండలం పెదగనగళ్లవానిపేట చెందిన నలుగురు మత్స్యకారులు ఆదివారం చేపల వేటకు వెళ్లారు. అలల ఉద్ధృతికి పడవ బోల్తాపడటంతో సముద్రంలో గల్లంతయ్యారు. వారిలో ముగ్గురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా.. గనగళ్ల తోటయ్య(55) నీట మునిగి మృతి చెందారు. తోటి మత్స్యకారులు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తోటయ్య భార్య నీలవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.రాము తెలిపారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ట్రాక్టరు బోల్తా.. డ్రైవర్ దుర్మరణం

సారవకోట, న్యూస్‌టుడే: చిన్నగుజ్జువాడ గ్రామ సమీపంలోని మలుపు వద్ద ఆదివారం ట్రాక్టరు బోల్తాపడింది. ఘటనలో డ్రైవర్ బొల్ల లక్ష్మణరావు (37) వాహనం కింద పడి అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన స్వగ్రామం అలుదు. కొన్ని సంవత్సరాలుగా కేలవలసకు చెందిన రెడ్డి సింహాచలం ట్రాక్టరు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. రాతిగుండ కోసం వెళ్తున్న క్రమంలో వాహనం అదుపుతప్పి పొలంలో బోల్తా పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ట్రాక్టరును పైకి తీసే సరికే లక్ష్మణరావు మృతి చెందినట్లు గుర్తించారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భార్య నీలవేణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎస్సై బి.అనీల్‌కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

టెక్కలి పట్టణం(నందిగాం), న్యూస్‌టుడే: నందిగాం మండలం లట్టిగాం జాతీయ రహదారిపై గతనెల 27న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బొమ్మాళి సుదర్శనరావు (42) చికిత్స పొందుతూ విశాఖలోని కేజీహెచ్‌లో శనివారం రాత్రి మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పార్వతీపురం మన్యం జిల్లా భామినికి చెందిన సుదర్శనరావు అత్తవారి గ్రామమైన హరిదాసుపురంలో అయ్యప్ప స్వామి పూజకు కుమార్తెతో కలిసి బయలుదేరారు. లట్టిగాం వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. ముగ్గురు ఒకే ద్విచక్ర వాహనంపై వస్తూ బలంగా ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని తొలుత టెక్కలి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి శ్రీకాకుళం, అనంతరం విశాఖ తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. సుదర్శనరావు నరసన్నపేటలోని ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేసే వారు. భార్య సరస్వతి, కుమార్తె ఉన్నారు. ఎస్సై షేక్ మహ్మద్ అలీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.



సుదర్శనరావు

రైలు నుంచి జారిపడి యువకుడు..

బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలి మండలం లచ్చయ్యపేట గేటు వద్ద గుర్తు తెలియని రైలు నుంచి ఆదివారం రాత్రి జారిపడి యువకుడు మృతి చెందాడని రైల్వే హెచ్‌సీ ఈశ్వరరావు తెలిపారు. మృతుడి వద్ద లభించిన టికెట్ ఆధారంగా ఆయన పార్వతీపురం నుంచి విశాఖ వైపు వెళ్తున్నట్లుగా తెలిసిందన్నారు. పొందూరులోని రామ్మోహన్ కాలనీకి చెందిన బొడ్డాన శివశంకర్(33)గా గుర్తించామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం ప్రాంతీయాసుపత్రికి తరలించామన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

ప్రజాభీష్టం మేరకు కార్గో విమానాశ్రయం నిర్మించాలి

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: పలాసలో కార్గో విమానాశ్రయ నిర్మాణం ప్రజాభీష్టం మేరకే జరగాలని సామాజిక కార్యకర్త నాయుడు గారి రాజశేఖర్ కోరారు. శ్రీకాకుళం నగరంలో ఆదివారం కార్గో విమానాశ్రయ ప్రత్యేకాధికారి ఎం.వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ప్రజా వ్యతిరేకత లేకుండా ఎయిర్‌పోర్టు నిర్మించాలని, భూసేకరణ విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.



ప్రత్యేకాధికారికి వినతి పత్రం అందజేస్తున్న నాయుడుగారి రాజశేఖర్

చికెన్ ధరలు

రకం	బ్రాయిలర్ (లైవ్)	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	150	255	275

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి Cell: 80085 97609

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి Cell: 80081 11237

EENADU Classifieds

JOBS

Wanted Civil Engineers having exp. in Water supply/ treatment and land survey be able to work on Auto Cad ✆ 8919167199.

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజిలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/Female) కావలెను. సంప్ర: ✆: 8465005959.

FACULTY/ TEACHERS

Wanted Higher English Primary Hindi & Maths Faculties & Telecaller (F) Office Boy (M) Contact : 7382599568.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

పలాస

• పలాస • ఇచ్ఛాపురం

3న సామూహిక హనుమాన్ వ్రతాలు

ప్రసన్నాంజనేయస్వామి

ఇచ్ఛాపురంలోని కోదండరామస్వామి దేవాలయంలో మార్గశిర త్రయోదశి పర్వదినం సందర్భంగా 3న సామూహిక హనుమాన్ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త శ్రీలక్ష్మి తెలిపారు. ఏటా ఈ వ్రతాలు నిర్వహిస్తున్నామని, బుధవారం ఉదయం సుప్రభాత సేవ, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ప్రసన్నాంజనేయస్వామికి అభిషేకం జరుగుతాయన్నారు. వ్రతాల్లో పాల్గొనే వారు ముందుగా 99480 79817 నంబరులో పేర్లు నమోదు చేసుకోవాలని శ్రీలక్ష్మి వివరించారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

కొవ్వొత్తుల ర్యాలీ

నెల్లూరులో జరిగిన ప్రజానాట్యమండలి కళాకారుడు పెంచలయ్య హత్యకు నిరసనగా కాశీబుగ్గలో పలు సంఘాలు ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వ్యతిరేక కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యం కలిగిస్తున్న పెంచలయ్యను గంజాయి ముఠా కక్షగట్టి హత్య చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ఎన్జీవోస్ అధ్యక్షుడు గోపాల్, హేమసుందర్, అజయ్‌కుమార్, అనిల్‌కుమార్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, కాశీబుగ్గ

జనసంద్రం

డొంకూరు తీరంలో సందడి

పర్యాటకులతో కిటకిటలాడుతున్న అక్కుపల్లి శివసాగర తీరం

సాగరతీరాల్లో రెండు వారాలుగా పిక్నిక్ సందడి నెలకొంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు, పెద్దలక్ష్మీపురం, వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి శివ సాగర తీరాలు సందర్శకులతో ఆదివారం కళకళలాడాయి. ఒడిశాతోపాటు ఆంధ్రాకు చెందిన పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చి సంద్రం ఒడ్డున సేదతీరారు. సరుగుడు తోటల్లో వన భోజనాలు చేశారు. సాయంత్రం ఇసుక తిన్నెలపై సేదతీరుతూ ఉల్లాసంగా గడిపారు. సముద్ర స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం, వజ్రపుకొత్తూరు

ఇద్దరికి గాయాలు

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: పలాస మండలం సున్నాడ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయాలపాలయ్యారు. కొత్త ఊరుకు చెందిన లోకనాథం సైకిల్‌పై పలాస నుంచి ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయాలపాలయ్యారు. ద్విచక్ర వాహనదారుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు ఏఎస్సై సంజీవరావు వివరాలు సేకరించారు.

క్రీడల్లో రాణించి.. కొలువు సాధించాలని..

– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

వారంతా మత్స్యకార కుటుంబాల్లో పుట్టి క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ నిర్దేశించుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నారు. ఓ వైపు తల్లిదండ్రుల ప్రోత్సాహం మరో వైపు వ్యాయామోపాధ్యాయుల శిక్షణతో చక్కగా రాణిస్తున్నారు. క్రీడాసామగ్రి కొరత, సరైన మైదానం లేకపోయినా సాధించే తపనతో ముందుకు సాగుతున్నారు. అలా పలువురు విద్యార్థులు డొంకూరు జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ కొలువుల్లో క్రీడా రిజర్వేషన్ల శాతం పెరిగిన నేపథ్యంలో ఆటల్లో మెరుగైన ప్రదర్శనలిస్తూ సర్కారీ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ముందడుగేస్తున్నారు.

ఐపీఎస్ అవుతా..

హేమలత 9వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు తమ్మయ్య, ఈశ్వరి రెక్కల కష్టం మీద ఆధారపడి నెట్టుకొస్తున్నారు. క్రీడలపై ఆసక్తితో రెండేళ్ల నుంచి శిక్షణ పొందుతూ ఇటీవల కడపలో జరిగిన సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో బంగారు, కర్నూల్‌లో జరిగిన స్కూల్ గేమ్స్‌లో రజత పతకాలు సాధించింది. బాగా చదివి ఐపీఎస్ కావాలనే లక్ష్యం పెట్టుకుంది.

ఉపాధ్యాయురాలిగా..

అను పదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు చిన్నారావు, గంగమ్మ వేటపై ఆధారపడి జీవనం సాగిస్తూ కుమార్తెను చదివిస్తున్నారు. ఈమె ఇటీవల కడపలో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఉపాధ్యాయురాలు కావాలనే ఆకాంక్షతో విద్యలోనూ సత్తా చాటుతోంది.

గ్రూప్-I సాధిస్తా..

గోకుల్ పదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు హిమాచలం, ఝాన్సీ ఇద్దరూ రైతులే. ఇటీవల విజయవాడలో జరిగిన జాతీయ స్థాయి అండర్-17 చదరంగం పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. గ్రూప్-1 ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెబుతున్నాడు.

వైద్యుడిగా..

పృథ్వీ పదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ రైతులే. ఇటీవల విజయవాడలో జరిగిన జాతీయ స్థాయి అండర్-17 చదరంగం పోటీల్లో సత్తా చాటిన ఈ బాలుడు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువులోనూ రాణిస్తున్నాడు. జాతీయ స్థాయిలో పతకం సాధించి, ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడిగా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడు.

గురువునవుతా..

చరణ్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు ఈశ్వరరావు, హేమలత. తండ్రి వెల్డింగ్ చేస్తూ బాలుడిని క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన జాతీయ స్థాయి అండర్-14 చదరంగం పోటీల్లో మెరుగైన ఫలితాలు రాబట్టాడు. జాతీయ స్థాయి పతకం సాధించి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు అవ్వాలనుకుంటున్నాడు.

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 8008574279 9063144707

సమస్య: రత్తకన్న ప్రధాన మార్గంలో రెండు చోట్ల వీధి దీపాలు వెలగడం లేదు. - కె.నారాయణరావు, ఇచ్ఛాపురం

సమాధానం: పరిశీలించి, సమస్యను పరిష్కరిస్తాం. - వి.కిషోర్, ఏఈ, ఇచ్ఛాపురం

?: గరుడఖండిలో ప్రధాన రహదారి పక్కనే చెత్త పారబోస్తున్నారు. - గ్రామస్థులు

●: మూడు రోజుల్లో చెత్త తొలగించి సమస్యను పరిష్కరిస్తాం. - జానకిరాం, పంచాయతీ కార్యదర్శి, గరుడఖండి.

- న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం, పలాస గ్రామీణం

దీపాలు వెలిగాయ్

స్పందనకు వందనం

ఇచ్ఛాపురం పుర పరిధి రత్తకన్న వీధి మార్గంలో వీధి దీపాలు వెలిగేలా చేయడంతో స్థానికుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను 'ఈనాడు' 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా రత్తకన్న కాలనీ వాసులు పురాధికారులకు నివేదించారు. దీనిపై స్పందించిన కమిషనర్ నల్లి రమేష్, ఇంజినీరింగ్ విభాగ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి, సమస్యను పరిష్కరించారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

గుంతతో చింత

కాశీబుగ్గ ఎంపీడీవో కార్యాలయం వీధి నుంచి శ్రీనివాసనగర్‌కు వెళ్లే దారిలో గుంత తవ్వి వదిలేశారు. దీంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైపులైన్ల మరమ్మతులకు తవ్విన గుంత పూడ్చకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. పైపులైన్ల లీకుల పరిశీలన కోసం గుంతను పూడ్చకుండా ఉంచామని, సోమవారం పూడ్చేలా చర్యలు తీసుకుంటామని ఏఈ కిరణ్‌కుమార్ తెలిపారు. – న్యూస్‌టుడే, పలాస

కాలువలు లేక అవస్థలు

కవిటిలో మహాలక్ష్మి థియేటర్ వీధిలో కాలువలు లేక వాడుక నీరంతా రోడ్డుపైకి వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సమస్య అధికంగా ఉంటోందని, దుర్వాసన, దోమలతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పంచాయతీ ఈవో ఎం.రవిని వివరణ కోరగా కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

తలుపులు పాడై తిప్పలు

చినకోష్టలోని ఆరోగ్య ఉపకేంద్రం ఇది. తలుపులు పాడయ్యాయి. రంధ్రాలు ఏర్పడటంతో విషసర్పాలు ప్రవేశిస్తున్నాయి. వెనక భాగం తలుపు పూర్తిగా పాడైంది. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. దీంతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. తలుపులు పాడైన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, నిధులు సమకూర్చిన వెంటనే బాగుచేయిస్తామని సిరిపురం వైద్యాధికారి సాయి తెలిపారు. – న్యూస్‌టుడే, మందస

స్తంభాలు ఒరిగిపోతున్నా పట్టదా..?

కవిటి మండలం బొరివంక నుంచి ఇద్దివానిపాలెం వెళ్లే రోడ్డులో పలు చోట్ల విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయి పడిపోయే స్థితిలో ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఇద్దివానిపాలెం వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విద్యుత్తు శాఖ ఏఈ యు.శ్రీనివాసరావును వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. – న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

నిత్యం ఇబ్బందులే..

డొంకూరు సాగర తీరానికి వెళ్లే ప్రధాన రహదారిలో కాలువ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వాడుక నీరు రోడ్డుపై నిల్వ ఉంటోంది. దీంతో దుర్వాసన, దోమల బెడద అధికంగా ఉందని, రాకపోకలకు అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి కృష్ణకు వివరణ కోరగా ఉన్నతాధికారులు దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

ప్రజాప్రతినిధులంటే లెక్కలేదా?

సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సభ్యులు

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచి, ఎంపీటీసీ సభ్యులను అధికారులు లెక్కచేయడం లేదని, గ్రామాల్లో జరుగుతున్న సమావేశాలకు కనీస సమాచారం ఇవ్వకపోవడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిటి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కడియాల పద్మ అధ్యక్షతన మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. మండలంలో 50 శాతం మంది రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ జమైందని బొరివంక, వరక ఎంపీటీసీ సభ్యులు డి.సతీష్, కృష్ణారావు ప్రశ్నించారు. దీనిపై ఏవో శ్రీదేవి మాట్లాడుతూ వెబ్‌ల్యాండ్‌లో పేర్లు ఉన్న రైతులకు మాత్రమే పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. తహసీల్దార్ బి.మురళీమోహనరావు మాట్లాడుతూ మండలంలో 2034 జాయింటు ఎల్‌పీఎంలు ఉండటంతో చాలా మందికి అందలేదని, వాటిని సరిచేసే పనిలో రెవెన్యూ అధికారులు ఉన్నారన్నారు. బొరివంక సచివాలయంలో డిజిటల్, వ్యవసాయ, ఇంజినీరింగ్ సహాయకులు లేరని సర్పంచి, ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కపాసుకుద్దిలో ఇళ్ల సర్వే జరుగుతున్న సమయంలో ప్రజా ప్రతినిధులకు ఎందుకు సమాచారం ఇవ్వడంలేదని పలువురు ప్రశ్నించారు. ఎంపీపీగా ఉన్న తననూ ఎవరూ సంప్రదించడం లేదని పద్మ మండిపడ్డారు. ఇకపై ఇలా జరగకుండా అందరికీ సమాచారం ఇస్తామని అధికారులు తెలిపారు. ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎంపీడీవో త్రినాథ్, డిప్యూటీ ఎంపీడీవో వరప్రసాద్, ఎస్సై రవివర్మ పాల్గొన్నారు.

సామాజికవర్గ అభ్యున్నతికి తోడ్పడండి

కొండ శంకర్‌రెడ్డిని సత్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: అన్ని వర్గాలకూ న్యాయం చేసి, వారి అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషిచేస్తున్నారని, అదే పంథాలో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని రెడ్డిక సామాజికవర్గ అభ్యున్నతికి కృషి చేయాలని రాష్ట్ర రెడ్డిక సామాజికవర్గ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ అధ్యక్షుడు కొండా శంకర్‌రెడ్డికి రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలుసుకున్న శంకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శంకర్‌రెడ్డిని మంత్రి అచ్చెన్నాయుడు శాలువతో సత్కరించి, అభినందనలు తెలిపారు.

హౌసింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు అవసరం

సోంపేట, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంలో హౌసింగ్ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి ఉందని, ఏళ్ల తరబడిగా ప్రజలు ఇంటి నిర్మాణాల పరంగా ఇబ్బందులు పడుతున్నారని, వీటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు ముఖ్యమంత్రిని కోరారు. ఆదివారం సీఎం చంద్రబాబుతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే అవకాశం రావడంతో స్థానిక పరిస్థితులు, హౌసింగ్ వ్యవహారం గురించి వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ గత ప్రభుత్వం చేపట్టిన అరాచకాల మూలంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, అనర్హుల పేరిట ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడంతో సమస్యలు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యను మార్చి నెలాఖరు నాటికి పరిష్కారమయ్యేలా చర్యలు చేపడుతున్నామన్నారు.

యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు

మందస మండలం చినకోష్ట నుంచి సరిహద్దు గ్రామం అంబటికంబారం వరకు రూ.3 కోట్లతో రహదారి అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. పాడైన పాత రోడ్డును యంత్రాలతో తొలగించి వెట్‌మిక్స్ పొరలు వేస్తున్నారు. పాత కల్వర్టులు తొలగించి కొత్తవి నిర్మిస్తున్నారు. అంబటికంబారం నుంచి ఒడిశా గ్రామాలకు అనుసంధానం చేస్తూ అక్కడి ప్రభుత్వం మహేంద్రతనయ నదిపై వంతెన నిర్మాణం చేపడుతోంది. – న్యూస్‌టుడే, మందస

ఆరుబయట మల, మూత్ర విసర్జన వద్దు

సోంపేట, న్యూస్‌టుడే: జింకిభద్ర పంచాయతీ పరిధిలో పలు మంచినీటి చెరువులు, శ్మశాన వాటిక తదితర ప్రాంతాల్లో మల, మూత్ర విసర్జనలతో రోగాలు విజృంభిస్తాయని సర్పంచి టి.పద్మావతి అన్నారు. ఈ మేరకు స్థానికులతోపాటు అయ్యప్ప, భవానీ, ఇతర మాలధారణ భక్తులు పాతచెరువు, కొనపలవాని చెరువు, ఎర్రవాని చెరువు గట్లతోపాటు సోంపేట-బారువ ప్రధాన రోడ్డుపై ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేశారు.

పాతచెరువు వద్ద బోర్డులు ఏర్పాటు చేస్తున్న సిబ్బంది

సేవలతోనే గుర్తింపు

ఎంఎస్‌పల్లి పాఠశాలలో కుమార్ దంపతులను సత్కరిస్తున్న ఎంఈవో చిట్టిబాబు

నువాగడ ఆశ్రమ పాఠశాలలో దుర్గాప్రసాద్‌ను సన్మానిస్తున్న ఎంపీపీ దేవదాసురెడ్డి

ఉపాధ్యాయులకు వారు చేసిన సేవలే గుర్తింపునిస్తాయని ఎంఈవో కె.చిట్టిబాబు, ఎంపీపీ దేవదాసురెడ్డి అన్నారు. కంచిలి మండలం ఎంఎస్‌పల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన ఎస్.కుమార్ దంపతులను పాఠశాల ఆవరణలో ఆదివారం సన్మానించారు. నువాగడ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించిన దుర్గాప్రసాద్ పాడిని ఎంపీపీతోపాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు సన్మానించారు. ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ పండా, ఎంటీఎస్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.కామేశ్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, కంచిలి/గ్రామీణం

బాధిత కుటుంబాలకు బాసట

హిమవతి కుమార్తెలకు నగదు అందజేస్తున్న యువసేన సభ్యులు

సోంపేట, ఇచ్ఛాపురం గ్రామీణం, వజ్రపుకొత్తూరు / గ్రామీణం: ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం నుంచి జారిపడి మృత్యువాత పడిన మాకన్నపురానికి చెందిన ఉలాల హిమవతి కుటుంబానికి ఎం.ఎన్.ఆర్ యువసేన సభ్యులు ఆర్థిక సాయం అందజేశారు. శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌కు గురైన హిమవతి అవయవాలు ఆరుగురికి దానం చేశారు. ఈ క్రమంలో ఆదివారం మాకన్నపురం తెదేపా కార్యాలయంలో సభ్యులు సమకూర్చిన రూ.35 వేలు సర్పంచి మద్దిల నాగేశ్వరరావు చేతుల మీదుగా హిమవతి కుమార్తెలకు అందజేశారు. యువసేన ప్రతినిధులు జోగారావు, శ్యామలరావు, బాలకృష్ణ, భువనేశ్వరరావు, వల్లభరావు పాల్గొన్నారు. ● ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టికి చెందిన జన సైనికుడు రాజేష్ ఇటీవల మృతిచెందాడు. దీంతో గ్రామానికి చెందిన జనసైనికులు, గ్రామస్థులతోపాటు జనసేన రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి రాజు బాధిత కుటుంబానికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందించారు. ● వజ్రపుకొత్తూరు మండలం చిన్నపల్లివూరికి చెందిన ఎన్.కామరాజు ఇటీవల మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులకు హ్యాండ్స్ టు గెదర్ సంస్థ ప్రతినిధులు రూ.10 వేలు అందజేశారు. ప్రతినిధులు గణపతి, ధనరాజ్, శేఖర్, గణేష్, మనోజ్, ప్రకాశ్, రామారావు, ఆదినారాయణ, కూర్మారావు పాల్గొన్నారు.

నిర్లక్ష్యపు నీడలో జలవనరు

న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

ఇచ్ఛాపురం పట్టణంలో మంచినీటిని అందించే రెండు బావుల్లో ఒకటి లాలాపేటలో రైలు నిలయానికి సమీప వీధిలో మసీదు వద్ద ఉంది. ఇక్కడ నీటి కోసం మహిళలు రెండు కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు. వేసవిలో ప్లాస్టిక్ డబ్బాలతో రిక్షాలపై నీటిని తీసుకెళ్తుంటారు. నిత్యం కనీసం వంద కుటుంబాల వారు ఇక్కడ నీటిని తీసుకెళ్లారు. రెండో బావి కృష్ణసాగర్‌లో బెల్లుపడ కొండల సమీపంలో ఉంది. ఇది చాలా పెద్దది.

కృష్ణసాగర్ బావి సంరక్షణకు బెల్లుపడ ప్రజలు ముందుకొచ్చారు. లాలాపేట బావిని పురపాలక సంఘం నిర్వహిస్తోంది. గతంలో సంరక్షణ చర్యల్లో భాగంగా చుట్టూ ప్రహరీ నిర్మించారు. దుస్తులు ఉతకడం, సామగ్రి కడగడం నిషేధించారు. స్నానాదికాలు, తాగేనీటిని తీసుకెళ్లేందుకే అనుమతించేవారు. ఇటీవల ప్రహరీలో కొంత భాగం దెబ్బతినడంతో రక్షణ కరవైంది.

లాలాపేట మంచినీటి బావి

పరిరక్షణకు చర్యలు

లాలాపేట బావి పరిరక్షణకు చర్యలు చేపడతాం. నీరు కలుషితమయ్యే ఏ చర్యనూ అనుమతించం. అక్కడి వారూ శ్రద్ధ చూపాలి. ప్రహరీ మరమ్మతులు చేపడతాం. పట్టణంలో మంచినీటి బావులను సంరక్షించేందుకు కౌన్సిల్ పలు చర్యలు తీసుకుంటోంది. – నల్లి రమేష్, పుర కమిషనరు, ఇచ్ఛాపురం

● ఈ ఏడాది పెద్దగా వర్షాలు లేకపోవడంతో బావినీరు కూడా తగ్గింది. కరవు రోజుల్లో వేలాదిమందికి నీరందించే ఈ వనరు ప్రస్తుతం నిర్లక్ష్యం వల్ల దీనావస్థకు చేరిందని స్థానికులు వాపోతున్నారు. బావికి 300 మీటర్ల పరిధిలో ఎలాంటి బోర్లకు అనుమతి ఇవ్వకూడదని, బావి రాతికట్టును పటిష్ఠం చేయాలని, ప్రహరీ నిర్మాణం చేపట్టాలని, సమీపంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

అబుధాబి నుంచి స్వగ్రామానికి మృతదేహం

ఇచ్ఛాపురం గ్రామీణం: డొంకూరు తీర ప్రాంతానికి చెందిన మత్స్యకార యువకుడు బడే చంటి(21) అబుధాబిలో అనుమానాస్పదంగా మృతిచెందిన సంగతి విదితమే. అతని మృతదేహం ఐదు రోజుల అనంతరం ఆదివారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంది. సాయంత్రం గ్రామస్థులు, కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

చిరకాల సమస్యకు మోక్షం

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం పురపాలకసంఘ పరిధి 9వ వార్డు చిన్నాకుల వీధి, పంజావీధి కూడలిలో ఉన్న కల్వర్టు శిథిలమై ఏడాది దాటింది. ఈ సమస్యపై పలుమార్లు 'ఈనాడు'లో కథనాలు రాగా, వార్డు తెదేపా నాయకులు రాహుల్‌కుమార్ సాహు వాటిని ప్రభుత్వ విప్ డా.బెందాళం అశోక్ దృష్టికి తీసుకెళ్లి పుర నిధులు మంజూరయ్యేలా చేశారు. నిర్మాణ పనులు ప్రారంభం కాగా.. వాటిని ఆదివారం రాహుల్ కుమార్ పర్యవేక్షించారు. నందిగాం కోటి, ప్రసాద్ ఆచారి, సత్య మహాపాత్ర్ పాల్గొన్నారు.

కళాశాలను కాపాడుకుందాం

మందస ప్రభుత్వ జూనియర్ కళాశాలను అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు చినజీయరుస్వామి కనుసన్నల్లో సన్నాహాలు జరుగుతున్నాయని, దీన్ని తిప్పికొట్టి కళాశాలను కాపాడుకుందామని రాష్ట్ర రైతుకూలీ సంఘం ఉపాధ్యక్షుడు కె.మోహనరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మందసలో విద్యార్థుల తల్లిదండ్రులు, సామాజికవేత్తలతో ఆదివారం సమావేశమయ్యారు. ఇప్పటికే కళాశాల స్థలంలో కొంత భాగం ఆక్రమణకు గురైనా ఎవరూ పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వి.గోపాల్, ఆర్.దిలీప్‌కుమార్, పురుషోత్తం బెహరా, నిరంజన్ బెహరా, ఎం.కోదండరావు, ప్రదీప్ పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, మందస

పోటీతత్వంతోనే ప్రతిభకు మెరుగులు

పోటీతత్వంతోనే ప్రతిభకు మెరుగులు దిద్దొచ్చని, విద్యార్థులు స్నేహపూర్వక పోటీతో ఉన్నత భవితకు మార్గం ఏర్పాటు చేసుకోవాలని వక్తలు సూచించారు. సోంపేట కొంచాడ రాజేశ్వరరావు విద్యాసంస్థలో ఆదివారం పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్ష నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 759 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు ఆకర్షణీయమైన నగదు, ప్రోత్సాహకాలు అందిస్తామని పాఠశాల కరస్పాండెంట్ తెలిపారు. ప్రధానోపాధ్యాయులు జయశంకర్, తేజేశ్వరరావు, మణికుమార్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, సోంపేట

ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు

మందసలో రాజ్యాంగ దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా 'భారత ప్రజాస్వామ్యం'పై ఉన్నత పాఠశాలలో ఎన్.ఎం.ఆర్. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు ఆదివారం ప్రోత్సాహకాలు అందజేశారు. ప్రధానోపాధ్యాయుడు ఎం.శ్రీనివాసరావు, జి.తిరుపతిరావు, ఎం.కోదండరావు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, మందస

భగవద్గీత పఠన పోటీలు

కాశీబుగ్గ పెంటవీధి కాశీవిశ్వేశ్వర దేవాలయంలో పలాస మండలం పిల్లలకు ఆదివారం విశ్వహిందూ పరిషత్తు ఆధ్వర్యంలో భగవద్గీత పఠన పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన వారికి జ్ఞాపికలు అందజేశారు. అయ్యప్పమాల ధరించిన పురపాలక సంఘానికి చెందిన ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. విశ్వహిందూ పరిషత్తు ప్రాంతీయ ప్రతినిధి సాయిరాం, కార్యదర్శి విజయ్‌కుమార్ పట్నాయక్, చంద్రమౌళి, మురళి పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, కాశీబుగ్గ

ప్రశాంతంగా ఎన్ఎంఎంఎస్ నమూనా పరీక్ష

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ సంఘం (పీఆర్‌టీయూ) ఆధ్వర్యంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ స్థాయి జాతీయ ప్రతిభా ఉపకారవేతనం (ఎన్ఎంఎంఎస్) నమూనా పరీక్ష ప్రశాంతంగా జరిగింది. కాదా లక్ష్మీకాంతమ్మ పుర బాలికోన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం దీన్ని నిర్వహించగా, నియోజకవర్గ నలుమూలల నుంచి 250 మంది 8వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ఎంఈవో ఎస్.విశ్వనాథం, బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బల్ల శ్రీనివాసరావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.సూర్యారావు, పీఆర్‌టీయూ పట్టణ అధ్యక్షుడు పి.చంద్రశేఖర్‌రావు, కె.అప్పన్న, ఫల్గుణరావు పాల్గొన్నారు.

(c) eenadu

టెక్కలి

●టెక్కలి ●నరసన్నపేట ●పాతపట్నం

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 9441426248 8374620852

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలు, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. లేదా ఫోన్లో వివరించొచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి

పోలాకి, న్యూస్‌టుడే: మండలంలో చేపట్టిన స్వామిత్వ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని ఈవోపీఆర్డీ బి.పద్మావతి సూచించారు. ఆదివారం పోలాకిలో ఆమె మాట్లాడుతూ.. మండలంలోని 16 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేశామని తెలిపారు. సర్వే ఈనెల 5వ తేదీ నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు.

అప్రమత్తతతోనే ఎయిడ్స్ దూరం

సారవకోట: ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన

కొత్తూరు, సారవకోట, న్యూస్‌టుడే: అప్రమత్తతతోనే ఎయిడ్స్ వ్యాధి దూరమవుతుందని కుంటిభద్ర జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం బీవీ రమణ, సైన్స్ ఉపాధ్యాయుడు సోమేశ్వరరావు అన్నారు. విద్యాలయం ఆవరణలో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆదివారం ర్యాలీ చేశారు. ★ ఎయిడ్స్ డే సందర్భంగా అవలింగి గ్రామంలోని జేబీటీ పాఠశాల విద్యార్థులు హెచ్ఐవీ అక్షర రూపంలో ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది. పాఠశాల వ్యవస్థాపకుడు జె.మోహన్‌గాంధీ పాల్గొన్నారు.

సీఎం సహాయనిధి పేదలకు వరం

గురువు స్వాతికి సాయం అందిస్తున్న ఎమ్మెల్యే రమణమూర్తి

పోలాకి, న్యూస్‌టుడే: సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మబగాం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆదివారం సీఎం సహాయనిధి సాయాన్ని ఆయన అందజేశారు. బుడితి గ్రామానికి చెందిన నిక్కు సన్యాసమ్మకు రూ.18,810, వెలుసోదకు చెందిన గురువు స్వాతికి రూ.30,000 మంజూరయ్యాయి.

పేరుకే 50 పడకల ఆసుపత్రి..!

– న్యూస్‌టుడే, పాతపట్నం

పాతపట్నం సీహెచ్‌సీలో నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్

పాతపట్నం సామాజిక ఆసుపత్రిలో అరకొరగా సేవలందుతున్నాయి. జిల్లాకు శివారు ప్రాంతం అయినప్పటికీ సిబ్బంది కొరత, వసతుల లేమి, వినియోగానికి నోచుకోని పరికరాలతో పరిస్థితి దైన్యంగా మారింది. పాతపట్నం, హిరమండలం, మెళియాపుట్టి మండలాల నుంచి రోజుకు సుమారు 200 మంది వరకు ఇక్కడికి వస్తుంటారు. కాలానుగుణ వ్యాధులు ప్రబలిన సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. వెనకబడిన, పేద ప్రజలు అధికంగా ఉండే నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉండటంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వేధిస్తున్న సిబ్బంది కొరత

పాతపట్నం సామాజిక ఆసుపత్రి ఏర్పాటుచేసి దశాబ్దాలు గడిచినా పరిస్థితి మారలేదు. 50 పడకల ఆసుపత్రిగా అవతరించినప్పటికీ కొన్ని సేవలకే పరిమితమైంది. ప్రధానంగా అత్యవసర సమయాల్లో వినియోగించే ఆక్సిజన్ ప్లాంట్‌ను రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసినప్పటికీ సాంకేతిక సిబ్బంది లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. కంటి వైద్య నిపుణులు పోస్టు ఖాళీగా ఉంది. సహాయకుడు మాత్రమే ఉన్నారు. ఏడు సంవత్సరాలుగా హోమియో వైద్యుడు లేరు. అక్కడా కింది స్థాయి సిబ్బందే పనిచేస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలో ఉద్యానం పనులు మధ్యలో వదిలేశారు.

ఉన్నతాధికారులకు తెలియజేస్తాం

సామాజిక ఆసుపత్రిలోని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వైద్యుల కొరత వేధిస్తోంది. సాంకేతిక సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తే ఆయా పరికరాలు వినియోగంలోకి వస్తాయి. – జి.వేణుగోపాలరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్

కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శికి సత్కారం

ఉమామహేశ్వరరావును సన్మానిస్తున్న భాజపా నేతలు

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అన్నెపు ఉమామహేశ్వరరావును టెక్కలిలో భాజపా నేతలు ఆదివారం సన్మానించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు రాంజీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అట్టాడ రవిబాబ్జి, నడుపూరు లక్ష్మీనారాయణ, బూరె నరేంద్రచక్రవర్తి, శాసనపురి శ్రీను, ఆకుల ప్రకాశ్ పాల్గొన్నారు.

విద్యార్థుల క్షేత్ర పర్యటన

ఐటీడీఏ కార్యాలయం ముందు విద్యార్థులు, ఉపాధ్యాయులు

పాతపట్నం, న్యూస్‌టుడే: స్థానిక పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం క్షేత్ర పర్యటన చేశారు. హిరమండలం గొట్టాబ్యారేజీ, మెట్టూరు రిజర్వాయర్, మెట్టుగూడ జలపాతం, సీతంపేట ఐటీడీఏ కార్యాలయాలను ప్రధానోపాధ్యాయుడు ఎస్.వైకుంఠరావు ఆధ్వర్యంలో సందర్శించారు. 60 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గ్రంథాలయం పరిశీలన

జలుమూరు, న్యూస్‌టుడే: గ్రంథాలయాల్లో పాఠకుల అభిరుచులకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వి.శంకరరావు అన్నారు. జలుమూరు శాఖా గ్రంథాలయంలో ఆదివారం ఆయన తనిఖీలు నిర్వహించి, దస్త్రాలు పరిశీలించారు. గ్రంథాలయ అధికారిణి ఆర్.డిల్లేశ్వరి ఉన్నారు.

పెచ్చులు పడుతున్నాయ్

జలుమూరు మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. పక్కనే కొండ ఉండటంతో పాములు, విష పురుగులు గదిలోకి వస్తున్నాయని వాపోతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. నిధులు మంజూరైన వెంటనే మరమ్మతులు చేపడతామని వ్యవసాయాధికారి కె.రవికుమార్ చెప్పారు. – న్యూస్‌టుడే, జలుమూరు

మురుగు పారే దారేది..?

పరిశుభ్రత పాటించాలని గ్రామాల్లో అధికారులు చైతన్యం కల్పిస్తున్నా.. పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిరమండలం పరిధి భగీరథపురం కాలనీలో పరిస్థితిని చిత్రంలో చూడొచ్చు. చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో కాశీప్రసాదరావు పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, హిరమండలం

ఆదమరిస్తే ఆసుపత్రికే..!

తాటిపర్తి- నీలంపేట మార్గంలో గరీబులగెడ్డపై వంతెన రక్షణ గోడలు విరిగిపోయాయి. కోటబొమ్మాళి, సారవకోట, పాతపట్నం, ఒడిశాకు చెందిన ప్రయాణికులు నిత్యం ఈ మార్గంలోనే రాకపోకలు చేస్తుంటారు. ప్రధాన రహదారిలో పరిస్థితి ఇలా ఉండటంతో పలువురు పెదవి విరుస్తున్నారు. ప్రమాదాలు జరగక ముందే సిబ్బంది చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఏఈ లోకేశ్ తెలిపారు. – న్యూస్‌టుడే, కోటబొమ్మాళి

ముందుకొస్తున్న ముప్పు

నరసన్నపేట మండలం లుకులాం- కొమనాపల్లి మార్గానికి ఇరువైపులా పనికిరాని మొక్కలు పెరిగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మలుపుల వద్ద వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఊరు నుంచి జల్లవానిపేట వరకు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ర.భ. శాఖ ఏఈ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. – న్యూస్‌టుడే, నరసన్నపేట గ్రామీణం

తాగునీటి సమస్య తీరింది

జలుమూరు, న్యూస్‌టుడే: శ్రీముఖలింగం తాగునీటి ప్రాజెక్టు ద్వారా జలుమూరు మండలంలోని పలు గ్రామాలకు తాగునీరందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అధికారులు స్పందించాలని కోరారు. సమస్యపై గతనెల 27న 'తాగునీటి కష్టాలు.. ఖాళీ బిందెలే సాక్ష్యాలు' శీర్షికతో వెలువడిన కథనానికి గ్రామీణ తాగునీటి విభాగం డీఈ జె.సుదర్శనరావు స్పందించి చర్యలు తీసుకున్నారు.

కాలువ పనుల్లో కదలిక

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: టెక్కలి- చెట్లతాండ్ర రోడ్డు విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న కాలువ పనుల్లో కదలిక వచ్చింది. 'అధికారుల అలసత్వం.. ఆక్రమణదారుల దందా' శీర్షికన 'ఈనాడు'లో గతనెల 27న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పంచాయతీ రాజ్ డీఈ సుధాకర్ ఆధ్వర్యంలో పనులు చేపడుతున్న సమయంలో సంబంధిత స్థలాలకు చెందిన వ్యక్తులు అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆర్డీవో కృష్ణమూర్తి స్థల యజమానులతో మాట్లాడటంతో వివాదం సద్దుమణిగింది.

ఆ రోజులు మళ్లీ రావు..!

సమావేశమైన పూర్వ విద్యార్థులు

జలుమూరు, న్యూస్‌టుడే: స్థానిక ఉన్నత పాఠశాలలో 1985- 90 సంవత్సరాల మధ్య 6 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం జరిగింది. జలుమూరులోని ఓ కల్యాణ మండపంలో కార్యక్రమం నిర్వహించారు. 100 మందికి పైగా కుటుంబాలతో పాల్గొని సందడి చేశారు. చదువు నేర్పిన గురువులను సన్మానించారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆనందంగా గడిపారు.

ప్రతి సమస్యకు పరిష్కారం

ప్రజలతో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: ప్రజా దర్బార్‌లో ఫిర్యాదులు అందించే వారు అధైర్య పడొద్దని, ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నిమ్మాడలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పలు సమస్యలపై మంత్రి వినతులు స్వీకరించారు. ఉపాధి కల్పన నేపథ్యంలో ఎక్కడ అవకాశం వచ్చినా వెళ్లాలని యువతకు సూచించారు. ఫిర్యాదులపై పంచాయతీరాజ్, సమగ్ర శిక్షా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు. కళింగ వైశ్య కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్, డైరెక్టర్లతో ముచ్చటించారు. కొత్తమ్మతల్లి ఆలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

మెకానిక్‌ల సంక్షేమానికి కృషి

పాతపట్నం, న్యూస్‌టుడే: మెకానిక్‌ల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీ సాయిదుర్గ పెట్రోల్ అండ్ డీజిల్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. పాతపట్నంలో ఆదివారం సంఘ సమావేశం జరిగింది. ఐకమత్యంతో పనిచేయాలని ఆయన కోరారు. కార్యవర్గ సభ్యులు, మెకానిక్‌లు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు

కొత్తూరు, న్యూస్‌టుడే: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది ప్రత్యేక బాధ్యతని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. నివగాం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పని చేసిన బి.భాస్కరరావు ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. పాఠశాల ప్రాంగణంలో ఆయన్ను ఘనంగా సన్మానించారు. నివగాం హెచ్‌ఎం జి.రాఘవదాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కళింగ కోమట్ల వన మహోత్సవం

కొత్తూరు, న్యూస్‌టుడే: కళింగ కోమట్ల సంఘం ఆధ్వర్యంలో కొత్తూరులో ఆదివారం వన మహోత్సవం నిర్వహించారు. కొత్తూరు, నివగాం, మెట్టూరు ప్రాంతాలకు చెందిన కళింగ కోమట్ల సామాజిక వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వాహకులు వివిధ పోటీలు నిర్వహించి, బహుమతులు అందించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. సాయంత్రం వరకు ఆటపాటలతో ఆనందంగా గడిపారు.

కీలక మండలం.. అధికారి లేక సతమతం

– న్యూస్‌టుడే, కొత్తూరు

సెలవులో కొత్తూరు తహసీల్దారు

పాతపట్నం నియోజకవర్గంలోని రెండో పెద్ద మండలం కొత్తూరు. 43 పంచాయతీలు, 36 రెవెన్యూ గ్రామాలు, సుమారు 70 వేల జనాభా ఉండటంతో నిత్యం వందలాది మంది రెవెన్యూ కార్యాలయానికి వివిధ పనులపై వస్తుంటారు. ఇలాంటి కీలకమైన మండలంలో తహసీల్దార్ ఉన్నట్లా.. లేనట్లా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నెల రోజులుగా ఆయన సీటు ఖాళీగా దర్శనమిస్తుండటంతో రీసర్వే, భూసమస్యలు, ధ్రువపత్రాల జారీ, ఇతర సేవలకు సంబంధించి దస్త్రాలు పేరుకుపోతున్నాయి.

ధ్రువపత్రాలకు ఇక్కట్లు

విద్యార్థులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత నెల రోజుల నుంచి ధ్రువపత్రాలకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అత్యవసరంగా పత్రాలు కావాల్సిన వారి బాధలు వర్ణనాతీతం. కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. ఫలితం లేకుండా పోతుందని వాపోతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 15న స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వేదిక పంచుకునే విషయంలో మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు ఎల్.తులసీవరప్రసాద్, తహసీల్దారు బాలకృష్ణ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తనపై తహసీల్దార్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఉప ఎంపీపీ జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ కారణంతోనే తహసీల్దారు సెలవుపై వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, పరిస్థితిని చక్కదిద్దాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం

ధ్రువపత్రాల జారీకి సంబంధించి ఇబ్బందుల్లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్ బాలకృష్ణ పేర్కొన్నారు. కొత్తూరు తహసీల్దారు కార్యాలయం సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని.. ఆయన ఆదేశాల మేరకు ముందుకెళ్తామని టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి తెలిపారు.

విహార యాత్రలతో మానసికోల్లాసం

హిరమండలం పరిధి సుభలయ కాలనీ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం శాలిహుండం, శ్రీకూర్మం, మొగదలపాడు సముద్ర తీరంలో పర్యటించారు. ఉపాధ్యాయులు ఆయా ప్రాంతాల గురించి విద్యార్థులకు వివరించారు. విహార యాత్రలు మానసికోల్లాసానికి దోహదపడతాయని ఎంఈవో కె.రాంబాబు తెలిపారు. – న్యూస్‌టుడే, హిరమండలం

ప్రతిభా పరీక్షలతో మేలు



ప్రతిభ చూపిన చిన్నారులతో ఉపాధ్యాయులు

జలుమూరు, న్యూస్‌టుడే: విద్యార్థుల్లోని తెలివితేటలను వెలికి తీసేందుకు ప్రతిభా పరీక్షలు ఎంతగానో దోహదపడతాయని పీఆర్టీయూ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు ఇప్పిలి మాధవరావు అన్నారు. జాతీయ ఉపకార వేతన నమూనా పరీక్షను చల్లవానిపేట ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. నాలుగు మండలాల నుంచి 310 మంది 8వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. కరవంజ ఆదర్శ పాఠశాలకు చెందిన తర్ర త్రివేణి, డి.గౌతమి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. లిఖిత, భవానీశంకర్ తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. రేష్మీ ప్రోత్సాహక బహుమతి దక్కించుకుంది. పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చల్ల దుర్గాప్రసాద్, నాయకులు బైరి అప్పారావు, కేశవరావు, ప్రధానోపాధ్యాయురాలు ఎన్.నిర్మళాదేవి పాల్గొన్నారు.

పెద్దమడిలో చోరీ

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: పెద్దమడి గ్రామానికి చెందిన జి.చంద్రవతి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో ఉంటున్న కుమార్తె ఇంటికి వెళ్లి ఆదివారం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం తెరచి ఉందని, ఇంట్లో బీరువాలో ఉన్న సుమారు 2 తులాల బంగారు ఆభరణాలు, రూ.5 వేలు నగదు తస్కరణకు గురైనట్లు గుర్తించి పోలీసులకు తెలియజేసినట్లు ఆమె పేర్కొన్నారు. పోలీసులు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

గోతిలో దిగబడిన వ్యాన్

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక ప్రధాన రహదారిలో డీఎస్పీ కార్యాలయం ఎదురుగా ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత నీటి పథకం పైపులైన్ గోతిలో ఒడిశాకు చెందిన వ్యాన్ ఆదివారం దిగబడింది. కొబ్బరికాయల లోడుతో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికులు అతి కష్టం మీద వాహనాన్ని బయటకు తీశారు. తరచూ పైప్‌లైన్లపై పలకలు విరిగిపోయి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

పట్టుశాలి సంక్షేమ సంఘం ఎన్నిక

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: టెక్కలిలో పట్టుశాలి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక అక్కపువీధిలో జరిగిన సమావేశంలో సంఘ అధ్యక్షుడిగా మలిపెద్ది మధుసూదనరావు, గౌరవాధ్యక్షుడిగా పమ్మిన సింహాచలం, ఉపాధ్యక్షుడిగా బుడ్డ నందికేశ్వరరావు, ప్రధానకార్యదర్శిగా దున్న సాంబశివరావు ఎన్నికయ్యారు. సంఘ బలోపేతానికి కృషిచేస్తామని నూతన కార్యవర్గం తెలిపింది.

అభివృద్ధే కూటమి నినాదం

కూటమి నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్న నేతలు

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: అభివృద్ధే కూటమి ప్రభుత్వ నినాదమని నాయకులు పేర్కొన్నారు. స్థానిక అయ్యప్పనగర్- భవానీనగర్ ప్రాంతంలో కాలువలు, అనుసంధాన రహదారుల నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేశారు. నూతనంగా నిర్మించిన 40 అడుగుల రహదారితో ఆ ప్రాంతంలో ఇబ్బందులు తొలగి రూపురేఖలు మారాయని స్థానికులు కొనియాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కోరాడ రాంప్రసాద్, మామిడి రాము, రమణ, దవళ రామచంద్రరావు, కోళ్ల కామేశ్వరరావు పాల్గొన్నారు.

నేడు కొల్లిపాడులో మంత్రి పర్యటన.. సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: కొల్లిపాడులో సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటిస్తున్నట్లు కోటబొమ్మాళిలోని ఆయన కార్యాలయ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. తెదేపా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు కోరారు.

మట్టిలో మాణిక్యం..!

వాలీబాల్‌లో రాణిస్తున్న ఉర్లాం విద్యార్థి

– న్యూస్‌టుడే, నరసన్నపేట గ్రామీణం

పీడీ జగదీశ్ వద్ద మెలకువలు నేర్చుకుంటున్న వినయ్‌కుమార్

పట్టుదలకు సాధన తోడైతే సాధించలేనిది ఏదీ లేదని ఆ బాలుడు నిజం చేస్తున్నాడు. నరసన్నపేట మండలంలోని మారుమూల నడగాం గ్రామానికి చెందిన కె.వినయ్‌కుమార్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి నాగభూషణం వ్యవసాయ కూలీ, తల్లి పద్మావతి గృహిణి. సదరు విద్యార్థి ఉర్లాం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. వ్యాయామోపాధ్యాయుడు జగదీశ్ శిక్షణలో రాటుదేలి వాలీబాల్ క్రీడలో రాణిస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ చూపుతున్నాడు.

సాధించిన విజయాలు

★ గతేడాది నరసన్నపేట మండల, నియోజకవర్గస్థాయి గ్రిగ్స్ పోటీల్లో వాలీబాల్‌లో ప్రథమ స్థానంలో నిలిచాడు.

★ 2024 నవంబర్‌లో భోగాపురంలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొని పసిడి పతకం సాధించాడు.

★ 2024 డిసెంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో రాష్ట్రజట్టులో స్థానం దక్కించుకొని ప్రతిభ చూపాడు.

★ 2025 ఆగస్టులో జిల్లాస్థాయిలో జరిగిన అండర్- 14 అథ్లెటిక్ పోటీల్లో రాణించాడు. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన సౌత్‌జోన్ పోటీలకు ఎంపికైనప్పటికీ అనారోగ్య సమస్యతో పాల్గొనలేదు.

పాఠశాలకు పేరు తీసుకొస్తా... వ్యాయామోపాధ్యాయుడు ఎన్.జగదీశ్, ప్రధానోపాధ్యాయిని డి.భారతి, ఇతర ఉపాధ్యాయులు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. వారి సూచనలతో మరింత రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకొస్తానని క్రీడాకారుడు కె.వినయకుమార్ తెలిపాడు.

గుంతల దారికి మోక్షం

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: ఆంధ్రా- ఒడిశా రాష్ట్రాలకు ప్రధాన మార్గమైన పి.పి.రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో వందలాది వాహనదారులు రాకపోకలకు అవస్థలు పడేవారు. ఎమ్మెల్యే చొరవతో ర.భ.శాఖాధికారులు, గుత్తేదారు వై.శ్రీవాస్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు. రెండు రోజులుగా మరమ్మతులు చేపడుతుండటంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

3న సామూహిక హనుమత్ వ్రతాలు

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురంలోని కోదండరామస్వామి దేవాలయంలో మార్గశిర త్రయోదశి పర్వదినం సందర్భంగా 3న సామూహిక హనుమాన్ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త శ్రీలక్ష్మి తెలిపారు. ఏటా ఈ వ్రతాలు నిర్వహిస్తున్నామని, బుధవారం ఉదయం సుప్రభాత సేవ, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ప్రసన్నాంజనేయస్వామికి అభిషేకం జరుగుతాయన్నారు. వ్రతాల్లో పాల్గొనే వారు ముందుగా 99480 79817 నంబరుకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని శ్రీలక్ష్మి వివరించారు.

రూ.22 లక్షలతో మరమ్మతులు

ఎల్ఎన్‌పేట, న్యూస్‌టుడే: అలికాం- బత్తిలి రహదారికి రూ.22 లక్షలతో మరమ్మతులు చేపడుతున్నట్లు ర.భ.శాఖ జేఈ బి.గోపాల్ తెలిపారు. ఎల్ఎన్‌పేట మండలం కోవిలాం గ్రామం వద్ద జరుగుతున్న పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని గుత్తేదారుడికి సూచించారు. వారం రోజుల్లో పనులు పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు.

ఆదర్శమూర్తికి అశ్రునివాళి

జననం: 23-11-1950 మరణం: 21-11-2025

మంచికి మారుపేరుగా నిలిచి... మా అందరి హృదయాలలో చిరస్మరణీయమైన స్థానం సంపాదించిన మీరు మమ్ములను వీడి దైవసన్నిధికి చేరినారు. మీ మధుర స్మృతులను తలుస్తూ... మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...మీ...

కీ॥శే॥ త్రిపురాన వెంకటరావు గారు (ప్రెస్ వెంకటరావు)
శ్రీదేవినగర్, శ్రీదేవి థియేటర్ వెనుక, నరసన్నపేట

భార్య: త్రిపురాన రమణీమణి

పెద్ద కుమారుడు-కోడలు : లలిత్‌కుమార్ - అరుణ, మనుమలు : అభిమన్యు, ఆర్యనందన్
చిన్న కుమారుడు : కళ్యాణ్‌కుమార్
అన్నయ్యగారి కుమారుడు-కోడలు: రామ్‌కిషోర్ - భవాని
అన్నయ్యగారి కుమార్తెలు-అల్లుళ్లు : రొక్కం శ్రీదేవి-శ్రీధర్, తురుమళ్ళ శాంతి-వెంకట చంద్రమౌళి
అక్క-బావ : రాజనాల అనసూయ - రంగారావు (లేటు)
మనుమరాళ్లు : శ్రీకీర్తి, శివాని, లాస్య, మోక్షశ్రీ, మౌక్తిక
మరియు బంధుమిత్రులు

పెద్దకర్మ: తేది: 01-12-2025 సోమవారం నివాస గృహం శ్రీదేవినగర్, శ్రీదేవి థియేటర్ వెనుక జరుగును.
సంతాపసభ: తేది: 02-12-2025 మంగళవారం లక్ష్మీకళ్యాణ మండపం నరసన్నపేటలో జరుగును.

(c) eenadu

శ్రీకాకుళం

•శ్రీకాకుళం •ఆమదాలవలస •ఎచ్చెర్ల

రెండు చోట్ల మూడు పూరిళ్లు దగ్ధం

జి.సిగడాం, లావేరు, న్యూస్‌టుడే: జి.సిగడాం మండలం జాడ గ్రామంలో రెండు పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇజ్జు ఆదమ్మ, తిరుమరెడ్డి లక్ష్మీకాంతంలకు చెందిన గుడిసెలకు నిప్పు అంటుకుని కాలిబూడిదైంది. రూ.2లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. ● లావేరు మండలంలో శనివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్‌తో ఓ పూరిల్లు దగ్ధమైంది.

ఆదిత్యాలయానికి పోటెత్తిన భక్తులు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: అరసవల్లిలో సూర్యనారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు క్యూలైన్లు కిటకిటలాడాయి. ఆర్జిత సేవలు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.6.86 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్ తెలిపారు.

తీరంలో సందడి

గార మండలంలోని మొగదాలపాడు సాగర తీరంలో ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. చిన్నారులు, యువత సందడి చేశారు. తీర ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మెరైన్ స్టేషన్ సీఐ ప్రసాదరావు, సిబ్బంది గస్తీ కాశారు. – న్యూస్‌టుడే, గార

గుంతను పూడ్చారు

స్పందనకు వందనం

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: నగరంలోని వన్‌వే ట్రాఫిక్ రహదారిలో పీఎస్ఎన్ఎం పాఠశాల వద్ద రహదారి పక్కన తాగునీటి పైపులైను మరమ్మతులకు ఇటీవల నగరపాలక సంస్థ సిబ్బంది గుంత తీశారు. పనులు పూర్తయ్యాక పూడ్చకుండా వదిలేయడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యేవి. దీనిపై నవంబర్ 26న 'తవ్వారు.. వదిలేశారు' శీర్షికతో వార్త ప్రచురితమైంది. దానిపై నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్ కె.శ్రీనివాసులు స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు సిబ్బంది గుంతను పూడ్చారు.

గురజాడకు నివాళి

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరంలో ఆయన విగ్రహానికి తెలుగు రచయితల వేదిక సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. వేదిక సభ్యులు ఆర్.వెంకటరమణమూర్తి, ఎన్.అప్పన్న, కె.శ్రీనివాస్, వి.రాజారావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు హిందీ ప్రతిభ పరీక్షలు

మాట్లాడుతున్న హిందీ మంచ్ గౌరవాధ్యక్షుడు డి.పార్వతీశం

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: విద్యార్థుల్లో హిందీ సబ్జెక్టుపై ఆసక్తి పెంచేందుకు ప్రతిభ పరీక్షలు నిర్వహించనున్నట్లు హిందీ మంచ్ జిల్లా గౌరవాధ్యక్షుడు డి.పార్వతీశం తెలిపారు. శ్రీకాకుళం నగరంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందీ సేవా సదన్ సంస్థ ఆధ్వర్యంలో 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. విజేతలకు నగదు బహుమతులు, పతకాలు, హిందీ ప్రతిభ రత్న పురస్కారం అందజేస్తారన్నారు. జిల్లా అధ్యక్షుడు కనుగుల సత్యం మాట్లాడుతూ డిసెంబరులో హిందీ మంచ్ సంస్థ కార్యవర్గ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. ప్రధాన కార్యదర్శి ఆర్.రామారావు, ఉపాధ్యక్షురాలు ఎస్.రాధ, ప్రిన్సిపల్ పి.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

బెంబేలెత్తిస్తున్న శునకాలు

న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం, సరుబుజ్జిలి, బూర్జ

ఆమదాలవలస నియోజకవర్గంలోని కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. గుంపులుగా కనిపిస్తూ.. వాటి పక్క నుంచి వెళ్లాలంటే భయ పడేలా ప్రవర్తిస్తున్నాయి.

ఆమదాలవలస మండలం జొన్నవలస వద్ద రహదారిపై కుక్కల సంచారం

● ప్రధాన రహదారుల్లో, వ్యర్థాలు ఎక్కువగా ఉన్న చోట సంచరిస్తున్నాయి. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, దాబాలు, హోటళ్లు, మాంసం దుకాణాల నుంచి వచ్చే వ్యర్థాలు తినేందుకు అక్కడే తిష్ఠ వేస్తున్నాయి. దీంతో ఆయ ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు.

● సరుబుజ్జిలి మండలం.. పురుషోత్తపురం, పాలవలస, రొట్టవలస, షలంత్రి, సరుబుజ్జిలి, మూలసవళాపురం, యరగాం, కాకితాపల్లి, వెన్నెలవలస, చిగురువల, కొత్తకోట, మునగవలస, రావివలస గ్రామాల్లో మనుషులతోపాటు పశువులనూ వదలడం లేదు.

● బూర్జ మండలం.. ఇటీవల కొల్లివలసలో పిచ్చి కుక్క దాడిలో 19 మంది, పెద్దపేట గ్రామంలో 10 మంది గాయపడ్డారు.

● ఆమదాలవలస మండలం.. కొర్లకోట, చీమలవలస, కొత్తవలస, శ్రీహరిపురం, తొగరాం, కలివరం, దూసి, రామచంద్రాపురం, సైలాడ, చిట్టివలస, జొన్నవలస, మునగవలస, దన్నానపేట, అక్కులపేట, శ్రీనివాసాచార్యులపేట, నెల్లిపర్తి, వెదుళ్లవలస గ్రామాల్లో ఇటీవల పలువురు కుక్కకాటుకు గురి కావడంతో ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి టీకాలు వేయించుకున్నారు.

● పొందూరు మండలం.. కుక్కలు 18 మందిపై దాడి చేశాయి. కింతలి, కనిమెట్ట, పొందూరు, తండ్యాం, మొదలవలస, రాపాక, దళ్లవలస గ్రామాల్లో అధికంగా తిరుగుతున్నాయి. ● 'శునకాలు సంచారంపై ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి ఆదేశాలు మేరకు చర్యలు చేపడతాం.' అని నాలుగు మండలాల ఎంపీడీవోలు వెంకటరావు, పావని, వాసుదేవరావు, తిరుపతిరావులు తెలిపారు.

తెరపై ఈనాడు

● మారుతి: బిజినెస్‌మేన్ ● కిన్నెర: ది గర్ల్ ఫ్రెండ్ ● కీర్తన: జనతా బార్ ● కీర్తిక: స్కూల్ డేస్ ● ఎస్‌వీసీ(రామలక్ష్మణ): రివాల్వర్ రీటా ● సూర్యమహల్: రాజు వెడ్స్ రాంబాయి ● సన్‌మ్యాక్స్: తేరే ఇష్క్ మే ● సరస్వతి: ఆంధ్ర కింగ్ తాలూకా – న్యూస్‌టుడే, పాతబస్టాండ్

యంత్రంతో మొక్కజొన్న విత్తనాలు వేస్తున్న రైతులు

సులభ పద్ధతిలో మొక్కజొన్న సాగు

లావేరు, న్యూస్‌టుడే: వ్యవసాయం చేయాలంటే రైతుకు తలకుమించిన భారంగా మారిందని రెడ్డీస్ ఫౌండేషన్ సీనియర్ ఏరియా మేనేజర్ పి.తవిటినాయుడు అన్నారు. లావేరు మండలం వాళ్లేపేట గ్రామంలో ఆదివారం వరి పంట కోత కోసిన పొలంలో సులభ పద్ధతిలో మొక్కజొన్న విత్తనాలను డబుల్ మార్కర్ యంత్రంతో వేశారు. ఈ విధానం ద్వారా రైతుకు రూ.5 వేల వరకు ఆదా అవుతుందన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 9502198883 8008552704

? : గూనపాలెంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టకపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. – ఎస్.దామోదరరావు, స్థానికులు

☛ : సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం. – కె.శ్రీనివాసులు, నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

నేడు ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ

బలగ(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలో సోమవారం ఉదయం 10 గంటలకు అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ కె.అనిత ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అందరూ పాల్గొనాలని కోరారు.

తాడివలస ప్రధానోపాధ్యాయుడిపై ఆరోపణలు తగదు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: తాడివలస ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదని డీటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి పేడాడ కృష్ణారావు, గౌరవాధ్యక్షుడు కె.ధర్మారావు ఆదివారం ప్రకటనలో ఖండించారు. విద్యాశాఖాధికారులు విచారిస్తే వాస్తవాలు వెలుగులోనికి వస్తాయన్నారు.

మధ్యలో ఆపేశారు

పొందూరు మండలం లైదాం గ్రామంలో రైతు సేవా కేంద్రం పునాదులకే పరిమితమైంది. బిల్లులు రాకపోవడంతో సగంలో నిర్మాణం ఆపేశారు. అద్దె భవనంలో కార్యకలాపాలు జరుగుతున్నాయి. పూర్తి చేయాలని రైతులు, సిబ్బంది కోరుతున్నారు. ఎంపీడీవో వాసుదేవరావు వద్ద ప్రస్తావించగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. – న్యూస్‌టుడే, పొందూరు

బావి వద్ద విష సర్పాల భయం

మండలంలోని పెద్దపాలెం కాలనీలో తాగునీటి బావి చుట్టూ పరిసరాలు అధ్వానంగా తయారయ్యాయి. చుట్టూ పనికిరాని మొక్కలు పెరిగి విషసర్పాల భయం వెంటాడుతోంది. మొక్కలను తొలగించాలని కోరారు. ఈవోపీఆర్డీ రామారావు వివరణ కోరగా శుభ్రం చేయిస్తామన్నారు. – న్యూస్‌టుడే, సరుబుజ్జిలి

దుర్వాసన.. దోమల బెడద

పొందూరు మండలం పుల్లాజీపేట గ్రామంలో మెయిన్‌రోడ్డు పక్క నుంచి వెళుతున్న కాలువ సరిగా లేకపోవడంతో మురుగునీరు నిలిచి దుర్వాసన దోమల బెడద ఎక్కువగా ఉంది. కొత్తగా కాలువలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఎంపీడీవో వాసుదేవరావు వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

చీకట్లో టీడీవలస

జి.సిగడాం టంకాలదుగ్గివలస గ్రామంలో గత రెండు నెలలుగా పలు వీధుల్లో దీపాలు వెలగడం లేదు. దీంతో పొలాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో రైతులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

కుక్కల బెడద అధికంగా ఉందన్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎంపీడీవో రామకృష్ణతో ప్రస్తావించగా కార్యదర్శితో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే,జి.సిగడాం

ఉండీ ఏం లాభం..?

జి.సిగడాం మండల కేంద్రంలో ఉన్న రైతు సేవా కేంద్రం వద్ద మరుగుదొడ్డి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. తలుపులు విరిగిపోవడంతో వదిలేశారు. సిబ్బంది, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు బాగుచేసి మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మండల వ్యవసాయాధికారి బాబ్జీ వద్ద ప్రస్తావించగా మరమ్మతులు చేస్తామన్నారు. – న్యూస్‌టుడే,జి.సిగడాం

బాధ్యతల స్వీకరణ

గార(శ్రీకూర్మం), న్యూస్‌టుడే: గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రం ఈవోగా పాతపట్నం నీలమణిదుర్గ దేవస్థానం ఈవో టి.వాసుదేవరావు ఆదివారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇంత వరకు ఇక్కడ పనిచేసిన కె.నరసింహనాయుడు బదిలీపై వెళ్లారు.

అధికారుల దృష్టికి ఉపాధ్యాయుల సమస్యలు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘ జిల్లా అధ్యక్షుడు పైడి రామస్వామినాయుడు తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సమావేశం జరిగింది.

ప్రభాకరరావుకు అభినందనలు

సరుబుజ్జిలి,న్యూస్‌టుడే: ఎస్టీయూ జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా పేడాడ ప్రభాకరరావు ఎంపికైనట్లు సరుబుజ్జిలి మండల అధ్యక్షుడు అన్నాజీబాబు తెలిపారు. శ్రీకాకుళం ఇందిరాక్రాంతి భవనంలో ఆదివారం నిర్వహించిన 78వ కౌన్సిల్ సమావేశంలో జిల్లా కార్యవర్గం ప్రభాకరరావుతో పాటు ప్రధాన కార్యదర్శిగా జి.శ్రీనివాస్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకుందన్నారు.

డాక్టరేట్ ప్రదానం

శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్‌టుడే: నగరానికి చెందిన కరియామినీ తిరుపతి తిరుమల పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి కర్ణాటక సంగీతంలో డాక్టరేట్ పొందారు. కరి నారాయణాచార్య భాగవతార్ సంగీత రచనలు విశ్లేషణ అంశంపై ఆమె చేసిన పరిశోధనకు డాక్టరేట్ ఇచ్చిందని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.

మారథాన్‌లో మెరిసిన మాస్టర్ అథ్లెట్



పాతబస్టాండ్, న్యూస్‌టుడే: విశాఖపట్నంలో ఆదివారం జరిగిన 10కే మారథాన్‌లో జిల్లాకు చెందిన మాస్టర్ అథ్లెట్ అన్నెపు ఈశ్వరరావు మెరిశారు. రెండు వేల మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో 65 ఏళ్ల వయోవిభాగంలో ఈయన ద్వితీయ స్థానంలో నిలిచి పతకం అందుకున్నారు.

క్రిస్మస్ కళ

శ్రీకాకుళం నగరం కోడిరామ్మూర్తి మైదానం సమీపంలోని సెయింట్ జాన్ లూథరన్ చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చర్చిని రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. – న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

తుపాను అలజడి

దిత్వా తుపాను హెచ్చరికతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట కాపాడుకునేందుకు అనేక అవస్థలు పడుతున్నారు. చేను ఎండకపోయినా.. కోసేస్తున్నారు. ఆమదాలవలస మండలం రామచంద్రాపురం వద్ద వరి చేను కోసి కుప్పల పెడుతున్న రైతన్నల చిత్రం చూడొచ్చు. – న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన విరమించుకోవాలి

ప్లకార్డులతో నిరసన చేపడుతున్న స్థానికులు

బూర్జ, న్యూస్‌టుడే: థర్మల్ పవర్ ప్లాంట్ వద్దని బూర్జ మండలం అన్నంపేట పంచాయతీ పరిధి తిమడాంలో ఆదివారం ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ప్రతిపాదన ప్రభుత్వం విరమించుకునే వరకు పోరాటం ఆగదన్నారు. పోరాట కమిటీ అధ్యక్షుడు సురేష్‌దొర, కార్యదర్శి సింహాచలం, సభ్యులు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని మున్సిపల్ కమిషనర్ టి.రవి అన్నారు. ఆదివారం ఆమదాలవలస మున్సిపల్ లక్ష్మీనగర్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పీఆర్టీయూ సంఘం నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్) నమూన పరీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి పరీక్షలతో విద్యార్థుల్లో భయం తగ్గుతుందన్నారు. రాణించిన విద్యార్థులు జస్వంగ్, పావని, సురేంద్రకు నగదు బహుమతి అందించారు.

మాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్ టి.రవి

కళాకారుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కూన రవికుమార్

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: కళాకారుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆదివారం ఆమదాలవలస మండలం ఊసావానిపేట వద్ద సరస్వతీ సంగీత కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరిలో పాల్గొన్నారు. పౌరాణికం, సాంఘిక, సంగీతం కళలు కనుమరుగైపోతున్నాయని వాటిని ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని కళాకారులు సన్మానించారు.

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

లావేరు, న్యూస్‌టుడే: ప్రతి విద్యార్థి గ్రంథాలయంలో లభించే పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని గ్రంథాలయాధికారి శ్రీనువాసరావు అన్నారు. ఆదివారం లావేరు శాఖ గ్రంథాలయంలో చదవడం మాకిష్టం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు గ్రంథాలయాలపై అవగాహన కల్పించారు.

ఉత్సాహంగా హ్యాండ్‌బాల్ జట్టు ఎంపికలు

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: హ్యాండ్‌బాల్ జిల్లా జట్టు ఎంపికలు ఆదివారం కోడిరామ్మూర్తి క్రీడామైదానంలో జరిగాయి. ఈ పోటీల్లో 25 మంది ప్రతిభ కనబరిచి.. ఈ నెల 4 నుంచి కర్నూలులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డి.లక్ష్మణరావు, కార్యదర్శి కె.రవిశేఖర్, వ్యాయామోపాధ్యాయుడు ఎమ్మెస్ చంద్రశేఖర్ తదితరులు అభినందించారు.

గోదాం అనుకునేరు.. వైద్య కేంద్రం

సింధువాడ పంచాయతీలో గ్రామ సచివాలయం ఆవరణలో నిర్మించిన భారత్ నిర్మాణ్ సేవా వైద్య కేంద్రంలో ధాన్యం బస్తాలు ఉంచేయడంతో సిబ్బంది, వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. గోదాంలా బస్తాలు పేర్చారని అసహనం వ్యక్తం చేశారు. ఎంపీడీవో ఎం.పావని వద్ద ప్రస్తావించగా తొలగిస్తామన్నారు. – సరుబుజ్జిలి, న్యూస్‌టుడే

భాజపా బలోపేతానికి కృషి చేయాలి

పొందూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రధాని నాయకత్వంలో దేశాభివృద్ధి బాటలు వేస్తున్నారని శ్రీకాకుళం భాజపా జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. ఆదివారం పొందూరు మండలం రాపాక గ్రామంలో మండల అధ్యక్షుడు గొర్ల అప్పలనాయుడు అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ మన్ కీ బాత్ 128 ఎపిసోడ్‌ను వీక్షించారు. మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

సమావేశంలో పాల్గొన్న కమలం పార్టీ నాయకులు, కార్యకర్తలు

అ'పూర్వ' కలయిక

గార మండలం కళింగపట్నం-మత్స్యలేశం కోకావారి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1987-88 విద్యా సంవత్సరం పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక ఆదివారం జరిగింది. 36 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని.. ఆటపాటలతో సందడిగా గడిపారు. – న్యూస్‌టుడే, గార (కళింగపట్నం)

మురుగుతో అవస్థలు

శ్రీకాకుళం నగరం బైరివానిపేటలో కాలువల్లేక మురుగునీరు రహదారుల పక్కన ఖాళీ స్థలాల్లో నిలిచిపోతోంది. స్థానికులు దోమలు, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్, ఈఈ కె.శ్రీనివాసులును వివరణ కోరగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. – న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

లక్ష్యం నెరవేరేది ఎలా..?

ఇంటింటికీ వెళ్లి సేకరించిన చెత్తను తీసుకు వచ్చి కేంద్రంలో నిల్వ చేసి సంపద తయారు చేయాలని గ్రామాల్లో క్లాప్ మిత్రలను నియమించారు. మండలంలోని సింధువాడ గ్రామం శివారులో నిర్మించిన చెత్త సంపద కేంద్రం పక్కనే నిల్వ చేసిన చెత్తను ఇలా కాల్చేస్తున్నారు. ప్రభుత్వ ఆశయం ఎలా నెరవేరుతుందని పలువురు విమర్శిస్తున్నారు. ఈవోపీఆర్డీ రామారావు వద్ద ప్రస్తావించగా పరిశీలిస్తామన్నారు. – న్యూస్‌టుడే, సరుబుజ్జిలి,

దారి ఘోరం.. ప్రజలకు నరకం

ఆమదాలవలస మండలం తొగరాం పంచాయతీ దిబ్బలపేట గ్రామానికి సరైన రహదారి లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. వైకాపా హయాంలో శంకుస్థాపన చేయగా పనులు జరగలేదు. కూటమి ప్రభుత్వం స్పందించి రహదారి వేయాలని కోరుతున్నారు. వర్షాలు కురిస్తే బురదమయమై నరకం చూస్తున్నామని ప్రజలు వాపోయారు. నిధులు మంజూరైతే నిర్మిస్తామని పంచాయతీరాజ్ డీఈ చంద్రశేఖర్ తెలిపారు. – న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

కాలువకు డెక్క గండం

ఆమదాలవలస మండలం శ్రీరాంవలస నుంచి వయోడక్ట్ వరకు వంశధార కుడి కాలువలో ఉన్న గుర్రపు డెక్క, పనికిరాని మొక్కలు తొలగించాలని రైతులు కోరుతున్నారు. సాగునీరు విడిచిపెట్టే సమయంలో డెక్క అడ్డుకుని కాలువకు గండి పడే ప్రమాదం ఉందని వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. తొలగిస్తామని సంబంధిత ఏఈ సునీల్ కుమార్ తెలిపారు. – న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

నూతన కార్యవర్గ ఎన్నిక

పొందూరు, పొందూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఏపీటీఎఫ్ మండల నూతన కార్యవర్గ ఎన్నిక పొందూరు నంబరు వన్ పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. ఏపీటీఎఫ్ జిల్లా ఎన్నికల అధికారులుగా మజ్జి మదన్‌మోహన్, పప్పల తిరుమలరావులు వ్యవహరించారు. ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడిగా మొగదాల రమణారావు, ఉపాధ్యక్షులుగా రఘుపతి రఘు నాయుడు, జవహర్‌గుప్తా, చింతాడ విజయబాల, దండా శ్రీనివాసరావులు ఎంపికయ్యారు. ఇతర బాధ్యతలు పలువురు స్వీకరించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘం తరపున నిరంతరం పోరాటం చేస్తామన్నారు.

ప్రమాణ స్వీకారం చేస్తున్న నూతన కార్యవర్గ సభ్యులు

కొవ్వొత్తుల నిరసన

నెల్లూరులో గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా పోరాడిన సీపీఎం కార్యకర్త పెంచలయ్య దారుణ హత్యకు నిరసనగా ఆదివారం సాయంత్రం సీఐటీయూ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన జరిగింది. నిందితులను కఠినంగా శిక్షించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.అమ్మన్నాయుడు, సీపీఎం రణస్థలం కార్యదర్శి వెలమల రమణ డిమాండ్ చేశారు. – న్యూస్‌టుడే, రణస్థలం

ఈ దీపాలకు దిక్కెవరు..?

గార, న్యూస్‌టుడే

గార మండలంలో ఎంపీ ల్యాడ్ నిధులతో 2021లో ఏర్పాటు చేసిన సోలార్ దీపాల నిర్వహణను పట్టించుకునేవారే లేకుండా పోయారు. ఫలితంగా చాలా దీపాలు వెలగడం లేదు. వెలుగుతున్నవి సైతం ఎప్పుడు ఆరిపోతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. 5 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన గుత్తేదారు నిర్వహణను గాలికొదిలేయడంతో గ్రామాల్లో చీకట్లు అలముకుంటున్నాయి. శాలిహుండం పంచాయతీలో రూ.14.70 లక్షలు వెచ్చించి సుమారు 60 దీపాలు అమర్చారు. ఒక్కో దీపం విలువ రూ.25 వేలు. పంచాయతీలవారీగా గ్రామాల్లో 20 నుంచి 30 వరకు దీపాలు ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా పరిస్థితి ఇలాగే ఉంది. వాటిని మరమ్మతులు చేయించి.. వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో ఎస్.శ్రీనివాసులు మాట్లాడుతూ నెడ్‌కాప్ పర్యవేక్షణలో వీటి అమర్చారని, సమస్యలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

శాలిహుండం ఘాట్‌రోడ్డులో వెలగని సోలార్ దీపాలు

'అసలైన వ్యక్తిని వదిలేశారు'

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: సరుబుజ్జిలి మద్యం దుకాణంపై ఆబ్కారీ పోలీసులు దాడులు నిర్వహించి కల్తీ మద్యం పట్టుకున్నారని నడిపిస్తున్న అసలైన నిందితుడిని పట్టుకోకుండా సిబ్బందిని అరెస్టు చేయడం హాస్యాస్పదమని ఆమదాలవలస నియోజకవర్గ వైకాపా కన్వీనర్ చింతాడ రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం విలేకరులతో మాట్లాడారు. యజమాని పైడి ముఖలింగం తెదేపాకు చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావులతో కలిసిన చిత్రాలు చూపించారు. తక్షణమే దుకాణం సీజ్ చేసి అరెస్టు చేయాలన్నారు. నియోజకవర్గంలో 20 మద్యం దుకాణాల్లో పదహారు ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు చెందినవని ఆరోపించారు.

మాట్లాడుతున్న వైకాపా నియోజకవర్గ కన్వీనర్ చింతాడ రవికుమార్

మహారాజశ్రీ శ్రీకాకుళం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
E.P. 91/19 in O.S. 595/14

Between
Mugi Adilaxmi -DHR/Plaintiff
And
Konada Trinadha Appa Rao - JDR/Defendant

వేలం ప్రకటన

పై కేసులో డిక్రీ అమలు నిమిత్తము JDR యొక్క అనుభవము కలిగిఉంటువంటి షెడ్యూల్ దాఖలా స్థిరాస్తి అనగా D.No: 1-387 గల శ్రీ కోర్టు వారి ఎదుట తే 17.12.2025దిన ఉదయం 10.30 ని॥లకు వేలము వేయబడును అని ఇందుమూలంగా యావన్మందికీ తెలియజేయడమైనది.

షెడ్యూల్

శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం సబ్ రిజిస్ట్రార్ గార మండలం, శ్రీకూర్మం పంచాయితీ మత్స్యలేశము రెవిన్యూ విలేజ్ House bearing No: 1-387 in an extent of 99.72 Sq. Yards together with RCC Roof Ground and 1st Floor and Second Floor Survey No. 412 with measurements East to West 25 Feet, North to South 35 Feet and 9 Inches Situated with in the following boundaries.
హద్దులు: తూర్పు: పంచాయితీ రోడ్, పశ్చిమం: RCC Roof House belongs to Pappu Ankamma, దక్షిణం: పంచాయతీ రోడ్, ఉత్తరం: పంచాయితీ రోడ్
డిక్రీ హోల్డర్ విలువ రూ: 8,36,726/-
అమీన్ విలువ రూ: 12,00,000/-
JDR Value Rs. Nil.
వాకముల్లు రామమోహనరావు, న్యాయవాది శ్రీకాకుళం. సెల్: 94401 21463

(c) eenadu

బడి.. వృత్తివిద్యకు ఒడి

చిత్తూరు నగరంలోని స్పా సెంటర్‌లో మెలకువలు తెలుసుకుంటున్న విద్యార్థినులు

వృత్తివిద్య కోర్సులను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో 12 పాఠశాలల్లో మాత్రమే బోధిస్తుండగా కూటమి ప్రభుత్వం వచ్చాక 52 పాఠశాలల్లో 14 ట్రేడ్లలో శిక్షణ ఇస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది అందుకు కావాల్సిన సామగ్రిని అందించింది. దీంతో గుడిపాల మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో బ్యూటీషియన్, మార్కెటింగ్ కోర్సులు ఏర్పాటుచేశారు. వాటిలో మెలకువలు నేర్చుకునేందుకు విద్యార్థినులు ఆసక్తి చూపుతున్నారు. పట్టణాల్లోని స్పా కేంద్రాలు, మార్కెటింగ్‌పై పెద్దపెద్ద మాళ్లకు విద్యార్థినులను తీసుకెళ్లి ప్రత్యక్ష అనుభవాలు చూపుతున్నారు. ఇది తమ జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని, ఉపాధికి ఊతం ఇస్తుందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

-ఈనాడు, చిత్తూరు; న్యూస్‌టుడే, గుడిపాల

సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల, తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 79,791 మంది దర్శించుకున్నారు. రూ.3.73 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

12 వేల టోకెన్లు జారీ

తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులకు ఆదివారం 12 వేల టోకెన్లు జారీ చేశారు. వీరికి సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం జరగనుంది. శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు 2 వేల టోకెన్లు ఇచ్చారు.

తెరపివ్వని దిత్వా

☛ నేడూ కొనసాగే అవకాశం ☛ జిల్లా యంత్రాంగం అప్రమత్తం

అరణియార్ నీటి మట్టాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ సుబ్బరాయుడు

తిరుపతి(కలెక్టరేట్), న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా దిత్వా తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి గాలులతో కూడిన వర్షం పడుతుండడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. సోమవారం కూడా తుపాన్ ప్రభావం జిల్లాలో కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే మండల కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్, సచివాలయ, విద్యుత్తు సిబ్బంది తమ కార్యాలయాల్లో అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ తాజా పరిస్థితులు అంచనా వేస్తున్నారు. ఎస్పీ సుబ్బరాయుడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పోలీసు అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. అరణియార్ జలాశయాన్ని పరిశీలించారు. సామర్థ్యం 1.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.6 టీఎంసీలకు నీటిమట్టం చేరుకున్నట్లు గుర్తించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే గేట్లు ఎత్తేందుకు సిద్ధంగా ఉండాలంటూ నీటిపారుదల శాఖ అధికారులను ఎస్పీ ఆదేశించారు.

వర్షపాతం (మి.మీటర్లలో)

వెంకటగిరి:	25.02
చిట్టమూరు:	25.00
పెళ్లకూరు:	23.06
తొట్టంబేడు:	22.04
వాకాడు:	20.06
నాయుడుపేట:	20.00
కోట:	19.08
గూడూరు:	18.06
సూళ్లూరుపేట:	18.04
బుచ్చినాయుడుకండ్రిగ:	16.06

రాయల రాజసానికి బీటలు

చంద్రగిరి రాయలవారి కోట ఆవరణలో ఉన్న కోనేటిలో ప్రహరీ కూలిపోయింది. నిర్వహణ లేక నీటి స్వచ్ఛత కొరవడింది. మరింత శిథిలావస్థకు చేరకముందే పురావస్తు అధికారులు పర్యవేక్షించి మరమ్మతు చేయించాలని ఇక్కడికి వచ్చే సందర్శకులు కోరుతున్నారు. **- ఈనాడు, తిరుపతి**

కాణిపాకంలో ఆన్‌లైన్ సేవలిలా..!

కాణిపాకం : శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఆన్‌లైన్ ద్వారా సేవలు ఆదివారం నుంచి అందుబాటులో ఉన్నాయని ఆలయ ఈవో పెంచల కిశోర్ తెలిపారు. https://www.srikanipakamdevasthanam.0rg, వాట్సాప్ నంబరు 95523 00009 ద్వారా దర్శనం టికెట్లు, అర్జిత సేవలు, ప్రసాదాలు, వసతి బుకింగ్ సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు.

వ్యాధుల శోధన.. ఆరోగ్య సాధన

☛ వైద్యానికి చిరునామాగా 'ఎంఆర్‌హెచ్‌యూ'

ఈనాడు డిజిటల్, తిరుపతి: ఆధునిక ఆరోగ్య పరిశోధనలు మారుమూల గ్రామాలనూ చేరుకుంటున్నాయి. అక్కడి వ్యాధులను గుర్తించి పరిష్కార మార్గాలూ చూపుతున్నాయి. ప్రజారోగ్యానికి భరోసా కల్పించే దిశగా చంద్రగిరిలోని 'మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్ (ఎంఆర్‌హెచ్‌యూ)' కృషి చేస్తోంది. అందులో ఏకైక యూనిట్ ఇదే. ఆరోగ్య విధానాల రూపకల్పనలో వెన్నెముకగా నిలుస్తోంది.

ఏడాదికి రెండుసార్లు..

ఎంఆర్‌హెచ్‌యూ ద్వారా ఏడాదికి రెండుసార్లు హెల్త్, న్యూట్రిషన్‌కు సంబంధించిన పరిశోధనలు జరుగుతాయి. పరిమితంగా కూడిన శాస్త్రవేత్తలు, పీజీ స్కాలర్లతో బృందం నిత్యం పరిశోధనలు చేస్తుంటారు. ప్రాజెక్టు బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు నిధులు వెచ్చిస్తుంటారు.

ఎంఆర్‌హెచ్‌యూ ల్యాబ్‌లో పరీక్షలు చేస్తున్న డా.సాహితి

▶▶ **విద్యార్థులకు శిక్షణ:** మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ల కింద విద్యార్థులకు ఆన్‌జాబ్ ట్రైనింగ్ కల్పిస్తారు. పోషణ అభియాన్, ఆంత్రోపోమెట్రీ (ఎత్తు, బరువు, ...) గురించి ప్రజలకు ఎలా వివరించాలో శిక్షణ ఇస్తారు.

పరిష్కార మార్గాలిలా..

▶▶ **ఫ్లోరైడ్ నియంత్రణ:** వాటర్ ఫిల్టర్లు మార్చడం, ట్యాంకులను శుద్ధి చేయడం, నీటిలో అలం వంటివి కలపడం వంటి పాలసీ మార్పులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. ఫ్లోరైడ్ శాతం గుర్తించి కిట్లను అందజేసింది.

▶▶ **పోషకాహార మార్పు:** రాగి జావ.. పిల్లల ఆరోగ్యంపై చూపుతున్న సానుకూల ప్రభావాలపై అధ్యయనం. ఆరోగ్య పథకాల్లో ప్రవేశపెట్టాల సిఫార్సు.

▶▶ **అంటువ్యాధులపై:** శ్రీకాకుళంలో చర్మవ్యాధులపై అధ్యయనం ఫలితంగా.. వసతిగృహాల్లో మెడికేటెడ్ సోప్‌ల పంపిణీ.

▶▶ **క్యాన్సర్ స్క్రీనింగ్:** పాఠశాల, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు. ఎస్వీ మెడికల్, స్విమ్స్‌తో కలిసి అవగాహన.. గ్రామాల్లో పరీక్షల నిర్వహణ.

త్వరలో సాల్ట్ ప్రాజెక్టు

త్వరలో యూఎస్ సంస్థ సహకారంతో 'ఫోర్టిఫైడ్ సాల్ట్' ప్రాజెక్టును చేపట్టనున్నాం. ఉప్పులో ఐరన్, అయోడిన్, బీ12, కాల్షియం వంటి పోషకాల ప్రక్రియపై అధ్యయనం చేయనున్నాం. **- వెన్నెల సాహితి, శాస్త్రవేత్త**

రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రాజెక్టులు : 22 సాల్ట్ ప్రాజెక్టు ఖర్చు : రూ.2 కోట్ల వరకు

మకనా.. ఏనుగుల్లో మూడోరకం

యాదమరి, న్యూస్‌టుడే: మండలంలోని గుడ్డివాని చెరువులో లేవలేని స్థితిలో పడిపోయిన ఏనుగును శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల వైద్యులు అరుణ్, తోయిబాసింగ్ ఆదివారం పరిశీలించారు. 30 ఏళ్ల వయసు ఉంటుందని వెల్లడించారు. మనుషుల్లో మూడో రకం ఉన్నట్లే ఏనుగుల్లో మకనాలు ఉంటాయని, ఇది అలాంటిదేనని నిర్ధారించారు. రెండునెలల కిందట గాయపడి ఉంటుందని గుర్తించి ఉపశమనం కోసం సూదిమందు ఇచ్చారు. గాయపడ్డ ఏనుగు తమిళనాడు నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అక్కడి అటవీ అధికారులు సరిహద్దుల్లోకి మళ్లించినట్లు వెల్లడించారు. దీనికి సమీపంలోనే మరో ఒంటరి మగ ఏనుగు సంచరిస్తున్నట్లు గుర్తించారు. రంగనాయకుల చెరువు సమీప అటవీ ప్రాంతంలో 13 ఏనుగుల గుంపు సంచరిస్తూ భూమిరెడ్డిపల్లి సమీప నుంజర్ల ప్రాజెక్టు వద్ద ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు.

వన చైతన్యం.. గడపదాటని దైన్యం

శేషాచలం అడవులు, అందులోని వన్యప్రాణులు ప్రత్యేకమైనవేకాదు అరుదైనవి కూడా. ఇక్కడి సంపదను కాపాడుకోవడం కేవలం అటవీశాఖ పనిమాత్రమే కాదు ప్రజల బాధ్యత కూడా. అలాంటి బాధ్యతను అనుక్షణం గుర్తుచేస్తూ అడవుల సంరక్షణకు కార్యోన్ముఖులను చేసే బాధ్యత మాత్రం అటవీశాఖదే. కానీ రూ.లక్షలు వెచ్చించి రూపకల్పన చేసిన చైతన్య రథాలను కపిలతీర్థంలోని అటవీశాఖ కార్యాలయంలో మూలనపెట్టేశారు. **-న్యూస్‌టుడే, తిరుపతి (మంగళం)**

ప్రత్యేకతలు ఇలా..

ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల పరిధిలోని ఐదువేల చదరపు కిలోమీటర్లలో శేషాచలం అడవులు విస్తరించాయి. ఇందులో భాగంగానే బయోస్పియర్ ప్రకటించారు. ఎర్రచందనం, డైనోసార్స్ కాలం నాటి పేరీత (సైకస్ బెడ్డోమీ) చెట్లు, పునుగు, దేవాంగపిల్లులు, అంతరించిపోతున్న బూడిదరంగు అడవికోళ్లు ఇలా.. ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

యువతా.. అందుకో విజేతల సలహా

☛ ఐసర్‌లో సత్ఫలితాలిస్తోన్న 'ఆలమ్ ఆఫ్‌ది మంత్'

ఏర్పేడు : ఉన్నతవిద్య అభ్యసించే వారికి సరైన ప్రణాళికలు లేకుంటే ఆశయ సాధన కలగానే మిగులుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 'ఐసర్' ఆలమ్ ఆఫ్ ది మంత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఉన్నత హోదాల్లోని పూర్వవిద్యార్థులు, నిపుణులతో మోటివేషన్ తరగతులకు శ్రీకారం చుట్టింది. పరిశోధన విద్య అనంతరం ప్రణాళికలు, ఆశయ సాధనలో వారు మార్గదర్శనం చేస్తున్నారు.

పరిశోధనలకు ఊతం

కార్యక్రమం నూతనంగా ప్రవేశపెట్టినప్పటికీ సత్ఫలితాలనిస్తోంది. ఇక్కడి విద్యార్థులు అత్యధికంగా విదేశాల్లో విద్యనభ్యసించేందుకు అర్హత సాధిస్తున్నారు. పెద్దసంఖ్యలో జర్నల్స్ రూపొందిస్తుండటంతో విదేశాల్లోని ప్రముఖ సంస్థలతో కలిసి పరిశోధనలు చేపట్టేందుకు అవకాశాలు పొందుతున్నారు. ఈక్రమంలోనే ఈ ఏడాది అత్యధికంగా విద్యార్థులు వివిధ సంస్థల్లో స్థిరపడ్డారు.

- ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు **1200** మంది,
- చదువు పూర్తయిన విద్యార్థులు **2,000** మంది

విదేశీ విద్యపై అవగాహన

విదేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ విద్య అభ్యసించేందుకు అర్హత సాధించే విధానం, ఉపకార వేతనాలు పొందడం, పరిశోధనల ఎంపిక, ఎంఎస్ థీసిస్‌లో పరిశోధన పత్రాల ప్రచురణ విధానం, ఐసర్ తర్వాత ఉత్తమ భవిష్యత్తును ఎంపిక చేసుకోవడానికి సీజీపీఏ సవాళ్లను అధిగమించడంపై ఐసర్‌లో విద్యను పూర్తి చేసుకున్నవారు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని ఒత్తిడిని జయించేలా స్ఫూర్తిని నింపుతున్నారు.

ఎప్పుడు.. ఎలా నిర్వహిస్తారు

ప్రతినెలా సెలవు రోజుల్లో ఆలమ్ ఆఫ్ ది మంత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉన్నత స్థానంలో స్థిరపడిన పూర్వవిద్యార్థులతో విదేశాల నుంచి ఇక్కడి ఐసర్ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ లింక్‌ను విద్యార్థులకు తెలియజేయడంతో నిర్ణీత సమయంలో వారు తరగతులకు హాజరవుతున్నారు. విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో భవిష్యత్తులో అత్యధికంగా తరగతులు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

కొత్త పరిశ్రమలు.. ఉపాధి ఆశలు

మారనున్న కుప్పం ముఖచిత్రం

పలార్లపల్లె వద్ద వేగంగా పనులు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర సరిహద్దు ప్రాంతం. చదువుకోవాలన్నా.. ఉపాధి పొందాలన్నా ఇతర నగరాలకు వెళ్లాల్సిందే. అలాంటి కుప్పానికి నేడు పరిశ్రమలు వరుస కడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో స్థానికంగానే యువతకు ఉపాధి లభించే అవకాశాలు ఎక్కువ అయ్యాయి.

● **రోజంతా అక్కడే..** కుప్పం, పలమనేరు, పుంగనూరు తదితర ప్రాంతాల నుంచి రోజూ వేలసంఖ్యలో బెంగళూరుకు వలస పోతారు. డిగ్రీ చదివిన ప్రతిఒక్కరూ ఏదో ఒకపని కోసం ఉదయాన్నే రైళ్లలో బయలుదేరి రాత్రివేళ ఇళ్లకు చేరుతారు. ప్రస్తుతం కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుతో వీరికి సాంత్వన చేకూరనుంది.

● **రూ.240 కోట్లతో 7 పరిశ్రమలు..** నియోజకవర్గంలోని 4 మండలాల్లో కడా ఆధ్వర్యంలో పరిశ్రమల స్థాపన జరుగుతోంది. 241.02 ఎకరాల్లో 7 పరిశ్రమలు స్థాపించేందుకు ముఖ్యమంత్రి ఇటీవల శంకుస్థాపన చేశారు.

కుప్పం వదిలి వెళ్లలేకపోయా..

నేను ఎంబీఏ పూర్తిచేశా. కుప్పం వదిలి వెళ్లే ఇష్టం లేదు. ఇక్కడే చిన్న వ్యాపారం ప్రారంభించా. ప్రస్తుతం పరిశ్రమల పనులు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడే ఏదోఒక ఉద్యోగం చేసుకుంటా. పరిశ్రమల ఏర్పాటుతో చాలామందికి ఉపాధి దొరుకుతుంది. **- శ్రావణ్, కుప్పం**

బెంగళూరు నుంచి వచ్చేస్తా..

నీరున్నచోట పరిశ్రమల స్థాపనకు వీలుంటుంది. హంద్రీనీవా జలాల రాకతో ఈ ప్రాంతం రూపే మారిపోతోంది. ఇంజినీరింగ్ చేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నా. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటైతే ఇక్కడికే వచ్చేస్తా. వలసలు తగ్గే అవకాశం ఉంది. **- జబివుల్లా, కుప్పం**

బామ్మలే స్ఫూర్తి క్రీడలే కీర్తి

అథ్లెటిక్స్‌లో తగ్గేదే లేదంటున్న మాస్టర్లు

తిరుపతి (క్రీడలు), న్యూస్‌టుడే: క్రీడల్లో వీరి ఉత్సాహం, మైదానంలో ప్రతిభను చూస్తే చప్పట్లు మారుమోగుతాయి. సుదీర్ఘ లక్ష్యాలు.. నిరంతర సాధనతో పోటీలకు సై అంటున్నారు. ఇటీవల చెన్నై వేదికగా జరిగిన 23వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలతో రాణించారు.

హైజంప్‌లో మెరిసి..

తిరుపతి బాలాజీ కాలనీకి చెందిన నీరజ (75) వ్యాయామోపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ పొందారు. 100, 200 మీటర్ల పరుగు, హైజంప్, ట్రిపుల్‌జంప్, హర్డిల్స్, నడక పోటీల్లో తలపడుతున్నారు. ఆసియా పోటీల్లో హైజంప్‌లో కాంస్య పతకంతో మెరిశారు.

కుటుంబంలోనే..

మున్సిపల్ పార్కు సమీపంలోని కాలనీకి చెందిన భారతి(75) గృహిణి. కుటుంబంలో మహిళలందరూ క్రీడాకారులే. అక్క పుష్పకుమారి స్ఫూర్తితో అథ్లెట్‌గా రాణిస్తున్నారు. రాష్ట్రస్థాయి పరుగు పోటీల్లో పతకాలు సాధించారు. ఆసియా పోటీల్లో పరుగులో కాంస్యం పొందారు.

ఐదు విభాగాల్లోనూ..

చిత్తూరుకు చెందిన ఎల్.సుశీల(66) తిరుపతిలో ఉంటున్నారు. పశుసంవర్ధక శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. అథ్లెటిక్స్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఇటీవల జావెలిన్‌త్రో, ట్రిపుల్‌జంప్‌లో కాంస్యం సాధించారు.

పలువురిని తీర్చిదిద్ది

ఎల్ఐసీనగర్‌కు చెందిన పుష్పకుమారి (86)కి బాల్యం నుంచి ఆటలంటే మక్కువ. వ్యాయామోపాధ్యాయురాలిగా ఎంతోమంది విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. రోజూ మైదానంలో సాధన చేస్తున్నారు. జావెలిన్, డిస్కస్‌త్రోలో కాంస్యం, హ్యామర్‌త్రోలో రజతం సాధించారు.

6న జడ్పీ సర్వసభ్య సమావేశం

చిత్తూరు జడ్పీ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల ఆరో తేదీ ఉదయం 10.30 గంటలకు స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఛైర్మన్ శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో రవికుమార్‌నాయుడు ఆదివారం తెలిపారు. అజెండాలో రూపొందించిన 12 అంశాలపై చర్చ జరుగుతుందన్నారు.

నేడు డయల్ యువర్ సీఎండీ

తిరుపతి(నగరం) : విద్యుత్తు వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు సోమవారం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. తుపాను నేపథ్యంలో వినియోగదారులు తమ సమస్యలపై విద్యుత్తు శాఖ టోల్‌ఫ్రీ నంబరు 1912 లేదా 1800 425 155333 సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

సమయం : ఉదయం 10 గంటల నుంచి 12 వరకు
మొబైల్ నం : 89777 16661

గ్రంథాలయాలకు పాఠకులను రప్పిస్తాం

☛ రూ.100 కోట్లతో ఆధునికీకరణ ☛ రాష్ట్ర పౌర గ్రంథాలయసంస్థ సంచాలకులు కృష్ణమోహన్

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రజలు, విద్యార్థులు, యువతకు గ్రంథాలయాలు ఆవాస కేంద్రాలుగా మారాలన్న లక్ష్యంతో ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోంది.. రూ.100 కోట్లతో అధునాతన సౌకర్యాలు, నూతన పుస్తకాలతో వాటిని తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర పౌర గ్రంథాలయ సంస్థ సంచాలకులు ఎ.కృష్ణమోహన్ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ప్రాంతీయ గ్రంథాలయాన్ని సందర్శించారు. 'న్యూస్‌టుడే'తో మాట్లాడారు.

అభివృద్ధికి అడుగులు

తొలుత ఉత్తరాంధ్ర జిల్లాల్లో 200 గ్రంథాలయాలు అన్ని హంగులతో ఆధునికీకరిస్తున్నాం. రాష్ట్రంలో ప్రాంతీయ గ్రంథాలయాలు తిరుపతి, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నంలో ఉన్నాయి. వాటిలో అన్నివర్గాలకు ఉపయోగపడేలా పుస్తకాల సంఖ్యను పెంచుతున్నాం. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో 13 మాత్రమే ఉన్నాయి. ఈ సంఖ్యను 26కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నియోజకవర్గ కేంద్రాల్లో ఇలా..

ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఆదర్శంగా ఏర్పాటు చేస్తున్నాం. మంత్రి నారాలోకేశ్ చొరవతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో డెల్ సహకారంతో శిక్షణ ఫౌండేషన్, శోభ డెవలపర్స్ ఆర్థిక సాయంతో కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు సరఫరా చేశారు. డిజిటల్ అక్షరాస్యత, విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్‌కు సంబంధించిన సమాచారాన్ని ఉంచుతున్నాం. ప్రతిచోటా రోజువారీ సంఖ్యను పెంచేలా అక్కడి వసతులు, సమాచార వివరాలను ప్రజలకు చేరవేస్తాం.

పేదల బియ్యంపై మాఫియా గద్దలు

సరిహద్దుల వివాదంతో పరస్పర దాడులు

తడ, న్యూస్‌టుడే: తడ, సూళ్లూరుపేట కేంద్రాలుగా బియ్యం మాఫియా సినీ ఫక్కీలో సాగుతోంది. ఒకరి అడ్డాలోకి మరొకరు వచ్చినా, అక్కడ బియ్యం కొనుగోలు చేసినా దాడులకు తెగబడేందుకు సైతం వెనుకాడటం లేదు. రెండురోజుల కిందట బియ్యం స్మగ్లర్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. తడ, సూళ్లూరుపేట ప్రాంతాలను బియ్యం స్మగ్లర్లు పంచుకున్నారు. ఒకరి అడ్డాలోకి మరొకరు రాకూడదన్నది ఒప్పందం. సూళ్లూరుపేట పరిధిలో బియ్యం కొనుగోలు చేశారన్న వివాదం చెలరేగడంతో ఇక్కడివారు దాడులకు తెగబడ్డారు. ఇందులో రెండువర్గాలకు చెందిన ఇద్దరు గాయపడ్డారు. వీరిలో తడ వ్యక్తి చెన్నైలో చికిత్స పొందుతుండగా సూళ్లూరుపేటకు చెందిన ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపారు.

పట్టుబడేది నామమాత్రమే

తమిళనాడు నుంచి వచ్చే ఉప్పుడు బియ్యంతోపాటు స్థానికంగా దొరికే రేషన్ బియ్యాన్ని సేకరించి స్మగ్లర్లు నెల్లూరు, కాకినాడ ప్రాంతాలకు తరలిస్తున్నారు. అడుగడుగునా పైలెట్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. అధికారులు ఒకచోట దాడిచేస్తే మరోచోటుకు స్థావరం మారుస్తున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తే చిన్న మొత్తంలో మాత్రమే సరకు పట్టుబడేది.

104FM Tirupati ఈ FM 104 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వానేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008555167, 9154991499

విచారణ పూర్తి.. చర్యలే తదుపరి

■ ఇసుక అక్రమాలపై విజిలెన్స్' నివేదిక

పుత్తూరు, న్యూస్‌టుడే : రాష్ట్రంలో గత వైకాపా ప్రభుత్వంలో ప్రకృతి సంపదను యథేచ్ఛగా కొల్లగొట్టేశారు.. అధికారంలోకి వచ్చిందే తడవుగా ఇసుకను ప్రధాన ఆదాయవనరుగా మార్చుకున్నారు.. జాతీయ హరిత ట్రైబ్యునల్, చివరకు సుప్రీంకోర్టు రంగంలోకి దిగినా వైకాపా నాయకులకు చెవికెక్కలేదు.. ఇలా ఐదేళ్ల దోపిడీపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సమగ్ర విచారణ చేసి ఎంతమేరకు దోచారనేది లెక్కలు తేల్చారు. వివరాలు వెల్లడించి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమైందని సమాచారం.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

● చిత్తూరు జిల్లాలోని గత ప్రభుత్వంలో పలమనేరు ప్రాంతంలోని కౌండిన్య పరివాహక ప్రాంత ఇసుకను యథేచ్ఛగా అక్కడి ప్రజాప్రతినిధి రాష్ట్ర సరిహద్దులు దాటించి కర్ణాటకలో విక్రయించారు.

నీవాలో ఇసుక కోసం వరుసకట్టిన ట్రాక్టర్లు (పాత చిత్రం)

● కుప్పం పరిసర ప్రాంతాల్లోని వాగులు, వంకలనూ వదల్లేదు. చివరకు రైతుల పొలాల్లోనూ దౌర్జన్యంగా ఇసుక తవ్వి తరలించారు. అటవీ ప్రాంతంలో చెట్లు తొలగించి ఇసుక తవ్వకాలు చేపట్టడం గమనార్హం.

● చిత్తూరు, జీడీనెల్లూరు నియోజకవర్గాల్లో నీవా నదిలో యంత్రాలతో తవ్వేసి రూ.వందల కోట్లు గడించారు.

● నగరి కుశస్థలి నదిలో ఎలాంటి అనుమతులు లేకుండానే నిత్యం వందల ట్రాక్టర్ల ఇసుక తరలించేశారు. నాగలాపురంలోని అరణియార్, చంద్రగిరి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో అక్కడి ఎమ్మెల్యేలు ఇసుక వ్యాపారం చేసి రూ.కోట్లు గడించారు. ● సూళ్లూరుపేట, గూడూరు, నాయుడుపేట తదితర ప్రాంతాల్లోనూ అక్రమ రవాణాతో ప్రజాప్రతినిధులు రూ.కోట్లు వెనుకేసుకున్నారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి : 80085 13290

(c) eenadu

పంచకట్టు.. సంప్రదాయపు పట్టు

విదేశీయులు తెలుగింటి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాయులింగేశ్వరుని దర్శనార్థం ఆదివారం 12 మంది జర్మనీ దేశీయులు వచ్చారు. వీరిలో పురుషులు, మహిళలు మన సంస్కృతికి తగినట్లు సంప్రదాయ పట్టు వస్త్రాలతో స్వామివారిని దర్శించుకున్నారు. వీరిని చూసిన స్థానిక భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. - న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

నేడు పీజీఆర్‌ఎస్ రద్దు

తిరుపతి(కలెక్టరేట్, విద్య), న్యూస్‌టుడే: దిత్వా తుపాను కారణంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ డా.వెంకటేశ్వర్ తెలిపారు. ప్రజలు గమనించాలని సూచించారు.

పాఠశాలలకు సెలవు.. తుపాను నేపథ్యంలో సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో కేవీఎన్ కుమార్ తెలిపారు.

అతిథి గృహం ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి. చిత్రంలో తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, దాత ఏజే శేఖర్‌రెడ్డి తదితరులు

అతిథి గృహం ప్రారంభం

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో 'శ్రీ భాగ్య నిలయం' అతిథి గృహాన్ని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆదివారం ప్రారంభించారు. తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్యచౌదరి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక శ్రీపద్మావతి అతిథిగృహంలో తితిదే మాజీ బోర్డు సభ్యులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఏజే శేఖర్‌రెడ్డి రూ.25 కోట్లకుపైగా వ్యయంతో కాటేజ్ డొనేషన్ స్కీమ్ కింద నిర్మించి తితిదేకు అప్పగించారు. 12 గదులను అత్యాధునికంగా తీర్చిదిద్దారు.

శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని ఆదివారం ఉదయం బ్రేక్‌లో తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, ప్రముఖ వ్యాపారవేత్త అంబికా కృష్ణ, సినీ నటుడు రాము, గ్రెనెడా హైకమిషనర్ పీజీకే కుమార్, ఎంపీ గురుమూర్తి, వైకాపా నాయకుడు అమర్‌నాథ్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆలయం వెలుపల అంబికా కృష్ణ మాట్లాడుతూ.. శ్రీభువరాహస్వామి ఆలయాన్ని రాత్రి 11 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు.

తితిదే ఏఈవోకు విరాళం డీడీ ఇస్తున్న చంద్రశేఖర్ కృష్ణమూర్తి తదితరులు

తితిదేకు రూ.50 లక్షల విరాళం

తిరుమల, న్యూస్‌టుడే: తితిదే శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ముంబయికు చెందిన జీన్, బోమ్మాన్జీ దుబాష్ ఛారిటీ ట్రస్టు రూ.50 లక్షలు విరాళం అందించింది. ట్రస్టు సీఎఫ్‌వో చంద్రశేఖర్ కృష్ణమూర్తి శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ ఏఈవో దొరస్వామి నాయక్‌కు ఆదివారం విరాళం డీడీ అందజేశారు.

పేరుకే ఉచితం.. అమలులో కష్టం

ఇసుక దొరక్క అగచాట్లు

గూడూరు (గ్రామీణం-చిల్లకూరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పేదలకు ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టింది. పలుచోట్ల మాత్రం ఇసుక పేదలకు అందడం లేదు. దూరానికి అనుగుణంగా ట్రాక్టర్ ఇసుక రూ.2500-4,000 పలుకుతోంది. దీంతో పేదలు గృహాల నిర్మాణం చేపట్టడానికి ఇబ్బంది పడుతున్నారు.

ప్రధానంగా గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో కొందరు అక్రమార్కులు ఉచిత మాటున ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం స్వర్ణముఖి నది, చల్లకాలువ, రొయ్యలవాగుల్లో నీటి నిల్వలు ఉండటంతో తవ్వకాలు వీలుకావడం లేదు. దీనే అదనుగా భావించిన అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారు నిర్ణయించిన ధరకే నిర్మాణదారులు ఇసుక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి.

విద్యానగర్ డంపింగ్ యార్డులో కానరాని ఇసుక నిల్వలు

కనిపించని నిల్వలు

కోట మండలం గూడలిలోని స్వర్ణముఖి నదిలో ఇసుక డీసిల్టింగ్ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తవ్విన ఇసుకను విద్యానగర్ వద్ద నిల్వ చేసేలా యార్డును నెలకొల్పారు. ఈ ఏడాది అక్టోబరు నాటికి డంపింగ్ యార్డులో 50 వేల టన్నుల ఇసుకను నిల్వ ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఇసుక కొరత తలెత్తకుండా వర్షాకాలంలో అమ్మకాలు జరపాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వ్యాపారులు కేవలం 25 వేల టన్నులు కూడా నిల్వ చేయకపోవడం గమనార్హం. స్థానిక అవసరాల నిమిత్తం నిల్వ చేసిన ఇసుకను భారీ యంత్రాలతో తరలించి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం ఇసుక దొరకడం కష్టతరంగా మారింది. కోట మండలం రుద్రవరం, దొరువుకట్ట, వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం, చిట్టమూరులోని మల్లం వద్ద ఇసుకను దొడ్డిదారిన అమ్మేస్తున్నారు. ఇక్కడి నుంచి నెల్లూరు, బెంగళూరు పట్టణాలకు తరలిస్తున్నారు. నదిలో నీరున్నా యంత్రాలతో తవ్వి తరలించడం గమనార్హం.

ఈ విషయమై గనులశాఖ ఏడీ శ్రీనివాసరావు వివరణ కోరగా.. క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపడతామని చెప్పారు.

సూపరింటెండెంట్ కుర్చీ కోసం కుమ్ములాట

తిరుచానూరు, న్యూస్‌టుడే: శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో సూపరింటెండెంట్ నియామకంలో ఏర్పడిన గందరగోళంతో ఆ స్థానం కోసం ఇద్దరు కుమ్ములాడుకునే పరిస్థితి నెలకొంది. ఆలయంలో రెండు షిప్టుల్లో సూపరింటెండెంట్లు విధులు నిర్వహిస్తారు. కానీ కొన్ని నెలలుగా ఒక పోస్టు ఖాళీగా ఉంది. బ్రహ్మోత్సవాల సమయంలో డిప్యూటేషన్‌పై వచ్చిన సురేష్‌బాబును తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కొనసాగాలని ఆదేశాలు వచ్చాయి. ఆయన విధులకు వస్తుండగానే మునిచెంగల్రాయులును ఆలయానికి కేటాయిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఆదివారం ఇద్దరూ విధులకు వచ్చి పోటీ పడుతూ సీటులో కూర్చున్నారు. ఎవరి మాట వినాలో తెలియక సిబ్బంది అయోమయానికి గురయ్యారు. ఉన్నతాధికారులు సైతం ఈ విషయంలో తమకు పట్టనట్లు వ్యవహరించారు. తితిదే ఆలయాల్లో తిరుమల తరువాత తిరుచానూరులో పనిచేసేందుకు సూపరింటెండెంట్ స్థాయి అధికారులు పోటీపడుతుంటారు. ప్రస్తుతం ఉత్తర్వుల్లో స్పష్టత లేకపోవడం, ఇద్దరూ ఒకేస్థానం కోసం పోటీపడటం వివాదానికి దారి తీసింది. సమస్యకు ఉన్నతాధికారులు ముగింపు పలకాల్సి ఉంది.

ఆలయంలో స్వామీజీతో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తదితరులు

శ్రీపాదరాజ పీఠాధిపతికి తితిదే చిన్నమర్యాద

తిరుమల: శ్రీపాదరాజ పీఠాధిపతి శ్రీసుజయనిధి తీర్థ స్వామీజీకి ఆదివారం తితిదే చిన్నమర్యాద చేసింది. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న స్వామీజీకి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి శ్రీవారి దర్శనం చేయించారు.

మాట్లాడుతున్న నారాయణ. చిత్రంలో మురళి

దోషులను కఠినంగా శిక్షించాలి

తిరుపతి(నగరం), న్యూస్‌టుడే: తిరుమల పరకామణి అవినీతి కేసును కూటమి ప్రభుత్వం నిగ్గు తేల్చి.. దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిటీ ఛైర్మన్ కె.నారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. 'శ్రీవారికి భక్తితో సమర్పించే కానుకలను పరకామణి లెక్కింపు సమయంలో చోరీ చేసి కేసు మాఫీ చేయడం దారుణం. ఉద్యోగి రవికుమార్ రూ.14 కోట్లకు పైగా దోపిడీ చేసినట్లు గుర్తించడం భక్తులను ఆవేదనకు గురిచేస్తోంది. కేసులో అత్యంత కీలకమైన మాజీ ఏవీఎస్వో సతీష్‌కుమార్ మృతి అనుమానాస్పదంగా ఉంది. దీని వెనుక ఉన్న సూత్రధారుల్ని బయటపెట్టి శిక్షించా'లని నారాయణ కోరారు.

ఈఎస్‌ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్‌ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్‌ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్‌ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —

Energy Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"

Regional Sponsor: MITS DEEMED TO BE UNIVERSITY www.mits.ac.in MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE

FM Partner: Mee FM | TV Partner: ETV ఆంధ్రప్రదేశ్ | Organised by: ఈనాడు | Digital Partner: ఈనాడు.నెట్, ETV BHARAT

ఈనాడు - హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్‌ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్టు ఈఎస్‌ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

- బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు).
- అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

రిజిస్ట్రేషన్ కోసం

☛ రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.

☛ మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా
ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్, ఈనాడు, నేంద్రగుంట(వి&పో), పాకాల(మం), తిరుపతి(జి) - 517112
వివరాలకు: 90634 38851, 80087 05935
(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

ఈఎస్‌ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

ఫోన్ చూడొద్దన్నందుకు.. విద్యార్థిని ఆత్మహత్య

తడ, న్యూస్‌టుడే: మొబైల్ చూడొద్దని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై కుమార్తె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తడ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కారూరుకు చెందిన బాలిక (16) తమిళనాడు రాష్ట్రంలోని ఆరంబాకంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. శనివారం ఉదయం చదువుకోకుండా చరవాణి చూస్తుండటంతో తల్లి మందలించింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక ఉరేసుకుంది. కొంతసేపటి తర్వాత ఆమె అన్న తలుపు తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూశాడు. అప్పటికే ఫ్యాన్‌కు వేళాడుతూ బాలిక కనిపించింది. స్థానికుల సాయంతో తలుపులు విరగ్గొట్టి ఆమెను సూళ్లూరుపేట అక్కడ నుంచి చెన్నై తరలించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి బాలిక మృతి చెందింది. ఆదివారం ఆమె తండ్రి ఫిర్యాదు చేశారని, ఆ మేరకు కేసు నమోదు చేసినట్లు తడ ఎస్సై కొండపనాయుడు తెలియజేశారు.

వివాహిత బలవన్మరణం

పాకాల, న్యూస్‌టుడే: మనస్తాపానికి గురై వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రేణిగుంట మండలంలోని గురరాజపల్లికి చెందిన సమీర(19)కు పాకాల మండలంలోని రవణయ్యగారిపల్లె (రౌనఖ్‌నగర్) గ్రామస్థుడు సాహుల్‌తో ఏడాది క్రితం వివాహమైంది. కొన్ని రోజుల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు చూసేసరికి మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుదర్శనప్రసాద్ తెలిపారు.

ఉద్యోగం పేరుతో వైద్యుడి మోసం

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: వైద్యం కోసం వచ్చిన రోగి బంధువులను ఉద్యోగం పేరుతో వైద్యుడు మోసగించినట్లు తిరుపతి తూర్పు సీఐ శ్రీనివాసులు తెలిపారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రమేష్ యాదవ్ రెండు నెలల క్రితం వరకు వైద్యుడిగా పనిచేశారు. గతంలో అక్కడికి చికిత్స కోసం సత్యనారాయణపురానికి చెందిన కోమల బంధువులు వచ్చారు. రోగి కోసం కోమల కుమారుడితో కలిసి వస్తుండేవారు. వారిని గమనించిన వైద్యుడు రమేష్‌యాదవ్ సింగపూర్‌లో ఉద్యోగం ఉందని చెప్పారు. ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షలు వారి నుంచి వసూలు చేశారు. రెండు నెలలు అవుతున్నా ఉద్యోగం మాత్రం ఎక్కడా ఇప్పించలేదు. దీనికి తోడు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో కోమల పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.



సమావేశంలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు

గూడూరు జిల్లా సాధనకు ఐకాస

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని షాదీ మంజిల్‌లో ఆదివారం వివిధ స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రైవేటు ఉద్యోగులు, ఎన్జీవోలు, ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ నాయకులు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. గూడూరు జిల్లా సాధన సమితి పేరుతో ఐకాస ఏర్పాటు చేశారు. ప్రభుత్వం గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని, లేకపోతే ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరారు. దీనిపై ఉద్యమం చేయనున్నట్లు చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

కుష్ఠు సర్వేకు కష్టకాలం

గడువు ముగిసినా పూర్తికాని వైనం

గూడూరు గ్రామీణం, చిల్లకూరు, న్యూస్‌టుడే: కుష్ఠు వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే చికిత్సతో నయం చేయొచ్చు. దీనికోసం క్షేత్రస్థాయిలో ప్రభుత్వం సర్వే చేపట్టింది. గత నెల 17 నుంచి 30 మధ్య అనుమానితుల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. గడువు ముగిసినా అనుకున్న లక్ష్యాలను మాత్రం చేరుకోలేదు. మరోసారి గడువు పెంచాలని సంబంధిత శాఖ అధికారులు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు.

వివరాలు సేకరిస్తున్న అధికారిణి డా.శైలజ, సిబ్బంది

జిల్లాలో వివరాలు:

సర్వే	కుష్ఠు
జనాభా	22,28,951 మంది
సర్వే బృందాలు	1,667
స్క్రీనింగ్ చేసింది	16,18,097 మందికి
అనుమానిత కేసులు	7,411
వైద్యులు పరిశీలించింది	4,203 మందికి
కొత్తగా గుర్తించిన కేసులు	13

ఇదీ చేయాలి.. ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎంఎల్‌హెచ్‌పీలు ఇంటింటికీ వెళ్లాలి. స్పర్శలేని రాగి వర్ణపు మచ్చలున్న వారిని అనుమానితులుగా గుర్తించి వైద్యుడికి చూపించాలి. ఆయన పరీక్షించి నిర్ధారించాక వివరాలు నమోదు చేయాలి.

72.59 శాతం మాత్రమే పూర్తి.. జిల్లాలో ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 84 ఉన్నాయి. వీటి పరిధిలో 72.59 శాతం మాత్రమే సర్వే పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరో 27.41 శాతం చేయాల్సి ఉంది.

పది రోజులు కోరాం.. ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. అందరినీ స్క్రీనింగ్ చేయాల్సి రావడంతో ఆలస్యం అవుతోంది. మరో పది రోజులు గడువు ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరాం. ఎప్పటికప్పుడు పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ వైద్యాధికారులు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలను పర్యవేక్షిస్తున్నాం. - డా.శైలజ, జిల్లా కుష్ఠు నివారణాధికారిణి

గంజాయ్ విస్తరిస్తోంది

తిరుపతి నుంచి దిగుమతి

పలమనేరు, న్యూస్‌టుడే: గంజాయి మత్తు చాప కింద నీరులా పాకుతోంది. పోలీసులు అడ్డుకట్ట వేసినా కఠిన చర్యలు తీసుకున్నా యువత చేతికి చేరుతోంది. దీంతో వారు బానిసలుగా మారుతున్నారు. మత్తులో అఘాయిత్యాలకు పాల్పడి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. ఏజెన్సీ నుంచి తిరుపతి, చిత్తూరు వస్తున్న గంజాయి ఇప్పుడు మదనపల్లె నుంచి పలమనేరుకు చేరుతోంది.



ఇటీవల పోలీసులు పట్టుకున్న సరకు

- ఇటీవల పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టగా తమిళనాడులో గంజాయి అమ్ముతున్నట్లు తేలింది.
- 12 ఏళ్ల బాలుడు పలమనేరు నుంచి మదనపల్లెకు బస్సులో వెళ్లి గంజాయి తీసుకొస్తూ పోలీసులకు చిక్కాడు.
- విశాఖపట్నం నుంచి రైలుమార్గం, లారీల్లో గంజాయి తిరుపతికి చేరుతోంది. అక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. వి.కోట, కుప్పం ప్రాంతాలకు ఈ వ్యాపారం విస్తరించింది. పోలీసులు ప్రస్తుతం దీన్ని పూర్తిగా రూపుమాపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

డ్రోన్ల సాయం తీసుకుంటాం

గంజాయి అమ్మకాలు లేకుండా చేస్తాం. వినియోగించే వారిని పట్టుకోవడానికి డ్రోన్ల సాయం తీసుకుంటాం. కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. - మురళీమోహన్, సీఐ, పలమనేరు

భక్తుడి గొలుసు కాజేసిన నలుగురి అరెస్టు

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: భక్తుడి మెడలోని బంగారు గొలుసు కాజేసిన నలుగురిని అరెస్టు చేసినట్లు అలిపిరి ఎస్సై లోకేష్‌బాబు తెలిపారు. ఈ నెల 18న నెల్లూరుకు చెందిన భక్తుడు తిరుపతి వచ్చాడు. ఉపాధ్యాయ నగర్ వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. మార్గమధ్యలో ఎక్కిన వారు ఆయన మెడలోని గొలుసు కాజేసి పారిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. ఆదివారం తిరుపతి తారకరామనగర్‌కు చెందిన మహేష్, జయలక్ష్మణ్ కుమార్, జాఫర్, కడప జిల్లా రామాంజనేయపురానికి చెందిన ప్రభుదాస్‌ను అరెస్టు చేశారు. రూ.25 వేల నగదు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. చందు, వివేక్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.

పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలు

పుత్తూరు, న్యూస్‌టుడే: పట్టణంలో ఓ పిచ్చికుక్క ముగ్గురిపై దాడి చేసింది. జెండామాను వీధిలోని ప్రైవేటు పాఠశాలలో సెక్యూరిటీ గార్డు మునస్వామిని తీవ్రంగా గాయపరిచింది. అటుగా వెళ్తున్న డెలివరీ బాయ్ ఆకాష్, మరో వ్యక్తిపైనా దాడి చేసింది. వారిని వైద్య విధాన ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.

EENADU e Classifieds

EDUCATION

LAST CHANCE: 10th, Inter, Direct Degree (Disc), BA, B.Com, B.Sc, BBA, BCA, B.Tech, Diploma, MA, M.Com, M.Sc, MBA, MCA. Regular/ Lateral Entry. ✆9381287629.

PERSONAL CLASSIFIEDS

BIRTHDAY GREETINGS

REAL ESTATE

FLAT FOR SALE — GENERAL

తిరుపతి-పద్మావతి కళ్యాణ మండపం వెనుక నారాయణపురంలోని మహాలక్ష్మి రెసిడెన్సీలో 3 BHK తూర్పు ముఖం, 1900 sqft ఫ్లాట్ అమ్మబడును. ✆ 81062 18440.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

LAND FOR SALE — GENERAL

రేణిగుంట-తిరుపతి హైవే, రేణిగుంట జంక్షన్ నుండి 3km, Opp: నిస్సాన్ షో రూం. 66.5 సెంట్లు భూమి అమ్మకానికి కలదు. 18.5 Cr. ఫిక్స్. ✆ 9849055557

PLOT FOR SALE — GENERAL

ఏర్పేడు to వెంకటగిరి రోడ్డు పల్లం నందు అప్రూవల్ కల్గిన 36.66 అంకణాల ప్లాట్ కేవలం రూ. 6,25,000/- మాత్రమే. ✆ 80997 85333.

తిరుపతి - చంద్రగిరి టౌన్‌లో మెయిన్‌రోడ్‌కు ఆనుకొని హౌస్ - విల్లా - హోమ్‌స్టే & అపార్ట్‌మెంట్ కట్టుకునే TUDA అప్రూవల్ కొత్త వెంచర్‌లో కమర్షియల్ - రెసిడెన్షియల్ - ఇన్వెస్ట్‌మెంట్ కొరకు 100% వాస్తు Plots అమ్మబడును. సంప్ర: 9505502346

LEASE/ RENT — GENERAL

Tirupati, Mangalam, Karakambadi Road RTC Depo Road, Front 60 feet Road, 1200 Sft for Godown Purpose. Pls Con: 9652441555

TO LET

Scientific Warehouses with FCI Specification of 13500 Sqft, each 2 Ware houses totalling 27000 Sqft are readily available for Occupation for rent at adjacent national highway near tothe International Airport at Renigunta. PCR Warehousing Ltd, D.No.3-147, Guravarajupalli, Tirupati- Srikalahasti Road, Renigunta- 517520, Chittoor Dist, AP. Contact: 98490 46567, 98499 82900. Email: pcrayulu@gmail.com & pcrwhltd@gmail.com, web: www.pcrwarehousingltd.com

JOBS

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజిలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/ Female) కావలెను. సంప్ర: ✆: 8465005959.

Exp. మాస్టర్స్(జీ: 30K) & వెయిటర్స్ (జీ: 12K) కావలెను. ఫ్రీ భోజనం + వసతి. హోటల్ శరవణ భవన్, తిరుచానూరు ✆ 7093543337, 8897940639.

ప్రభుత్వ పాఠశాలలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో Vocational Faculty కావలెను, జీ: 28000, అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలకు # 98487 71117, 98498 48817

నెల్లూరులోని ప్రముఖ మాల్‌లో క్రింది సిబ్బంది కావలెను. లాండ్రీ సూపర్‌వైజర్ : ఆటోమేటిక్ వాషింగ్ మిషన్‌లో యూనిఫారమ్స్ వాషింగ్, ఇస్త్రీ చేయుటలో మంచి అనుభవము ఉండవలెను. సెక్యూరిటీ సూపర్‌వైజర్, సెక్యూరిటీ గార్డ్స్: ఎత్తు:5'8ft (పురుషులు), 5'4ft (స్త్రీలు) అనుభవజ్ఞులకు ప్రాధాన్యము. వయస్సు: 25-35 సంవత్సరాలు. మంచిజీతం, PF, ESI, గ్రాట్యూటీ, వార్షిక బోనస్ ఇవ్వబడును. దూరప్రాంత అభ్యర్థులకు ఉచిత బ్యాచిలర్ వసతి, భోజనం కలదు. ✆ 79977 33000, 79977 66000

E-KART నందు అర్జెంటుగా స్త్రీ/పు కావలెను. Qly: ఇంటర్, ఏదైనా డిగ్రీ. జీః 15,000/-. Online are Available. Cell: 9014120139.

EENADU THE WAY CLASSIFIEDS — B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే. అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు. వివరాలకు... 80085 13290

మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి. B/W: రూ. 600 Colour: రూ. 800

ప్రకటనలపై 5% GST వర్తించును

(c) eenadu

తిరుపతి
•తిరుపతి • చంద్రగిరి

భక్తిశ్రద్ధలతో గంగ జాతర నిర్వహించుకోవాలి

చంద్రగిరి, న్యూస్‌టుడే: చంద్రగిరి పంచాయతీలో డిసెంబరు 2, 3 తేదీల్లో నిర్వహించనున్న గంగమ్మ జాతరను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని.. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని సీఐ సురేష్‌కుమార్ హెచ్చరించారు. మంగళ, బుధవారాల్లో పట్టణంలో జాతర ఉత్సవాలకు వంద మంది పోలీసు బందోబస్తుతో పాటు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. నూర్ జంక్షన్ నుంచి తొండవాడ మీదుగా ట్రాఫిక్ మళ్లిస్తామన్నారు.

లేపాక్షి కేంద్రాల విస్తరణకు సహకరించండి

తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ను ఆదివారం స్థానిక దేవస్థానం పరిపాలన భవనంలోని ఆయన ఛాంబర్‌లో రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారని.. ఇప్పటికే తిరుమలలో ఓ లేపాక్షి కేంద్రం ఉందని, ఆ సంఖ్యను పెంచాలని కోరారు. అలాగే తిరుపతిలో కూడా తితిదే ఆలయాలు, వసతిగృహాల ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించాలని విన్నవించారు.

వాసుదేవనాయుడి మృతి బాధాకరం

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నాని

చంద్రగిరి గ్రామీణ, న్యూస్‌టుడే: రామిరెడ్డిపల్లి పంచాయతీ నాగయ్యగారిపల్లి గ్రామానికి చెందిన తెదేపా సీనియర్ నాయకుడు ఏనుగుల వాసుదేవ నాయుడు మృతి బాధాకరమని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. అనారోగ్య కారణాలతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఆయన మృతి చెందారు. ఆదివారం నాగయ్యగారిపల్లిలో జరిగిన అంత్యక్రియల్లో నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. వాసుదేవనాయుడు మృతదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. తెదేపా మండలాధ్యక్షుడు బాలకృష్ణమూర్తి, నాయకులు గౌస్ బాషా, సునీల్, మేఘనాథ నాయుడు పాల్గొన్నారు. ●వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే నాని కోరారు. అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు.

నేడు బుచ్చినాయుడుపల్లిలో పర్యటన.. చంద్రగిరి: బుచ్చినాయుడుపల్లి పంచాయతీలో సోమవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరవుతారని తెదేపా మండలాధ్యక్షుడు బాలకృష్ణమూర్తి పేర్కొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో గ్రంథాలయ అభివృద్ధి

తిరుపతి(విద్య), న్యూస్‌టుడే: తిరుపతిలోని గ్రేడ్ ఒన్ గ్రంథాలయాన్ని రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పౌర గ్రంథాలయ సంచాలకులు ఎ.కృష్ణమోహన్ తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక అన్నమయ్య సర్కిల్ సమీపంలోని ఆ శాఖ గ్రంథాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పాఠకులకు అందుతున్న సేవలు, పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ల సంఖ్యను 15కు పెంచుతామని, ఇంటర్నెట్ సౌకర్యం స్పీడ్ కూడా పెంచేందుకు చూస్తున్నామన్నారు. నూతన పుస్తకాలను రాజా రామ్మోహన్ లైబ్రరీ ఫౌండేషన్ సాయంతో సమకూరుస్తామన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శర్మ, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సభ్యులు డా.రాసాని వెంకటరమణయ్య, తిరుపతి గ్రంథాలయ అధికారి శివప్రసాద్ పాల్గొన్నారు.

ప్రాంతీయ గ్రంథాలయాన్ని సందర్శిస్తున్న ఎ.కృష్ణమోహన్

భగవద్గీత కంఠస్థ పోటీలు వాయిదా

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం జరగాల్సిన భగవద్గీత కంఠస్థ పోటీలను తితిదే వాయిదా వేసింది. తదుపరి పోటీల తేదీలను త్వరలో వెల్లడించనున్నారు.

5న తిరుమలకు మహాపాదయాత్ర

తిరుపతి(భవానీనగర్), న్యూస్‌టుడే: కడప మాజీ జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి ఈ నెల 5న 'తిరుమల మహా పాదయాత్ర'ను ఆకేపాడులోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి ప్రారంభిస్తున్నట్లు వైకాపా నాయకుడు శంకరయ్య తెలిపారు. ఆదివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మేమున్నాం.. మీకు తోడుగా..
(10 AM TO 1 PM)
తిరుపతి : 80080 20003
చంద్రగిరి : 80085 74561
పాకాల : 80085 74563

చంద్రగిరి, న్యూస్‌టుడే:

సమస్య: ఆర్ఎఫ్ రోడ్డు నుంచి నాగయ్యగారిపల్లికి వెళ్లే తారురోడ్డు గుంతలమయమైంది. ఇదే మార్గంలో ఎగువరెడ్డివారిపల్లి సమీపంలోని రాళ్ల క్వారీలు, నాగయ్యగారిపల్లి నుంచి ఇసుక టిప్పర్లు రాకపోకలు సాగిస్తుండటంతో ఈ దుస్థితి ఏర్పడింది. **-స్థానికులు**

సమాధానం: ఈ విషయాన్ని మండల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రోడ్డు మరమ్మతుకు చర్యలు చేపడతాం. **-చంద్రశేఖర్‌రెడ్డి, పంచాయతీ ఈవో**

ఆనంద నిలయంపై మొక్క తొలగింపు

స్పందనకు వందనం

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయ ఆనంద నిలయంపై పెరిగిన మొక్కను ఆలయ సిబ్బంది తొలగించారు. ఇటీవల 'ఈనాడు'లో వచ్చిన వార్తకు అధికారులు స్పందించారు.

పారిశుద్ధ్య పనులు

తిరుపతి(గ్రామీణం), న్యూస్‌టుడే: రాయలచెరువు ప్రధాన రోడ్డు పక్కన వ్యర్థాలను పంచాయతీ అధికారులు తొలగించారు. సమస్యపై ఇటీవల 'ఈనాడు'లో వార్త వెలువడింది.

బాబోయ్ గుంతలు..
తొలగేనా గంతలు

రహదారిపై భారీ గుంత

పాకాల, న్యూస్‌టుడే: ఎ.రంగంపేట-పదిపుట్లబైలు రహదారి గుంతలమయమైంది. ప్రయాణం నరకంగా మారింది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ఎ.రంగంపేట నుంచి నారావారిపల్లి వరకు రహదారి పరవాలేదనిపించినా అక్కడి నుంచి శేషాపురం, కొంగరవారిపల్లి, భీమవరం పరిసరాల్లో గుంతలు ప్రయాణికులను చికాకుపెడుతున్నాయి. మూలపల్లి-భీమవరం మధ్య రోడ్డుకిరువైపులా చెట్లు కమ్ముకున్నాయి. ఎదురుగా వాహనం వస్తే అవస్థలు తప్పడం లేదు. చంద్రగిరి మండలం మూలపల్లి నుంచి పులిచెర్ల మండలంలోని కొత్తపేటకు రావాలంటే మధ్యనున్న అటవీ మార్గంలో వాహనాలు బురదలో చిక్కుకునేంత భారీగా గుంతలు తేలి ఉన్నాయి. అడవిలో సింగిల్ రోడ్డు కారణంగా రాత్రిపూట ప్రయాణం ప్రమాదభరితంగా సాగుతోంది. ఈ రహదారిలో కొంత భాగం చిత్తూరు ర.భ.శాఖ డివిజన్ పరిధిలోనూ, మరికొంత భాగం తిరుపతి ర.భ.శాఖ డివిజన్ పరిధిలోనూ ఉండటంతో సమన్వయం కొరవడి పూర్తి స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు.

ఎ.రంగంపేట-పదిపుట్లబైలు రోడ్డు పొడవు: 32 కి.మీ
అందులో డబుల్ రోడ్డు : 20 కి.మీ
అడవి మధ్యలో రోడ్డు: 12.5 కి.మీ
అటవీ అనుమతులు రావాల్సిన భాగం: 10 కి.మీ
ర.భ.శాఖ డివిజన్లు: చిత్తూరు, తిరుపతి

పదిపుట్లబైలు-ఎ.రంగంపేట రహదారిలో తప్పని కష్టాలు

విస్తరిస్తే పలు ప్రాంతాలకు ప్రయోజనం

పదిపుట్లబైలు-ఎ.రంగంపేట రహదారి విస్తరణ చేపడితే పాకాల మండలంలోని పదిపుట్లబైలు, పేరసానిపల్లి, దామలచెరువు, మొగరాల, రవణయ్యగారిపల్లి, వల్లివేడు, ఇ.పాలగుట్టపల్లి పంచాయతీలతో పాటు పులిచెర్ల మండలం కల్లూరు పరిసర ప్రాంత గ్రామాల నుంచి తిరుపతి చేరుకునే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. పాకాల మీదుగా చుట్టి వచ్చే పని లేకుండా సుమారు 20 కి.మీల దూరం తగ్గుతుండటంతో పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం వాసులు ఈ మార్గానికే ప్రాధాన్యం ఇస్తారు. దామలచెరువు నుంచి తిరుపతికి 65 కి.మీలు ప్రయాణించాల్సి ఉండగా పదిపుట్లబైలు నుంచి కేవలం 45 కి.మీల ప్రయాణంతో తిరుపతి చేరుకోవచ్చు. ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు గాదంకి టోల్ ప్లాజా వద్ద టోల్ రుసుము భారం నుంచి ఉపశమనం దొరుకుతుంది.

రిజర్వేషన్లపై చలో దిల్లీ

మాట్లాడుతున్న వరప్రసాద్ యాదవ్

తిరుపతి(భవానీనగర్) న్యూస్‌టుడే: ఓబీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 15, 16 తేదీల్లో చలో దిల్లీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్‌యాదవ్ తెలిపారు. ఆదివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉమాబాయి తదితరులు పాల్గొన్నారు.

నేడు చంద్రగిరిలో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం

చంద్రగిరి, న్యూస్‌టుడే: స్థానిక కల్యాణ మండపంలో సోమవారం ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు నియోజకవర్గ బాధ్యుడు ఐరాల లోకేశ్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సమావేశానికి చిత్తూరు జిల్లా పరిశీలకుడు జయకుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు.

జయచంద్రారెడ్డికి సత్కారం

సైకం జయచంద్రారెడ్డిని సన్మానిస్తున్న సంఘం సభ్యులు

తిరుపతి(గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: న్యూ సమాఖ్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సౌత్ ఇండియా మ్యారేజ్ మీడియేటర్స్ సదస్సు ఆదివారం జరిగింది. స్థానిక కచ్చపి ఆడిటోరియం వేదికగా జరిగిన సదస్సులో తిరుపతికి చెందిన రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మాజీ ఛైర్మన్ సైకం జయచంద్రారెడ్డిని అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.

IN THE COURT OF THE
Ist ADDITIONAL CIVIL JUDGE
(Junior Division) TIRUPATI
E.P.NO. 85/2023
OS.NO. 870 / 2021
EARTHAMENI VENKATA RATHNAM ...D.Hr.
VS.
G.RATHNAMMA ... J.Dr.
వేలం ప్రకటన
ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా తేది 20-4-2021న పై కనిన కోర్టువారు ఇచ్చిన డిక్రీ బాపత్తుగాను వసూలు నిమిత్తం క్రింద కనిన షెడ్యూలు దాఖలా ఆస్తిని సదరు కోర్టులో తేది 16-12-2025న ఉ॥ 10-30 గం॥ల నుండి సాయంత్రం 5 గం॥ల లోపు వేలం వేయబడును, ఆసక్తిగలవారు వేలంలో షరతులకు లోబడి పాల్గొన వచ్చును. ఇది కోర్టు వారి ఉత్తర్వులు.
SCHEDULE
Chittoor District (present Tirupati District - Sri Balaji Registration District, Tirupati Sub-District -Tirupati Urban Mandal -No.29 Tirupati Village Accounts- Nanja S.No.5/2A -Tirupati Town Municipal 19th Ward - Southern Side on Renigunta Road P&T Colony (Postal Colony), residential Area Plot No.5 part Approved house construction from Municipal Corporation of Tirupati vide Orders B.A.NO.270/2009/G1, Dt.15.02.2010 Newly Constructed R.C.C. Roofed House bounded on:
East: Site of Pulugoru Suganakar Reddy;
West: Newly Constructing house in M.Srinivasulu & Y.Ramesh Naidu sold site.
North: Newly constructing house of K.Padmaiah, & K.Anasuyamma,
South: 33 feet wide Road.
In between these boundaries site measuring East to West on Northern side 38.5 ft., or 11.742 mtrs. and on Southern side 36.25 ft., or 11.056 mtrs., North to South on both sides 54 ft., or 16.470 mts. or 2,018.25 ft., or 224.25 sq. yards or 56.06 ankanams vacant site in which East to West 26.75 ft., North to South 42.50 ft., or 1,137 sq.ft., newly constructed R.C.C., roofed house & A.C.C. asbestos sheets roofed bath room constructed in 35 sq. ft., with all doors, door frames, windows, slab, floor, electricity connection, wiring etc., along with easementary rights.
D.Hr Value: Rs.27,03,000/- Amins Value: Rs.1,80,00,000/-
S.R.O. Value: 93,44,530/-
వేలం తేది: 16-12-2025
N.Bhupal Naidu, Advocate
Cell: 9247473279

దుమ్ము కమ్మేస్తోంది

తిరుపతి నుంచి రామచంద్రాపురానికి వెళ్లే మార్గంలో చిగురువాడ వద్ద స్వర్ణముఖి నదిపై ఉన్న వంతెన 2021లో కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. వైకాపా ప్రభుత్వం తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వంతెనపైన ఉన్న రహదారి గుంతలమయమైంది. రాళ్లు తేలి.. వాహనాల రాకపోకల సమయంలో దుమ్ము భారీగా పైకి లేస్తోంది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. **-ఈనాడు, తిరుపతి**

నరక ప్రయాణం

సి.రామాపురం నుంచి శానంబట్ల మీదగా చంద్రగిరికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో వాహన చోదకులు ఈ రహదారిలో రాకపోకలు ఎలా సాగించాలి? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వర్షాలకు ఈ గుంతల్లో వర్షపు నీరు నిల్వ చేరి చిన్నపాటి బావులను తలపిస్తున్నాయి. ఈ మార్గంలో నిత్యం పాఠశాలలు, కళాశాలలకు విద్యార్థులు, జీవనోపాధికి ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. **-న్యూస్‌టుడే, రామచంద్రాపురం**

చలికి వస్త్రాలే రక్షణ

తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో ఉన్న పాత రోగుల సహాయకుల గదిలో ఈదురుగాలులు, చలికి రోగుల బంధువులు అవస్థలు పడుతున్నారు. దీంతో వస్త్రాలు అడ్డుగా కట్టుకుని నిద్రిస్తున్నారు. కొత్త గదులతో పాటు ఇక్కడా రోగుల సహాయకులు విశ్రాంతి తీసుకుంటారు. సంబంధిత అధికారులు పర్యవేక్షించి చలికి రోగుల సహాయకులు ఇబ్బందులు పడకుండా తగు రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. **-ఈనాడు, తిరుపతి**

నగరాన.. జడివాన

■ శ్రీగోవిందరాజస్వామి వసతిగృహం ఎదుట వర్షపునీటిలో చిక్కుకున్న వాహనం ■ జలపాతం వద్ద స్వీయచిత్రం తీసుకుంటున్న భక్తులు ■ శ్రీనివాస ఉద్యానవనంలో దుస్థితి

ఈనాడు, తిరుపతి: దిత్వా తుపాను కారణంగా నగరంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. మధ్యాహ్నం ఎండావాన దోబూచులాడటంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. చిరుజల్లుల వర్షంలోనే శ్రీవారి భక్తులు, నగరవాసులు, రోగులు రాకపోకలు సాగించారు. రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. లక్ష్మీపురం కూడలి నుంచి ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాలకు వెళ్లే మార్గంలో శ్రీగోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల వసతి గృహం ముందు రహదారిలో భారీగా నిలిచింది. వర్షపునీటిలో రవాణా ఆటో చిక్కుకుంది. తొండమాన్ చక్రవర్తి మాస్టర్‌ప్లాన్ రహదారిలో చెరువును తలపిస్తూ వర్షపునీరు నిలిచింది. మురుగు కాలువలు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. శ్రీనివాసపురం, గొల్లవానిగుంట వద్ద గుంతలమయమైన రహదారిలో వాన నీటి నిల్వతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. శేషాచల కొండల్లో కురుస్తున్న వర్షానికి కపిలతీర్థం వద్ద జలపాతం ఉద్ధృతి పెరిగింది. శ్రీనివాసపురంలో ఉన్న శ్రీనివాస ఉద్యానవనంలో వర్షపునీరు నిలవడంతో ఆడుకునేందుకు పిల్లలు పడ్డారు. అలిపిరి టోల్‌గేటు వద్ద శేషాచల కొండలపై కనువిందు చేస్తూ శ్వేతవర్ణ మేఘాలు కమ్ముకున్నాయి. భక్తులు తిలకించి, స్వీయచిత్రాలు తీసుకుని ఆనందించారు.

సేవా కార్యక్రమాలు విస్తృతం

మాట్లాడుతున్న ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో రక్తదాన, నేత్ర శిబిరాలు, పేదలకు ఆహారం అందించే కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు శ్రీశ్రీనివాస లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి, జోన్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్ణయించింది. ఆదివారం సాయంత్రం స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్డులోని యూత్ హాస్టల్లో జోన్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో ప్రతినిధులు మక్కిన భాస్కర్, ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, చిట్టిబాబు రెడ్డి, రాజేంద్రప్రసాద్, సోమయ్య, వాసు తదితరులు పాల్గొన్నారు.

మన్‌కీబాత్ స్ఫూర్తిదాయకం

తిరుపతి(గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: ప్రధాని మోదీ ప్రతినెలా నిర్వహిస్తున్న మన్‌కీబాత్ కార్యక్రమం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని భాజపా సీనియర్ నాయకుడు గుండాల గోపీనాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని నగరంలో నాయకులు వీక్షించారు. నాయకులు సురేష్‌స్వామి, సుబ్రహ్మణ్యంరెడ్డి, చంగల్రాయ ఆచారి, కల్యాణి, ప్రభాకర్, లక్ష్మయ్య, అన్నారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, వెంకటరత్నం, లోకనాథం పాల్గొన్నారు.

'మధ్యవర్తిత్వం చేసిన వారిని పట్టుకోండి'

తిరుపతి(భవానీనగర్), న్యూస్‌టుడే: తితిదే పరకామణి చోరీ కేసులో మధ్యవర్తిత్వం చేసి, స్వలాభం పొందిన వారిని పట్టుకోవాలి గాని.. తనపై తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అవాస్తవాలు మాట్లాడటం సరికాదని తితిదే బోర్డు మాజీ సభ్యుడు పోకల అశోక్‌కుమార్ అన్నారు. ఆదివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు.

జనవరి 6న దశ సహస్ర సువాసినీ పూజ

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న శ్రీకాంత్ ఆచార్య తదితరులు

తిరుపతి(భవానీనగర్) న్యూస్‌టుడే: దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రరాష్ట్ర మహిళల భాగ్య సౌభాగ్యాల కోసం శ్రీశక్తి పీఠాధిపతి రమ్యానంద భారతిస్వామి జన్మదినం సందర్భంగా జనవరి 6న దశ సహస్ర సువాసినీ పూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మేనేజింగ్ సెక్రటరీ శ్రీకాంత్ ఆచార్య తెలిపారు. ఆదివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 6న తిరుపతి మహాక్షేత్రం శక్తి పీఠం వద్ద ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకు కార్యక్రమం ఉంటుందన్నారు.

ఆధ్యాత్మికతకు నెలవు.. సాంఘిక సేవాలయం

భక్తిభావాన్ని పెంపొందిస్తున్న రాయల్ నగర్ కల్చరల్ సొసైటీ

అయ్యప్ప స్వాములకు అన్నదానం

తిరుపతి(గ్రామీణం), న్యూస్‌టుడే: నగరంలో భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక వాతావరణం కలిగించడానికి రాయల్‌నగర్‌లోని కొందరు కృషి చేస్తున్నారు. రాయల్ నగర్ కల్చరల్ సొసైటీ పేరుతో సాంఘిక సేవాలయం ఏర్పాటు చేసుకున్నారు. అయ్యప్పస్వామి ఆలయాన్ని నిర్మించి, ఎటువంటి లాభాపేక్ష లేకుండా అయ్యప్ప స్వాములకు తమవంతుగా సేవ చేస్తున్నారు ఎంఎస్ రెడ్డి, సొసైటీ సభ్యులు. విశేష పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తున్నారు.

2003లో ఏర్పాటు.. ముత్యాలరెడ్డిపల్లి పరిధిలో తుడా సౌత్ ఎక్స్‌టెన్షన్ పేరుతో 1991లో రాయలచెరువు గేట్ సమీపంలో తుడా లేఔట్ ఏర్పాటు చేసింది. అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన నిర్వాహకులు ఆ లేఔట్‌కు రాయల్‌నగర్‌గా నామకరణం చేసుకున్నారు. అక్కడే 2003లో సాంఘిక సేవాలయం పేరుతో అయ్యప్ప స్వామి ఆలయం ఏర్పాటు చేశారు. దీని నిర్వహణకు రాయల్‌నగర్ కల్చరల్ సొసైటీ అనే ట్రస్టును ఏర్పాటు చేసుకున్నారు. ట్రస్ట్ నిర్వాహకులు సాంఘిక సేవాలయానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.

వసతి లేని స్వాములకు ఆలంబన.. అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములు తమ ఇళ్లలో శుభ్రం లేని రోజుల్లో ఇక్కడ వచ్చి సేదతీరవచ్చు. ఇక్కడే స్వాములు స్నానాలు ఆచరించి, వసతితోపాటు మూడు పూటలా అన్న ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేస్తారు. రోజూ ఉదయం, సాయంత్రం భజనలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పర్వదినాల్లో పూజలు, మండల పూజ, జ్యోతి రోజు స్వామివారికి పూజలు ఘనంగా నిర్వహిస్తారు. ఇరుముడి కట్టుకునే స్వాములకు నామమాత్రపు రుసుముతో అన్ని సేవలు అందిస్తున్నారు.

పదిమందికి అన్నం పెట్టాలనే..



రాయల్ నగర్ కల్చరల్ సొసైటీలో సభ్యులందరూ ఇక్కడ సేవకులే. ప్రజల్లో భక్తిభావం పెంపొందించి, నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడానికి సాంఘిక సేవాలయం పేరుతో మావంతుగా కృషిచేస్తున్నాం. మాలధారణ చేసిన స్వాములకు అన్నం పెట్టాలన్నదే మా ఉద్దేశం. ఎవ్వరైనా వచ్చి ఇక్కడ స్వామికి సేవ చేయవచ్చు. **-ఎంఎస్ రెడ్డి, నిర్వాహకులు**

దిత్వాను సమర్థంగా ఎదుర్కొందాం: ఎస్పీ

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: ముందుకొస్తున్న దిత్వా తుపాన్‌ను పోలీసుశాఖ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు పోలీసులు సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యాలయంలో మూడు ప్రత్యేక రెస్క్యూ బృందాలు, ప్రతి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఒక్కో టీమ్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బృందాలకు లైటింగ్ సామగ్రి, లైఫ్ జాకెట్లు, టార్చ్ లైట్లు, తాళ్లు, బాటన్ వంటి అవసరమైన రక్షణ పరికరాలు అందించినట్లు తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నీరు మునిగే రహదారులపై పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రమాదకర మార్గాలను మూసివేసి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ మళ్లించాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.

నిండుకుండలా కొటాల చెరువు

చెరువులకు జలకళ

చంద్రగిరి గ్రామీణ, న్యూస్‌టుడే: వర్షాలకు గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు జలకళ సంతరించుకున్నాయి. శేషాచల అడవుల్లోని వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. కళ్యాణి డ్యాంలో ఆదివారం సాయంత్రానికి నీటిమట్టం 879 అడుగులకు చేరింది. శేషాచలం అడవులను ఆనుకొని ఉన్న మూలపల్లి, కొండ్రెడ్డి, కొటాల చెరువులు జలకళ సంతరించుకున్నాయి. సమీప ప్రాంత రైతుల బోర్లు, బావుల్లో నీరు పుష్కలంగా చేరడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మత్తులో కొట్టుకుని.. సీసాతో పొడుచుకుని

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: ఒడిశాకు చెందిన కొందరు యువకులు మత్తులో కొట్టుకుని.. బీరు సీసాతో ఒకరి మెడపై పొడిచారు. తిరుపతి తూర్పు సీఐ శ్రీనివాసులు వివరాల మేరకు.. స్థానిక సుభాష్ నగర్‌లో ఒడిశాకు చెందిన 12 మంది యువకులు అద్దెకు ఉంటున్నారు. మేస్త్రీ, కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆదివారం సాయంత్రం మద్యం మత్తులో ఉన్న వారు గొడవ పడ్డారు. దివాకర్ దాస్ మత్తులో సుభాష్ మెడపై బీరు సీసాతో పొడిచాడు. రక్తస్రావం కావడంతో రుయాకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు.

●స్థానిక చింతలచేను కిక్ బంక్ వద్ద ఆదివారం మద్యం మత్తులో ఆరుగురు యువకులు పరస్పరం దాడి చేసుకున్నారు.



(c) eenadu

శ్రీకాళహస్తి

•శ్రీకాళహస్తి •సత్యవేడు

అవగాహన కల్పిస్తున్న అధికారులు

చట్టాలు, హక్కులపై అవగాహన

ఏర్పేడు, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరికీ విధిగా చట్టాలు, హక్కులపై కనీస అవగాహన అవసరమని ఏర్పేడు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మండలంలోని రాజులపాళెంలో ఆదివారం సివిల్ రైట్స్‌డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాల పరిరక్షణ, హక్కుల వినియోగం, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాలపై అవగాహన కల్పించారు. ఆర్ఐ సుబ్రహ్మణ్యం, అధికారులు పాల్గొన్నారు.

శ్రీసూర్యభగవాన్‌కి ప్రత్యేక పూజలు..

ఏర్పేడు: మండలంలోని గుడిమల్లం శ్రీపరశురామేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీసూర్యభగవాన్ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో క్షీరం, నారికేళం, వివిధ సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
శ్రీకాళహస్తి: 80085 74555
నాగలాపురం: 98854 43308

నాగలాపురం, న్యూస్‌టుడే: సమస్య: ఎస్సీపురం పాఠశాల సమీపంలోని వీధిలో తాగునీటి కుళాయిలు దెబ్బతిన్నాయి. నిత్యం నీరు వృథాగా పోతోంది. పైప్‌లైన్‌కు నూతన కుళాయిలు ఏర్పాటు చేయాలి. - పురుషోత్తం
సమాధానం: నాలుగు రోజుల్లో నూతన కుళాయిలు ఏర్పాటు చేస్తాం. - కృష్ణయ్యశెట్టి, సర్పంచి

శ్రీకాళహస్తి(గ్రామీణం), న్యూస్‌టుడే: సమస్య: శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు సమీపంలో ఈదుల కాలువ వంతెన వద్ద గుంతలతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాల్సి ఉంది. - శ్రీనివాసులు, జంగాలపాళెం.
సమాధానం: త్వరలో గుంతలను పూడ్చి సమస్యను పరిష్కరిస్తాం. - మర్రెడ్, అర్అండ్‌బీ ఏఈ, శ్రీకాళహస్తి

బీఎన్‌కండ్రిగ, న్యూస్‌టుడే: సమస్య: మండలంలోని గాజులపెళ్లూరులో రహదారికి ఇరువైపులా ముళ్ల చెట్లు ఏపుగా పెరిగాయి. రాకపోకలకు ఇబ్బంది. - సుబ్రహ్మణ్యం
సమాధానం: త్వరలో రహదారికి ఇరువైపులా ముళ్ల చెట్లు తొలగించి రాకపోకలకు ఇబ్బందిలేకుండా చూస్తాం. - మీనా, పంచాయతీ కార్యదర్శి

కేవీబీపురం, న్యూస్‌టుడే: సమస్య: మండల కేంద్రంలో మాంసాహార దుకాణ యజమానులు కోడి వ్యర్థాలను శ్రీకాళహస్తి వైపు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా వేస్తున్నారు. దీంతో ప్రజలు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. - సుబ్బారావు
సమాధానం: సమస్య ఇదివరకే మా దృష్టికి వచ్చింది. నోటీసులు అందించి వ్యర్థాలను నిల్వ లేకుండా తగు చర్యలు తీసుకుంటాం. -అంకయ్య, పంచాయతీ కార్యదర్శి

మురుగునీటి కాల్వలు శుభ్రం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రాజెక్టు వీధిలో వ్యర్థాల కారణంగా మురుగు నీటి కాల్వలను పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేశారు. ఇక్కడి మురుగునీటి ఇబ్బందులపై 'మేమున్నాం మీకు తోడుగా' సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన పురపాలక సంఘ కమిషనర్ భవానీప్రసాద్ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య విభాగం అధికారి దామోదరం మురుగునీటి కాల్వల్లో వ్యర్థాలను శుభ్రం చేయించారు.

మహిళా సాధికారిత లక్ష్యంగా సైకిల్ యాత్ర

సమావేశంలో పాల్గొన్న కోలా ఆనంద్, సునీల్ తదితరులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: మహిళా సాధికారత లక్ష్యంగా మిస్ ఆంధ్ర చందన జయరాం వారి మిత్రబృందంతో కలిసి సైకిల్ యాత్రను ప్రారంభించారు. పట్టణంలోని బేరివారి మండపం వద్ద ఆదివారం శ్రీకాళహస్తి నుంచి హైదరాబాదుకు సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమాన్ని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, మాధురీగోల్డ్ నిర్వాహకులు సునీల్ సంయుక్తంగా సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన వికసిత్ భారత్ కార్యక్రమంలో కుప్పంలోని అతిచిన్న గ్రామం నుంచి మిస్ ఆంధ్రప్రదేశ్‌కు ఎంపికైన చందన జయరాం మహిళల హక్కుల సంరక్షణకు ఆమె చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక క్షేత్రాలు.. అపవిత్రతతో కళంకాలు

ఆకతాయిల ఆగడాలతో భక్తుల మనోభావాలకు భంగం

నారాయణవనం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలతోపాటు ప్రముఖ పర్యాటక కేంద్రాలు విరాజిల్లుతూ పరమశివుడు కొలువైన పవిత్ర స్థలాలు అపవిత్రతతో నేరాలకు, ఆకతాయిల ఆగడాలకు కేంద్రాలుగా మారాయి. దీంతో భక్తుల మనోభావాలకు భంగం వాటిల్లడమే కాకుండా, మహిళలు అసభ్య ప్రవర్తనతో మానసిక క్షోభకు గురవుతున్నారు. వీటిని అరికట్టే నాథుడు లేక పోవడంతో ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక కేంద్రాలకు భక్తుల తాకిడి తగ్గుముఖం పడుతోంది. ఈ నేరాలు, అక్రమాలను అరికట్టేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పర్యాటకులు, భక్తులు వేడుకుంటున్నారు.

కైలాసకోనలో ఆలయానికి పక్కనే మందుబాబుల మజాలు

సింగిరికోన.. భక్తుల కష్టాలు తీరేనా

నారాయణవనం మండలంలోని సింగిరికోనలో వెలసిన శ్రీలక్ష్మీనృసింహ ఆలయానికి అటు భక్తులు, ఇటు పర్యాటకులు విశేషంగా వస్తుంటారు. అయితే ఇక్కడ పర్యవేక్షణ లేక పోవడంతో కోనలో మహిళలు స్నానం చేసే సమయంలో అల్లరిమూకలు మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. వారి తీరుపై ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు దిగడం సాధారణంగా మారింది. దీనిపై పలుమార్లు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.

కైలాసవాసా.. వినరా భక్తుల ఘోష

నారాయణవనం మండలంలో ప్రముఖ శైవక్షేత్రంగా పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతున్న కైలాసకోనకు నిత్యం భక్తులు, పర్యాటకులు వందలాది సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. ఇక్కడ తగిన ఆలయ సిబ్బంది, రక్షణ వ్యవస్థ లేక పోవడంతో ఆలయ ప్రాంగణంలోనే మందుబాబులు మద్యపానం చేస్తు కుంటున్నారు. మద్యం మత్తులో వీరు చేసే ఆగడాలు, ఆకతాయిల అల్లరి చేష్టలు, మహిళలతో అసభ్య ప్రవర్తనలతో ఆలయానికి వచ్చే మహిళా భక్తులు వేదనకు గురవుతున్నారు. జలపాతంలో స్నానం చేసే క్రమంలో సైతం మహిళలకు అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దీనికితోడు కొందరు భక్తుల ముసుగులో జలపాతాల్లో మునుగుతూ, అక్కడకు వచ్చే భక్తులు, పర్యాటకుల నగలు, నగదు, విలువైన వస్తువులను అపహరిస్తున్నారు. దీంతో ఆలయానికి భక్తులు, పర్యాటకుల సందడి తగ్గుతోంది.

సిద్ధేశ్వరా.. భక్తుల అవస్థలు చూడరా

కేవీబీపురం మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన సిద్ధేశ్వరకోనలో భక్తుల అవస్థలు అన్నీఇన్నీకావు. జలపాతాల కంచె ఉన్నా, నామమాత్రమే. పలుచోట్ల ప్రమాదాలపై సూచిక బోర్డులు ఏర్పాటు చేసినా ప్రమాదాలు జరిగే చోట లేనందున ఫలితం లేకపోయింది. పర్యాటకులు వచ్చే వాహనాలకు సిబ్బంది అధిక రుసుం వసూలు చేయడంతో యాత్రికులు పలుమార్లు సిబ్బందితో వాగ్వాదానికి దిగడం సాధారణమైంది. ఇక్కడకు వచ్చే మహిళల పట్ల సిబ్బంది భౌతిక దాడులు చేపట్టడం, వారి పట్ల దురుసుగా ప్రవర్తించడంపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదులు అందుతున్నా వారిపై చర్యలు లేక పోవడంతో వారి ఆగడాలకు అడ్డే లేకుండా పోతుంది.

మాజీ ప్రధాని విగ్రహ ప్రతిష్ఠకు భూమిపూజ

భూమిపూజ చేస్తున్న నాయకులు

రేణిగుంట, న్యూస్‌టుడే: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారి వాజ్‌పేయి విగ్రహ ప్రతిష్ఠకు భాజపా నాయకులు భూమి పూజ చేశారు. ఆదివారం స్థానిక మర్రిగుంత కూడలిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నేతృత్వంలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వాజ్‌పేయి విగ్రహ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, స్పోక్స్‌పర్సన్ జల్లి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

దుప్పట్లు అందుకున్న వృద్ధులతో ప్రొఫెసర్ అముత వల్లి

గివింగ్ హ్యాండ్స్ సేవలు అభినందనీయం

తొట్టంబేడు, న్యూస్‌టుడే: నిరాదరణకు గురైన వృద్ధులకు ఆదరువుగా నిలుస్తున్న గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ ప్రొఫెసర్ అముత వల్లి అన్నారు. పట్టణంలోని బంగారమ్మ కాలనీ వద్ద గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమ వృద్ధులకు ఆదివారం ప్రొఫెసర్ అముత వల్లి తన కుమారుడు విగ్నేష్ పీహెచ్‌డీ మొదటి ఫెలో షిప్ అందుకున్న సందర్భంగా వృద్ధులకు అన్నదానంతో పాటు దుప్పట్లు పంపిణీ చేశారు. గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా రజతోత్సవం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: పురపాలక సంఘ ఉపాధ్యాయులు రజతోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని బాబు అగ్రహారం పురపాలక సంఘ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. పురపాలక సంఘ పరిధిలో డీఎస్సీ 2000 సంవత్సరంలో ఉపాధ్యాయులుగా చేరిన 50 మంది ఉపాధ్యాయులు ఘనంగా సంబరాల్లో పాల్గొన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఉపాధ్యాయులందరూ ఆత్మీయంగా కలసి వేడుకలు జరుపుకున్నారు. నూతనంగా చేరే ఉపాధ్యాయులకు ఆదర్శంగా ఉండటంతో పాటు విద్యావ్యవస్థల బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఉపాధ్యాయులందరూ ప్రతినబూనారు.

రజతోత్సవాల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు

కొండచిలువ కలకలం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: పట్టణంలోని కొండమిట్ట తొండములేని వినాయకస్వామి ఆలయానికి సమీపంలో కొండచిలువ కలకలం సృష్టించింది. వర్షాలకు అక్కడున్న ఖాళీ స్థలంలో ఆదివారం సాయంత్రం కొండచిలువను చూసిన అక్కడి వారు భయాందోళనలకు గురయ్యారు. ఖాళీ ప్రదేశం, ఎప్పుడు పిచ్చి మొక్కల కారణంగా పాముల బెడదతో అవస్థలు పడుతున్నట్లు ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

అరణియార్ జలాశయ పరిశీలన

నాగలాపురం, న్యూస్‌టుడే: అరణియార్ జలాశయాన్ని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదివారం పరిశీలించారు. దిత్వా తుపాను నేపథ్యంలో ప్రాజెక్టు పరిస్థితిపై డీఈ శ్రీనివాసులుతో చర్చించి ముందస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. జలాశయంలో నీటిమట్టం 29.7 అడుగులుగా ఉండగా.. స్పిల్‌వే గేట్ల నుంచి విడుదలవుతున్న 400 క్యూసెక్కుల ప్రవాహంతో పాటు గేట్ల పరిస్థితిపై వాకబు చేశారు. ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేసే క్రమంలో సమీప గ్రామాలతో పాటు తమిళనాడు అధికారులకు సమాచారమందించి అప్రమత్తం చేయాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ రవికుమార్, ఎస్సై వెంకటేష్‌లు ఉన్నారు. ● **శ్రీకాళహస్తి:** దిత్వా తుపాను నేపథ్యంతో సువర్ణముఖి నదిలో ప్రవాహ ఉద్ధృతి ఊపందుకుంది రాత్రంతా వర్షం పడితే మరింతగా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ● **సత్యవేడు:** దిత్వా తుపాన్ కారణంగా మండలంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. గాలులు వీయడంతో జనజీవనం స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

డీఈ శ్రీనివాసులుతో చర్చిస్తున్న ఎస్పీ సుబ్బరాయుడు

వరద కట్టడికి అధికారుల చర్యలు

రేణిగుంట: దిత్వా తుపాన్ కారణంగా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే శనివారం రాత్రి నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది. దీంతో సీబీఐడీ కాలనీ వెనుక బాలాజీనగర్‌ను పరిశీలించిన తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి మర్రిగుంత చెరువు తూము వద్ద జేసీబీతో పనులు చేసి నీటిని బయటకు వదిలే పనులను చేయించారు. . ఎంపీడీవో రవిచంద్ర, ఈవో పీఆర్‌డీ ప్రభురావు వెదళ్లచెరువు గ్రామ చెరువును పరిశీలించారు. ఇక్కడ కట్ట బలహీనంగా ఉండడంతో వెంటనే ఇసుక బస్తాలను వేయించారు.

త్రుటిలో తప్పిన ప్రమాదం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తీశ్వరాలయ మహాప్రాకారాన్ని ఆనుకుని ఉన్న భారీ వృక్షం కొమ్మ ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా విరిగి పడింది. సన్నిధివీధిలో పార్కింగ్ చేసిన నాలుగు కార్లపై చెట్టు కొమ్మలు పడిపోవడంతో పాక్షికంగా వాహనాలు దెబ్బతిన్నాయి.

ఈ వీధి చేసిన పాపమేమిటో..?

నాగలాపురంలోని జాతీయ రహదారిలోని రెండు ఆర్చిల నడుమ ఒకటిన్నర కిలోమీటర్ల మేర రహదారి పరిస్థితి దయనీయంగా మారింది. ఏడాది కిందట నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి చేసిన మరమ్మతులు పూర్తిగా ఛిద్రమైయ్యాయి. గుంతలు, కంకర తేలి బురదనీటితో అధ్వానంగా మారింది. ర.భ. అధికారులు రహదారి నిర్వహణను పూర్తిగా విస్మరించడంతో పాదచారులు, వాహనచోదకులకు నిత్యం అవస్థలు తప్పడం లేదు. **- న్యూస్‌టుడే, నాగలాపురం**

అభద్రత.. అవస్థలు

ముక్కంటి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న భద్రతా ఉద్యోగుల అభద్రత మధ్య అవస్థలు పడాల్సి వస్తోంది. విధుల్లో చేరే ముందు వాళ్లకు విధులు వేశారన్న సమాచారానికి శివయ్య గోపురం వద్ద కార్యాలయం వద్దకు వెళ్తుంటారు. అక్కడ చిన్నపాటి కార్యాలయం కావడంతో ఇలా ఉద్యోగులందరూ ఆతృతతో కార్యాలయం వద్ద గుంపులుగా నిలబడాల్సి వస్తోంది. పొరబాటున జారిపడితే అంతే సంగతి మరి. ఇలాంటి కష్టాలు తప్పించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. **- న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి**

భారీ వాహనాలతో తప్పని ఇక్కట్లు

రేణిగుంట పంచాయతీలో భారీ వాహనాల రాకపోకలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పంచాయతీలోని మిరియాల బాబా వీధిలో నిత్యం కష్టాలు తప్పడం లేదు. ఇక్కడ ఉన్న ఒక బియ్యం, ఇతర సరకుల గోదాముకు నిత్యం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. 10 చక్రల లారీలు వీధుల్లో తిరగడంతో ట్రాఫిక్ స్తంభిస్తుంది. రోడ్లు దెబ్బతింటున్నాయి. ఈ అంశంపై పలుమార్లు స్థానికులు పోలీసులకు, పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కావడంలేదు. **-న్యూస్‌టుడే, రేణిగుంట**

నాడు-నేడు చతికిలబడి

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: సత్యవేడు మండలం బీరకుప్పం ఉన్నత పాఠశాలలో గదుల కొరతతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. 50ఏళ్ల కిందట నిర్మించిన పాఠశాల భవనం నేడు శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు బీటలు వారి పెచ్చులూడి పడుతున్నాయి. వర్షాలకు గదులు ఉరుస్తుండటంతో వానాకాలంలో విద్యాబోధన మందగించింది. ప్రస్తుతం కూలడానికి సిద్ధం అన్నట్లుగా గోడలు బీటలు వారాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూడేళ్ల కిందట నాడు-నేడు కింద రెండు గదుల నిర్మాణానికి రూ.50లక్షలు నిధులు మంజూరైయ్యాయి. పనులు ప్రారంభమైనా సకాలంలో బిల్లులు అందకపోవడంతో అసంపూర్తిగా నిలిచిపోయింది. రానున్న విద్యా సంవత్సరం ఆరంభంలో అయినా అసంపూర్తి గదులను పూర్తి చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

'పెంచలయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి'

నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం నాయకులు

రేణిగుంట: నెల్లూరు జిల్లా వేదాయపాలెం డీఆర్‌డీటీ కాలనీకి చెందిన ప్రజానాట్య మండలి యువ నాయకుడు కామ్రేడ్ పెంచలయ్యను గంజాయి ముఠా కాపుగాసి దారుణంగా హత్య చేశారని, వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని సీపీఎం, ఐద్వా నాయకులు డిమాండ్ చేశారు. ఇందుకు నిరసనగా ఆదివారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పెంచలయ్య హత్య ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. సీపీఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ హరినాథ్, జేవీవీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరమణ, ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, భారతి, అమ్ములు తదితరులు పాల్గొన్నారు. **సత్యవేడు:** పెంచలయ్యను హత్యచేసిన గంజాయి గూండాలను వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి జనార్దన్, నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో పెంచలయ్య చిత్ర పటానికి నివాళులర్పించారు.

ఐఐటీలో ఐఎల్‌సీసీ

ఏర్పేడు: తిరుపతి ఐఐటీలో ఇండియన్ లీన్ కన్‌స్ట్రక్షన్-2025 కాన్ఫరెన్స్(ఐఎల్‌సీసీ)ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. డిజైనర్లు, కన్‌స్ట్రక్షన్‌లు, పరిశోధకుల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో నైపుణ్యాలను పంచుకోవడం, నూతన ఆవిష్కరణలు పెంపొందించుకునేందుకు ఎంతగానో దోహదపడుతుందని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం మంత్రి నారాయణ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని వివరించారు.

చలి తీవ్రతతోనే కోళ్లు మృతి

ఈనాడు కథనానికి స్పందన

తొట్టంబేడు, న్యూస్‌టుడే: చలి తీవ్రతతోనే నాటుకోళ్లు మృత్యువాత పడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు శ్రీకాళహస్తి, సత్యవేడు పశువైద్య ఉపసంచాలకులు గోవిందరాజు, భాస్కర్, మునిరాజాలు సంయుక్తంగా పేర్కొన్నారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న మండలంలోని బోనుపల్లి గ్రామంలో ఆదివారం పశువైద్య సిబ్బందితో కలిసి వారు పర్యటించారు. 'ఈనాడు'లో 'అంతుచిక్కని వ్యాధి.. కుప్పకూలుతున్న నాటు కోళ్లు' శీర్షికతో ఆదివారం ప్రచురితమైన ప్రత్యేక కథనంపై పశువైద్యాధికారులు స్పందించారు. తీవ్రత ఉన్న గ్రామాల్లో పర్యటించి కోళ్ల పెంపకందారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన కోళ్లకు పంచనామా నిర్వహించి వాటి నుంచి నమూనాలు సేకరించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కోళ్ల శరీర భాగాల్లో వ్యాధి లక్షణాలేవి బయటపడలేదని స్పష్టం చేశారు. వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత వ్యాక్సినేషన్ వేస్తామన్నారు. అనంతరం పెంపకందారులకు మందులు పంపిణీ చేశారు. తొట్టంబేడు పశువైద్యాధికారి శరత్‌చంద్రారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

కోళ్ల పెంపకందారులకు మందులు పంపిణీ చేస్తున్న పశువైద్యాధికారులు

పిడుగుపాటుకు గురైన వ్యక్తి మృతి



నరసింహారెడ్డి (పాత చిత్రం)

తొట్టంబేడు, న్యూస్‌టుడే: శ్రమనే జీవనాధారంగా చేసుకొని బ్రతుకుతున్న వ్యవసాయ కూలిపై పకృతి కన్నెర్రజేసింది. పొలంలో పని చేస్తుండగా పిడుగుపాటుకు గురై తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు తుదిశ్వాస విడిచాడు. ఈ విషాద ఘటన తొట్టంబేడు మండలం కొత్తకండ్రిగలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం మేరకు.. కొత్తకండ్రిగకు చెందిన నరసింహారెడ్డి (36) వ్యవసాయ కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తుంటారు. ఈ నెల 21 తేదీ గ్రామానికి సమీపంలోని పొలాల్లో పని చేస్తుండగా పిడుగుపాటుకు గురై తీవ్రంగా గాయపడ్డాడు. మృత్యువుతో పోరాడిన ఆయన ఆదివారం తెల్లవారు జామున తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అదుపుతప్పి కిందపడిన వ్యక్తి..

సత్యవేడు, న్యూస్‌టుడే: గాంధీపురానికి చెందిన సుదర్శన్(25) మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మునిశేఖర్ కుమారుడు సుదర్శన్ ద్విచక్రవాహనంపై తమిళనాడులోని ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా కాలమనాయుడుపేట చెక్‌పోస్ట్ సమీపంలో రోడ్డుపై అదుపుతప్పి పడిపోయాడు. చెన్నై జీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో ఎద్దు..

శ్రీకాళహస్తి(గ్రామీణం(ఏర్పేడు), న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తి మండలంలోని యార్లపూడి వ్యవసాయ పొలాల్లో చోటు చేసుకుంది. ఆదివారం నాగరాజు ఎద్దులతో పొలం పనులు చేస్తుండగా పక్కపొలంలోని విద్యుత్తు స్తంభానికి ఏర్పాటు చేసిన స్టే వైరు తగలడంతో ఎద్దు మృతి చెందింది. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా విద్యుత్తుశాఖ అధికారులు పట్టించుకోలేదని రైతులు వాపోయారు.

ఆయకట్టు.. అప్రమత్తం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ఊహించని వర్షాలు ఆయకట్టు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎప్పుడు ఎక్కడ.. ఏ చెరువుకు ఇబ్బందులు వస్తాయన్న భయంతో జలవనరుల శాఖ అధికారులు, ఆయకట్టు రైతులు గుబులు చెందుతున్నారు. తాజాగా దిత్వా తుపాను కారణంగా వర్షాలు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉండటంతో మరింత అవస్థలు తప్పడం లేదు. రేయింబవళ్లు కంటిమీద కునుకు లేకుండా సాగునీటి సంఘాల సభ్యులు చెరువు నీటి సంరక్షణకు శ్రమిస్తున్నారు.

వెదళ్లచెరువులో నీటి కట్టడికి చర్యలు చేపడుతున్న జలవనరుల శాఖ అధికారులు, రైతులు

శ్రీకాళహస్తి డివిజన్ చెరువులు:	399
75 శాతంపై నీళ్లున్నవి:	304
వర్షాలకు స్వల్పంగా దెబ్బతిన్నవి:	45
సత్యవేడు డివిజన్ చెరువులు:	427
75 శాతంపైగా నీళ్లున్నవి:	392
స్వల్పంగా దెబ్బతిన్నవి:	46

నిండుకుండల్లా చెరువులు

సెప్టెంబరు నుంచి వరుసగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పలు మండలాల్లో చెరువులు నిండుకుండల్లా మారాయి. గత వర్షాలకు కలుజులు పారిన చెరువులు లేక పోలేదు. శ్రీకాళహస్తి జలవనరుల శాఖ డివిజన్ పరిధిలో 826 చెరువులు ఉండగా అందులో దాదాపు 75 శాతం పైగా చెరువులు నీటి నిల్వలతో కళకళలాడుతున్నాయి. మూడు నెలలుగా కురుస్తున్న వర్షాలకు 91 చెరువులు స్వల్పంగా దెబ్బతిన్నాయి.

మరమ్మతులకు చర్యలు

కేవీబీపురం మండలంలో రాయల చెరువుకు గండి పడటంతో ఊహించని విధంగా నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఆయకట్టు జిల్లా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న జంగాలపల్లి చెరువుకు మరమ్మతులు చేపట్టి సాగునీరు వృథాను అరికట్టారు. అదే రీతిలో ఆదివారం రేణిగుంట మండలంలోని వెదళ్లచెరువు పటిష్టతకు విఘాతం ఏర్పడంతో అప్పటికప్పుడు స్పందించిన అధికారులు, ఆయకట్టు రైతులు ఉంగరపు కట్ట ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

ప్రమాదకర చెరువులపై నిఘా

వర్షాలకు ప్రమాదకరంగా ఉన్న చెరువుల విషయంలో అధికారులు నిఘా ఉంచారు. రాయలు చెరువు తరహాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా చెరువులకు దిగువ భాగంలో ఉన్న గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు జలనవరుల శాఖ ఈఈ శివారెడ్డి తెలిపారు. వర్షాలకు చెరువుల్లో నీటి నిల్వలు వచ్చి చేరుతున్న నేపథ్యంలో సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఏదీ ఏమైనా ఊహించని వర్షాలు అధికారులు, సాగునీటి సంఘాల రైతులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి.

సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

ప్రజల బాంధవుడు సుదర్శన్‌రెడ్డి

నారాయణవనం: రాజకీయ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సంస్కరణ సభలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 45 సంవత్సరాల పాటు రాజకీయంలో ఉంటూ సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారన్నారు. జడ్పీటీసీ సభ్యుడు సుమన్‌కుమార్, సర్పంచులు సాయిరవి, ఏలుమలై, నాగూరు, రమేష్, బాబు, ధర్మలింగం, వైకాపా మండల అధ్యక్షుడు సొరకాయలు, అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు.

సంఘానికి గర్వకారణం

శ్రీకాళహస్తి: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు బాలసుబ్రహ్మణ్యం ఏపీటీఎఫ్ తరఫున ఆయన చేసిన సేవలు సంఘానికి గర్వకారణమని సంఘం జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ అన్నారు. పట్టణంలోని స్థానిక కార్యాలయ ఆవరణలో ఆదివారం అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా నియమితులైనందుకు బాలసుబ్రహ్మణ్యంను ఘనంగా సత్కరించారు. ఇటీవల పదవీవిరమణ చేసిన ఉపాధ్యాయులు ప్రభుప్రసాద్‌ను సత్కరించారు. రామదాసు, ఉదయ్‌కుమార్, మునిరాజ, నాగసత్య, భాస్కర్, వెంకటాద్రి, గోపాల్, సుబ్రహ్మణ్యం రెడ్డి, వెంకటయ్య, చెంచురాజు పాల్గొన్నారు.

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు బాలసుబ్రహ్మణ్యంను సత్కరిస్తున్న ఏపీటీఎఫ్ జిల్లా నేతలు

(c) eenadu

గూడూరు
•గూడూరు • వెంకటగిరి • సూళ్లూరుపేట

మాట్లాడుతున్న ఎమ్మెల్యే సునీల్‌కుమార్

'గూడూరును తిరుపతిలో కలిపిన పాపం వైకాపాదే'

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: 'గూడూరును తిరుపతి జిల్లాలో కలిపిన పాపం వైకాపాదే' అని ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో గూడూరును తిరుపతి జిల్లాలో కలిపినప్పుడు వైకాపా నాయకులు ఎందుకు నిరాహార దీక్ష చేయలేదని ప్రశ్నించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, కమిటీ సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. శీలం కిరణ్‌కుమార్, నెలబల్లి భాస్కర్‌రెడ్డి, గుండాల లీలావతి, పులిమి శ్రీనివాసులు, కొండూరు వెంకటేశ్వర్లురాజు, మట్టం శ్రావణి, వాటంబేటి శివకుమార్, రహీమ్ పాల్గొన్నారు.

రైతుకు నకిలీ విత్తనాల బెడద

సూళ్లూరుపేట గ్రామీణం,న్యూస్‌టుడే: తాము నాటిన విత్తనాలు 20 రోజులకే వెన్ను తీసేయడంతో రైతులు కంగుతిన్నారు. దీంతో నకిలీ విత్తనాల కాటుకు తాము బలయ్యామని తెలిసి కొందరు రైతులు వ్యవసాయాధికారులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. అగ్రికల్చర్ ఏవో కాంచన ఆదివారం విచారణ చేపట్టారు. కేసియన్ గుంట, జంగాలగుంట, గంపలకండ్రిగ, మంగళంపాడు గ్రామాలలో రైతుల నుంచి వివరాలు తీసుకున్నారు. సంబంధిత డీలర్ నుంచి ఎంత మంది రైతులకు విత్తనాలు సరఫరా చేశారు అనే వివరాలు సేకరించారు. మంగళవారం శాస్త్రవేత్త వచ్చి పరిశీలించిన అనంతరం ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.

గూడూరులో నిమ్మ ధరలు

మొదటి రకం: కేజీ రూ. 11 నుంచి రూ. 25 వరకు
రెండో రకం: కిలో రూ. 6 నుంచి రూ. 10 వరకు

కోళ్ల ధరలు

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్	
బ్రాయిలర్ (రైతు ధర)	132
లేయర్	130
బ్రాయిలర్స్	240
బ్రాయిలర్స్ స్కిన్‌లెస్	264
లేయర్ మాంసం	221

పట్టణాల్లో తీరనున్న దాహార్తి

❖ నీటి పథకాలకు రీటెండర్లు
❖ వచ్చే వేసవికి పూర్తిచేసేలా ప్రణాళిక

నాయుడుపేట, న్యూస్‌టుడే: పట్టణాల్లో ప్రజలకు తాగునీటి వసతి కల్పించేందుకు నాయుడుపేట, సూళ్లూరుపేట పట్టణాల్లో అయిదేళ్ల క్రితం ఏఐఐబీ నిధులతో చేపట్టిన పనులు వచ్చే ఏడాది వేసవి నాటికి పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు జరిగిన పనులివే

రెండు పట్టణాల్లో నీటి సమస్య తీర్చేందుకు 2017లో తెదేపా రూ.279.25 కోట్లతో తాగునీటి పథకాలు ప్రాజెక్టులకు రూపకల్పన చేసి పనులు చేపట్టింది. సింగమాల సమీపంలో ఉన్న తెలుగు గంగ ప్రధాన కాలువ నుంచి పైపులైన్లు వేసి, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులకు అనుసంధానించనున్నారు. అక్కడ శుద్ధి చేసిన అనంతరం ఓహెచ్‌ఆర్ ద్వారా పట్టణ ప్రజలకు సురక్షిత నీటిని సరఫరా చేసే విధంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పైపులైన్లు, ఓహెచ్‌ఆర్‌బీల నిర్మాణం పూర్తయింది. జువ్వలపాళెం, మంగళంపాడు సమీపంలో ఎస్.ఎస్ ట్యాంకుల అభివృద్ధి ప్రారంభ దశలో ఉంది. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత గుత్తేదారులకు బిల్లులు చెల్లింపులో జాప్యం చేయడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిపేశారు.

సూళ్లూరుపేట	పట్టణం	నాయుడుపేట
117.99	నిధులు రూ.కోట్లలో	162.13
71	పైపులైన్ దూరం	75
4	ట్యాంకులు	3

విన్నమాల వద్ద అసంపూర్తిగా ట్యాంకు నిర్మాణం

పెరిగిన అంచనాలు

ప్రజల దాహార్తి తీర్చే నీటి పథకాల పనులను వైకాపా కక్ష సాధింపు చర్యల కారణంగా నిలిపివేయడంతో ఏఐఐబీ నిధులు పురపాలిక సంఘాలు సకాలంలో వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. చివరికి అంచనాలు 30 శాతం పెరిగి అదనపు భారం పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో రీటెండర్ల ద్వారా రెండు పట్టణాల్లో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించేందుకు ప్రజారోగ్యశాఖ ఇంజినీరింగ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వేసవికి పనులు పూర్తి చేసి రెండు పట్టణాలకు తాగునీరు సరఫరా జరిగేలా చేస్తామని పీహెచ్‌ఈఈ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

గూడూరు: 85002 02046
నాయుడుపేట: 80085 73970
సూళ్లూరుపేట: 88979 08890
వెంకటగిరి: 80085 73966
సమయం 10 AM TO 1 PM

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని నల్లజాలమ్మ వీధి ప్రాంతంలో వీధి దీపాలు వెలగడం లేదు. – జగదీష్, గూడూరు

సమాధానం: వీధి దీపాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, కమిషనర్

కోట, న్యూస్‌టుడే: సమస్య: ఇలకూరుపాడు- ఉత్తమనెల్లూరు మార్గంలోని ర.భ రోడ్డు గుంతలమయమై అధ్వానంగా మారింది. – సుబ్బయ్య, చోదకుడు

సమాధానం: ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కావాల్సి ఉంది. – మల్లికార్జునరెడ్డి, ర.భ ఇన్‌ఛార్జి ఏఈ

సూచిక బోర్డుల ఏర్పాటు

స్పందనకు వందనం

కోట, న్యూస్‌టుడే: మండలంలోని పలు సమస్యలను మేమున్నాం.. మీకు తోడుగా ద్వారా అధికారుల దృష్టికి తీసుకురాగా వారు స్పందించి పరిష్కరించారు. వీరారెడ్డిసత్రం సమీపంలోని పంట కాలువ మీదుగా వెళ్తున్న పైపులైన్ గేట్‌వాల్వు నుంచి తాగునీరు వృథాగా పోతుండటంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి మరమ్మతు చేశారు. పంట కాలువపై నిర్మించిన కల్వర్టుకు ఇరువైపులా రక్షణ గోడలు తక్కువ ఎత్తులో ఉండటంతో అధికారులు స్పందించి రేడియం సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నారు.

ఇనుప పెట్టెల నడుమ చదువుతున్న విద్యార్థినులు

ఇరుకు గదులలో.. చదువుల తల్లులు

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: లోతువానిగుంటలోని రెండు ఎస్సీ వసతి గృహాల్లో 3-10 తరగతుల వరకు 300 మంది విద్యార్థినులు ఉన్నారు. వీరికి సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేవు. విద్యార్థినులు ఇరుకు గదుల్లో పెట్టెల వరుసలో కూర్చొని చదువుతున్నారు. బీసీ బాలుర వసతి గృహంలో ఏడు మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడి భవనంలోని కిటికీలకు తలుపులు లేవు. దీంతో విద్యార్థులు చలికి వణుకుతున్నారు. గదుల పైభాగం దెబ్బతిని ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. రెండు వసతి గృహాల్లో పారిశుద్ధ్యం లోపించింది.

నాటి రాయలవారి దొరువే.. నేటి రాయదొరువు

వాకాడు, న్యూస్‌టుడే: వాకాడుకు 40 కి.మీల దూరంలో సముద్రం ఒడ్డున పూడి రాయదొరువు గ్రామం ఉంది. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో సముద్రం వెంబడి పురాతన శివాలయం, రాజుల వారి సత్రాలు, గుర్రపు శాలలు, వంట గదులు స్నానాల గదులు ఉండేవి. ఇప్పటికీ గ్రామంలో శ్రీకృష్ణదేవరాయలు వారు తిరుగాడిన ప్రాంతంలో కట్టిన సత్రపు వీధిని నేడు సత్రపు బాటగా పిలుస్తున్నారు. గ్రామంలో పురాతన శివాలయం అభివృద్ధిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆలయ పరిసరాల్లో రెండు ఎకరాల్లో నాటి రాయలవారి దొరువు ఉంది. నేడు దాన్ని గ్రామస్థులు దామరగుంటగా పిలుస్తున్నారు. రాయదొరువుతో కలిపి నవాబుపేట, తూనకట్ల, రాయదొరువు, పూడికుప్పం, మాదవాపురం, చినతోట, మొనపాలెం, ఓడపాలెం, వైకుంఠపురం గ్రామాలు కలుపుతూ పూడిరాయదొరువు గ్రామ పంచాయతీగా నామకరణం చేసి కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇవన్నీ సముద్రం ఒడ్డునే ఉండటం విశేషం.

పురాతన శివాలయం

ప్రజల మనోభావాలు పరిగణనలోకి తీసుకోవాలి

మాట్లాడుతున్న ఐక్యవేదిక కన్వీనర్ మునెయ్య

వెంకటగిరి, న్యూస్‌టుడే: జిల్లాలు, డివిజన్ల విభజన సమయంలో ప్రజల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ మునెయ్య అన్నారు. ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి విభజన చర్యలు చేపట్టాలని కోరారు.

త్రుటిలో తప్పిన ప్రమాదం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని సన్నిధి వీధిలో మహాప్రాకారాన్ని ఆనుకుని ఉన్న భారీ వృక్షం కొమ్మ ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా విరిగిపడింది.

నిమ్మ.. గిట్టుబాటు కాలేదమ్మా

✦ నేలచూపులు చూస్తున్న ధరలు ✦ దిగుబడి ఉన్నా నష్టపోతున్న అన్నదాతలు

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: దిగుబడులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ సరైన ధరలు లేకపోవడంతో నిమ్మ రైతులు ఆందోళన చెందుతున్నారు. గూడూరు, చిల్లకూరు, ఓజిలి, బాలాయపల్లి, వెంకటగిరి, డక్కిలి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సైదాపురం, పొదలకూరు, రాపూరు, మనుబోలు మండలాల్లో సుమారుగా 10 వేల ఎకరాల్లో నిమ్మ సాగు చేస్తున్నారు. ఏడాది పొడవునా నిమ్మ సాగుపై 20వేల మందికి పైగా రైతు కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. నిమ్మకాయలు కేజీల చొప్పున మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. మొన్న మొంథా, నేడు దిత్వా తుపాను, మంచు ప్రభావంతో ధరలు పతనమయ్యాయి. 50 కేజీల బస్తా ధర రూ.750 పలుకుతోంది. గతేడాది ఇదే సమయంలో రూ.2000 వరకు విక్రయించామని రైతులు చెబుతున్నారు.

గ్రేడింగ్ సిద్ధంగా నిమ్మకాయలు

కూలీ ఖర్చులకు రాక

గూడూరు నిమ్మ మార్కెట్‌లో ఆదివారం మొదటి రకం కేజీ ధర రూ.10 నుంచి రూ.15 (50 కేజీల బస్తా ధర రూ.500 నుంచి రూ.750) వరకు ఉండగా, రెండో రకం కేజీ రూ.6 నుంచి రూ.10 (50 కేజీల బస్తా ధర రూ.300 నుంచి రూ.500) వరకు పలికింది. అన్నదాతలు నిమ్మకాయలు కోసేందుకు కూలీ రూ.300 నుంచి 500, సంచులు తరలించేందుకు రూ.100 నుంచి రూ.200 రవాణా ఖర్చు, వ్యాపారులకు కమీషన్ కలిపి ఒక్కో సంచికి రూ.700 వరకు ఖర్చు అవుతోంది. ఈ లెక్కన రైతులకు మిగిలేది శూన్యమే. నాణ్యత ఉన్న నిమ్మకాయలకు తక్కువ ధర ఉండగా, నాణ్యత లేని కాయలకు కూలీ ఖర్చులు కూడా రావడం లేదు. నిమ్మకి తెగుళ్లు సోకడంతో రూ.వేలు వెచ్చించి మందులు కొట్టేందుకు ఖర్చు చేస్తున్నారు. దీంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు.

నిండు కుండల్లా చెరువులు

వాకాడు, న్యూస్‌టుడే: మండలంలోని చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. వాకాడు చెరువు ఆదివారం నిండుకుంది. చెరువు గేట్లు, పంట కాలువలు దెబ్బతినడంతో నీరు పొలాలకు చేరేనా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీసూర్యభగవాన్‌కి ప్రత్యేక పూజలు.. ఏర్పేడు: మండలంలోని గుడిమల్లం శ్రీపరశురామేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీసూర్యదేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో క్షీరం, నారికేళం, వివిధ సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించి దీప, ధూప నైవేద్యాలను సమర్పించారు.

కొండచిలువ కలకలం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: పట్టణంలోని కొండమిట్ట తొండముతేని వినాయకస్వామి ఆలయానికి సమీపంలో కొండచిలువ కలకలం సృష్టించింది. వర్షాలకు అక్కడున్న ఖాళీ స్థలంలో ఆదివారం సాయంత్రం కొండచిలువను చూసిన అక్కడి వారు భయాందోళనలకు గురయ్యారు. ఖాళీ ప్రదేశం, ఎప్పుడు పిచ్చి మొక్కల కారణంగా పాముల బెడదతో అవస్థలు పడుతున్నట్లు ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది కొండ చిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

ఇలా తవ్వడం.. అలా మరమ్మతు చేయడం

కోట మండల కాంప్లెక్స్‌లోని ప్రభుత్వ కార్యాలయాలకు తాగునీరు సరఫరా చేసే పైపులైన్‌ను మళ్లీ పగులగొట్టేశారు. భూమిలో తీగలు ఏర్పాటు చేయడానికి గుత్తేదారు జేసీబీతో తవ్వుతున్నారు. కొద్ది రోజుల కిందట ఇలాగే పైపులను పగుల కొట్టడంతో పంచాయతీ సిబ్బంది మరమ్మతులు చేశారు. తాజాగా మరోసారి ఇదే విధంగా జరిగింది. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అరవింద్‌ను వివరణ కోరగా వెంటనే మరమ్మతులు చేస్తామన్నారు.
– న్యూస్‌టుడే, కోట

అంబలపూడి.. రోడ్డుపై బురద చేరి

మండలంలోని అలిమిలి పంచాయతీలో అంబలపూడి గ్రామానికి కోదండ రామాలయ వీధి ప్రధానమైనది. గతంలో ఇక్కడ సిమెంటు రోడ్డును నిర్మించారు. కానీ ఇరువైపులా కాలువలు ఏర్పాటు చేయకపోవడంతో రోడ్డుపై నీరు నిలుస్తోంది. దీనికి తోడు బురద రోడ్డును కమ్మేసింది. ఫలితంగా స్థానికులు ఇక్కడ రాకపోకలు సాగించాలంటే జంకుతున్నారు. పంచాయతీ ఆధ్వర్యంలో కనీసం బురదను డోజర్‌తో తొలగించిన దాఖలాలు లేవు.
– న్యూస్‌టుడే, బాలాయపల్లి

అలల ఉద్ధృతి

బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను ప్రభావం మండలంలోని తీర గ్రామాల్లో ఆదివారం స్పష్టంగా కనిపించింది. తీరంలో అలలు ఉదయం నుంచి ఎగసిపడుతున్నాయి. తహసీల్దార్ ఇక్బాల్ రెవెన్యూ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఎస్సై నాగబాబు తీర గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. – న్యూస్‌టుడే, వాకాడు



బోర్లా పడినా..పట్టదు

నాయుడుపేట జంబుకేశ్వరస్వామి శివాలయం ఎదుట ప్రధాన మలుపులో సిమెంటు దిన్నెలు, గుంతలు ప్రమాదకరంగా మారాయి. నిత్యం రాకపోకలు సాగించే రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ల కోసం సిమెంటు దిన్నెలు ఏర్పాటు చేశారు. ఇవి దెబ్బతినడంతో వృద్ధులు బోర్లా పడిపోతున్నారు. వాహనాలు వీటిపై ఎక్కడం, దిగడం కూడా సమస్యగా మారింది. సమస్యను పరిష్కరించడంపై అధికారులు దృష్టి సారించడం లేదు.
– న్యూస్‌టుడే, నాయుడుపేట పట్టణం

పొలాల్లోని నీరు వెళ్లేదెలా?

ఇరకం దీవిలో పొలాల్లోని వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన తూములు దుస్థితికి చేరాయి. దాంతో అన్నదాతల్లో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వైకాపా హయాంలో ఇరకం, పాళెంతోపు కుప్పం వద్ద ఉన్న రెండు తూములు కుంగిపోయాయి. తూములకున్న లాకులు కూడా దెబ్బతినడంతో తుపాను సమయాల్లో పులికాట్ సరస్సు పోటెత్తి ఉప్పునీరు పొలాల్లోకి చేరే ప్రమాదం ఉంది. దిత్వా తుపాను ప్రభావంతో ఎక్కడ ఉప్పునీరు పొలాల్లోకి వస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. – న్యూస్‌టుడే, తడ

ప్రయాణం ప్రమాదకరం

✦ గుంతలమయమైన ర.భ.రోడ్లు

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: నాయుడుపేట మల్లాం జాతీయ రహదారి మలుపులో రోడ్డు పొడవునా గుంతలు పడటంతో పది రోజులుగా స్థానికులు గుంతలకు రాళ్లు, ఇతర వస్తువులు సూచికగా పెట్టి రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడి రోడ్డు దెబ్బతిని మూడు నాలుగు నెలలు గడుస్తున్నా పట్టించుకున్న నాథుడే కరవయ్యారు. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో ఇక్కడ నలుగురు మృతి చెందారు. అయినా రహదారిని బాగు చేయలేదు.

❖ చిట్టమూరు మండలం కొత్త గుంట నుంచి మల్లాం వరకూ అక్కడక్కడ రోడ్డు దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. అంచుల్లో పిచ్చిమొక్కలు పెరగడంతో ముందుకు సాగడం కష్టంగా మారింది.

❖ నాయుడుపేట నుంచి చిట్టమూరు మండలం మల్లాం వరకు 30 కి.మీల రహదారి పొడవునా పదుల సంఖ్యలో గ్రామాలున్నాయి. నిత్యం రైతులు, విద్యార్థులు, వ్యాపారులు, భక్తులు, పర్యాటకులు ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంటారు. మల్లాం సుబ్రహ్మణ్యం స్వామి ఆలయానికి వెళ్లే భక్తులు ఈ మార్గాన్నే ఆశ్రయిస్తుంటారు. కోట, వాకాడు, మండలాల్లోని గ్రామీణ ప్రాంతాలకు ఈ మార్గమే దిక్కు. ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణం స్పందించి రోడ్డు బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

చెత్తాచెదారం చేరి

మండలంలోని అత్తలపాళెం వద్ద తెలుగుగంగ కాలువ దాటే ప్రదేశంలో రోడ్డు, అంచుల్లో నిత్యం నీరు నిలిచి దెబ్బతింది. ఇక్కడి గుంతల్లో కొన్ని నెలల క్రితం ఓ కానిస్టేబుల్ కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గుంతల్లో చెత్తాచెదారం చేరడంతో ద్విచక్ర వాహనదారులు గాయాల పాలవుతున్నారు.

తీరంలో అలజడి.. అధికారుల అప్రమత్తం

కోట, న్యూస్‌టుడే: దిత్వా తుపాను క్రమేణా దూసుకు వస్తుండటంతో కోట, చిట్టమూరు మండలాల్లో గత రెండు రోజులుగా ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. కోట మండలం కొత్తపట్నం, గోవిందపల్లిపాళెం, శ్రీనివాససత్రం, వావిళ్లదొరువు, యమదిన్నెపాళెం సమీపంలోని బంగాళాఖాతంలో అలల ఉద్ధృతి తీవ్రంగా ఉంది. కోట, చిట్టమూరు మండలాల్లోని ప్రధాన రోడ్లపై వర్షపునీరు పారుతోంది. అత్యవసర పరిస్థితుల్లో నిర్వాసిత కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తహసీల్దారు జయజయరావు, ఎంపీడీవో దిలీప్ కుమార్ తెలిపారు. **సూళ్లూరుపేట, న్యూస్‌టుడే:** తహసీల్దారు గోపీనాథ్‌రెడ్డి ఆదివారం మండలస్థాయి అధికారులతో సమావేశమయ్యారు. సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ - 08623-244122 ను సంప్రదించాలని పేర్కొన్నారు. **దొరవారిసత్రం, న్యూస్‌టుడే:** శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 45.2 మి.మీల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దారు శైలకుమారి తెలిపారు. 11 మంది ప్రత్యేకాధికారులను నియమించినట్లు తెలిపారు. మండల తుపాను ప్రత్యేకాధికారి చంద్రశేఖర్, ఎంపీడీవో గోవర్దన్‌తో కలసి తనయాలి వద్ద కాళంగి నది వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. **బాలాయపల్లి- డక్కిలి, న్యూస్‌టుడే:** బాలాయపల్లి మండలంలో గత 24 గంటల్లో 19 మి.మీ వర్షపాతం నమోదైనట్లు స్థానిక ఆర్‌ఐ రూపశ్రీకాంత్ తెలిపారు. డక్కిలి మండలంలోని చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించినట్లు తహసీల్దారు మోపూరు శ్రీనివాసులు వివరించారు. **తడ, న్యూస్‌టుడే:** ఉన్నతాధికారుల సూచన మేరకు తహసీల్దారు శరత్‌బాబు ఆదివారం మండలంలో ప్రమాదకర పరిస్థితిలో కలుజులు పారుతున్న వెండ్లూరుపాడు, కారిజాత, వాటంబేడు చెరువులను పరిశీలించారు. అక్కడి రైతులను అప్రమత్తం చేశారు. ఇరకం దీవి నుంచి బీవీపాళెం వచ్చే బోట్లను రద్దు చేయాలని సూచించారు.

కోట: జలమయమైన అడ్డరోడ్డు

దొరవారిసత్రం: కాళంగి ప్రవాహాన్ని పరిశీలిస్తున్న తుపాను ప్రత్యేకాధికారి చంద్రశేఖర్, తహసీల్దారు శైలకుమారి

ఉచిత వైద్య శిబిరం

చిల్లకూరు, న్యూస్‌టుడే: మండలంలోని ఏరూరు ఎస్ఏఎల్‌సీ చర్చి ప్రాంగణంలో నెల్లూరు సుమంత్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానికులకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్య బృందం సుమంత్, ప్రియాంక, మల్లికార్జున, లలితమ్మ పాల్గొన్నారు.

జూడో పోటీలకు ఆంధ్రా జట్టు ఎంపిక

పోటీలకు ఎంపికైన జట్టు

వెంకటగిరి, న్యూస్‌టుడే: వచ్చే నెల 19 - 23 వరకు రాజస్థాన్‌లో జరిగే జాతీయ అంధుల జూడో ఛాంపియన్ పోటీలకు రాష్ట్రం నుంచి అంధుల జూడో జట్టును ఎంపిక చేసినట్లు అంధుల క్రీడా రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పెంచల నరసయ్య తెలిపారు. ఆదివారం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో జట్టుకు పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరచిన వారిని ఎంపిక చేసినట్లు వివరించారు. రాష్ట్ర సభ్యులు వాసుదేవరావు పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

సూళ్లూరుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణంలోని రైల్వేగేటు సమీపంలో ఉన్న లాడ్జిలోని గదిలో ఓ మహిళ (55) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సీఐ మురళీకృష్ణ, ఎస్సై బ్రహ్మనాయుడు ఘటనా స్థలానికి చేరుకొని పూర్వాపరాలను పరిశీలించగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. సీసీ ఫుటేజ్ పరిశీలించగా ఆమెతో పాటు హాఫ్ హ్యాండ్స్ షర్ట్ ధరించి 45-50 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. లాడ్జిలో మృతురాలి వివరాలు నమోదు కాకపోవడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం

తూర్పుకనుపూరు గ్రామం, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లా.

ప్రకటన నెం. 27/2025 తేదీ. 25.11.2025

ఈ-టెండరు / సీల్డు టెండరు ప్రకటన

పై దేవస్థానమునకు సంబంధించిన ఈ క్రింది 3 ఐటమ్స్ సప్లయి చేయుట కొరకు e-టెండర్ / సీల్డ్ టెండర్లు కోరడమైనది. టెండరు షెడ్యూలు కొరకు రూ.500/- లు చెల్లించి ప్రకటన తేది నుండి తేది. 08.12.2025 సాయంత్రం 05.00 గంటల వరకు పై దేవస్థాన కార్యాలయము వద్ద టెండరు షెడ్యూల్స్‌ను పొందవచ్చును. టెండరులోని షరతుల ప్రకారం పూర్తి చేసిన టెండరును తేది. 09.12.2025 ఉదయం 10.30 ని॥ల లోపు టెండరు బాక్స్ నందు వేయవలెను. అదే రోజు అనగా తేది. 09-12-2025 ఉదయం 11.30 ని॥లకు టెండరుదారుల సమక్షంలో సీల్డు టెండర్లు ఓపెన్ చేయబడి దేవదాయ శాఖ ఉన్నత అధికారుల ఆమోదమునకు లోబడి తక్కువ టెండరుదారుల పేర్లు ప్రకటించబడును. ఈ క్రింది తెలిపిన ఫల సరుకులు సప్లయి చేయుటకు మాత్రం శ్రీయుత కమీషనరు, దేవదాయ శాఖ, అమరావతి వారి ఆమోదమునకు లోబడి జరుపబడును. ఈ-టెండర్ వివరముల కొరకు https://tender.apeprocurement.gov.inలో ap.endowmentdepartment marketing నందు చూడగలరు.

వ. నెం	టెండర్ వివరములు	కాలపరిమితి	ధరావత్తు రూ.	టెండరు విధానం
1.	ఫలసరుకులు, వగైరా సామాన్లు సప్లై చేయుట	తేది.01-01-2026 నుండి	20,000/-	e-టెండర్ / సీల్డ్ టెండరు
2.	పూలు, పూలమాలలు సప్లై చేయుట	తేది.31-12-2026 వరకు అనగా	10,000/-	సీల్డ్ టెండరు
3.	ఎలక్ట్రికల్ సామాన్లు, ప్లంబింగ్ వగైరా సామాన్లు సప్లై చేయుట	1 సం॥ కాలము	5,000/-	సీల్డ్ టెండరు

వివరముల కొరకు : 9603305591

చైర్మెన్ మరియు ధర్మకర్తల మండలి కార్యనిర్వాహణాధికారి

(c) eenadu

నిధులు ఊడ్చేలా.. నెలకో 'టెండర్'!

జీవీఎంసీ మెకానికల్ విభాగంలో ఇష్టారాజ్యం

బ్లాక్‌లిస్టులోని గుత్తేదార్లకు అందలం

రోడ్డుపైనే వదిలేసిన స్వీపింగ్ వాహనం

సీఎంటీ సామర్థ్యం	స్వీపింగ్ వాహనాలు
6.5	4
6	8
3	8
1	16

కార్పొరేషన్, న్యూస్‌టుడే: మహా విశాఖ నగర పాలక సంస్థ మెకానికల్ విభాగంలో ఇష్టారాజ్యం నెలకొంది. ఇటీవల స్వీపింగ్ వాహనాల నిర్వహణ తీరుపై ఓ సహాయ ఇంజినీర్ గుత్తేదారును ప్రశ్నించగా అతను ఫోన్‌లో బెదిరిస్తూ మాట్లాడారు. దీనిపై నోటీసులు జారీ చేయగా స్వీపింగ్ వాహనాన్ని నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. గుత్తేదారు బెదిరించే స్థాయికి చేరుకోవడానికి అధికారులు కాసులకు కక్కుర్తిపడటమే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి.

పనిచేయకపోయినా బిల్లులు: జీవీఎంసీకి 36 స్వీపింగ్ వాహనాలు ఉన్నాయి. వాటిని టెండరు ద్వారా గుత్తేదారులకు అప్పగిస్తుంటారు. 6.5 సీఎంటీ(క్యూబిక్ మీటర్ పర్ టన్) వాహనం, 6 సీఎంటీ వాహనం ఒక్కో దానికి ఏడాదికి రూ.50 లక్షల నుంచి రూ.52 లక్షలు(మొత్తం రూ.6.24కోట్లు), 3 సీఎంటీ వాహనం ఒక్కో దానికి రూ.30లక్షల చొప్పున రూ.2.40 కోట్లు, 1 సీఎంటీ వాహనం ఒక్కో దానికి రూ.12లక్షల చొప్పున రూ.1.92 కోట్ల నిధులు జీవీఎంసీ కేటాయిస్తుంది.

★ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల సిఫార్సులతో కొందరు గుత్తేదారులు వీటి టెండర్‌ను దక్కించుకుంటున్నారు. పైపైన రోడ్లను శుభ్రపరుస్తూ రూ.లక్షల నిధులు నొక్కేస్తున్నారు. అధికారులకు ఎంతో కొంత ఇస్తుండటంతో పని చేయకపోయినా గుత్తేదారుకు అనుకూలంగా బిల్లులు సిద్ధం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇదేమి విధానం: స్వీపింగ్ వాహనాలకు ఏడాదికి ఒకసారి మాత్రమే టెండరు పిలిచి గుత్తేదారులకు అప్పగించాల్సి ఉంది. గత ఆర్నెల్లుగా మెకానికల్ ఇంజినీరింగ్ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మొదట మూడ్నెళ్లకు, తరువాత ప్రతి నెలకు ఒకసారి టెండరు ద్వారా స్వీపింగ్ వాహనాలను అప్పగిస్తున్నారు. పర్సంటేజీల కోసమే ఈ విధానం అమలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. స్థాయీ సంఘ సమావేశాల్లో కూడా దీనికి ఆమోదం తెలపడం గమనార్హం. మూడు నెలలు, నెలకు పనిచేయడానికి పెద్ద గుత్తేదారులు ముందుకు రావడంలేదు. దీంతో బ్లాక్ లిస్టులో ఉన్న గుత్తేదారులను సైతం జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు అనుమతిస్తున్నారు. దీనిపై ఓ ఇంజినీరింగ్ అధికారిని వివరణ కోరగా త్వరలో ఏడాది కాలానికి టెండర్లు పిలిచి గుత్తేదారుకు అప్పగిస్తామని చెప్పారు.

సీఆర్‌జెడ్ ఉల్లంఘనలపై చర్యలు షురూ..

గ్రామీణభీమిలి, న్యూస్‌టుడే: భీమిలి బీచ్‌రోడ్డులో తీరప్రాంత కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్‌జెడ్) ఉల్లంఘనలపై చర్యలకు రంగం సిద్ధమైంది. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన హైకోర్టు సీఆర్‌జెడ్ చట్టాన్ని ఉల్లంఘించి భీమిలి శ్మశానవాటిక, జగ్గారావుతోట, ఎర్రమట్టి దిబ్బలు, తొట్లకొండ, తిమ్మాపురాల్లో ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్టారెంట్లను తొలగించాలని జీవీఎంసీని ఆదేశించింది. దీంతో యంత్రాంగం అక్రమ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 4వ తేదీకి హైకోర్టు విధించిన గడువు పూర్తి కానుంది.

'ఉరుకు'లెత్తే ఉత్సాహం

బీచ్‌రోడ్డులో ఆదివారం ఉదయం సంధ్యా వైజాగ్ మారథాన్ ఉత్సాహంగా జరిగింది. వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చలిని కూడా లెక్కచేయకుండా సుమారు 10వేల మంది ఔత్సాహికులు పరుగులు పెట్టారు. అనంతరం యువత జుంబా నృత్యాలతో హోరెత్తించారు. ఆరోగ్యం, సత్సంబంధాలు పెంచుకోవడం అనే థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. – న్యూస్‌టుడే, పెదవాల్తేరు

శతాబ్ది ఉత్సవ వేళ.. ఏయూకు కొత్త కళ..!

★ రూ.170 కోట్లతో అభివృద్ధికి ప్రణాళిక

★ కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పణ

ఈనాడు, విశాఖపట్నం, ఏయూప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయం 2026 ఏప్రిల్ నాటికి వందేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ అద్భుత సమయాన వర్సిటీ సరికొత్తగా ముస్తాబు కానుంది. ఈ మేరకు రూ.170కోట్లతో అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. కేంద్ర ప్రభుత్వ పురోదయ పథకం కింద వసతిగృహాలు, విద్యాలయాల బ్లాకులను అభివృద్ధి చేయడంతోపాటు కొత్తగా సిబ్బందికి నివాస గృహాల నిర్మాణం, పరిపాలన భవనాలను ఆధునికీకరించాలని నిర్ణయించారు. ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఏయూ సమర్పించింది.

నిర్మించనున్న భవనాలు

★ 24వేల చదరపు అడుగులతో కేంద్రీకృత వంటగది, భోజనశాల.

★ ఇంజినీరింగ్, ఆర్ట్స్ కళాశాలల్లో రెండేసి బ్లాకుల చొప్పున నాలుగు కొత్త వసతిగృహాలు. ★ విద్యార్థుల పరిశోధనల కోసం కేంద్ర పరిశోధనా కేంద్రం.

★ 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన పరిపాలన భవనం.

భవనాలు	నిధులు (రూ.కోట్లలో)
వంటగది, భోజనశాల	6
పరిపాలన భవనం	15
అకడమిక్ బ్లాక్	60
పరిశోధన కేంద్రం	15
హాస్టళ్లు	40
నివాస గృహాలు	25
ఇతర నిర్మాణాలు	9

సిబ్బందికి నివాసగృహాలు ఇలా..: మద్దిలపాలెం, సిరిపురం, చినవాల్తేరు, పెదవాల్తేరు ప్రాంతాల్లో ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది నివాస గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటి స్థానంలో కొత్తవి నిర్మించనున్నారు. ★ 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక పడక గది కలిగిన 100 ఫ్లాట్లు. ★ 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు పడక గదులు కలిగిన 50 ఫ్లాట్లు. ★ సాంస్కృతిక వేదికలు, సమావేశ మందిరాలు, అతిథిగృహాల నిర్మాణం చేపట్టనున్నారు.

ఆన్‌లైన్‌లో అప్పన్న ఆలయ సేవలు

సింహాచలం, న్యూస్‌టుడే: రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సింహాచలం క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దేవస్థానం ఈవో ఎన్.సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. దేవస్థానంలో వసతి గదులు, దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రసాదాల టోకెన్లు ఆన్‌లైన్‌లో పొందవచ్చన్నారు. ఆయా సేవలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారు ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితి లేకుండా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. స్వామి వారి దర్శనానికి, ప్రసాద కేంద్రాల వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో పాటు భక్తులు వివిధ సేవలకు సంబంధించిన రుసుములు, అన్నప్రసాదం, శాశ్వత పూజలు, గోసంరక్షణ, తదితర పథకాలకు సంబంధించిన విరాళాలను క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, గూగుల్, ఫోన్‌పే, పేటీఎం, బీహెచ్ఐఎం యూపీఐ ద్వారా చెల్లించవచ్చని తెలియజేశారు.

ఆన్‌లైన్ సేవలు లభించే వెబ్‌సైట్: www.aptemples.ap.gov.in

మన మిత్ర వాట్సాప్ నంబర్: 9552300009

ఈనెల 4 వరకు ఆర్జిత సేవలు రద్దు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహగిరి శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఆదివారం తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రం పూజలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ నేతృత్వంలో అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని దేవేరులు, ఆళ్వారాచార్యులు సహితంగా ఆలయ ఆస్థాన మండపంలోని వేదికపై ఆశీనులను చేశారు. ఈ నెల 4వ తేదీ వరకు తిరునక్షత్రం పూజలు జరగనున్న నేపథ్యంలో ఆలయంలో జరిగే నిత్య కల్యాణం, స్వర్ణ తులసీదళార్చన, స్వర్ణ పుష్పార్చన, గరుడ వాహన సేవ, తదితర ఆర్జిత సేవలు ఐదు రోజుల పాటు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

'డబుల్‌డెక్కర్' సింహాచలం వైపు!

ట్రయల్‌రన్ నిర్వహించిన అధికారులు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: బీచ్‌రోడ్డులో ఆర్కేబీచ్ నుంచి తొట్లకొండ వరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాకపోకలు సాగిస్తున్న రెండు డబుల్‌డెక్కర్ బస్సులను సింహాచలం వైపు నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ ఆశించిన స్థాయిలో ఆదరణ లేకపోవడంతో పర్యాటకులను మరింత ఆకర్షించడంతో పాటు ఆక్యుపెన్సీ, ఆదాయం పెంచుకునే దిశగా అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శనివారం ట్రయల్‌రన్ నిర్వహించారు. డబుల్ డెక్కర్ బస్సులో బీచ్‌రోడ్డు నుంచి విశాఖ వ్యాలీ మార్గం ద్వారా జాతీయరహదారి హనుమంతువాక, అడవివరం ప్రాంతాల మీదుగా సింహాచలం వరకు అధికారులు ప్రయాణించి తిరిగి బీచ్‌రోడ్డుకు చేరుకున్నారని సిబ్బంది పేర్కొన్నారు.

● నెలరోజుల క్రితం ఓపెన్‌టాప్ డబుల్‌డెక్కర్ బస్సును అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు ఈ రెండు బస్సులను ఆర్కేబీచ్, తొట్లకొండ ప్రదేశాల నుంచి బీచ్‌రోడ్డు ద్వారా సింహాచలం వరకూ నడిపే ఆలోచన చేసినట్లు అధికారులు తెలిపారు.

అయ్యో పాపం..! నడిరోడ్డుపై పసికందు మృతదేహం

పెదవాల్తేరు, మద్దిలపాలెం- న్యూస్‌టుడే: నెలలు నిండని పసికందు. . అవయవాలు కూడా సరిగా ఏర్పడలేదు. తల్లి గర్భంలో ఉండాల్సిన వేళ విగతజీవిగా నడిరోడ్డుపైకి చేరింది. 22వ వార్డు శివాజీపాలెం చినపోలమాంబ ఆలయ సమీప వీధిలో ఆదివారం మధ్యాహ్నం ఈ దృశ్యం కనిపించింది. ఓ ప్లాస్టిక్ కవర్‌తో పసికందు మృతదేహాన్ని చుట్టేసి ఎవరో పడేశారు. కుక్కలు ఆ సంచిని లాగడంతో బయట పడిన మృత శిశువును చూసిన స్థానికులు అయ్యో పాపం.. ఏ కన్నతల్లి ఇలా చేసిందో అంటూ వాపోయారు. ఎంవీపీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ చర్యకు పాల్పడిందెవరో తెలుసుకునేందుకు సీసీ కెమెరాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. పసికందు మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎంవీపీ సీఐ ప్రసాద్ తెలిపారు.

ఆటపాటలతో బోధన | పినగాడి ఉపాధ్యాయినికి మంత్రి లోకేశ్ ప్రశంసలు



పెందుర్తి, న్యూస్‌టుడే : విశాఖ జిల్లా పెందుర్తి మండలం పినగాడిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయిని పల్టాసింగి అలివేలి మంగను రాష్ట్ర విద్యా, ఐటీ శాఖమంత్రి నారా లోకేశ్ ఆదివారం తన అధికారిక ఎక్స్, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ వేదికల నుంచి అభినందించారు. కృత్యాల ఆధారంగా విద్యార్థులను ఆకట్టుకునేలా బోధన చేస్తుండటంపై కొనియాడారు. ఆటపాటలతో విద్యాబుద్ధులు నేర్పుతున్న తీరు బాగుందన్నారు. చదువు పట్ల పిల్లలు ఆసక్తి కనబరిచేలా నో బ్యాగ్ డే, పదాల నిర్మాణం, ఎఫ్ఎల్ఎన్ ఆధారిత అంశాలను పిల్లలకు బోధించడమే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్న తీరు బాగుందని మంత్రి ప్రశంసించారు.

నేడు ఫిర్యాదుల స్వీకరణ

కార్పొరేషన్, వన్‌టౌన్, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టరేట్, జీవీఎంసీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్, మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో ఫిర్యాదులు స్వీకరిస్తారని మేయర్ పేర్కొన్నారు.

(c) eenadu

సుందర తీరాన.. 'కుంగు'బాట..

ఆర్కే బీచ్ రోడ్డు పలు ప్రాంతాల్లో కుంగిపోతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారి కోతకు గురైంది. దీంతో తరచూ ఎక్కడ పడితే అక్కడ కుంగిపోతూ ప్రమాదకరంగా మారింది. పాండురంగాపురం డౌన్లో ప్రస్తుతం పెద్ద గొయ్యి ఏర్పడింది. రహదారి మధ్య వరకు కింద నుంచి ఇసుక కోసుకుపోయి గుల్లగా మారింది. వాహనచోదకులు ఇటుగా రాకుండా ప్రస్తుతం స్టాపర్లు ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే రహదారి కావడంతో తక్షణం మరమ్మతులు చేయించాలని సందర్శకులు కోరుతున్నారు.
– పెదవాల్తేరు, న్యూస్‌టుడే

'ప్రమాదంలో భారత రాజ్యాంగం'

మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం

సీతంపేట, న్యూస్‌టుడే: భారత రాజ్యాంగంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, విద్యార్థి దశ నుంచే రాజ్యాంగం గురించి తెలుసుకునేలా ప్రభుత్వాలు చూడాలని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని రామాటాకీస్ రోడ్డులోని అంబేడ్కర్ భవన్‌లో డా.బి.ఆర్.అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ(ఏఎంఎస్) ఆధ్వర్యంలో 'భారతదేశ రాజకీయాలు - రాజ్యాంగ నైతికత, అంబేడ్కర్ ఆలోచనలు'పై అంబేడ్కర్ భవన్ అధ్యక్షుడు బొడ్డు కల్యాణరావు అధ్యక్షతన ఆదివారం సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జేడీ శీలం మాట్లాడుతూ భాజపా, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం పట్ల దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం లేదని దాన్ని తొలగించాలని భాజపా ప్రభుత్వం చూస్తోందని, దీనిపై పార్లమెంటులో కూడా చర్చ జరిగిందన్నారు. దీనిపై కొంతమంది ఎంపీలు సుదీర్ఘ వివరణ ఇవ్వడంతో తొలగింపు నిలిచిపోయిందన్నారు. ప్రముఖ రచయిత, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. దాన్ని రక్షించుకొనేందుకు సైనికులు కావాలని, ఆ సైనికులు విశాఖ నుంచే తయారు కావాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత అవసరాలు, కుటుంబాన్ని పక్కనపెట్టి అంబేడ్కర్ బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించారన్నారు. కార్యక్రమంలో ఏఎంఎస్ ప్రధాన కార్యదర్శి జేవీ ప్రభాకర్, ఎమ్మెల్సీ పి.రవీంద్రబాబు, ఏయూ న్యాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ కె.పల్లవి, కేజీహెచ్ పూర్వ సూపరింటెండెంట్ డా.అర్జున తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ ప్రకటన

నాళ్లయింటు ది కనకమహాలక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం రిప్రెజెంటెడ్ బై ఇట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గారు ఇచ్చిన ఔగట్టు ప్రకారం, ఇందుమూలంగా యావన్మందికీ తెలియజేయునది ఏమనగా ఈక్రింది షెడ్యూలు ఆస్తి విశాఖపట్నం SROలో రిజిస్ట్రీ కాబడిన క్రయ దస్తావేజు మూలంగా ఉంగరాల చైతన్య గారి తరుపున జి.పి.ఏ హోల్డరు శ్రీ ఉంగరాల లక్ష్మీ నారాయణరావు గారి వలన దస్తావేజు నెం. 6009/2019రు ద్వారా పశ్చిమగోదావరి జిల్లా, నిడమర్రు(మం), చినునిడ్రకొలను గ్రామం, డోర్ నెం.3-35కా॥లు పసమట్ల లక్ష్మీ నారాయణరాజు గారి కుమారుడు శ్రీపసమట్ల ధర్మ రాజు గారికి క్రయలబ్ధమై దఖలుపడినది. ఈక్రింది షెడ్యూలు ఆస్తిని శ్రీ పసమట్ల ధర్మ రాజు గారి వద్ద నుండి కొనుగోలు చేయుటకు నిశ్చయించుకొని శ్రీమతి తెంటు వెంకట పద్మా [illegible] LOAN [illegible]

షెడ్యూలు ఆస్తి: విశాఖపట్నం జిల్లా, విశాఖ ట్రిబ్యునల్ SROలో [illegible] పరిధి, రేసపువానిపాలెం గ్రామం, సర్వే నెం. 7, ప్లాటు నెం.22రు, 225చ॥గ॥లు లేక 188.129 చ॥మీ॥లు విస్తీర్ణం గల ఖాళీ నివేశన స్థలము ఆస్తికి హద్దులు: తూర్పు: ప్లాటు నెం.23, దక్షిణం: 30 అ॥ల రోడ్డు, పడమర: 30 అ॥ల రోడ్డు, ఉత్తరం: 60 అ॥ల రోడ్డు.

K. SANKAR, Advocate
#49-38-13, N.G.G.O's Colony, Akkayyapalem
Visakhapatnam. Cell: 98489 55228

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం • ఈఎస్‌ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్‌ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్‌ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్‌ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

ఈనాడు – హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్‌ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్టు ఈఎస్‌ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

• బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). • సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). • అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

రిజిస్ట్రేషన్ కోసం

☛ రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.

☛ మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు
డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా
ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్, ఈనాడు ఆఫీస్, రత్నమాల రెసిడెన్సీ, డోర్ నెం.45-40-42, 3వ అంతస్తు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర, మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా, అక్కయ్యపాలెం మెయిన్‌రోడ్, విశాఖపట్నం-530016.
వివరాలకు: 9618775577
(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబరులో సంప్రదించొచ్చు.

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ NECC (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
District Sponsor: TIRUMALA విద్యాసంస్థలు
Digital Partner TV Partner Organised by
ఈనాడు.నెట్ ఈటీవీ భారత్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు

ఈఎస్‌ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.
డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

ప్రాణంమీదకు తెచ్చిన 'గాలిపటం'

విద్యుదాఘాతంతో బాలుడికి తీవ్రగాయాలు

గాజువాక, న్యూస్‌టుడే : తాను ఆడుకుంటున్న గాలిపటమే ఆ బాలుడిని ప్రాణాలమీదకు తెచ్చింది. గాజువాక 70వ వార్డు శ్రీనివాసనగర్ రోడ్డు నెం.7లో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన సీఐ ఆళ్ల పార్థసారథి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్ నుంచి వచ్చిన సురేశ్‌కుమార్, కిరణ్ దేవి దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దవాడైన ఆకాశ్ కుమార్ (9) స్థానిక ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో సాయంత్రం ఆకాశ్ ఇంటిడాబా మీదకు వెళ్లి గాలిపటం ఎగరవేస్తున్నాడు. ఆ గాలిపటం పైనుంచి వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్తు తీగల్లో చిక్కుకుంది. దాన్ని లాగే ప్రయత్నంలో తీగల రాపిడికి విద్యుదాఘాతానికి గురై బాలుడు కుప్పకూలిపోయాడు. పెద్ద శబ్దం వచ్చి సమీపంలోని ఇళ్ల విద్యుత్తు గృహోపకరణాలు కాలిపోయాయి. దాబాపై పిట్టగోడ కొంత భాగం ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న బాలుడి తల్లి కిందనుంచి తీవ్రగాయాలతో ఉన్న బాలుడిని ఎత్తుకుని తొలుత గాజువాకలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం బర్న్ యూనిట్‌లో బాలుడికి చికిత్స అందిస్తున్నారు. ఎప్పుడూ చలాకీగా ఉంటూ సందడి చేసే ఆకాశ్‌కు ఇలా జరగడం కుటుంబ సభ్యులను కలచివేసింది. గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆకాశ్‌కుమార్ (పాతచిత్రం)

ఇంటిలో కాలిపోయిన విద్యుత్తు మీటర్

ఉత్సాహంగా మారథాన్

10కి.మీ. పరుగులో పాల్గొన్న ఔత్సాహికులు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: బీచ్‌రోడ్డులో ఆదివారం ఉదయం నిర్వహించిన వైజాగ్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో 'ఆరోగ్యం, సమాజంతో సత్ సంబంధాలు మెరుగుపరచడం' అన్న సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి జెండా ఊపి ప్రారంభించారు. యువత ట్రాక్ షూట్లు, నీలిరంగు టీ షర్టులు ధరించి పాల్గొన్నారు. 32కె, 22కె, 10కె, 5కె కేటగిరీల్లో దీన్ని చేపట్టగా యువత చలిని సైతం లెక్క చేయకుండా పరుగు తీశారు. 32కె ఉదయం 4.15 గంటలకు ఎంజీఎం పార్కు నుంచి ప్రారంభమై రామానాయుడు స్టూడియో వరకు కొనసాగింది. 5 గంటలకు మొదలైన 22కె రాడిసన్ బ్లూ హోటల్ వరకు; 5.30 గంటలకు ప్రారంభించిన 10కె రోప్‌వే వరకు; 6.30 గంటలకు చేపట్టిన 5కె మళ్లీ డ్రీమ్ వరకు కొనసాగింది. చివరకు ఎంజీఎం పార్కులో ఏర్పాటు చేసిన స్టేజీ వద్దకు యువత చేరుకుని మారథాన్ ముగించారు. తర్వాత డ్యాన్సులతో కేరింతలు కొట్టారు. వరుణ్ మోటార్స్ అధినేత ప్రభుకిషోర్, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 10 వేల మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

ఎంజీఎం మైదానంలో యువత జుంబా నృత్యం

విజేతలు వీరే: ★ 32కె మహిళా విభాగంలో వాణి తమరన, నీతా సలామ, సౌమ్య సరస్వత్, పురుషుల విభాగంలో అర్జున్ ప్రదాన్, మెషార్, జాన్.
★ 22కె మహిళా విభాగంలో ప్రియాంక, పూజా సింగ్, సంగమిత్ర; పురుషుల విభాగంలో జగన్నాథ్ పవార్, లింగన్న, వేదవ్యాస్
★ 10కె మహిళా విభాగంలో మేరీ గ్రేస్, ప్రవల్లిక రెడ్డి, కండ్రాపు దివ్యదుర్గ; పురుషుల విభాగంలో నిఖిల్, ఆదర్శ్, ప్రశాంత్ విజేతలుగా నిలిచారు.

వీల్‌ఛైర్‌లో కూర్చుని 5కె రన్‌లో పాల్గొన్న యువతి

శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం-విశాఖపట్నం జిల్లా
ఆంధ్రప్రదేశ్: ఫోన్ నెం. 0891-2764949
Website: www.simhachalamdevasthanam.net
Email: endow-eosvlnsd@gov.in, jc_eo_simhachalam@yahoo.co.in

ఆర్.సి.నెం. ఇ1/486/2024 **ఇ-ప్రొక్యూర్‌మెంట్ మరియు సీల్డ్ కొటేషన్ ప్రకటన** తేది. 29.11.2025

శ్రీస్వామివారి కొండ పైన, కొండ దిగువ భక్తుల సౌకర్యార్థము అభివృద్ధి పనులు సివిల్ పనులు (2 Nos) గాను ఇ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండరు పిలుచుటకు మరియు సివిల్ పనులు (3 Nos) గాను సీల్డ్ కొటేషన్స్ కోరడమైనది. (3 రోజులు)

షెడ్యూల్ జారీ చేయు తేది	:	01.12.2025 నుండి తేది. 07.12.2025 వరకు
షెడ్యూల్ దాఖలు చేయు ఆఖరి తేది	:	08.12.2025 సాయంత్రం 04.00 వరకు
సీల్డ్ కొటేషన్లు తెరుచు తేది	:	08.12.2025 సాయంత్రం 04.30 గం॥లకు

Note:- Cost of Tender Schedule for Rs. 500/- in favour of Executive Officer, Simhachalam Devasthanam
పై పనులకు www.apeprocurement.gov.in & https://tender.apeprocurement.gov.in ద్వారా టెండర్లు పిలువడమైనది. Website : www.simhachalamdevasthanam.net
Contact No. +919618072527, +918519807173, +91 7659990664
సం/- ఎన్.సుజాత, కార్యనిర్వాహణాధికారి

ఖోఖో పోటీల విజేత విశాఖ

విశాఖ జట్టు క్రీడాకారులతో అతిథులు, నిర్వాహకులు

లంకెలపాలెం(పరవాడ), న్యూస్‌టుడే: లంకెలపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన 69వ అండర్-14 రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. బాలుర విభాగంలో విశాఖ (ప్రథమ), చిత్తూరు (ద్వితీయ), గుంటూరు తృతీయ స్థానాల్లో విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగ పోటీల్లో చిత్తూరు (ప్రథమ), విశాఖ (ద్వితీయ), శ్రీకాకుళం తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. అనకాపల్లి డీఈవో జి.అప్పారావునాయుడు, 79వవార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు విజేత జట్లకు జ్ఞాపికలు, పతకాలు అందించి అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రౌతు నాగేశ్వరరావు, కార్పొరేటర్లు మొల్లి ముత్యాలనాయుడు, బొండా జగన్, డిప్యూటీ డీఈవో అప్పారావు, రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మన్ మల్ల సురేంద్ర, పోటీల రాష్ట్ర పరిశీలకులు పట్టాభిరామ్, ఎస్‌జీఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

'పంచగ్రామాల భూసమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారు?'

అడివివరం (సింహాచలం), న్యూస్‌టుడే: సింహాచలం దేవస్థానం పంచగ్రామాల భూసమస్య రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఉందని ప్రభుత్వాలు మూడు దశాబ్దాలుగా కాలం వెళ్లదీస్తున్నాయని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సింహాచలం బీఆర్టీఎస్‌లో పంచగ్రామాల భూసమస్య పరిష్కారం కోరుతూ ఆదివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి టీవీ కృష్ణంరాజు మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్, ఐటీ కంపెనీలకు వందల ఎకరాల దేవస్థానం భూములు ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వం పంచగ్రామాల ప్రజల మనో వేదనను పట్టించుకోవడం లేదన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటి వరకు పురోగతి సాధించలేదన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోగా సమస్య పరిష్కరించకుంటే ధర్నాను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వీబీఎన్ ప్రతాప్, పూర్వ కార్యదర్శి పీవీఎస్ఎల్ఎన్ శాస్త్రి, వివిధ కాలనీ సంఘాల ప్రతినిధులు సీహెచ్‌ఎస్ఎన్ గోపాలకృష్ణ, బి.రమణి, పి.రామారావు, సీహెచ్.కోటేశ్వరరావు, సీహెచ్.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. గోపాలపట్నం సీఐ ఎల్.సన్యాసినాయుడు బందోబస్తు నిర్వహించారు.

ధర్నాలో నినాదాలు చేస్తున్న బాధితులు

EENADU e Classifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

శ్రీవల్లి గోల్డ్ లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ ధరకు కొనబడును, అధిక రుణం ఇప్పించబడును. ✆ 9908545224.

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభ వాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటీ, ✆ 73862 01191.

స్థిరాస్తులపై విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్. స్థిరాస్తి ఎక్కడ ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్ ఇవ్వబడును. సిబిల్ అవసరం లేదు. అయోధ్య కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ✆ 9396 999 669.

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

VZM Local Skanda Township near JNTU Jn., VMRDA Approved Plots for Sale. Ready for House Construction 90% bank loan facilities on market value. ✆ 8247755114.

JOBS

Wanted ITI and Diploma in Electrical Freshers Candidates Contact; Positive Controls, Vizag. Contact Phone: 9505055334, 9581643934.

Wanted PROs & Telecallers (Reputed College, Vizag) PROs Required: Vijayanagaram (Local/ Non-Local) All Areas & Gajuwaka (Vizag) Telecallers Required: Visakhapatnam- Local. Work Location: NAD, Gajuwaka Salary: Negotiable. Contact: 9640205759, 8328684222 For Telecallers: Contact Phone: 8886465396/ 7702222927.

JANANI MOTHER & CHILD NOW HIRING!
FRONT OFFICE EXECUTIVE - 1
OP NURSE - 1
OT Nurse - 1
(Above all Posts Required 2 to 3 years Experience)
Kommadi Double Road, Madhurawada, Vizag
✆9673113306

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజిలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/Female) కావలెను. సంప్ర: Contact Phone: 8465005959.

మీ ఇంటి దగ్గరలో PRO జాబ్. లెస్ వర్క్, లెస్ టైమ్. ఈజీ వర్క్. నో టార్గెట్. గుడ్ కమీషన్. అందరూ అర్హులే. నో ఎక్స్‌పీరియన్స్. ✆ 9490972901.

శర్వాణి స్వీట్స్ వైజాగ్‌లో పనిచేయుటకు * సెక్యూరిటీ గార్డ్స్ మరియు * హౌస్‌కీపింగ్ స్టాఫ్ కావలెను. జీతం: 12000/- మరియు భోజన సదుపాయం కలదు. ✆ 9948557714, 8185880340.

E-KART నందు అర్జెంటుగా స్త్రీ/పు కావలెను. Qly: ఇంటర్, డిగ్రీ. జీ॥ 15,000/-. Online are available. Cont: 9381912123, 7731816950.

FACULTY/ TEACHERS

గాజువాకలో విశాఖ డిఫెన్స్ అకాడమీ కొరకు టెలీకాలర్స్ కావలెను. Qul: ఇంటర్ / డిగ్రీ. జీ॥ 8K, 9AM-6PM. ✆ 9848577745 / 9666694545.

SECURITY GUARDS

సెక్యూరిటీగార్డులు కావలెను. గాజువాక, అనకాపల్లి, గోపాలపట్నం ఏరియాల్లో 30 రోజులు పనిచేయుటకు రోజుకి రూ॥ 500/-. వయస్సు: 20-50 సం॥ ✆ 9963157250 / 9381533726.

సెక్యూరిటీగార్డులు కావలెను RTC కాంప్లెక్స్, జగదాంబ ఏరియాలో 30రోజులు పనిచేయుటకు. రోజుకి రూ॥ 500/-. వయస్సు: 20-50 సం॥. సంప్ర: 9603216460, 6301352727.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

చేపల్లేవ్.. ఉత్త చెత్తే..!

గుడ్లవానిపాలెం అమ్మవార్ల ఆలయాల సమీప తీరంలో ఆదివారం మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. ఒడ్డుకు చేరుకుని వలను చూడగా అందులో ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించడంతో నివ్వెరపోయారు. వ్యర్థాల్లో అక్కడక్కడ చిన్న చేపలు మాత్రమే చిక్కడంతో నిరుత్సాహానికి గురయ్యారు. నగర పరిధిలోని వివిధ గెడ్డల ద్వారా వచ్చే మురుగు, ప్లాస్టిక్ వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలుస్తుండటంతో తీరంలో మత్స్య రాశులు తగ్గిపోతున్నాయని జాలర్లు వాపోతున్నారు.
– న్యూస్‌టుడే, సాగర్‌నగర్

ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఖండేల్‌వాల్

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: నగరంలోని కేంద్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ(మనీ ల్యాండరింగ్) న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది విద్యాశంకర్ ఖండేల్‌వాల్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ న్యాయస్థానం పరిధిలో దాఖలయ్యే అన్ని కేసులలో ప్రభుత్వం తరపున ఆయన వాదిస్తారు. ఖండేల్‌వాల్ నియామకం పట్ల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్.పార్వతీనాయుడు, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, సభ్యులు కె.రామజోగేశ్వరరావు, పి.నరసింగరావు, బైపా అరుణ్ కుమార్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	112	108
లైవ్	139	128
డ్రెస్డ్	202	226
స్కిన్‌లెస్	229	236

ధర్మ పరిరక్షణకు హిందువులంతా ఏకమవ్వాలి

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో తగరపువలస జంక్షన్ వద్దనున్న చిట్టివలస ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో హిందూ సమ్మేళనం ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ మధుకర్ మాట్లాడుతూ ధర్మ పరిరక్షణకు దేశంలోని హిందువులంతా ఏకంకావాలని పిలుపునిచ్చారు. హిందుత్వం అనేది మతం కాదని జాతిని సన్మార్గంలో నడిపే జీవన విధానమని ఉద్ఘాటించారు. ఆధ్యాత్మికవేత్త స్వామి రామకృష్ణానంద మాట్లాడుతూ హిందూ మతం గొప్పతనాన్ని స్వామి వివేకానందుడు ఏనాడో ప్రపంచానికి చాటారన్నారు. అంతకుముందు వివిధ వర్గాల కులవృత్తులు చేసుకునే కొందరు శ్రమజీవులను వేదికపైకి ఆహ్వానించి శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందించారు. భరత నాట్యం, కూచిపూడి, కోలాటం, తదితర సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. భీమిలి జడ్పీటీసీ సభ్యుడు, గ్రామవికాస సమితి జిల్లా అధ్యక్షుడు గాడు వెంకటప్పడు, విశ్వహిందూ పరిషత్తు జిల్లా కార్యదర్శి జీవీ నారాయణ, సమరసత సంఘం జిల్లా కన్వీనరు కోరుకొండ రామలక్ష్మి, ఆర్ఎస్ఎస్ కార్యవహ, సభాధ్యక్షులు తమ్మిన నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.

వివిధ కులవృత్తుల వారిని సత్కరిస్తున్న ఆర్ఎస్ఎస్ ప్రచారక్ మధుకర్, స్వామి రామకృష్ణానంద, తదితరులు

రాయి చేప..భలే..!

రుషికొండ తీరంలో ఆదివారం మత్స్యకారుల వలలో ఎరుపు రంగులో ఉన్న రాయి చేప చిక్కింది. రాళ్లల్లో మనుగడ సాగించే ఈ జాతి చేపలు ఆహార అన్వేషణలో భాగంగా నాచును తినడానికి బయటకు వచ్చిన సందర్భాల్లో వలలకు చిక్కుతాయని జాలర్లు తెలిపారు. అరుదుగా కనిపించే ఇవి రుచిగా లేకపోవడంతో తినడానికి ఎవరూ మక్కువ చూపరన్నారు. ఈ చేప 200 గ్రాములు లోపే బరువు పెరుగుతుందని పేర్కొన్నారు.
– సాగర్‌నగర్, న్యూస్‌టుడే

పరమాత్మ మంచే చెబుతుంది

డాక్టర్ వెంపటి రామనర్సింహంను సత్కరిస్తున్న డాక్టర్ రఘురామారావు

సీతంపేట, న్యూస్‌టుడే: మానవుడు ఎలా ఉండాలో పరమాత్మ నిత్యం చెబుతుందని, కానీ జీవాత్మ వినడం లేదని ఆధ్యాత్మిక గురువు, ప్రముఖ వైద్య నిపుణులు డా.వెంపటి రామనరసింహం అన్నారు. విశాఖ రసజ్ఞ వేదిక వ్యవస్థాపకులు డా.గండికోట రఘురామారావు అధ్యక్షతన పౌర గ్రంథాలయంలో ఆదివారం సాయంత్రం 'ఆత్మ-పరమాత్మ' అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రసంగం నిర్వహించారు. ఈ సందర్భంగా రామనరసింహం మాట్లాడుతూ మన ఇల్లే పరమాత్మలాంటిదని వివరించారు. పరబ్రహ్మ స్వరూపం అంటే ఏమిటో కథా రూపంలో చెప్పారు. హరిశ్చంద్రుడు - వరుణుడు, విశ్వామిత్రుడు - వశిష్ఠుడు మధ్య వివాదాన్ని వివరించారు. కార్యక్రమంలో హరేకృష్ణ మూవ్‌మెంట్ విశాఖ అధ్యక్షుడు నిష్కించిన భక్త దాస, డా.శివశంకర్, జీవీఆర్ఎం గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

పెందుర్తి

తెరపై ఈనాడు

లక్ష్మీకాంత్ స్క్రీన్‌-1
ఆంధ్ర కింగ్ తాలూకా

స్క్రీన్‌-2 - రాజు వెడ్స్ రాంబాయి

అన్నప్రసాద పథకానికి రూ.2 లక్షల విరాళం

సింహాచలం: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి నిత్య అన్నప్రసాద పథకానికి సింహాచలం దేవస్థానం పూర్వ ఈవో సింగాల శ్రీనివాసమూర్తి దంపతులు రూ.2 లక్షలు విరాళంగా సమర్పించారు. విజయనగరం జిల్లా డీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఆయన ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబం తరఫున విరాళం అందజేశారు. విరాళాన్ని చెక్కు రూపంలో అన్నప్రసాద విభాగం పర్యవేక్షకుడు పాలూరి నరసింగరావుకు విజయనగరంలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు.

గీతం వేదికగా 'ఐఐసీ' ప్రాంతీయ సమావేశం

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (ఐఐసీ) రాష్ట్రస్థాయి ప్రాంతీయ సమావేశాన్ని మంగళవారం గీతం డీమ్డ్ వర్సిటీలో నిర్వహించనున్నారు. వర్సిటీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపిన వివరాల మేరకు.. ముఖ్యఅతిథిగా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్, ప్రత్యేక అతిథులుగా డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సీఈవో పి.సుధాకర్, డాక్టర్ రవి ఈశ్వరప్ప, దయాకర్ ఎస్.మూర్తి తదితర పలు సంస్థల ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

పెందుర్తి, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 95వ వార్డు పరిధిలోని రత్నగిరినగర్‌లో 25సి/1/3 స్తంభానికి ఉన్న వీధి దీపం కొన్నేళ్లుగా వెలగడం లేదు. - డి.ఆనందరావు, రత్నగిరినగర్

✓: వెలగని వీధి దీపానికి త్వరలోనే మరమ్మతు చేయించి వెలిగేలా చర్యలు తీసుకుంటాం. - సోమేశ్, వీధి దీపాల నిర్వహణ ఏఈ, 95వ వార్డు

వేపగుంట, న్యూస్‌టుడే: ?: రవినగర్ సెక్టార్-5లో శివారు ప్రాంతాల్లో వీధి దీపాలు సక్రమంగా వెలగక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. - శ్రీనివాసరావు, రవినగర్

✓: వెలగని వీధి దీపాలను మరమ్మతులు చేసి సమస్య పరిష్కరిస్తాం. - హరి బహదూర్, ఏఈ, జోన్-8

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం మండలం సూరెడ్డిపాలెం మార్గంలో హైవే బ్రిడ్జి పక్కన వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. -ఎస్.శ్రీనివాసరావు, సూరెడ్డిపాలెం ✓: వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. -వై.రాజేశ్వరరావు, గ్రామ కార్యదర్శి, సబ్బవరం

?: మల్లునాయుడుపాలెంలో ఆంజనేయ స్వామి ఆలయానికి సమీపంలో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వస్తోంది.-కె.రామునాయుడు, మల్లునాయుడుపాలెం ?: వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. -బోని దేముడమ్మ, సర్పంచి, మల్లునాయుడుపాలెం

పరవాడ, న్యూస్‌టుడే: ?: దేశపాత్రుని పాలెం మలుపు సమీప కల్వర్టు రక్షణ గోడలు శిథిలావస్థకు చేరాయి. -అప్పారావు, స్థానికుడు ✓: శిథిలావస్థకు చేరుకున్న కల్వర్టు గోడలకు త్వరలోనే మరమ్మతులు చేస్తాం. -లలిత, ఏఈ, ఆర్అండ్‌బి

మురుగు సమస్య నుంచి మోక్షం

స్పందనకు వందనం

పురుషోత్తపురం (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 95వ వార్డు పురుషోత్తపురం దరి గాయత్రీనగర్‌లో నివాసాల మధ్య మురుగు సమస్యపై గతనెల 23న 'మురుగు సమస్య తీరేదెప్పుడో..?' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి ఎట్టకేలకు అధికారులు స్పందించారు. జోన్-8 కమిషనర్ శంకర్రావు, యూజీడీ సిబ్బందితో కాలనీలో భూగర్భ మురుగు నీటి వ్యవస్థకు మరమ్మతు చేయించి సమస్యను పరిష్కరించారు. కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.

ఖోఖోలో మేటి.. పోటీల్లో సత్తా చాటి

లంకెలపాలెం(పరవాడ), న్యూస్‌టుడే

"స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో లంకెలపాలెం జడ్పీ హైస్కూల్ వేదికగా నవంబరు 28 నుంచి జరుగుతున్న అండర్-14 రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ఆదివారంతో ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల నుంచి 13 చొప్పున బాలురు, బాలికల జట్లు పాల్గొన్నాయి. 312 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలు హోరాహోరీగా సాగాయి. విశాఖ, చిత్తూరు బాలబాలికల జట్లు విజేతగా నిలిచాయి. ఈ సందర్భంగా విజయంలో కీలకపాత్ర పోషించిన క్రీడాకారుల మనోగతం వారి మాటల్లో.."

↑ ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతున్న విశాఖ, చిత్తూరు జట్లు

చిత్తూరు జిల్లా బంగారంపాలెం ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నా. కృష్ణా, శ్రీకాకుళం, కడప, కర్నూలు జట్లపై విజయం సాధించి ఫైనల్‌కు చేరాం. అక్కడ ఒక పాయింట్ తేడాతో విశాఖపై ఓటమిపాలై ద్వితీయ స్థానంలో నిలిచాం. రాష్ట్ర స్థాయి పోటీల్లో 3 సార్లు విజయం సాధించా. తండ్రి సుబ్రహ్మణ్యం, తల్లి చిన్నమ్మ కూలి పనులు చేస్తుంటారు. అమ్మానాన్నల కష్టం చూసి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తున్నా. - తుమ్మ సూర్యనారాయణ, చిత్తూరు జిల్లా బాలుర జట్టు బెస్టు ప్లేయర్

ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో నాలుగేళ్లుగా ఖోఖో ఆటపై దృష్టి సారించా. స్వగ్రామం తుంపాల. తండ్రి సాగర్, తల్లి అర్చన అచ్యుతాపురం బ్రాండెక్స్‌లో పని చేస్తున్నారు. విజయనగరం, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లా జట్లపై విజయం సాధించి ఫైనల్‌కు చేరాం. ఫైనల్‌లో చిత్తూరుపై గెలవడం సంతోషంగా ఉంది. - ఎస్.ఎస్.కీర్తన్, విశాఖ జిల్లా బాలుర ఖోఖో జట్టు కెప్టెన్

మూడేళ్లుగా ఖోఖో ఆడుతున్నా. 9వ తరగతి చదువుతున్నా. స్వగ్రామం తుంపాల. నాన్న గోవింద (లేటు), తల్లి మంగ లక్ష్మి కూలి పనికి వెళ్తుంటారు. కర్నూలు, కడప, శ్రీకాకుళం, అనంతపురం జిల్లా జట్లపై గెలిచి ఫైనల్‌కి చేరాం. అక్కడ చిత్తూరు జట్టుపై ఓటమి పాలై ద్వితీయ స్థానంలో నిలిచాం. గతేడాది గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమస్థానం సాధించి జార్ఖండ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నా. - రొంగలి లలితాదేవి, విశాఖపట్నం బాలికల జట్టు బెస్టు ప్లేయర్

స్వగ్రామం చిత్తూరు జిల్లా కామాక్షిపురం. 9వ తరగతి చదువుతున్నా. అమ్మానాన్నల ప్రోత్సాహంతో నాలుగేళ్లుగా ఖోఖోలో మెలకువలు నేర్చుకుని రాణిస్తున్నా. తూర్పుగోదావరి, అనంతపురం, కడప, విజయనగరం జట్లపై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టాం. ఫైనల్లో విశాఖను 4 పాయింట్ల తేడాతో ఓడించి విజయం సాధించాం. - యువశ్రీ, చిత్తూరు జిల్లా బాలికల జట్టు కెప్టెన్

14 మందికి సీఎం సహాయనిధి అందజేత

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: అనారోగ్య సమస్యలతో వైద్యం చేయించుకుని ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పథకం వర్తించని అర్హులైన బాధితులు సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు సూచించారు. ఇది మంజూరైన 14 మంది లబ్ధిదారులకు రూ.11.80 లక్షలు విలువైన చెక్కులు పంపిణీ చేశారు. స్థానిక రత్నగిరినగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో భాజపా కన్వీనర్ గొర్లె రామునాయుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు అయితి సింహాచలంనాయుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సీఎం సహాయనిధి లబ్ధిదారులతో ఎమ్మెల్యే రమేశ్‌బాబు, నాయకులు

తుపాను హెచ్చరికతో ఆందోళన

సబ్బవరం, న్యూస్‌టుడే: తుపాను హెచ్చరికల నేపథ్యంలో మండలంలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి సుమారు 3వేల హెక్టార్లలో వరి పంట వేశారు. పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో అన్నదాతలను తుపాను భయం వెంటాడుతోంది. పంట కోయకుండా పొలంలో వదిలేస్తే గింజలు నేల రాలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి

పరవాడ, న్యూస్‌టుడే: డీఎస్పీ విష్ణుస్వరూప్ ఆదివారం పరవాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా దస్త్రాలు పరిశీలించి సిబ్బందితో సమావేశమయ్యారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. స్టేషన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సీఐ మల్లికార్జునరావు, ఎస్సైలు మహాలక్ష్మి, భీమరాజు, ట్రైనీ ఎస్సై విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.

దస్త్రాలను పరిశీలిస్తున్న డీఎస్పీ విష్ణుస్వరూప్

అభివృద్ధికి నోచుకోని రహదారులు..

చింతలగ్రహారం(వేపగుంట), న్యూస్‌టుడే: లక్ష్మీపురం నుంచి చింతలగ్రహారానికి వెళ్లే దారిలో మట్టి రహదారులు ఏళ్ల తరబడి అభివృద్ధి చెందక పరిసర కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం పడినా ఆ దారుల గుండా కాలనీలకు వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. రహదారులను బాగుచేయాలని అధికారులు, నాయకులను కోరినప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదని కాలనీవాసులు వాపోతున్నారు. జీవీఎంసీ పాలకవర్గం ముగిసిపోతున్న సమయంలోనైనా ఈ రహదారులను పాలకులు అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

చింతలగ్రహారంలో మట్టి రహదారి

4 నుంచి ఏయూలో ప్రకృతి పంటల మేళా

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఈనెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రకృతి పంటల ఆర్గానిక్ మేళా నిర్వహించనున్నట్లు భారతీయ కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి అన్నారు. ఈ మేరకు ఆదివారం శివాజీపార్కులో మిద్దె తోటల ప్రకృతి రైతుల వనమాలి సభ్యుల ఆధ్వర్యంలో ఈ మేళాకు సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరించారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్యం వర్మ పాల్గొన్నారు.

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న భారతీయ కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి కుమారస్వామి తదితరులు

వెలగని హైమాస్టు దీపాలు

మండలంలోని పాతగొర్లెవానిపాలెం సామాజిక భవనం వద్దనున్న హైమాస్టు దీపాలు కొన్నేళ్లుగా వెలగడం లేదు. రాత్రి వేళ కుక్కల బెడదతో భయాందోళన చెందుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వీటిని వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, పరవాడ

ఈ దారిలో నడవలేం..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రహదారి పూర్తిగా శిథిలం కావడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రోడ్డును 1982లో నిర్మించాక ఇంతవరకు మరమ్మతులు చేపట్టలేదు. నిత్యం ఎందరో రోగులు, గర్భిణులు, ప్రమాదాల్లో గాయపడినవారు వస్తుంటారని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, సబ్బవరం

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

పరవాడ, న్యూస్‌టుడే: లంకెలపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల నిర్వహణలో భాగంగా ఆదివారం తెల్లవారుజామున క్యాంప్‌ఫైర్ చేపట్టారు. భోగి మంట మాదిరిగా వేసి ఉల్లాసంగా గడిపారు. హెచ్ఎం రౌతు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో బాలబాలికలు ప్రదర్శించిన తప్పెటగుళ్లు, కోలాటం, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

↑ ఆకట్టుకున్న తప్పెటగుళ్ల ప్రదర్శన

క్యాంప్‌ఫైర్‌లో బాల బాలికల సందడి

పోలీసుల అదుపులో దొంగ

మంగళగిరి(ఏఎన్‌యూ), న్యూస్‌టుడే: మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఇటీవల ఇళ్లలో జరిగిన దొంగతనాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. విశాఖపట్నంకు చెందిన శివభవాని ప్రమేయం ఉన్నట్లు గుర్తించి.. ప్రత్యేక బృందాన్ని పంపించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై వివిధ ప్రాంతాల్లో 100కి పైగా దొంగతనాల కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

మాటా కన్వెన్షన్ నుంచి ఎమ్మెల్యేకు ఆహ్వానం

సుజాతనగర్(పెందుర్తి), న్యూస్‌టుడే: అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగే మాటా (మన అమెరికన్ తెలుగు అసోసియేషన్) రెండో కన్వెన్షన్‌కు హాజరుకావాలని అసోసియేషన్ ప్రతినిధులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబును ఆహ్వానించారు. ఈ మేరకు ఆదివారం రత్నగిరినగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. వచ్చే ఏడాది జూన్ 19, 20 తేదీల్లో జరిగే వేడుకల్లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో మాటా ప్రతినిధులు బాబా సాన్టియానా, డైరెక్టర్లు, రాపర్తి కృష్ణమోహన్, అంబటి వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.

పంచకర్లకు ఆహ్వాన పత్రిక అందిస్తున్న మాటా ప్రతినిధులు

ఆన్‌లైన్‌లో కనకమహాలక్ష్మి ఆలయ సేవలు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: మార్గశిర మాసం సందర్భంగా బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం సేవలన్నింటినీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శోభారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దర్శనం, అభిషేకాలు, ప్రసాదాల టోకెన్లు, ఇతర సేవలు అన్నీ ఆన్‌లైన్‌లో పొందవచ్చని పేర్కొన్నారు. ఆయా సేవలను www.aptemples.ap.gov.in ద్వారా లేదా మనమిత్ర వాట్సాప్ నెంబరు 9552300009 ద్వారా బుక్ చేసుకోవచ్చునని తెలిపారు. శాశ్వత పూజలు, అన్నదానం, విరాళాలను క్రెడిట్, డెబిట్ కార్డులు, గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే ద్వారా కూడా చెల్లించవచ్చునని పేర్కొన్నారు.

పెందుర్తి రైల్వేస్టేషన్‌లో డీఆర్ఎం ఆకస్మిక తనిఖీలు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: తూ.కో.రైల్వే వాల్తేర్ డీఆర్ఎం లలిత్ బోహ్రా ఆదివారం పెందుర్తి రైల్వేస్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్లాట్‌ఫామ్‌లు, బుకింగ్ కార్యాలయం, పాదచారుల వంతెనను పరిశీలించారు. ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించిన ఆయన కార్యకలాపాలు సజావుగా సాగించడానికి సిబ్బంది పని తీరును తెలుసుకునేందుకు నేరుగా వారితో మాట్లాడి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు డివిజన్ అధికారులు పాల్గొన్నారు.

రికార్డులను పరిశీలిస్తున్న డీఆర్ఎం లలిత్ బోహ్రా

గురజాడ అప్పారావుకు నివాళి

పరవాడ, న్యూస్‌టుడే: గొర్లెవానిపాలెం టిడ్కో గృహ సముదాయం వద్ద ఆదివారం ఐద్వా ఆధ్వర్యంలో మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి నిర్వహించారు. ఐద్వా జిల్లా ప్రతినిధులు అన్నపూర్ణ, బంగారమ్మ తదితరులు గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన అందించిన సేవలను కొనియాడారు. మండల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

గురజాడ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మాణిక్యం తదితరులు

సబ్బవరం ప్రభుత్వ హైస్కూల్ 1989-90 బ్యాచ్ విద్యార్థులు

అ'పూర్వ' సమ్మేళనం

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం ప్రభుత్వ హైస్కూల్‌లో 1989-90 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులంతా ఆదివారం అనకాపల్లి మండలం బొజ్జన్నకొండ వద్ద కలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. బాదిరెడ్డి లక్ష్మణరావు, చొప్ప సత్యనారాయణ, రెడ్డి సనత తదితరులు పాల్గొన్నారు.

గంజాయి కేసులో నిందితుడి అరెస్టు

పెందుర్తి, న్యూస్‌టుడే: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పెందుర్తి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించి సీఐ సతీశ్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన ధనియా అంతు (31) సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశతో తన పొలంలో గంజాయి పండించేవాడు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. ఇదిలా ఉండగా గత ఏడాది ఆగస్టులో పెందుర్తి పోలీసులకు చిక్కిన గంజాయి నిందితులు ధనియా నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసి ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు ఆదివారం పెందుర్తి రైల్వేస్టేషన్ సమీపంలో ధనియా సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న సీఐ సతీశ్‌కుమార్, సిబ్బంది అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

పెందుర్తి, న్యూస్‌టుడే: రౌడీషీటర్లు పరివర్తన చెంది జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెందుర్తి ఎస్ఐ స్వామినాయుడు సూచించారు. ఆదివారం స్టేషన్ ఆవరణలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. అసాంఘిక, చట్టవ్యతిరేక చర్యలకు దూరంగా ఉండాలని వారికి తెలిపారు. మంచి ప్రవర్తనతో, కుటుంబంతో గౌరవంగా జీవించాలన్నారు.

రౌడీషీటర్లకు సూచనలిస్తున్న ఎస్ఐ స్వామినాయుడు

5 నుంచి జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీలు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఈనెల 5 నుంచి 15 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో వేదికలను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. ఆదివారం ఆయన వీఎంఆర్‌డీఏ పార్కు, శివాజీ పార్కు, కైలాసగిరి, బోయపాలెంలో ఉన్న స్కేటింగ్ రింకులను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జూన్ గాల్లోయెట్, శాప్ అబ్జర్వర్ విలియం కేరి, స్కేటింగ్ కోచ్ పి.థోమాసయ్య తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు.

శివాజీ పార్కులోని రింక్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్

బీచ్‌లో సందర్శకుల కోలాహలం

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: రుషికొండ బీచ్‌కు ఆదివారం అధిక సంఖ్యలో సందర్శకులు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పాఠశాలల విద్యార్థులతో పాటు కుటుంబ సమేతంగా పిల్లా పాపలతో విచ్చేశారు. మత్స్యరాశుల పార్కు, పోలీసు టవర్, బోటింగ్ కేంద్రం, అటవీ భూములు తదితర ఆహ్లాదకర ప్రదేశాల్లో ఆనందోత్సాహాల నడుమ వన భోజనాలు ఆచరించి ఉత్సాహంగా గడిపారు.

రుషికొండ బీచ్‌లో ఆటపాటల్లో విద్యార్థులు

విశ్వబ్రాహ్మణ సంఘం వార్షికోత్సవం

సీతంపేట, న్యూస్‌టుడే: శ్రీ వీరబ్రహ్మేంద్ర దేశీయ విశ్వబ్రాహ్మణ సంఘం 40వ వసంతోత్సవాన్ని విశాఖ పౌర గ్రంథాలయంలో ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సంఘ సేవకులు డా.కొండపి నాగేశ్వరరావు 1985లో శాకాహారుల కోసం ఈ సంఘం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఆయన కుమారుడు గణేష్ బాబు రచించిన 'విశ్వకర్మ వేద విజ్ఞానం' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో వేదం, శాకాహారం, యోగాకు సంబంధించిన అనేక కీలక అంశాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఆచార్య చంద్రపాటి, తుమ్మెజు, నూతలపాటి తదితరులు పాల్గొన్నారు

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఆచార్య చంద్రపాటి, తుమ్మెజు తదితరులు

హ్యాండ్‌బాల్ పోటీల రన్నర్స్‌గా విశాఖ

కలికిరి, న్యూస్‌టుడే : 69వ రాష్ట్ర స్థాయి అండర్-14 హ్యాండ్‌బాల్ బాలబాలికల పోటీల విజేతలుగా కృష్ణా, చిత్తూరు జిల్లాల జట్లు నిలిచాయి. అన్నమయ్య జిల్లా కలికిరిలో మూడు రోజులుగా జరుగుతున్న హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల నుంచి వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. చివరి రోజు బాలుర విభాగం ఫైనల్స్‌లో విశాఖపట్నం జిల్లా జట్టుపై చిత్తూరు జిల్లా జట్టు 6-9 గోల్స్ తేడాతో గెలిచి విజేతగా నిలిచింది. విశాఖ జట్టు రన్నర్స్ స్థానంతో సరిపెట్టుకుంది. బాలికల విభాగం ఫైనల్స్‌లో ప్రకాశం జిల్లా జట్టుపై కృష్ణా జిల్లా జట్టు 3-6 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ప్రకాశం జట్టు రన్నర్స్‌గా నిలిచింది. గెలుపొందిన జట్లకు జేఎన్‌టీయూఏ అసిస్టెంట్ డైరెక్టర్ శివప్రసాద్, పంచాయతీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు యోగేష్‌రెడ్డి బహుమతులు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు జయమ్మ, నటరాజ్, రాష్ట్ర పరిశీలకులు వెంకటేశ్వర్, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఝాన్సీ, ఎన్టీఆర్ జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి శివప్రసాద్, పీడీలు చిన్నప్ప, చంద్రమౌళి, పీఈటీలు పాల్గొన్నారు.

విశాఖ బాలుర జట్టుకు కప్పు అందజేస్తున్న నిర్వాహకులు

అందరి భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పెందుర్తికి చెందిన ఆదర్శ్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ టి.థియోఫిలస్ పిలుపునిచ్చారు. చినముషిడివాడలో వారం రోజుల పాటు జరిగిన ఎన్ఎస్ఎస్ శిబిరం ముగింపు వేడుక ఆదివారం సత్యానగర్ పార్కు ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు పార్కు ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎన్ఈ ఫ్లోరా, ఎన్ఎస్ఎస్ పీవో డీఎస్ ప్రదీప్, పార్కు అసోసియేషన్ అధ్యక్షుడు సీఎన్ రావు, కార్యదర్శి సన్యాసిరావు, వేణు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఎన్ఎస్ఎస్ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు, కళాశాల యాజమాన్యం

ఘనంగా విద్యార్థుల స్వాగతోత్సవం

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే: బెహరా ఇంజినీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్‌డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. కళాశాల ఛైర్మన్ బెహరా భాస్కరరావు, 92వ వార్డు కార్పొరేటరు బెహరా వెంకట స్వర్ణలత, శివదేవీలు ముఖ్యఅతిథులుగా హాజరై వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. కళాశాల కార్యదర్శి బెహరా చైతన్య, అదనపు డైరెక్టర్ బాణాల తరుణ్, ప్రిన్సిపల్ శ్రీధర్ పట్నాయక్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఇందుమతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులను అభినందిస్తున్న కళాశాల ఛైర్మన్ బెహరా భాస్కరరావు, కార్పొరేటర్ వెంకట స్వర్ణలత శివదేవి

మనిషి కనిపిస్తే.. పిక్కలు పీకేస్తాయ్..!

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ పరిసర గ్రామాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మనిషి కనిపిస్తే పిక్కలు పీకేస్తున్నాయని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ పాదచారులను, ద్విచక్ర వాహనదారులను వెంబడించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులు ఇంటి నుంచి బయటకు రావాలంటే హడలిపోతున్నారు. శునకాలు వెంబడించడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. మాంసం, చేపలు, రెస్టారెంట్లు, దాబాల వద్ద లభించే వ్యర్థాలు తిని రెచ్చిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రాత్రి సమయంలో రహదారులపై తిష్ఠ వేసి గట్టిగా అరవడంతో నిద్ర కరవవుతోందని నివాసితులు వాపోతున్నారు. శునకాల నియంత్రణకు అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో వీటి సంతతి రోజురోజుకి పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పరవాడలో గుంపుగా సంచరిస్తున్న కుక్కలు

(c) eenadu

విశాఖ తూర్పు

గీతం వేదికగా ఐఐసీ ప్రాంతీయ సమావేశం

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (ఐఐసీ) రాష్ట్రస్థాయి ప్రాంతీయ సమావేశాన్ని మంగళవారం గీతం డీమ్డ్ వర్సిటీలో నిర్వహించనున్నారు. వర్సిటీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపిన వివరాల మేరకు.. ముఖ్యఅతిథిగా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్, ప్రత్యేక అతిథులుగా డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సీఈవో పి.సుధాకర్, డాక్టర్ రవి ఈశ్వరప్ప, దయాకర్ ఎస్.మూర్తి తదితర పలు సంస్థల ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు.

రోగులకు ఉచిత వైద్య సేవలు

ఆరిలోవ, న్యూస్‌టుడే: 11వ వార్డు పరిధి గాంధీనగర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కేవీఎస్‌డీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం జరిగింది. అవసరమైన రోగులకు ఉచితంగా మందులు అందించారు. గాంధీనగర్, శ్రీరామనగర్, తోటగరువు, బాలాజీనగర్ పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో రోగులు వచ్చి ఇక్కడి సేవలు పొందారని నిర్వాహకులు కాకి గంగరాజు, తదితరులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణబాబు ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వాహకులను అభినందించారు. తెదేపా నాయకులు ఒమ్మి సన్యాసిరావు, కె.గంగరాజు తదితర కూటమి నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

పెదవాల్తేరు, ఎంవీపీ కాలనీ: 8008574769

మద్దిలపాలెం: 9912120229

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 22వ వార్డు మంగాపురం కాలనీ రహదారిపై ఎక్కడికక్కడ వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. –కె.ఆనంద్, మంగాపురంకాలనీ ✓: తక్షణమే సిబ్బందిని పంపించి సమస్య పరిష్కరిస్తాం. –శ్రీనివాస్, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్

ఆరిలోవ, న్యూస్‌టుడే: ?: 12వ వార్డు పరిధి దుర్గాబజార్, అంబేడ్కర్‌నగర్ శివారు ప్రాంతాల్లో రెండు వారాలుగా కుళాయి నీరు సన్నటి ధారగా రావడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. –శుభలక్ష్మి, అంబేడ్కర్‌నగర్ ✓: క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే సమస్య పరిష్కరిస్తాం. –డి.చంద్రశేఖర్, సూపర్‌వైజర్, మంచినీటి సరఫరా విభాగం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ?: ఛాతీ ఆసుపత్రి సమీప రహదారిపై వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. –కనకరాజు, స్థానికులు ✓: రెండు రోజుల్లో సిబ్బందిని పంపించి వ్యర్థాలు తొలగిస్తాం. –ప్రకాష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే : ?: విశాలాక్షినగర్, సంజీవ్‌నగర్ కాలనీల్లో యూజీడీ లీకుల వల్ల దుర్వాసన వెదజల్లుతోంది. ✓: క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. –శ్రీనివాస్, ఏఈ

ఇందిరానగర్ (విశాలాక్షినగర్), న్యూస్‌టుడే: ?: పదోవార్డు పరిధి ఆదర్శనగర్, సుందర్‌నగర్‌లలో దోమల బెడద అధికంగా ఉంది. –కనకల శ్రీనివాస్, సుందర్‌నగర్ ✓: ఆయా ప్రాంతాల్లో దోమల నివారణకు వెంటనే చర్యలు చేపడతాం. –మంగరాజు, మలేరియా విభాధికారి

స్పందనకు వందనం

ఎట్టకేలకు విద్యుత్తు వెలుగులు

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: పాతడెయిరీ ఫారం కూడలి నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు, పోస్టాఫీసు వీధి, ఆదర్శనగర్‌లలో పలుచోట్ల వీధి దీపాలు వెలగక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను 'ఈనాడు-మేమున్నాం మీకు తోడుగా' దృష్టికి తీసుకురావడంతో వీధి దీపాల ఏఈ గాయత్రి స్పందించారు. వెంటనే సిబ్బందిని పంపించి సమస్య పరిష్కరించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: 15వ వార్డు హెచ్‌బీకాలనీ ప్రాంతంలోని కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని శనివారం 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ కిశోర్ స్పందించారు. సిబ్బంది చేత కాలువల్లో పూడిక తొలగించారు.

కాలనీల్లో సమస్యల తిష్ట

మద్దిలపాలెం, న్యూస్‌టుడే

తూర్పు నియోజకవర్గంలోని మద్దిలపాలెం, చైతన్యనగర్, ప్రియదర్శినికాలనీ, శ్రీకనకమ్మ ఆలయం, నక్కవానిపాలెం తదితర ప్రాంతాల్లో సమస్యలు తిష్ట వేశాయి.

★ ప్రధానంగా మద్దిలపాలెం గ్రామీణ డిపో పక్క రహదారి నుంచి గాయత్రి పాఠశాలకు వెళ్లే మార్గంలో రహదారికి రెండువైపులా వాహనాల అనధికారిక పార్కింగ్ వల్ల కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో కార్ల మరమ్మతులు చేపట్టే దుకాణాలు ఉండడంతో నిత్యం ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది. వీటితో పాటు చైతన్యనగర్ ప్రాంతంలో స్తంభాలకు విద్యుత్తు తీగలతోపాటు, కేబుల్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ★ పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. కాలువల్లో పలుచోట్ల పూడికలు తొలగించడం లేదు. ఇంకొన్ని చోట్ల తీసిన వ్యర్థాలు రహదారిపైనే దర్శనమిస్తున్నాయి.

★ నక్కవానిపాలెం ప్రాంతంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. భవన నిర్మాణ సామగ్రి రహదారులపైనే వేయడంతో రాకపోకలకు అవస్థలు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు. చైతన్యనగర్, కనకమ్మ ఆలయం, ఆర్టీసీ డిపో వెనుక భాగం, చేపలమార్కెట్ ప్రాంతాల్లో కొద్దిరోజులుగా వీధిదీపాలు వెలగడం లేదు. నక్కవానిపాలెం అరవైఅడుగుల రహదారి, కాకతీయ కన్వెన్షన్ సెంటర్ వెనుకభాగంలో కుక్కల బెడద అధికంగా ఉంది. వీటి కారణంగా ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించాలంటే భయపడాల్సి వస్తోందని స్థానికులు అంటున్నారు.

★ వీధి కుళాయిల్లో నీరు తక్కువగా వస్తుండడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల బెడద వెంటాడుతున్నా సిబ్బంది ఫాగింగ్ ప్రక్రియ చేపట్టడం లేదని స్థానికులు అంటున్నారు. కాలువలు శిథిలావస్థకు చేరడంతో మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోంది.

★ యూజీడీ, తాగునీటి పైపులైన్ల కోసం తీసిన గోతులు అసంపూర్తిగా ఉండడంతో కాలనీవాసులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సంబంధిత సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

చైతన్యనగర్‌లో కొద్ది రోజులుగా తొలగించని వ్యర్థాలు

నక్కవానిపాలెం సమీపంలో రహదారి దుస్థితి

కళలను బతికించుకోవాలి: సీపీ బాగ్చీ

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చీ అన్నారు. ఆదివారం సాయంత్రం పిఠాపురంకాలనీ కళాభారతి ఆడిటోరియంలో గాజువాక ప్రాంతానికి చెందిన నిర్మల మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కళలను బతికించుకోవాలని అన్నారు. అకాడమీ విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సంగీత కచేరీ కూడా నిర్వహించారు.

సీపీ శంఖబ్రతబాగ్చీని సత్కరిస్తున్న నిర్వాహకులు

ఎంపీకి ఉపాధ్యాయుల వినతి

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా కృషి చేయాలని యూటీఎఫ్ జిల్లా ప్రతినిధులు రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావుకు వినతిపత్రం అందించారు. ఎన్నో ఏళ్లుగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ఈ విషయంలో మినహాయించి ఆ మేరకు మార్పులు తీసుకురావాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి టి.ఆర్.అంబేడ్కర్, కె.రాంబాబు, మహ్మద్ రిజ్వాన్, రియాజ్ అహ్మద్, ఎన్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

పెందుర్తి రైల్వేస్టేషన్‌లో డీఆర్ఎం ఆకస్మిక తనిఖీలు

రైల్వేస్టేషన్‌లో రికార్డులను పరిశీలిస్తున్న డీఆర్ఎం లలిత్ బోహ్రా

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: తూ.కో.రైల్వే వాల్తేర్ డీఆర్ఎం లలిత్ బోహ్రా ఆదివారం పెందుర్తి రైల్వేస్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్లాట్‌ఫామ్‌లు, బుకింగ్ కార్యాలయం, పాదచారుల వంతెనను పరిశీలించారు. ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించిన ఆయన కార్యకలాపాలు సజావుగా సాగించడానికి సిబ్బంది పని తీరును తెలుసుకునేందుకు నేరుగా వారితో మాట్లాడి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు డివిజన్ అధికారులు పాల్గొన్నారు.

4 నుంచి ప్రకృతి పంటల మేళా

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఈనెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రకృతి పంటల ఆర్గానిక్ మేళా నిర్వహించనున్నట్లు భారతీయ కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి అన్నారు. ఈ మేరకు ఆదివారం శివాజీపార్కులో మిద్దె తోటల ప్రకృతి రైతుల వనమాలి సభ్యుల ఆధ్వర్యంలో ఈ మేళాకు సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరించారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్యం వర్మ తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న భారతీయ కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి కుమారస్వామి తదితరులు

క్రీడల్లో ప్రతిభ చాటితే అవకాశాలెన్నో..

మైదానంలో క్రీడాకారులతో నిర్వాహకులు, అతిథులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: క్రీడల్లో ప్రతిభ చాటితే ఉపాధి అవకాశాలెన్నో ఉంటాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య ఎ.పల్లవి అన్నారు. ఏయూ క్రీడా మైదానంలో ఆదివారం అంతర కళాశాలలు, విశ్వవిద్యాలయం పురుషుల ఫుట్‌బాల్ పోటీల జట్టు సభ్యుల ఎంపిక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల పీడీలు డా.లక్ష్మణ్‌రెడ్డి, డా.గోపీకృష్ణ, డా.రాజ్‌కుమార్, డా.దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

'రోలర్ స్కేటింగ్' ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా..

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: బీచ్‌రోడ్డులోని వుడా పార్కులో జాతీయ రోలర్‌స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరగనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్, నిర్వాహకులు ఆదివారం సాయంత్రం వుడాపార్కును సందర్శించారు. ఈ నెల 5 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న ఈ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆరా తీశారు. బోయపాలెంలో జరగనున్న రోడ్డు రేస్ పోటీల ఏర్పాట్లపై నిర్వాహకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

స్కేటింగ్ రింక్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్ హరేంధిరప్రసాద్

అన్నప్రసాద పథకానికి రూ.2 లక్షల విరాళం

నరసింగరావుకు విరాళం చెక్కు అందిస్తున్న సింగాల శ్రీనివాసమూర్తి దంపతులు

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి నిత్య అన్నప్రసాద పథకానికి సింహాచలం దేవస్థానం పూర్వ ఈవో సింగాల శ్రీనివాసమూర్తి దంపతులు రూ.2 లక్షలు విరాళంగా సమర్పించారు. విజయనగరం జిల్లా డీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఆయన ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబం తరపున విరాళం అందజేశారు. విరాళాన్ని చెక్కు రూపంలో అన్నప్రసాద విభాగం పర్యవేక్షకుడు పాలూరి నరసింగరావుకు విజయనగరంలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు.

ఘనంగా భగవద్గీత పోటీలు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: గీతా జయంత్యుత్సవాలను పురస్కరించుకుని తి.తి.దే., హిందూ ధర్మప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఎంవీపీకాలనీ తి.తి.దే. కార్యాలయంలో భగవద్గీత పోటీలు నిర్వహించారు. 18-45 సంవత్సరాల విభాగ ఉపన్యాసపోటీలో ఎన్.మల్లీశ్వరి, బి.టి.కృష్ణవేణి, ఎ.కాశీవిశ్వేశ్వరరావు విజేతలుగా నిలిచారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో అక్షయదత్త, డి.ఆదిత్య, సి.హెచ్.ఆరాధ్య; పది నుంచి ఇంటర్ విద్యార్థుల విభాగంలో నాగ దిలీప్, మోక్షిత్ ప్రతిభ చాటారు. అతిథులు విజేతలకు బహుమతులు అందించారు. ధార్మిక కమిటీ సభ్యులు, ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న నిర్వాహకులు

‘లక్ష్యాన్ని అధిగమించి శస్త్రచికిత్సలు’

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: మెడికవర్ ఆసుపత్రిలో 100 రోబోటిక్ క్యాన్సర్ చికిత్సల మైలురాయిని అధిగమించినట్లు వైద్య బృందం తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఎంవీపీకాలనీలో గల ఆసుపత్రిలో రోబోటిక్ అంకాలజీ సర్జన్ డాక్టర్ కార్తీక్‌చంద్ర పేర్కొన్నారు. అధునాతన సాంకేతికత పరికరాలతో అత్యంత సున్నితమైన భాగాల్లోనూ ఖచ్చితత్వం, నాణ్యతతో కూడిన చికిత్సలను విజయవంతంగా నిర్వహించామన్నారు. ఊబకాయం తదితర లక్షణాలున్న రోగులకు ఇదో వరమని అభిప్రాయపడ్డారు. యూరాలజిస్టు చోడిశెట్టి సుబ్బారావు, వైద్య నిపుణులు కిరణ్మయి, స్వర్ణ, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌లో కనకమహాలక్ష్మి ఆలయ సేవలు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: మార్గశిర మాసం సందర్భంగా బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం సేవలన్నింటినీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శోభారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దర్శనం, అభిషేకాలు, ప్రసాదాల టోకెన్లు, ఇతర సేవలు అన్నీ ఆన్‌లైన్‌లో పొందవచ్చని పేర్కొన్నారు. ఆయా సేవలను www.aptemples.ap.gov.in ద్వారా లేదా మనమిత్ర వాట్సాప్ నెంబరు 9552300009 ద్వారా బుక్ చేసుకోవచ్చునని తెలిపారు. శాశ్వత పూజలు, అన్నదానం, విరాళాలను క్రెడిట్, డెబిట్ కార్డులు, గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే ద్వారా కూడా చెల్లించవచ్చునని పేర్కొన్నారు.

సివిల్స్ శిక్షణకు అభ్యర్థుల ఎంపిక పరీక్ష

ఆరిలోవ, న్యూస్‌టుడే: శ్రీకృష్ణాపురం గురుకుల పాఠశాలలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2026కు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఆదివారం అర్హత పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్) జరిగింది. 436 మంది ఈ పరీక్షకు హాజరైనట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్టడీ సెంటర్‌లో ఉచితంగా శిక్షణ ఇస్తారని గురుకులాల సమన్వయాధికారిణి జి.గ్రేస్ పేర్కొన్నారు.

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం

సీతంపేట, న్యూస్‌టుడే: హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించారు. సంస్థ విశాఖపట్నం జిల్లా కన్వీనర్ కట్ట మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంస్థ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్, జాతీయ జనరల్ సెక్రటరీ మాదాసు చారేంద్ర, సభ్యులు పాల్గొని మానవ హక్కులపై అవగాహన పెంపు, నిరుపేదలకు సహాయం, న్యాయ పరిరక్షణ వంటి అంశాలపై తమ అభిప్రాయాలు తెలిపారు. కార్యక్రమంలో మహిళా ఫోరం దక్షిణ భారత జనరల్ సెక్రటరీ కె.మంజుల, యూత్ అధ్యక్షుడు వి.వి.సాయికృష్ణ, వివిధ విభాగాల నుంచి సభ్యులు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సభ్యులు

విశ్వబ్రాహ్మణ సంఘం వార్షికోత్సవం

సీతంపేట, న్యూస్‌టుడే: శ్రీ వీరబ్రహ్మేంద్ర దేశీయ విశ్వబ్రాహ్మణ సంఘం 40వ వసంతోత్సవాన్ని విశాఖ పౌర గ్రంథాలయంలో ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సంఘ సేవకులు డా.కొండపి నాగేశ్వరరావు 1985లో శాకాహారుల కోసం ఈ సంఘం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఆయన కుమారుడు గణేష్‌బాబు రచించిన 'విశ్వకర్మ వేద విజ్ఞానం' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో వేదం, శాకాహారం, యోగాకు సంబంధించిన అనేక కీలక అంశాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఆచార్య చంద్రపాటి, తుమ్మెజు, నూతలపాటి తదితరులు పాల్గొన్నారు.

విశ్వకర్మ వేద విజ్ఞానం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఆచార్య చంద్రపాటి, తుమ్మెజు తదితరులు

పదో తరగతి పరీక్ష రుసుము గడువు పెంపు

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: మార్చి నెలలో జరగనున్న పదో తరగతి పరీక్ష రుసుము గడువు ఈనెల 6వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమకుమార్ తెలిపారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు పాఠశాల విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. సంబంధిత విద్యార్థులకు ఈ సమాచారం తెలిసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అపరాధ రుసుముతో 15వ తేదీ వరకు చెల్లించవచ్చునన్నారు.

దర్పణం

రాకపోకలకు ఇక్కట్లు

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: అమృత్ పథకం కింద మంచినీటి పైపులైను పనుల కోసం తవ్వించిన గోతులను సరిగా పూడ్చకపోవడంతో పెదగదిలి నుంచి హనుమంతువాక కూడలి వరకు రహదారి ప్రమాదకరంగా మారింది. ఇదే మార్గంలో విద్యుత్ దీపాలు వెలగక రాత్రి వేళ రాకపోకలకు స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. తక్షణం గోతులు పూడ్చి సమస్య పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

సింహగిరి కాలనీ సమీప కూడలిలో ఇలా..

తవ్వారు..వదిలేశారు..

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: చినవాల్తేరు నేతాజీవీధిలో ఇటీవల కాలువల నిర్మాణం కోసం పలుచోట్ల తవ్వకాలు చేపట్టారు. రెండు నెలలు గడిచినప్పటికీ పనులు అసంపూర్తిగా వదిలేయడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

నేతాజీ వీధిలో..

‘కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దారుణం’

విశాఖపట్నం (పెదవాల్తేరు), న్యూస్‌టుడే: కూటమి పాలనలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖ బీచ్‌రోడ్డులోని బొత్స క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక సకాలంలో రైతులకు ఎరువులు అందక, పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. చెరకు పంటకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న వేస్తున్నా.. కొనుగోలు కేంద్రాలు, గిట్టుబాటు ధరలు లేక రైతులు సతమతం అవుతున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో వైకాపా జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, ఎమ్మెల్సీ రవిబాబు, శాసనమండలి మాజీ సభ్యుడు సూర్యనారాయణ రాజు పాల్గొన్నారు.

వనమాలి ఆధ్వర్యంలో వనసమారాధన

మురళీనగర్, న్యూస్‌టుడే: వనమాలి, సిటీ టెర్రస్ గార్డెనింగ్(సీటీజీ) సభ్యుల ఆధ్వర్యంలో శివాజీపార్కులో ఆదివారం వనసమారాధన నిర్వహించారు. మాధవధార, మురళీనగర్ జంటకాలనీల నుంచి సుమారు 300 మందికి పైగా మహిళా సభ్యులు తరలివెళ్లారు. క్విజ్ పోటీలు, ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. మిద్దెతోటల పెంపకంపై తమ అనుభవాలను పంచుకున్నారు. వనసమారాధనకు హాజరైన వారందరికీ జామ, నిమ్మ, పలు రకాల పూలమొక్కలు, ఆకుకూరల విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని అరవల అరుణ, మళ్ల సరిత, జ్యోతి నాదెళ్ల, గ్రీన్ క్లైమేట్ స్వచ్ఛంద సభ్యులు ఎం.రత్నం తదితరులు పర్యవేక్షించారు.

విశాఖ ఉత్తరం

•విశాఖ ఉత్తరం •విశాఖ దక్షిణం

3న హనుమత్ వ్రతం

వన్‌టౌన్, న్యూస్‌టుడే: పాతనగరం మెయిన్ రోడ్డులోని శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈనెల 3న బుధవారం హనుమత్ వ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అల్లు జగన్నాథరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు ప్రత్యేక పూజ, పంచామృతాలతో అభిషేకం, తమలపాకులతో సహస్రనామార్చన జరుపుతామన్నారు. పూజలో పాల్గొనడానికి రూ.300 చెల్లిస్తే స్వామివారి ప్రసాదం లడ్డు, సింధూరం ఇవ్వనున్నట్లు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ: 10 నుంచి మ: ఒంటి గంట మధ్య

విశాఖ ఉత్తరం: 8008574796

విశాఖ దక్షిణం: 8008574977

గురుద్వారా, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 14 వార్డు వివేకానంద పార్కు సమీపంలో వీధి దీపాలు వెలగడం లేదు. – రాజు ✓: మరమ్మతులు చేసి వెలిగేలా చేస్తాం. – వీధి దీపాల నిర్వహణ కార్యదర్శి

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 37వ వార్డు రెల్లివీధి నుంచి చేపలరేవుకు వెళ్లే దారిలో భూగర్భ డ్రైనేజీ లీకై తీవ్ర దుర్వాసన వస్తోంది. – వాల్తేరు ✓: పారిశుద్ధ్య కార్మికులతో డ్రైనేజీని శుభ్రం చేయిస్తాం. – నవీన్, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్

మాధవధార, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 50వ వార్డు తెన్నేటినగర్ ప్రధాన రహదారి పక్కనున్న కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. తీవ్ర దుర్వాసన వస్తోంది. – ఎస్.రామకృష్ణ ✓: కాలువల శుభ్రతకు చర్యలు తీసుకుంటాం. – వి.సుధాకర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్

స్పందనకు వందనం

బహిరంగ మద్యపానం చేసే వారిపై చర్యలు: జగదాంబకూడలి, న్యూస్‌టుడే: జీవీఎంసీ 29వ వార్డు కేజీహెచ్ డౌన్ రోడ్డు యూనియన్ బ్యాంకు సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వద్ద కొందరు బహిరంగంగా మద్యం తాగడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని 'ఈనాడు'లో ప్రచురించిన వార్తకు రెండో పట్టణ సీఐ యర్రంనాయుడు స్పందించి చర్యలు తీసుకున్నారు.

పీటీఎం.. ప్రచారానికే పరిమితం..

★ గురుద్వారా వద్దనున్న ఎన్ఎంసీహెచ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 985 మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండు నెలలకొకసారైనా తల్లిదండ్రుల కమిటీ సమావేశాలు నిర్వహించకపోవడంతో విద్యార్థుల ప్రగతి, బడిలో వసతుల లేమిపై సమాచారం తెలియడం లేదు.

★ మాధవధారలోని జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో 755 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్, ఉపాధ్యాయులు సమావేశాలను తూతూమంత్రంగా నిర్వహించడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం తెలియని పరిస్థితి నెలకొంది. ఇదీ విశాఖ ఉత్తరం నియోజకవర్గంలోని పీటీఎం కమిటీ సమావేశాల తీరు.

– న్యూస్‌టుడే, మాధవధార

మాధవధార ఉన్నత పాఠశాలలో జులైలో నిర్వహించిన పీటీఎంలో పాల్గొన్న తల్లిదండ్రులు, విద్యార్థులు

■ **మమ అనిపించేస్తూ:** ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా విద్యార్థుల ప్రగతి మెరుగుపరచడానికి తల్లిదండ్రుల కమిటీ సమావేశాలు ప్రతి నెలా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది బడులు తెరిచినప్పుడు జులైలో మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇది పలు చోట్ల ఒక్క రోజు ముచ్చటగానే మారింది. పిల్లల ప్రవర్తన, చదువు, తోటి విద్యార్థులతో ఎలా మెలుగుతున్నారనే విషయాలను ఉపాధ్యాయులు కమిటీ సమావేశాల్లో తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాలి. క్షేత్ర స్థాయిలో ఈ విధానాన్ని అమలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఫలానా రోజు సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించినప్పుడల్లా ఆ ఒక్కరోజు మాత్రమే హడావిడి చేసి వదిలేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో రెండు, మూడు నెలలకు ఒక సారి తూతూమంత్రంగా సమావేశాలు పెడుతున్నారు. కమిటీ ఛైర్మన్, ఒకరిద్దరు సభ్యులు మాత్రమే హాజరై మమ అనిపిస్తున్నారు. మరికొన్ని చోట్ల మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులకు సమావేశం నిర్వహిస్తున్నట్లే తెలియడం లేదు.

ఉత్తరం నియోజకవర్గంలో..	
ప్రభుత్వ పాఠశాలలు	విద్యార్థులు
ఉన్నత(8)	5348
ప్రాథమిక(14)	6234

■ **అధికారుల పర్యవేక్షణ శూన్యం:** విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించడానికి సుముఖత చూపడం లేదు. మరోవైపు తల్లిదండ్రులకు కనీస సమాచారం లేకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ప్రతి రెండు నెలలకొకసారి పీటీఎం నిర్వహించి, విద్యార్థుల ప్రగతిని తెలుసుకోవాలని ఆదేశాలిచ్చినప్పటికీ కనీసం వాటిని పట్టించుకునే వారు కరవయ్యారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

కౌన్సెలింగ్ చేస్తున్న ద్వారకా సీఐ రమణ

గురుద్వారా, న్యూస్‌టుడే: శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని ద్వారకా సీఐ డి.వి.రమణ రౌడీషీటర్లను హెచ్చరించారు. స్టేషన్ పరిధిలో గల రౌడీషీటర్లకు ఆదివారం ఉదయం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇప్పటికే చాలా మంది పలు ప్రాంతాల్లో రౌడీయిజం చేస్తున్నారని, తీరు మార్చుకోవాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, సహకరించినా కేసులు తప్పవని సూచించారు. నిత్యం పోలీసుల నిఘా ఉంటుందనే విషయాన్ని గ్రహించుకుని మెలగాలన్నారు. ఎస్సై ఆసిరినాథ పాల్గొన్నారు.

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఆదివారం స్టేషన్ ఆవరణలో సీఐ యర్రంనాయుడు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రౌడీషీటర్లపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. గొడవల్లో దూరరాదని, ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రౌడీషీటర్లను హెచ్చరిస్తున్న రెండో పట్టణ సీఐ యర్రంనాయుడు

కార్డియాలజీ రోగులకు పరామర్శ

కార్డియాలజీ విభాగంలోని రోగుల సహాయకులతో మాట్లాడుతున్న సూపరింటెండెంట్ డాక్టర్ వాణి

వన్‌టౌన్, న్యూస్‌టుడే: కేజీహెచ్‌లో శనివారం అగ్ని ప్రమాదం జరిగిన కార్డియాలజీ విభాగంలో ఉన్న రోగులను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి ఆదివారం పరామర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో పాటు వారి సహాయకులతో మాట్లాడారు. రోగులకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. తామంతా సురక్షితంగా ఉన్నామని ఆమెకు రోగులు తెలిపారు.

వాకర్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

మురళీనగర్, న్యూస్‌టుడే: సెక్టార్-8 వాకర్స్ క్లబ్-2026 సంవత్సరానికి నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన నిమ్మగడ్డ బుచ్చయ్య, ఎన్.కృష్ణప్రసాద్ తెలిపారు. అధ్యక్షుడిగా చొల్లంగి సత్యసూర్యవరప్రసాదరావు, ఉపాధ్యక్షులుగా ఎన్.ప్రకాశరావు, పెంటకోట శ్రీనివాసరావు, కార్యదర్శిగా కె.సి.హెచ్.రవీంద్రవర్మ, సహాయ కార్యదర్శిగా కె.వెంకటవర్మ, కోశాధికారిగా ఎ.వీరబాబు, జాలీవాకర్‌గా కింతలి రాజారావు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా బి.జగదీశ్వరరావు, సి.హెచ్.సత్యనారాయణ, బి.నాగబాబు, ఈటి రాంబాబు, కె.కామేశ్వరరావు, ఎం.కోదండరావు, టి.సూరిబాబు, వి.నూకరాజు, బి.శేఖర్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులను సన్మానించారు.

ఎన్నికైన కార్యవర్గ సభ్యులు

పెందుర్తి రైల్వేస్టేషన్‌లో డీఆర్ఎం ఆకస్మిక తనిఖీలు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: తూ.కో.రైల్వే వాల్తేర్ డీఆర్ఎం లలిత్ బోహ్రా ఆదివారం పెందుర్తి రైల్వేస్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్లాట్‌ఫామ్‌లు, బుకింగ్ కార్యాలయం, పాదచారుల వంతెనను పరిశీలించారు. ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించిన ఆయన కార్యకలాపాలు సజావుగా సాగించడానికి సిబ్బంది పని తీరును తెలుసుకునేందుకు నేరుగా వారితో మాట్లాడి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు డివిజన్ అధికారులు పాల్గొన్నారు.

రైల్వేస్టేషన్‌లో రికార్డులను పరిశీలిస్తున్న డీఆర్ఎం లలిత్ బోహ్రా

'ఎవడి సినిమాకి వాడే హీరో' చిత్రం 13న విడుదల

అల్లిపురం, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర కళాకారుల ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న చిత్రం 'ఎవడి సినిమాకి వాడే హీరో' డిసెంబరు 13న విడుదల కానుందని పైడా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. దాబాగార్డెన్స్ దరి వీజేఎఫ్‌లో చిత్రం గోడపత్రికను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పైడా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ చిత్ర డైరెక్టర్ పి.వి.భాస్కరరావు ఈ సినిమాను ఉత్తరాంధ్ర జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. కళాకారులంతా అద్భుతంగా నటించారన్నారు. డైరెక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నూతన నటీనటులతో చిత్రం రూపొందించినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో నిర్మాత దుగ్గివలస దివాకర్, మూర్తి, మల్లిక, బుజ్జి, వీరేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

పోస్టర్ ఆవిష్కరిస్తున్న పైడా కృష్ణప్రసాద్

ఆన్‌లైన్‌లో కనకమహాలక్ష్మి సేవ్వ

వన్‌టౌన్, న్యూస్‌టుడే: మార్గశిర మాసం సందర్భంగా బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం సేవలన్నింటినీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శోభారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దర్శనం, అభిషేకాలు, ప్రసాదాల టోకెన్లు, ఇతర సేవలు అన్నీ ఆన్‌లైన్‌లో పొందవచ్చని పేర్కొన్నారు. ఆయా సేవలను www.aptemples.ap.gov.in ద్వారా లేదా మనమిత్ర వాట్సాప్ నెంబరు 9552300009 ద్వారా బుక్ చేసుకోవచ్చునని తెలిపారు. శాశ్వత పూజలు, అన్నదానం, విరాళాలను క్రెడిట్, డెబిట్ కార్డులు, గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే ద్వారా కూడా చెల్లించవచ్చునని పేర్కొన్నారు.

కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవికి దరఖాస్తుల స్వీకరణ

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆదివారం జగదాంబ కూడలి వద్దనున్న నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకుడు గుత్తల శ్రీనివాసరావు ఏఐసీసీ సభ్యుడు సునీల్ అహీరేకు దరఖాస్తు అందజేశారు.

మాధవధార కొండపై ట్రెక్కింగ్

మాధవధార, న్యూస్‌టుడే: ట్రెక్కింగ్ వల్ల మానసిక ఉల్లాసంతో పాటు, ఆరోగ్యం కలుగుతుందని, నెలలో ఒక్కరోజైనా ట్రెక్కింగ్ చేయడం వల్ల వివిధ రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చునని పలువురు వక్తలు పేర్కొన్నారు. నగరంలోని ఓ ఫిట్‌నెస్ కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం మాధవధార కొండ నుంచి సింహాచలం వరకు ట్రెక్కింగ్ నిర్వహించారు. ముందుగా ఆర్అండ్‌బీ నుంచి మాధవధార వరకు వాకింగ్ చేశారు. పలువురు యువకులు, మహిళలు, ఉత్సాహంగా పాల్గొన్నారు.

శిల్పారామంలో సందడి

కొమ్మాది, న్యూస్‌టుడే: మధురవాడ శిల్పారామం (జాతర) సందర్శకులతో కిటకిటలాడుతోంది. ఆదివారం వందలాది మంది సందర్శకులు రోజంతా ఉత్సాహంగా గడిపారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, సామాజిక వర్గాలకు చెందిన సంఘాలు వన భోజనాలు, ఆటపాటలతో సందడి చేశారు. అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో జాతర చుట్టూ పండగ వాతావరణం నెలకొంది. జాతరకు కార్తిక మాసంలో 75,713 మంది సందర్శకులు రావడంతో రూ.3,25,600 ఆదాయం సమకూరినట్లు పరిపాలనాధికారి రమేష్‌రెడ్డి తెలిపారు.

అన్నప్రసాద పథకానికి రూ.2 లక్షల విరాళం

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి నిత్య అన్నప్రసాద పథకానికి సింహాచలం దేవస్థానం పూర్వ ఈవో సింగాల శ్రీనివాసమూర్తి దంపతులు రూ.2 లక్షలు విరాళంగా సమర్పించారు. విజయనగరం జిల్లా డీఈవోగా విధులు నిర్వహిస్తున్న ఆయన ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబం తరపున విరాళం అందజేశారు. విరాళాన్ని చెక్కు రూపంలో అన్నప్రసాద విభాగం పర్యవేక్షకుడు పాలూరి నరసింగరావుకు విజయనగరంలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు.

నరసింగరావుకు విరాళం చెక్కు అందిస్తున్న సింగాల శ్రీనివాసమూర్తి దంపతులు

'హ్యాండ్‌బాల్' విజేతలు చిత్తూరు, కృష్ణా జిల్లా జట్లు

కలికిరి, న్యూస్‌టుడే : 69వ రాష్ట్ర స్థాయి అండర్-14 హ్యాండ్‌బాల్ బాలబాలికల పోటీల విజేతలుగా కృష్ణా, చిత్తూరు జిల్లాల జట్లు నిలిచాయి. అన్నమయ్య జిల్లా కలికిరిలో మూడు రోజులుగా జరుగుతున్న హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల నుంచి వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. చివరి రోజు బాలుర విభాగం ఫైనల్స్‌లో విశాఖపట్నం జిల్లా జట్టుపై చిత్తూరు జిల్లా జట్టు 6-9 గోల్స్ తేడాతో గెలిచి విజేతగా నిలిచింది. విశాఖ జట్టు రన్నర్స్ స్థానంతో సరిపెట్టుకుంది. బాలికల విభాగం ఫైనల్స్‌లో ప్రకాశం జిల్లా జట్టుపై కృష్ణా జిల్లా జట్టు 3-6 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ప్రకాశం జట్టు రన్నర్స్‌గా నిలిచింది. గెలుపొందిన జట్లకు జేఎన్‌టీయూఏ అసిస్టెంట్ డైరెక్టర్ శివప్రసాద్, పంచాయతీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు యోగేష్‌రెడ్డి బహుమతులు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు జయమ్మ, నటరాజ్, రాష్ట్ర పరిశీలకులు వెంకటేశ్వర్, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి యూన్సీ, ఎన్టీఆర్ జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి శివప్రసాద్, పీడీలు చిన్నప్ప, చంద్రమౌళి, పీఈటీలు పాల్గొన్నారు.

విశాఖ బాలుర జట్టుకు కప్పు అందజేస్తున్న నిర్వాహకులు

పోలీసుల అదుపులో దొంగ

మంగళగిరి(ఏఎన్‌యూ), న్యూస్‌టుడే: మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఇటీవల ఇళ్లలో జరిగిన దొంగతనాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. విశాఖపట్నంకు చెందిన శివభవాని ప్రమేయం ఉన్నట్లు గుర్తించి.. ప్రత్యేక బృందాన్ని పంపించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై వివిధ ప్రాంతాల్లో 100కి పైగా దొంగతనాల కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం

సీతంపేట, న్యూస్‌టుడే: హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించారు. సంస్థ విశాఖపట్నం జిల్లా కన్వీనర్ కట్ట మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంస్థ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్, జాతీయ జనరల్ సెక్రటరీ మాదాసు చారేంద్ర, సభ్యులు పాల్గొని మానవ హక్కులపై అవగాహన పెంపు, నిరుపేదలకు సహాయం, న్యాయ పరిరక్షణ వంటి అంశాలపై తమ అభిప్రాయాలు తెలిపారు. కార్యక్రమంలో మహిళా ఫోరం దక్షిణ భారత జనరల్ సెక్రటరీ కె.మంజుల, యూత్ అధ్యక్షుడు వి.వి.సాయి కృష్ణ, వివిధ విభాగాల నుంచి సభ్యులు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సభ్యులు

ఘనంగా విశ్వబ్రాహ్మణ సంఘం వార్షికోత్సవం

సీతంపేట, న్యూస్‌టుడే: శ్రీ వీరబ్రహ్మేంద్ర దేశీయ విశ్వబ్రాహ్మణ సంఘం 40వ వసంతోత్సవాన్ని విశాఖ పౌర గ్రంథాలయంలో ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సంఘ సేవకులు డా. కొండపి నాగేశ్వరరావు 1985లో శాకాహారుల కోసం ఈ సంఘం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఆయన కుమారుడు గణేష్‌బాబు రచించిన 'విశ్వకర్మ వేద విజ్ఞానం' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో వేదం, శాకాహారం, యోగాకు సంబంధించిన అనేక కీలక అంశాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఆచార్య చంద్రపాటి, తుమ్మెజు, నూతలపాటి తదితరులు పాల్గొన్నారు.

విశ్వకర్మ వేద విజ్ఞానం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఆచార్య చంద్రపాటి, తుమ్మెజు తదితరులు

5 నుంచి జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీలు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఈనెల 5 నుంచి 15 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో వేదికలను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. ఆదివారం ఆయన వీఎంఆర్‌డీఏ పార్కు, శివాజీ పార్కు, కైలాసగిరి, బోయపాలెంలో ఉన్న స్కేటింగ్ రింకులను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జూన్ గాల్లోయెట్, శాప్ అబ్జర్వర్ విలియం కేరి, స్కేటింగ్ కోచ్ పి.థోమాసయ్య తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు.

శివాజీ పార్కులోని రింకును పరిశీలిస్తున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్

సీపీఎం నేత పెంచలయ్య మృతికి నివాళి

ఏకలవ్య కాలనీలో నివాళి అర్పిస్తున్న డీవైఎఫ్ఐ సభ్యులు

మాధవధార, న్యూస్‌టుడే: నెల్లూరు నడిరోడ్డుపై సీపీఎం నేత పెంచలయ్యను హత్య చేసిన హంతకులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యు.ఎన్.ఎస్.రాజు డిమాండ్ చేశారు. జీవీఎంసీ 51వ వార్డు ఏకలవ్యకాలనీలో ఆదివారం పెంచలయ్య చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించారు. సమాజానికి నష్టం కలిగించే గంజాయి బారిన పడకుండా ప్రజల్లో చైతన్యం కోసం కృషి చేసి, వాటి నియంత్రణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న పెంచలయ్యను కిరాతకంగా హత్య చేయడం దారుణమన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.శ్రావణ్‌కుమార్, రవి, శ్రీను, రాజశేఖర్, అప్పారావు, మార్టెన్, ఆశీర్వాద్, సభ్యులు పాల్గొన్నారు.

కార్పొరేషన్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో విచ్చలవిడిగా మత్తుపదార్థాలు, మద్యం తాగుతూ దాడులకు తెగబడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి చంటి డిమాండ్ చేశారు. పెంచలయ్యను నెల్లూరులో నడిరోడ్డుపై మత్తులో కొంత మంది యువకులు హత్య చేశారని, వారిని తక్షణమే పోలీసులు అరెస్టు చేయాలని కోరారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా వివిధ కళారూపాలతో ప్రజలను చైతన్యపరుస్తున్న కళాకారుడు పెంచలయ్య హత్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలన్నారు. సంఘం నాయకులు ఎన్.వి.రమణ, సీతారత్నం, రాంబాబు, అరుణోదయ రామారావు, బాలనాగమ్మ, గణేష్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతూ..

ప్రారంభించి.. నిరుపయోగంగా వదిలేసి..

జీవీఎంసీ 50వ వార్డు వంశీనగర్‌లో నూతనంగా నిర్మించిన సామాజిక, అంగన్‌వాడీ భవనాలను మూడు నెలల క్రితం ప్రారంభించారు. వాటిని వినియోగంలోకి తీసుకురాకుండా మళ్లీ తాళాలు వేసి వదిలేయడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. వార్డులోని తెన్నేటినగర్‌లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరి అద్దె భవనంలో నడుస్తోంది. అదే ప్రాంతానికి చెందిన సచివాలయం రెండు కిలోమీటర్ల దూరంలో వేరే వార్డులో నిర్వహిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న ఈ నూతన భవనంలోకి వీటిని తరలించి వినియోగంలోకి తీసుకొస్తే ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు ఆ దిశగా తగు చర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.– న్యూస్‌టుడే, మాధవధార

దర్పణం

శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఎన్‌జీజీఓఎస్‌కాలనీలోని జీవీఎంసీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయంతి రాధాకుమారి పేర్కొన్నారు. గ్రామ సందర్శనలో భాగంగా ఆదివారం రాత్రి చిన్నూరు, తాటిచెట్లపాలెం ప్రాంతాల్లోని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలు ఇంటి దగ్గర చదివేలా సదుపాయాలు కల్పించాలని, ప్రతిరోజూ పాఠశాలకు వచ్చే విధంగా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. గతంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో వచ్చిన పేపర్లను పరిశీలించాలని విద్యార్థులకు సూచించారు. ఆమె వెంట తెలుగు ఉపాధ్యాయుడు ఎం.ఎన్.వి.విశ్వనాథం ఉన్నారు.

విద్యార్థికి సూచనలు చేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు రాధాకుమారి

చీరలు, దుప్పట్ల పంపిణీ

వృద్ధులకు చీరలు పంపిణీ చేస్తున్న మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వంశీకృష్ణ, కార్పొరేటర్ నాగరాజు

అల్లిపురం, న్యూస్‌టుడే: అనాథలు, పేదల కోసం సేవా కార్యక్రమాలు చేస్తున్న కార్పొరేటర్ కందుల నాగరాజు అభినందనీయుడని మేయర్ పీలా శ్రీనివాసరావు, దక్షిణం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్పొరేటర్ కందుల నాగరాజు జన్మదినాన్ని పురస్కరించుకుని అల్లిపురం దరి నేరేళ్లకోనేరులోని జనసేన కార్యాలయంలో ఆదివారం పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. అనంతరం వారందరికీ భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

వనమాలి ఆధ్వర్యంలో వనసమారాధన

మురళీనగర్, న్యూస్‌టుడే: వనమాలి, సిటీ టెర్రస్ గార్డెనింగ్(సీటీజీ) సభ్యుల ఆధ్వర్యంలో శివాజీపార్కులో ఆదివారం వనసమారాధన నిర్వహించారు. మాధవధార, మురళీనగర్ జంటకాలనీల నుంచి సుమారు 300 మందికి పైగా మహిళా సభ్యులు తరలివెళ్లారు. క్విజ్ పోటీలు, ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. మిద్దెతోటల పెంపకంపై తమ అనుభవాలను పంచుకున్నారు. వనసమారాధనకు హాజరైన వారందరికీ జామ, నిమ్మ, పలు రకాల పూలమొక్కలు, ఆకుకూరల విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని అరవల అరుణ, మళ్ల సరిత, జ్యోతి నాదెళ్ల, గ్రీన్ క్లైమేట్ స్వచ్ఛంద సభ్యులు ఎం.రత్నం తదితరులు పర్యవేక్షించారు.

వనసమారాధనకు హాజరైన మహిళలు

క్రీడాకారులకు అభినందనలు

క్రీడాకారులతో పార్కు ప్రతినిధులు

మురళీనగర్, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో ఈనెల 27, 28 తేదీల్లో సౌత్‌జోన్ వింటర్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన వైశాఖి స్పోర్ట్స్ పార్కు స్విమ్మింగ్ క్రీడాకారులకు ఆదివారం కార్యదర్శి పి.వి.ఎస్.రాజు ప్రశంసించారు. క్రీడాకారులు ఎస్.ప్రేమ్‌కుమార్, ప్రియాంశ్‌నాయుడు, సౌరవ, ప్రాప్తి బెహరాలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కోచ్ రామారావు, కార్యవర్గ కమిటీ సభ్యులు ఎల్.వి.సుధాకర్, రోనంకి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

గాజువాక

•గాజువాక •విశాఖ పశ్చిమం

యోగాతో మానసిక ఒత్తిడి దూరం

సింధియా(శ్రీహరిపురం), న్యూస్‌టుడే: రోజువారీ పనుల్లో భాగంగా యోగా సాధన చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసి ఉపశమనం పొందవచ్చని డాక్టర్ ప్రభాకర్‌మిశ్రా అన్నారు. ఆదివారం 58వ వార్డు శ్రీహరిపురం దరి అన్నపూర్ణనగర్ పార్కులో పతంజలి సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సహ యోగా బోధన శిబిరాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మానసిక రుగ్మతలను కూడా దూరం చేస్తుందన్నారు. కార్యక్రమంలో పతంజలి యోగా సమితి ప్రతినిధులు టీఎస్‌ ప్రసాదరావు, సీహెచ్ నాగేశ్వరరావు, గుప్తా, పాండే, ప్రభాకర్, తెలజ, సునీల్, మూర్తి, కృష్ణశ్రీ తదితరులు పాల్గొన్నారు.

జ్యోతి వెలిగిస్తున్న డాక్టర్ ప్రభాకర్‌మిశ్రా

ఈనెల 8న ఉక్కు నిర్వాసితుల నిరసన

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్టు లేబర్ సంఘం, ఐక్య సంఘాల ఆధ్వర్యంలో డిసెంబరు 8న ఉక్కు మెయిన్‌గేటు వద్ద చేపట్టనున్న నిరసన గోడపత్రికలను ఆదివారం ఆవిష్కరించారు. ఆదివారం పెదగంట్యాడ సీఐటీయూ కార్యాలయంలో నాయకులు అప్పారావు, రామకృష్ణ, చిన్న, భాస్కరరావులు మాట్లాడుతూ.. నిర్వాసితులకు ఒక ఎకరా భూమి, ప్రతినెల జీవనభృతి కింద రూ.25వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పలువురు సభ్యులు పాల్గొన్నారు.

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న సంఘాల ప్రతినిధులు

భావి నాయకత్వం.. క్రమశిక్షణ వారసత్వం

ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న ఎన్‌సీసీ విద్యార్థుల సంఖ్య

గోపాలపట్నం, న్యూస్‌టుడే: ఎన్‌సీసీ (నేషనల్ క్యాడెట్ కార్ప్స్) సర్టిఫికెట్లకు అటు ఉద్యోగాలతో పాటు.. ఉన్నత చదువుల్లోనూ ప్రాధాన్యం ఉండటంతో అందులో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు అందులో చేరిన వారు ట్రెక్కింగ్, ఫైరింగ్ వంటివి నేర్పిస్తుండటంతో ఏటేటా అందులో ప్రవేశాలు పెరుగుతున్నాయి. దీనివల్ల విద్యార్థులకు క్రమశిక్షణాయుత జీవితం అలవడుతోంది.

ఏటేటా పెరుగుతున్న ప్రవేశాలు ఇలా..

పాఠశాల	సంవత్సరం	విద్యార్థులు
గోపాలపట్నం	2023	25
బాలికోన్నత	2024	35
పాఠశాల	2025	50
గోపాలపట్నం	2023	18
బాలుర	2024	25
ఉన్నత పాఠశాల	2025	35

విద్యార్థులను ఎన్.సి.సి.కి ఎంపిక చేస్తున్న ఆంధ్ర బెటాలియన్ అధికారి

★ 2025-26 విద్యా సంవత్సరం ఎన్‌సీసీ కోర్సుల్లో చేరే విద్యార్థుల ఎంపికలు ఇటీవల గోపాలపట్నం జిల్లా పరిషత్ బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో నిర్వహించారు. ఇందులో ఆంధ్ర బెటాలియన్‌కు చెందిన అధికారులు 50 మంది బాలికలను, 35 మంది బాలురను వేర్వేరుగా ఎంపిక చేశారు. అయితే ఈ పాఠశాలల్లో ఏటేటా ఎన్‌సీసీలో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అయితే పశ్చిమ నియోజకవర్గంలోని ఎల్లపువానిపాలెం, కొత్తపాలెం, ఎన్టీఆర్‌కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఎన్‌సీసీ ఎంపికలు జరగకపోవడంతో ఇక్కడ కూడా నిర్వహించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

సర్టిఫికెట్లకు విలువ..: ఎన్‌సీసీ కోర్సుల్లో రెండేళ్ల శిక్షణ పొందితే ఎ-సర్టిఫికెట్ అందిస్తారు. ఆ తర్వాత ఇంటర్, డిగ్రీలో మూడేళ్లపాటు శిక్షణ పొందితే బీ, సీ సర్టిఫికెట్లు ఇస్తారు. సి.సర్టిఫికెట్లకు మంచి విలువ ఉంటుంది. దీనిని సాధించేందుకు విద్యార్థులు తీవ్రంగా శ్రమిస్తారు.

విజయనగరంలో శిక్షణ..: ఎన్‌సీసీలో చేరిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు స్థానిక పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులకు విజయనగరంలోని బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో 12 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారు నేర్చుకున్న అంశాలు విద్యార్థులకు నేర్పించనున్నారు.

ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని..: భవిష్యత్తులో ఉన్నత విద్య, ఉద్యోగం కోసం విద్యార్థులకు ఎన్‌సీసీ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివల్ల నాయకత్వ లక్షణాలు అలవడతాయి. శారీరక ఆరోగ్య సమస్యలు ఉండవు. రక్షణ రంగాల్లో ఎన్‌సీసీ చేసిన వారికి విస్తృత అవకాశాలు ఉంటాయి. దీంతో విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. – తీడ గోవింద్, పాఠశాల ఎన్‌సీసీ అధికారి

మహిళా శిక్షకురాలిని నియమించాలి: ఎన్‌సీసీ కోర్సుకు ఎంపికైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. మా పాఠశాల నుంచి ఎక్కువగా బాలికలు ఎంపికవుతున్నారు. గత ఏడాది 55 మంది, ఈ ఏడాది 50 మంది ఎంపికయ్యారు. బాలికల కోసం ప్రత్యేకంగా మహిళా శిక్షణ అధికారిణిని నియమించాలి. – సంధ్యలత, బాలికోన్నత పాఠశాల హెచ్‌ఎం

కాలువ నిర్మాణంతో తీరనున్న వెతలు

అగనంపూడి, న్యూస్‌టుడే: జీవీఎంసీ 85వ వార్డు పరిధి దొండాడ కాలనీ ప్రధాన రహదారి వద్ద ఎట్టకేలకు కాలువ నిర్మాణం చేపట్టారు. ఇంతకుముందు మురుగునీరు రహదారిపైకి చొచ్చుకు వస్తుండటంతో అటువైపు రాకపోకలు సాగించే వాహనచోదకులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బంది పడేవారు. దీనిపై స్పందించిన అధికారులు జీవీఎంసీ నుంచి రూ. 49.60 లక్షలు మంజూరు చేశారు. దీంతో స్థానిక సామాజిక భవనం నుంచి దుర్గమాంబ ఆలయం వరకు కాలువను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయి. కాలువ నిర్మాణం పూర్తయితే మురుగు సమస్య పరిష్కారమవుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దొండాడ కాలనీ వద్ద నిర్మిస్తున్న కాలువ

మంచి నడవడికతో సమాజంలో గుర్తింపు

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇస్తున్న సీఐ గొలగాని అప్పారావు

సింధియా, న్యూస్‌టుడే: ప్రతి వ్యక్తి మంచి నడవడికతో వ్యవహరిస్తే సమాజంలో తగిన గుర్తింపు దక్కుతుందని మల్కాపురం సీఐ గొలగాని అప్పారావు అన్నారు. ఈ మేరకు ఆదివారం మల్కాపురం స్టేషన్ ఆవరణలో పోలీస్‌స్టేషన్ ప్రాంత రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ చేశారు. గతంలో నమోదైన కేసుల వల్ల చట్టపరమైన నియమాలు గీతను దాటితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. చట్ట సంబంధిత ఆదేశాలు, సూచనలను కచ్చితంగా పాటించడం అవసరమన్నారు.

నిరుపయోగంగా మరుగుదొడ్డి

సింధియా, న్యూస్‌టుడే: పారిశ్రామిక ప్రాంతం 58వ వార్డు ఏరువానిపాలెం శివారులో ఉన్న ప్రజా మరుగుదొడ్డి నిరుపయోగంగా ఉన్నాయి. లక్షలాది రూపాయలతో నిర్మించిన ప్రజా మరుగుదొడ్డు వృథాగా ఉన్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. సంబంధిత విభాగం సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన జరిపి సత్వర చర్యలు చేపట్టి తిరిగి వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య
గాజువాక: 98494 65088
పశ్చిమం (గోపాలపట్నం): 95428 96869

న్యూస్‌టుడే, గాజువాక, పెదగంట్యాడ

సమస్య: బార్కుపాలెం శివారు సైమాన్‌నగర్‌లో భాగంగా తాగునీటి పైపులైను లీకై నీరంతా నేలపాలవుతోంది. –అజయ్, సైమాన్ నగర్, **సమాధానం:** సిబ్బందిని పంపి లైను సరిచేస్తాం. –కేదార్‌నాథ్, ఏఈ **?:** పాతగాజువాక నీలకంఠ రోడ్డులో చర్చి ఎదురుగా వీధి దీపాలు వెలగడం లేదు. –రామారావు, గాజువాక, **✔:** మరమ్మతులను గుర్తించి దీపాలను మారుస్తాం. –శివ, విద్యుత్ పాల నిర్వాహకుడు

గోపాలపట్నం, న్యూస్‌టుడే: **?:** జీవీఎంసీ 92వ వార్డు లక్ష్మీనగర్‌లో కాలువల్లో పూడికలు తీయడం లేదు. – అచ్యుతరావు, లక్ష్మీనగర్ **✔:** పరిశీలించి చర్యలు చేపడతాం. – గోపీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్, **?:** జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం-నరవ రోడ్డులో ఇటీవల కురిసిన వర్షాలకు అధ్వానంగా తయారైంది. – సోమేశ్, కొత్తపాలెం, **✔:** రోడ్డు మరమ్మతులు చేపడతాం. – వెంకటలక్ష్మి, పనుల విభాగం డీఈ

మురుగుపారేలా చేశారు..

స్పందనకు వందన

గాజువాక, న్యూస్‌టుడే: అధ్వానంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థపై జీవీఎంసీ అధికారులు దృష్టిసారించారు. ఆదివారం 'ఈనాడు'లో 'ముందుకు పారని మురుగు..' శీర్షికన వార్త వచ్చిన సంగతి తెలిసిందే. స్పందించిన ప్రజారోగ్య సిబ్బంది గ్యాంగ్ వర్కు పేరుతో మెహర్‌నగర్, చైతన్య నగర్, చినగంట్యాడలో కాలువల్లో వ్యర్థాలు వెలికితీసి శుభ్రతా పనులు చేపట్టారు.

నేడు చిన్నారులకు ఉచిత వైద్య సేవలు

గాజువాక, న్యూస్‌టుడే: సన్‌రైజ్ పిల్లల ఆసుపత్రి వార్షికోత్సవంలో భాగంగా అగనంపూడి, కొత్తకరాసాలో చిన్నారులకు డిసెంబర్ 1 నుంచి 10 వరకూ ఉచిత ఓపీడీ వైద్య సేవలు, 50 శాతం రాయితీపై ల్యాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ టి.తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా ఆసుపత్రులను సంప్రదించి సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.

అభివృద్ధి పనుల పరిశీలన

పెదగంట్యాడ, న్యూస్‌టుడే : గాజువాక 74వ వార్డులో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి అన్నారు. జీవీఎంసీ సాధారణ నిధులతో వార్డులో జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టుల పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. వార్డు ప్రతినిధులు నాయుడు, దుర్గారావు, పలువురు డీఈ, ఏఈ, వర్క్ ఇన్‌స్పెక్టర్లతో కలిసి పనులను పరిశీలించారు.

సోలార్ వీధి దీపాల ఏర్పాటు

అగనంపూడి, న్యూస్‌టుడే: అగనంపూడి దరి ఫార్మాసిటీ పునరావాస కాలనీలో కొత్తగా మూడు సోలార్ విధి దీపాలను ఏర్పాటు చేశారు. సామాజిక బాధ్యత కింద ఫైజర్ ఫార్మా పరిశ్రమ యాజమాన్యం ఈ సదుపాయం కల్పించింది. స్థానిక రామాలయం కూడలిలో రెండు, చింతమాంబ ఆలయం వద్ద ఒకటి అమర్చారు. దీంతో ఆయా కాలనీల్లో చీకటి కష్టాలు తొలిగాయి.

హత్యాయత్నం కేసులో భర్త అరెస్టు

సింధియా, న్యూస్‌టుడే : మల్కాపురం మెయిన్‌రోడ్డులో గురువారం స్వీట్‌షాపులో పని చేస్తున్న మహిళపై చాకుతో దాడిచేసిన సంఘటనలో భర్త దాదియ్యను పోలీసులు అరెస్టు చేశారు. భార్యపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు మల్కాపురం సి.ఐ. గొలగాని అప్పారావు తెలిపారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

అర్హులకు సహకార రుణాలు

పెదగంట్యాడ, న్యూస్‌టుడే : సమాజంలో అర్హులకు సహకార రుణాలు అందించడంలో ముందుంటామని డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావు అన్నారు. ఆదివారం పెదగంట్యాడలో వావిలి కన్యకాపరమేశ్వరి పంచాయతన ఆలయ ట్రస్ట్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సంస్థ ప్రతినిధులు ముమ్మిడిశెట్టి ముత్యాలశెట్టి, మొగిలపల్లి త్రిమూర్తులు, వెంకటేశ్వరరావు, గోపి, సత్యనారాయణ, వెంకటరావు పాల్గొన్నారు. అనంతరం కోనను ఘనంగా సత్కరించారు.

డీసీసీబీ ఛైర్మన్ తాతారావును సత్కరిస్తున్న ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు

రహదారి ప్రమాదాలకు అడ్డుకట్ట

స్టాపర్లను ప్రారంభిస్తున్న ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్, ఏసీపీ వాసుదేవ తదితరులు

గాజువాక, న్యూస్‌టుడే : రహదారి ప్రమాదాలకు నూరు శాతం చెక్ పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్ అన్నారు. గాజువాక కూడలిలో ఆదివారం సాయంత్రం సీఎమ్మార్ సంస్థ 21 ట్రాఫిక్ స్టాపర్లు, రేజ్ ఆసుపత్రి అందించిన మరో 21 నోపార్కింగ్ సైన్ బోర్డులను ఆయన ప్రారంభించారు. ట్రాఫిక్ ఏసీపీ వాసుదేవ, సీఐ షేక్ హుస్సేన్, సంఘాల ప్రతినిధులు అమ్మ భాస్కర్, బాటా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

శాకాహార సద్భావన ర్యాలీ

సింధియా, న్యూస్‌టుడే : పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు శ్రీహరిపురం జవహర్‌నగర్‌లో ఆదివారం సాయంత్రం శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహించారు. సర్వైజ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో సాగిన ర్యాలీలో శాకాహార ప్రాధాన్యత అంశాలతో ఫ్లకార్డులను కరపత్రాలను పంపిణీ చేశారు. దంత వైద్యురాలు డాక్టర్ భార్గవీ, శివనాగేశ్వరరావు, రాజేష్, రేవతి, వీడీ ఈశ్వరరావు, అప్పారావు, ఉషారాణి, లీలావతి, తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీలో పాల్గొన్న శాకాహారులు

క్రీడల్లో ప్రతిభ చాటితే అవకాశాలెన్నో..

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: క్రీడల్లో ప్రతిభ చాటితే ఉపాధి అవకాశాలెన్నో ఉంటాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గా బాయ్ దేశ్‌ముఖ్ మహిళా అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య ఎ.పల్లవి అన్నారు. ఏయూ క్రీడా మైదానంలో ఆదివారం అంతర కళాశాలలు, విశ్వవిద్యాలయం పురుషుల ఫుట్‌బాల్ పోటీల జట్టు సభ్యుల ఎంపిక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.

అర్హులను ఎంపిక చేయండి

పెదగంట్యాడ, న్యూస్‌టుడే : కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పార్టీ జిల్లా అధ్యక్ష పదవి అర్హులను కేటాయించాలని కోరుతూ పీసీసీ అధికార ప్రతినిధి జెర్రిపోతుల ముత్యాలు ఆదివారం ఏఐసీసీ పరిశీలకుడు సునీల్ అహిరేకు వినతులు అందజేశారు. దశాబ్దాలుగా పార్టీకి సేవలందించేవారిని గుర్తించాలని సూచించారు. ఈ సందర్భంగా గాజువాకలో పార్టీ పరిస్థితిని నివేదికను అందజేశారు.

సునీల్‌కు దరఖాస్తు అందజేస్తున్న ముత్యాలు

అనాథ బాలలకు చేయూత

చినగంట్యాడ(గాజువాక), న్యూస్‌టుడే : సామాజిక సేవలో భాగంగా గాజువాక 69వ వార్డుకు చెందిన ప్రవాస భారతీయుడు గొందేశి సుధీర్‌రెడ్డి ఆదివారం గాజువాకలోని స్ఫూర్తి అనాథ బాలల ఆశ్రమానికి మూడు నెలలకు సరిపడ రూ.70వేల విలువచేసే నిత్యావసరాలు పంపిణీ చేశారు. పలువురు సేవా ట్రస్ట్ సభ్యులు సుధీర్‌రెడ్డిని అభినందించారు.

వితరణ కార్యక్రమంలో పాల్గొన్న గొందేశి సుధీర్‌రెడ్డి, ట్రస్ట్ సభ్యులు

గోపాలపట్నంలో సినిమాలు

శ్రీనరసింహ : రాజు వెడ్స్ రాంబాయి, నరసింహం : ఆంధ్ర కింగ్ తాలూకా, మౌర్య : రివాల్వర్ రిటా
ఎస్టీబీఎల్‌లో: స్క్రీన్-1: సిసు:రోడ్డు టు రివేంజ్, స్క్రీన్-2: 12ఏ రైల్వే కాలనీ, స్క్రీన్-3: రాజు వెడ్స్ రాంబాయి స్క్రీన్-4: ప్రేమంటే

శిథిల గృహాల్లో బిక్కుబిక్కు

శిథిలావస్థలో గృహ సముదాయం

దర్పణం

గోడలపై మొక్కలు

గాజువాక, న్యూస్‌టుడే : ఏళ్ల తరబడి నిర్వహణ చూసేనాథుడు లేక గాజువాక 65వ వార్డులోని ప్రియదర్శినికాలనీ-అశోక్‌నగర్‌లోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం గృహ సముదాయం శిథిలావస్థకు చేరుకుంది. బీటలువారిన ఇంటి పైకప్పులు నిత్యం నివాసితులకు పరీక్ష పెడుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం ఇక్కడ 30 ఇళ్ల సముదాయాన్ని హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు నిర్మించారు. ఆనాటి నుంచీ నిర్వహణ చూసేవారు లేక జీర్ణావస్థకు చేరుకున్నాయి. గోడలన్నీ బీటలు వారి మొక్కలు మొలిచాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగునీరు నిలిచిపోతోంది. కాలం చెల్లిన గృహాలకు నిధులు మంజూరు చేసి పునరుద్ధరించాలని నివాసితులు కోరుతున్నారు.

వనసమారాధనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాస్, ప్రసాదుల శ్రీనివాస్, తదితరులు

ఉత్సాహంగా ఆట.. పాట..

అక్కిరెడ్డిపాలెం(బీహెచ్‌పీవీ), న్యూస్‌టుడే: శీలానగర్ టోల్‌గేటు సమీప దాసరి మెట్ట వద్ద పైడిమాంబ కాపు సంక్షేమ సంఘం వనసమారాధన ఆదివారం జరిగింది. జీవీఎంసీ 68, 69వ వార్డులకు చెందిన కేటీబీ సంఘ నాయకులు, సభ్యులు దీనిని నిర్వహించారు. ఆటపాటలతో సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపారు. కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ భాజపా సమన్వయకర్త కరణంరెడ్డి నర్సింగరావు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, గుడివాడ లతీశ్, సంఘ ప్రతినిధులు, ఆలయ ధర్మకర్త, సభ్యులు పాల్గొన్నారు.

గాజువాక వర్తక సంఘం ఆధ్వర్యంలో..

అక్కిరెడ్డిపాలెం(ఆటోనగర్), న్యూస్‌టుడే : వ్యాపారంలో నమ్మకం ముఖ్యమని డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు అన్నారు. గాజువాక వర్తక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆటోనగర్ పార్కులో వన సమారాధన జరిగింది. సుమారు 12 వేల మంది వర్తక సంఘ కుటుంబాలు, స్నేహితులు, బంధువులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాస్, ప్రసాదుల శ్రీనివాస్, సంఘ అధ్యక్షులు కొల్లా గుప్తా, కార్యదర్శి విశ్వేశ్వరరావు, కోశాధికారి ప్రకాశ్, రాజా, మూర్తి పాల్గొన్నారు.

పాతకర్ణవానిపాలెం(గాజువాక), న్యూస్‌టుడే: గాజువాక శివారులో బీహెచ్‌పీవీ కాపు ఉద్యోగుల సంఘం, శ్రీకృష్ణదేవ రాయ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఉత్తరాంధ్ర యువ కాపునాడు నాయకుడు కరణంరెడ్డి నర్సింగరావు మాట్లాడుతూ.. ఐకమత్యంతో హక్కుల పరిష్కారానికి సభ్యులు ముందుకు రావాలని సూచించారు. నాయకులు బొండా బాబూరావు, అప్పలరాజు, సన్యాసిరావు, భారతి తదితరులు పాల్గొన్నారు.

ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు

భారీ గోతులు.. తప్పని తిప్పలు..

వడ్లపూడి సీడబ్ల్యూసీ కూడలి వద్ద ట్రాఫిక్ నిలిచిపోవడంతో వెనుదిరుగుతున్న వాహనదారులు

కూర్మన్నపాలెం (వడ్లపూడి), న్యూస్‌టుడే : జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడి ప్రధాన రహదారి వెంబడి భూగర్భ విద్యుత్తు తీగల ఏర్పాటుకు కందకం తవ్వడంతో నిత్యం ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. వడ్లపూడి డబుల్ రోడ్డులో తూర్పు వైపున ఉన్న రహదారి వెంబడి సుమారు 1.5 కి.మీ తవ్వి వారాలు గడుస్తుండటంతో భారీ వాహనాలు రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది. రహదారి వెంట దుకాణాలకు వచ్చే కొనుగోలుదారులు ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేస్తే కనీసం కారు, ఆటోల రాకపోకలు కూడా నిలిచిపోతున్నాయి. నిత్యం తిరుమలనగర్, సీడబ్ల్యూసీ కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోతోంది. కొందరు ట్రాఫిక్ ఇబ్బందిని గమనించి వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పనులు వేగవంతం చేసి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.

వడ్లపూడి ప్రధాన రహదారి తిరుమలనగర్ కూడలి వద్ద కొనసాగుతున్న తవ్వకాలు

గెడ్డదారి అధ్వానం..

ఫోకస్

పెదగంట్యాడ, న్యూస్‌టుడే : పోర్టు రోడ్డు నుంచి హౌసింగ్‌బోర్డుకాలనీకి వెళ్లే దారిలో పాత గెడ్డ మార్గం ప్రమాదాలకు నిలయంగా తయారైంది. ఇటీవల వర్షాలకు గెడ్డ కోసుకుపోయి అంచులు తెగిపోయాయి. వర్షాలొస్తే ఎగువ నుంచి వచ్చిన నీరు రోడ్డుపై దాడి చేస్తోంది. కొట్టుకొచ్చిన వ్యర్థాలు, పూడిక వల్ల మరింత అధ్వానంగా ఉంది. గెడ్డను పునరుద్ధరించాల్సి ఉన్నా నిధుల కొరత కారణం చెబుతూ గాలికి వదిలేశారు. తగిన నిధులు కేటాయించి గెడ్డను ఆధునికీకరించాలని పలువురు కోరుతున్నారు.

4 నుంచి ప్రకృతి పంటల మేళా

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న కుమారస్వామి తదితరులు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఈనెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రకృతి పంటల ఆర్గానిక్ మేళా నిర్వహించనున్నట్లు భారతీయ కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి అన్నారు. ఈ మేరకు ఆదివారం శివాజీపార్కులో మిద్దె తోటల ప్రకృతి రైతుల వనమాలి సభ్యుల ఆధ్వర్యంలో ఈ మేళాకు సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరించారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్యం వర్మ తదితరులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌లో కనకమహాలక్ష్మి ఆలయ సేవలు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: మార్గశిర మాసం సందర్భంగా బురుజుపేటలో కొలువైన కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం సేవలన్నింటినీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శోభారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దర్శనం, అభిషేకాలు, ప్రసాదాల టోకెన్లు, ఇతర సేవలు అన్నీ ఆన్‌లైన్‌లో పొందవచ్చని పేర్కొన్నారు. ఆయా సేవలను **www.aptemples.ap.gov.in** ద్వారా లేదా మనమిత్ర వాట్సాప్ నెంబరు **9552300009** ద్వారా బుక్ చేసుకోవచ్చునని తెలిపారు. శాశ్వత పూజలు, అన్నదానం, విరాళాలను క్రెడిట్, డెబిట్ కార్డులు, గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే ద్వారా కూడా చెల్లించవచ్చునని పేర్కొన్నారు.

పెందుర్తి రైల్వేస్టేషన్‌లో డీఆర్‌ఎం ఆకస్మిక తనిఖీలు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: తూ.కో. రైల్వే వాల్తేర్ డీఆర్‌ఎం లలిత్ బోహ్రా ఆదివారం పెందుర్తి రైల్వేస్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్లాట్‌ఫామ్‌లు, బుకింగ్ కార్యాలయం, పాదచారుల వంతెనను పరిశీలించారు. ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించిన ఆయన కార్యకలాపాలు సజావుగా సాగించడానికి సిబ్బంది పని తీరును తెలుసుకునేందుకు నేరుగా వారితో మాట్లాడి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు డివిజన్ అధికారులు పాల్గొన్నారు.

రైల్వేస్టేషన్‌లో రికార్డులను పరిశీలిస్తున్న డీఆర్‌ఎం లలిత్ బోహ్రా

గీతం వేదికగా 'ఐఐసీ' ప్రాంతీయ సమావేశం

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్, అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (ఐఐసీ) రాష్ట్రస్థాయి ప్రాంతీయ సమావేశాన్ని మంగళవారం గీతం డీమ్డ్ వర్సిటీలో నిర్వహించనున్నారు. వర్సిటీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపిన వివరాల మేరకు.. ముఖ్యఅతిథిగా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్, ప్రత్యేక అతిథులుగా డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సీఈవో పి.సుధాకర్, డాక్టర్ రవి ఈశ్వరప్ప, దయాకర్ ఎస్.మూర్తి తదితర పలు సంస్థల ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు.

పైపులైనుకు మరమ్మతులు.. స్తంభించిన ట్రాఫిక్

ఎన్.ఎ.డి. వద్ద బారులు తీరిన వాహనాలు

ఎన్ఏడీకూడలి (బుచ్చిరాజుపాలెం), న్యూస్‌టుడే: జీవీఎంసీ 90వ వార్డు బుచ్చిరాజుపాలెం బీఆర్టీఎస్ బస్‌స్టాపు వద్ద గోదావరి మంచినీటి పైపులైను లీకేజీకి గురైంది. దీంతో రోడ్డుపై కాకుండా భూగర్భంలో నీరు ప్రవహించింది. ఈ నేపథ్యంలో నగరానికి వెళ్లే నీటి ప్రవాహం కూడా తగ్గుతూ వస్తోంది. దీంతో మంచినీటి విభాగం అధికారులు పైపులైను చెక్ చేయగా.. స్థానికంగా పైపులైను మరమ్మతులకు వచ్చినట్లు గుర్తించారు. దీంతో ఆదివారం బాజీకూడలి-ఎన్ఏడీకూడలి బీఆర్టీఎస్ మధ్య రోడ్డులో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మళ్లీ ఎన్ఏడీ పైవంతెన సమీపంలో వంతెనపై భారీ వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ బాజీకూడలి నుంచి బుచ్చిరాజుపాలెం బస్‌స్టాప్ వరకు వాహనాల నిలిచి సేవా మార్గంలో భారీ ట్రాఫిక్ నెలకొంది. త్వరితగతిన మంచినీటి పైపులైను పనులు పూర్తిచేయాలని చోదకులు కోరుతున్నారు.

పైపులైనుకు మరమ్మతులు చేస్తున్న సిబ్బంది

దావా సమన్లు

మహారాజశ్రీ కాకినాడ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఫర్ ఎక్సైజ్ వారి కోర్టులో

ఓ.యస్.నెం. 462/2025

బిట్వీన్:
బోదపాటి రమాదేవి ....వాది
మరియు
శ్రీమతి స్వప్న రాణి బెహరా వగైరాలు ....ప్రతివాదులు

To:
D-1:శ్రీమతి స్వప్న రాణి బెహరా, భర్త: లేటు రామ్ మోహన్ రావు,
D-2:హేమకేష్ బెహరా, తండ్రి: లేటు రామ్ మోహన్ రావు,
D-3:వసుద బెహరా, తండ్రి: లేటు రామ్ మోహన్ రావు, అందరి నివాసం. డోర్. నెం 6-12-2, డ్రైవర్స్‌కాలనీ, రామాలయంగుడి దగ్గర, యల్.బి. యస్. నగర్, పాతగాజువాక, విశాఖపట్నం.

పై నెంబరు దావాలో ప్రతివాదులు అయిన మీకు పై కోర్టువారి నుండి ఎన్నిసార్లు నోటీసులు పంపించినను ముట్టనందున మీకు నోటీసులు ఈ పేపరు ప్రకటన ద్వారా తెలియజేయమని శ్రీకోర్టువారు ది.12-12-2025కి వాయిదావేసినారు. కావున వాయిదా రోజు ఉ॥గం॥10.30.ని.లకు పైకోర్టు వారి ఎదుట మీరు స్వయంగా కాని లేదా మీ న్యాయవాది ద్వారాగానీ హాజరై మీకు గల ఆక్షేపణలు తెలుపుకొనగలరు. లేనిచో సదరు పిటీషన్‌ను మీ పరోక్షమందు విచారించి తీర్మానించబడును.
(శ్రీకోర్టువారిఉత్తర్వులప్రకారము)
వాయిదా తేదీ: 12-12-2025

భట్రాజు కృష్ణ కిషోర్,
పిటీషనరు/వాది తరపు అడ్వకేట్, గుంటూరు.

ఈనాడు
విశాఖపట్నం
సోమవారం 1 డిసెంబరు 2025 సిటీ III

(c) eenadu

అవగాహనతోనే మహమ్మారికి అడ్డుకట్ట

నేడు ప్రపంచ ఎయిడ్స్ డే

భీమునిపట్నం, న్యూస్‌టుడే

వివాహేతర సంబంధాల వల్ల ప్రాణాంతక హెచ్ఐవీ సోకితే అది ఎయిడ్స్‌గా రూపాంతరం చెంది అర్ధాంతరంగా జీవితాన్ని చాలించాల్సి వస్తుంది. ముఖ్యంగా యువతీ యువకులు పరస్పర ఆకర్షణకు గురై లైంగిక సంబంధాలు పెట్టుకోవడంతో దీనిని కొనితెచ్చుకుంటున్నారు. సక్రమ పద్ధతిలో జీవనాన్ని కొనసాగిస్తే భవిష్యత్తు జీవితం సుఖమయం అవుతుందని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. సమాజంలో చైతన్యం నింపేందుకు రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంస్థ ఆధ్వర్యంలో సమీకృత సలహాలు, పరీక్ష కేంద్రాల (ఐసీటీసీ) ద్వారా ఏటా డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్ డే నిర్వహిస్తున్నారు.

హెచ్ఐవీ లక్షణాలు: తగ్గకుండా నెల రోజుల పాటు జ్వరం ★ శరీర బరువు తగ్గడం ★ వాంతులు, విరేచనాలు ★ శరీరంపైన చర్మవ్యాధులు ★తరచూ దగ్గు ★ జుత్తు రాలటం

సంక్రమించే విధానం: సురక్షితంకాని లైంగిక సంబంధాలు ★ కలుషితమైన రక్తమార్పిడి ★ హెచ్ఐవీ సోకిన గర్భిణి నుంచి పుట్టే బిడ్డకు, ★ కలుషితమైన సూదులు, సిరంజీల వాడకం వల్ల

జిల్లాలోని ఐసీటీసీ కేంద్రాలు: విశాఖ కేజీహెచ్, విశాఖ గోష ఆసుపత్రి, భీమునిపట్నం, అగనంపూడి, పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాలు

● **కేసులు క్రమేపీ తగ్గుముఖం:** ఎయిడ్స్ పట్ల ప్రజల్లో క్రమేపీ అవగాహన పెరగడంతో వ్యాధి సోకిన వారి సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఆసుపత్రికి వచ్చే గర్భిణులతో పాటు శస్త్ర చికిత్స చేయాల్సిన వారికి రక్త పరీక్షలు నిర్వహించి వ్యాధిని గుర్తిస్తున్నాం. పాజిటివ్ వస్తే ఉచితంగా చికిత్స అందిస్తున్నాం. ఐసీటీసీ కేంద్రానికి భార్యాభర్తలను పిలిపించి వ్యాధి ఎలా సోకిందనే విషయాన్ని ఆరా తీస్తాం. వ్యాధి సోకిన వారు మనోవేదనకు గురవ్వకుండా కౌన్సెలింగ్ ఇచ్చి ధైర్యాన్ని కల్పిస్తాం.

– వి.శ్రీనివాసరావు, ఐసీటీసీ కేంద్రం కౌన్సెలర్ సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ), భీమునిపట్నం

త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం

పద్మనాభం, న్యూస్‌టుడే: త్రైత సిద్ధాంత ప్రభోద సేవా సమితి విజయరాంపురం శాఖ ఆధ్వర్యంలో ఆదివారం భగవద్గీత ప్రచారం నిర్వహించారు. త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ప్రతినిధులు పాండ్రంగి, మునివానిపాలెం గ్రామాల్లో సందర్శించారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కె.త్రినాథరావు, కె.రాజు, వి.భవాని, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

హరేరామ.. హరేకృష్ణ

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: ఇస్కాన్ మందిరం (సాగర్‌నగర్)లో హరేరామ.. హరేకృష్ణ నామస్మరణతో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాధాకృష్ణులు, సుభద్ర బలభద్ర జగన్నాథస్వామి మహిమలపై భక్తులు గీతాలాపనలు చేశారు. ఇస్కాన్ అధ్యక్షుడు సాంబాదాస్, మాతాజీ నితాయిసేవిని సమక్షంలో అన్నసమారాధన చేపట్టారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

పద్మనాభం, న్యూస్‌టుడే: రోజులో ఒక గంట సమయమైనా వ్యక్తిగత ఆరోగ్యానికి కేటాయించాలని మాడుగుల మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. కురపల్లిలోని ఒక ప్రయివేటు రిసార్ట్‌లో ఆదివారం మాడుగల నియోజకవర్గం అప్పలరాజు పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1983-84 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సందడిగా గడిపారు. కార్యక్రమంలో భాగంగా మృతి చెందిన తమ మిత్రులకు సంతాపం ప్రకటించి నివాళులర్పించారు. నాటి తమ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కర్రోతు సత్యంను సత్కరించారు.

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తదితరులు

మధురవాడ, న్యూస్‌టుడే: విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మధురవాడ న్యాయ కళాశాల రోడ్డులోని గ్రీన్‌డేల్ ఇంటర్నేషనల్ పాఠశాల వార్షిక క్రీడా దినోత్సవం-2025 ఆదివారం ఘనంగా నిర్వహించారు. దీనికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి క్రీడా ప్రోత్సాహం అందించడంతో పాటు నైతిక విలువల ప్రాధాన్యతను తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా 'గ్రీన్‌డేల్ కిండర్ వరల్డ్' పేరుతో చిన్న పిల్లల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పాఠశాలను ఆయన ప్రారంభించారు. 'ఆల్ రౌండ్ ది వరల్డ్ ఇన్ 90 మినిట్స్' అనే అంశం ప్రధానంగా ప్రపంచ సాంస్కృతిక వైవిధ్యం, ఐక్యత, అవగాహన తదితర ప్రదర్శనలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. విజేతలకు ఎమ్మెల్యే గంటాతో పాటు గౌరవ అతిథి ఏపీ ఫ్లూయెంట్స్ గ్రిడ్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, సీఈఓ గన్నమని మురళీకృష్ణ, పాఠశాల ఛైర్మన్ సుంకరి రవీంద్ర, కరస్పాండెంట్ విజయారవీంద్ర, ప్రిన్సిపల్ ఎం.దివ్యాదాస్, డైరెక్టర్ ఎం.తేజ, కార్పొరేటర్ నొడగల అప్పారావు తదితరులు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు.

గీతం వేదికగా 'ఐఐసీ' ప్రాంతీయ సమావేశం

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్, అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (ఐఐసీ) రాష్ట్ర స్థాయి ప్రాంతీయ సమావేశాన్ని మంగళవారం గీతం డీమ్డ్ వర్సిటీలో నిర్వహించనున్నారు. వర్సిటీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపిన వివరాల మేరకు. . ముఖ్యఅతిథిగా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్, ప్రత్యేక అతిథులుగా డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సీఈవో పి.సుధాకర్, డాక్టర్ రవి ఈశ్వరప్ప, దయాకర్ ఎస్.మూర్తి తదితర పలు సంస్థల ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు.





ఈనాడు
విశాఖపట్నం
సోమవారం 1 డిసెంబరు 2025 సిటీ 11

నిధులు ఊడ్చేలా.. నెలకో 'టెండర్'!

జీవీఎంసీ మెకానికల్ విభాగంలో ఇష్టారాజ్యం

బ్లాక్‌లిస్టులోని గుత్తేదార్లకు అందలం

రోడ్డుపైనే వదిలేసిన స్వీపింగ్ వాహనం

సీఎంటీ సామర్థ్యం	స్వీపింగ్ వాహనాలు
6.5	4
6	8
3	8
1	16

కార్పొరేషన్, న్యూస్‌టుడే: మహా విశాఖ నగర పాలక సంస్థ మెకానికల్ విభాగంలో ఇష్టారాజ్యం నెలకొంది. ఇటీవల స్వీపింగ్ వాహనాల నిర్వహణ తీరుపై ఓ సహాయ ఇంజినీర్ గుత్తేదారును ప్రశ్నించగా అతను ఫోన్‌లో బెదిరిస్తూ మాట్లాడారు. దీనిపై నోటీసులు జారీ చేయగా స్వీపింగ్ వాహనాన్ని నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. గుత్తేదారు బెదిరించే స్థాయికి చేరుకోవడానికి అధికారులు కాసులకు కక్కుర్తిపడటమే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి.

పనిచేయకపోయినా బిల్లులు: జీవీఎంసీకి 36 స్వీపింగ్ వాహనాలు ఉన్నాయి. వాటిని టెండరు ద్వారా గుత్తేదారులకు అప్పగిస్తుంటారు. 6.5 సీఎంటీ(క్యూబిక్ మీటర్ పర్ టన్) వాహనం, 6 సీఎంటీ వాహనం ఒక్కో దానికి ఏడాదికి రూ.50 లక్షల నుంచి రూ.52 లక్షలు(మొత్తం రూ.6.24కోట్లు), 3 సీఎంటీ వాహనం ఒక్కో దానికి రూ.30లక్షల చొప్పున రూ.2.40 కోట్లు, 1 సీఎంటీ వాహనం ఒక్కో దానికి రూ.12లక్షల చొప్పున రూ.1.92 కోట్ల నిధులు జీవీఎంసీ కేటాయిస్తుంది.

★ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల సిఫార్సులతో కొందరు గుత్తేదారులు వీటి టెండర్‌ను దక్కించుకుంటున్నారు. పైపైన రోడ్లను శుభ్రపరుస్తూ రూ.లక్షల నిధులు నొక్కేస్తున్నారు. అధికారులకు ఎంతో కొంత ఇస్తుండటంతో పని చేయకపోయినా గుత్తేదారుకు అనుకూలంగా బిల్లులు సిద్ధం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇదేమి విధానం: స్వీపింగ్ వాహనాలకు ఏడాదికి ఒకసారి మాత్రమే టెండరు పిలిచి గుత్తేదారులకు అప్పగించాల్సి ఉంది. గత ఆర్నెళ్లుగా మెకానికల్ ఇంజినీరింగ్ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మొదట మూడ్నెళ్లకు, తరువాత ప్రతి నెలకు ఒకసారి టెండరు ద్వారా స్వీపింగ్ వాహనాలను అప్పగిస్తున్నారు. పర్సంటేజీల కోసమే ఈ విధానం అమలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. స్థాయీ సంఘ సమావేశాల్లో కూడా దీనికి ఆమోదం తెలపడం గమనార్హం. మూడు నెలలు, నెలకు పనిచేయడానికి పెద్ద గుత్తేదారులు ముందుకు రావడంలేదు. దీంతో బ్లాక్ లిస్టులో ఉన్న గుత్తేదారులను సైతం జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు అనుమతిస్తున్నారు. దీనిపై ఓ ఇంజినీరింగ్ అధికారిని వివరణ కోరగా త్వరలో ఏడాది కాలానికి టెండర్లు పిలిచి గుత్తేదారుకు అప్పగిస్తామని చెప్పారు.

సీఆర్‌జెడ్ ఉల్లంఘనలపై చర్యలు షురూ..

గ్రామీణభీమిలి, న్యూస్‌టుడే: భీమిలి బీచ్‌రోడ్డులో తీరప్రాంత కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్‌జెడ్) ఉల్లంఘనలపై చర్యలకు రంగం సిద్ధమైంది. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన హైకోర్టు సీఆర్‌జెడ్ చట్టాన్ని ఉల్లంఘించి భీమిలి శ్మశానవాటిక, జగ్గారావుతోట, ఎర్రమట్టి దిబ్బలు, తొట్లకొండ, తిమ్మాపురాల్లో ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్టారెంట్లను తొలగించాలని జీవీఎంసీని ఆదేశించింది. దీంతో యంత్రాంగం అక్రమ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 4వ తేదీకి హైకోర్టు విధించిన గడువు పూర్తి కానుంది.

'ఉరుకు'లెత్తే ఉత్సాహం

బీచ్‌రోడ్డులో ఆదివారం ఉదయం సంధ్యా వైజాగ్ మారథాన్ ఉత్సాహంగా జరిగింది. వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చలిని కూడా లెక్కచేయకుండా సుమారు 10వేల మంది ఔత్సాహికులు పరుగులు పెట్టారు. అనంతరం యువత జుంబా నృత్యాలతో హోరెత్తించారు. ఆరోగ్యం, సత్సంబంధాలు పెంచుకోవడం అనే థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. – న్యూస్‌టుడే, పెదవాల్తేరు

శతాబ్ది ఉత్సవ వేళ.. ఏయూకు కొత్త కళ..!

★ రూ.170 కోట్లతో అభివృద్ధికి ప్రణాళిక
★ కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పణ

ఈనాడు, విశాఖపట్నం, ఏయూప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయం 2026 ఏప్రిల్ నాటికి వందేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ అద్భుత సమయాన వర్సిటీ సరికొత్తగా ముస్తాబు కానుంది. ఈ మేరకు రూ.170కోట్లతో అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. కేంద్ర ప్రభుత్వ పురోదయ పథకం కింద వసతిగృహాలు, విద్యాలయాల బ్లాకులను అభివృద్ధి చేయడంతోపాటు కొత్తగా సిబ్బందికి నివాస గృహాల నిర్మాణం, పరిపాలన భవనాలను ఆధునికీకరించాలని నిర్ణయించారు. ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఏయూ సమర్పించింది.

నిర్మించనున్న భవనాలు

★ 24వేల చదరపు అడుగులతో కేంద్రీకృత వంటగది, భోజనశాల. ★ ఇంజినీరింగ్, ఆర్ట్స్ కళాశాలల్లో రెండేసి బ్లాకుల చొప్పున నాలుగు కొత్త వసతిగృహాలు. ★ విద్యార్థుల పరిశోధనల కోసం కేంద్ర పరిశోధనా కేంద్రం.

★ 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన పరిపాలన భవనం.

భవనాలు	నిధులు (రూ.కోట్లలో)
వంటగది, భోజనశాల	6
పరిపాలన భవనం	15
అకడమిక్ బ్లాక్	60
పరిశోధన కేంద్రం	15
హాస్టళ్లు	40
నివాస గృహాలు	25
ఇతర నిర్మాణాలు	9

సిబ్బందికి నివాసగృహాలు ఇలా..: మద్దిలపాలెం, సిరిపురం, చినవాల్తేరు, పెదవాల్తేరు ప్రాంతాల్లో ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది నివాస గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటి స్థానంలో కొత్తవి నిర్మించనున్నారు. ★ 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక పడక గది కలిగిన 100 ఫ్లాట్లు. ★ 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు పడక గదులు కలిగిన 50 ఫ్లాట్లు. ★ సాంస్కృతిక వేదికలు, సమావేశ మందిరాలు, అతిథిగృహాల నిర్మాణం చేపట్టనున్నారు.

ఆన్‌లైన్‌లో అప్పన్న ఆలయ సేవలు

సింహాచలం, న్యూస్‌టుడే: రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సింహాచలం క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దేవస్థానం ఈవో ఎన్.సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. దేవస్థానంలో వసతి గదులు, దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రసాదాల టోకెన్లు ఆన్‌లైన్‌లో పొందవచ్చన్నారు. ఆయా సేవలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారు ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితి లేకుండా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. స్వామి వారి దర్శనానికి, ప్రసాద కేంద్రాల వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో పాటు భక్తులు వివిధ సేవలకు సంబంధించిన రుసుములు, అన్నప్రసాదం, శాశ్వత పూజలు, గోసంరక్షణ, తదితర పథకాలకు సంబంధించిన విరాళాలను క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, గూగుల్, ఫోన్‌పే, పేటీఎం, బీహెచ్ఐఎం యూపీఐ ద్వారా చెల్లించవచ్చని తెలియజేశారు.

ఆన్‌లైన్ సేవలు లభించే వెబ్‌సైట్:
www.aptemples.ap.gov.in

మన మిత్ర వాట్సాప్ నంబర్: 9552300009

ఈనెల 4 వరకు ఆర్జిత సేవలు రద్దు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవాలయంలో ఆదివారం తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రం పూజలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ నేతృత్వంలో అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని దేవేరులు, ఆళ్వారాచార్యులు సహితంగా ఆలయ ఆస్థాన మండపంలోని వేదికపై ఆశీనులను చేశారు. ఈ నెల 4వ తేదీ వరకు తిరునక్షత్రం పూజలు జరగనున్న నేపథ్యంలో ఆలయంలో జరిగే నిత్య కల్యాణం, స్వర్ణ తులసీదళార్చన, స్వర్ణ పుష్పార్చన, గరుడ వాహన సేవ, తదితర ఆర్జిత సేవలు ఐదు రోజుల పాటు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

'డబుల్‌డెక్కర్' సింహాచలం వైపు!

ట్రయల్‌రన్ నిర్వహించిన అధికారులు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: బీచ్‌రోడ్డులో ఆర్కేబీచ్ నుంచి తొట్లకొండ వరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాకపోకలు సాగిస్తున్న రెండు డబుల్‌డెక్కర్ బస్సులను సింహాచలం వైపు నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ ఆశించిన స్థాయిలో ఆదరణ లేకపోవడంతో పర్యాటకులను మరింత ఆకర్షించడంతో పాటు ఆక్యుపెన్సీ (ఆదాయం) పెంచుకునే దిశగా అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శనివారం ట్రయల్‌రన్ నిర్వహించారు. డబుల్‌డెక్కర్ బస్సులో బీచ్‌రోడ్డు నుంచి విశాఖ వ్యాలీ మార్గం ద్వారా జాతీయరహదారి హనుమంతువాక, అడవివరం ప్రాంతాల మీదుగా సింహాచలం వరకు అధికారులు ప్రయాణించి తిరిగి బీచ్‌రోడ్డుకు చేరుకున్నారని సిబ్బంది పేర్కొన్నారు.

● నెలరోజుల క్రితం ఓపెన్‌టాప్ డబుల్‌డెక్కర్ బస్సును అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు ఈ రెండు బస్సులను ఆర్కేబీచ్, తొట్లకొండ ప్రదేశాల నుంచి బీచ్‌రోడ్డు ద్వారా సింహాచలం వరకూ నడిపే ఆలోచన చేసినట్లు అధికారులు తెలిపారు.

అయ్యో పాపం..!

నడిరోడ్డుపై పసికందు మృతదేహం

పెదవాల్తేరు, మద్దిలపాలెం– న్యూస్‌టుడే: నెలలు నిండని పసికందు. . అవయవాలు కూడా సరిగా ఏర్పడలేదు. తల్లి గర్భంలో ఉండాల్సిన వేళ విగతజీవిగా నడిరోడ్డుపైకి చేరింది. 22వ వార్డు శివాజీపాలెం చినపోలమాంబ ఆలయ సమీప వీధిలో ఆదివారం మధ్యాహ్నం ఈ దృశ్యం కనిపించింది. ఓ ప్లాస్టిక్ కవర్‌తో పసికందు మృతదేహాన్ని చుట్టేసి ఎవరో పడేశారు. కుక్కలు ఆ సంచిని లాగడంతో బయట పడిన మృత శిశువును చూసిన స్థానికులు అయ్యో పాపం.. ఏ కన్నతల్లి ఇలా చేసిందో అంటూ వాపోయారు. ఎంవీపీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ చర్యకు పాల్పడిందెవరో తెలుసుకునేందుకు సీసీ కెమెరాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. పసికందు మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎంవీపీ సీఐ ప్రసాద్ తెలిపారు.

ఆటపాటలతో బోధన

పినగాడి ఉపాధ్యాయినికి మంత్రి లోకేశ్ ప్రశంసలు



పెందుర్తి, న్యూస్‌టుడే : విశాఖ జిల్లా పెందుర్తి మండలం పినగాడిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయిని పల్టాసింగి అలివేలి మంగను రాష్ట్ర విద్యా, ఐటీ శాఖమంత్రి నారా లోకేశ్ ఆదివారం తన అధికారిక ఎక్స్, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ వేదికల నుంచి అభినందించారు. కృత్యాల ఆధారంగా విద్యార్థులను ఆకట్టుకునేలా బోధన చేస్తుండటంపై కొనియాడారు. ఆటపాటలతో విద్యాబుద్ధులు నేర్పుతున్న తీరు బాగుందన్నారు. చదువు పట్ల పిల్లలు ఆసక్తి కనబరిచేలా నో బ్యాగ్ డే, పదాల నిర్మాణం, ఎఫ్ఎల్ఎన్ ఆధారిత అంశాలను పిల్లలకు బోధించడమే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్న తీరు బాగుందని మంత్రి ప్రశంసించారు.

నేడు ఫిర్యాదుల స్వీకరణ

కార్పొరేషన్, వన్‌టౌన్, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టరేట్, జీవీఎంసీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్, మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో ఫిర్యాదులు స్వీకరిస్తారని మేయర్ పేర్కొన్నారు.

(c) eenadu

సుందర తీరాన.. 'కుంగు'బాట..

ఆర్కే బీచ్ రోడ్డు పలు ప్రాంతాల్లో కుంగిపోతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారి కోతకు గురైంది. దీంతో తరచూ ఎక్కడ పడితే అక్కడ కుంగిపోతూ ప్రమాదకరంగా మారింది. పాండురంగాపురం డౌన్లో ప్రస్తుతం పెద్ద గొయ్యి ఏర్పడింది. రహదారి మధ్య వరకు కింద నుంచి ఇసుక కోసుకుపోయి గుల్లగా మారింది. వాహనచోదకులు ఇటుగా రాకుండా ప్రస్తుతం స్టాపర్లు ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే రహదారి కావడంతో తక్షణం మరమ్మతులు చేయించాలని సందర్శకులు కోరుతున్నారు.
– పెదవాల్తేరు, న్యూస్‌టుడే

'ప్రమాదంలో భారత రాజ్యాంగం'

మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం

సీతంపేట, న్యూస్‌టుడే: భారత రాజ్యాంగంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, విద్యార్థి దశ నుంచే రాజ్యాంగం గురించి తెలుసుకునేలా ప్రభుత్వాలు చూడాలని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని రామాటాకీస్ రోడ్డులోని అంబేడ్కర్ భవన్‌లో డా.బి.ఆర్.అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ(ఏఎంఎస్) ఆధ్వర్యంలో 'భారతదేశ రాజకీయాలు - రాజ్యాంగ నైతికత, అంబేడ్కర్ ఆలోచనలు'పై అంబేడ్కర్ భవన్ అధ్యక్షుడు బొడ్డు కల్యాణరావు అధ్యక్షతన ఆదివారం సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జేడీ శీలం మాట్లాడుతూ భాజపా, ఆర్‌ఎస్ఎస్ రాజ్యాంగం పట్ల దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం లేదని దాన్ని తొలగించాలని భాజపా ప్రభుత్వం చూస్తోందని, దీనిపై పార్లమెంటులో కూడా చర్చ జరిగిందన్నారు. దీనిపై కొంతమంది ఎంపీలు సుదీర్ఘ వివరణ ఇవ్వడంతో తొలగింపు నిలిచిపోయిందన్నారు. ప్రముఖ రచయిత, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. దాన్ని రక్షించుకొనేందుకు సైనికులు కావాలని, ఆ సైనికులు విశాఖ నుంచే తయారు కావాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత అవసరాలు, కుటుంబాన్ని పక్కనపెట్టి అంబేడ్కర్ బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించారన్నారు. కార్యక్రమంలో ఏఎంఎస్ ప్రధాన కార్యదర్శి జేవీ ప్రభాకర్, ఎమ్మెల్సీ పి.రవీంద్రబాబు, ఏయూ న్యాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ కె.పల్లవి, కేజీహెచ్ పూర్వ సూపరింటెండెంట్ డా.అర్జున తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ ప్రకటన

నాక్లయింటు ది కనకమహాలక్ష్మీ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం రిప్రెజెంటెడ్ బై ఇట్స్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గారు ఇచ్చిన ఫోగట్టా ప్రకారం, ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా ఈక్రింది షెడ్యూలు ఆస్తి విశాఖపట్నం SROలో రిజిస్ట్రీ కాబడిన క్రయ దస్తావేజు మూలంగా ఉంగరాల చైతన్య గారి తరుపున జి.పి.ఏ హోల్డరు శ్రీ ఉంగరాల లక్ష్మీ నారాయణరావు గారి వలన దస్తావేజు నెం. 6009/2019రు ద్వారా పశ్చిమగోదావరి జిల్లా, నిడమర్రు(మం), చిననిండ్రకొలను గ్రామం, డోర్ నెం.3-35కాలు పసమట్ల లక్ష్మీ నారాయణరాజు గారి కుమారుడు శ్రీపసమట్ల ధర్మరాజు గారికి క్రయలబ్ధమై దఖలుపడినది. ఈక్రింది షెడ్యూలు ఆస్తిని శ్రీ పసమట్ల ధర్మరాజు గారి వద్ద నుండి కొనుగోలు చేయుటకు నిశ్చయించుకొని శ్రీమతి తెంటు వెంకట పద్మా ... LOAN ... సంప్రదించవలెను. ... షెడ్యూలు ఆస్తి: విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం SRO ... పరిధి, రేసపువానిపాలెం గ్రామం, సర్వే నెం. 7, ప్లాటు నెం.22రు, 225చ॥గ॥లు లేక 188.129 చ॥మీ॥లు విస్తీర్ణం గల ఖాళీ నివేశన స్థలము అస్తికి హద్దులు: తూర్పు: ప్లాటు నెం.23, దక్షిణం: 30 అ॥ల రోడ్డు, పడమర: 30 అ॥ల రోడ్డు, ఉత్తరం: 60 అ॥ల రోడ్డు.

K. SANKAR, Advocate
#49-38-13, N.G.G.O's Colony, Akkayyapalem
Visakhapatnam. Cell: 98489 55228

ప్రాణంమీదకు తెచ్చిన 'గాలిపటం'

విద్యుదాఘాతంతో బాలుడికి తీవ్రగాయాలు

ఆకాశ్‌కుమార్ (పాతచిత్రం)

ఇంటిలో కాలిపోయిన విద్యుత్తు మీటర్

గాజువాక, న్యూస్‌టుడే: తాను ఆడుకుంటున్న గాలిపటమే ఆ బాలుడిని ప్రాణాలమీదకు తెచ్చింది. గాజువాక 70వ వార్డు శ్రీనివాసనగర్ రోడ్డు నెం.7లో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన సీఐ ఆశావాదం తెలిపిన వివరాలివి. ... సుదూర సురేశ్‌కుమార్, ... దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద వాడైన ఆకాశ్ కుమార్ (9) స్థానిక ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో సాయంత్రం ఆకాశ్ ఇంటిడాబా మీదకు వెళ్లి గాలిపటం ఎగరవేస్తున్నాడు. ఆ గాలిపటం పైనుంచి వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్తు తీగల్లో చిక్కుకుంది. దాన్ని లాగే ప్రయత్నంలో తీగల రాపిడికి విద్యుదాఘాతానికి గురై బాలుడు కుప్పకూలిపోయాడు. పెద్ద శబ్దం వచ్చి సమీపంలోని ఇళ్ల విద్యుత్తు గృహోపకరణాలు కాలిపోయాయి. డాబాపై పిల్లగోడ కొంత భాగం ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న బాలుడి తల్లి కిందపడి తీవ్రగాయాలతో ఉన్న బాలుడిని ఎత్తుకుని తొలుత గాజువాకలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం బర్న్ యూనిట్‌లో బాలుడికి చికిత్స అందిస్తున్నారు. ఎప్పుడూ చలాకీగా ఉంటూ సందడి చేసే ఆకాశ్‌కు ఇలా జరగడం కుటుంబ సభ్యులను కలచివేసింది. గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం ● ఈఎస్ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

ఈనాడు – హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్టు ఈఎస్ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

● బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణులు కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

రిజిస్ట్రేషన్ కోసం

☛ రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.

☛ మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు
డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా

ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్, ఈనాడు ఆఫీస్, రత్నమాల రెసిడెన్సీ, డోర్ నెం.45-40-42, 3వ అంతస్తు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర, మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా, అక్కయ్యపాలెం మెయిన్‌రోడ్, విశాఖపట్నం-530016.

వివరాలకు: 9618775577
(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబరులో సంప్రదించొచ్చు.

Title Sponsor
Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —

Protein Partner
NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"

District Sponsor
TIRUMALA విద్యాసంస్థలు

Regional Sponsor
GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P.
Call: 994 999 3483 | www.ggu.edu.in

Digital Partner ఈనాడు.నెట్ TV Partner ETV ETV Bharat ETV ఆంధ్రప్రదేశ్ Organised by ఈనాడు

ఈఎస్ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

పురుషులు

డాక్యుమెంట్–1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్–2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్–3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్–1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్–2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్–3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్–4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

ఉత్సాహంగా మారథాన్

10కి.మీ. పరుగులో పాల్గొన్న ఔత్సాహికులు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే

బీచ్‌రోడ్డులో ఆదివారం ఉదయం నిర్వహించిన వైజాగ్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో 'ఆరోగ్యం, సమాజంలో సత్ సంబంధాల మెరుగుపరచడం' అన్న సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ జెండా ఊపి ప్రారంభించారు. యువత ట్రాక్ షూట్లు, నీలిరంగు టీ షర్టులు ధరించి పాల్గొన్నారు. 32కె, 22కె, 10కె, 5కె కేటగిరీల్లో దీన్ని చేపట్టగా యువత చలిని సైతం లెక్క చేయకుండా పరుగు తీశారు. 32కె ఉదయం 4.15 గంటలకు ఎంజీఎం పార్కు నుంచి ప్రారంభమై రామానాయుడు స్టూడియో వరకు కొనసాగింది. 5 గంటలకు మొదలైన 22కె రాడిసన్ బ్లూ హోటల్ వరకు; 5.30 గంటలకు ప్రారంభించిన 10కె రోప్‌వే వరకు; 6.30 గంటలకు చేపట్టిన 5కె మత్స్యదర్శిని వరకు కొనసాగింది. చివరకు ఎంజీఎం పార్కులో ఏర్పాటు చేసిన ఫినిష్ పాయింట్ వద్దకు చేరుకుని మారథాన్ ముగించారు. తర్వాత డ్యాన్సులతో కేరింతలు కొట్టారు. వరుణ్ మోటార్స్ అధినేత ప్రభుకిషోర్, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 10 వేల మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

ఎంజీఎం మైదానంలో యువత జుంబా నృత్యం

వీల్‌చైర్‌లో కూర్చుని 5కె రన్‌లో పాల్గొన్న యువతి

విజేతలు వీరే: ★ 32కె మహిళా విభాగంలో వాణి తమరన, నీతా సలామె, సోమ్య సరస్వత్, పురుషుల విభాగంలో అర్జున్ ప్రధాన్, మెషాక్, జాన్.

★ 22కె మహిళా విభాగంలో ప్రియాంక, పూజా సింగ్, సంగమిత్ర; పురుషుల విభాగంలో జగన్నాథ్ పవార్, లింగన్న, వేదవ్యాస్

★ 10కె మహిళా విభాగంలో మేరీ గ్రేస్, ప్రవల్లిక రెడ్డి, కండ్రాపు దివ్యదుర్గ; పురుషుల విభాగంలో నిఖిల్, ఆదర్శ్, ప్రశాంత్ విజేతలుగా నిలిచారు.

శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం-విశాఖపట్నం జిల్లా
ఆంధ్రప్రదేశ్: ఫోన్ నెం. 0891-2764949
Website: www.simhachalamdevasthanam.net
Email: endow-eosvlnsd@gov.in, jc_eo_simhachalam@yahoo.co.in

ఆర్.సి.నెం. ఇ1/486/2024 **ఇ-ప్రొక్యూర్‌మెంట్ మరియు సీల్డ్ కొటేషన్ ప్రకటన** తేది. 29.11.2025

శ్రీస్వామివారి కొండ పైన, కొండ దిగువ భక్తుల సౌకర్యార్థము అభివృద్ధి పనులు సివిల్ పనులు (2 Nos) గాను ఇ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండరు పిలుచుటకు మరియు సివిల్ పనులు (3 Nos) గాను సీల్డ్ కొటేషన్స్ కోరడమైనది. (3 రోజులు)

షెడ్యూల్ జారీ చేయు తేది	:	01.12.2025 నుండి తేది. 07.12.2025 వరకు
షెడ్యూల్ దాఖలు చేయు ఆఖరి తేది	:	08.12.2025 సాయంత్రం 04.00 వరకు
సీల్డ్ కొటేషన్లు తెరుచు తేది	:	08.12.2025 సాయంత్రం 04.30 గం॥లకు

Note:- Cost of Tender Schedule for Rs. 500/- in favour of Executive Officer, Simhachalam Devasthanam
పై పనులకు www.apeprocurement.gov.in & https://tender.apeprocurement.gov.in ద్వారా టెండర్లు పిలువడమైనది. Website : www.simhachalamdevasthanam.net
Contact No. +919618072527, +918519807173, +91 7659990664
సం/- ఎన్.సుజాత, కార్యనిర్వాహణాధికారి

ఖోఖో పోటీల విజేత విశాఖ

లంకెలపాలెం(పరవాడ), న్యూస్‌టుడే: లంకెలపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన 69వ అండర్-14 రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. బాలుర విభాగంలో విశాఖ (ప్రథమ), చిత్తూరు (ద్వితీయ), గుంటూరు తృతీయ స్థానాల్లో విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగ పోటీల్లో చిత్తూరు (ప్రథమ), విశాఖ (ద్వితీయ), శ్రీకాకుళం తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. అనకాపల్లి డీఈవో జి.అప్పారావునాయుడు, 79వవార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు విజేత జట్లకు జ్ఞాపికలు, పతకాలు అందించి అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రౌతు నాగేశ్వరరావు, కార్పొరేటర్లు మొల్లి ముత్యాలనాయుడు, బొండా జగన్, డిప్యూటీ డీఈవో అప్పారావు, రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మన్ మల్ల సురేంద్ర, పోటీల రాష్ట్ర పరిశీలకులు పట్టాభిరామ్, ఎస్‌జీఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

విశాఖ జట్టు క్రీడాకారులతో అతిథులు, నిర్వాహకులు

'పంచగ్రామాల భూసమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారు?'

అడివివరం (సింహాచలం), న్యూస్‌టుడే: సింహాచలం దేవస్థానం పంచగ్రామాల భూసమస్య రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఉందని ప్రభుత్వాలు మూడు దశాబ్దాలుగా కాలం వెళ్లదీస్తున్నాయని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సింహాచలం బీఆర్టీఎస్‌లో పంచగ్రామాల భూసమస్య పరిష్కారం కోరుతూ ఆదివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి టీవీ కృష్ణంరాజు మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్, ఐటీ కంపెనీలకు వందల ఎకరాల దేవస్థానం భూములు ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వం పంచగ్రామాల ప్రజల మనో వేదనను పట్టించుకోవడం లేదన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటి వరకు పురోగతి సాధించలేదన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోగా సమస్య పరిష్కరించకుంటే ధర్నాను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వీబీఎన్ ప్రతాప్, పూర్వ కార్యదర్శి పీవీఎస్ఎల్ఎన్ శాస్త్రి, వివిధ కాలనీ సంఘాల ప్రతినిధులు సీహెచ్ఎస్ఎన్ గోపాలకృష్ణ, బి.రమణి, పి.రామారావు, సీహెచ్.కోటేశ్వరరావు, సీహెచ్.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. గోపాలపట్నం సీఐ ఎల్.సన్యాసినాయుడు బందోబస్తు నిర్వహించారు.

ధర్నాలో నినాదాలు చేస్తున్న బాధితులు

EENADU Classifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

శ్రీవల్లి గోల్డ్ లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ ధరకు కొనబడును, అధిక రుణం ఇప్పించబడును. ✆ 9908545224.

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభ వాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి, ✆ 73862 01191.

స్థిరాస్తులపై విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్. స్థిరాస్తి ఎక్కడ ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్ ఇవ్వబడును. సిబిల్ అవసరం లేదు. అయోధ్య కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ✆ 9396 999 669.

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

VZM Local Skanda Township near JNTU Jn., VMRDA Approved Plots for Sale. Ready for House Construction 90% bank loan facilities on market value. ✆ 8247755114.

JOBS

Wanted ITI and Diploma in Electrical Freshers Candidates Contact; Positive Controls, Vizag. Contact Phone: 9505055334, 9581643934.

Wanted PROs & Telecallers (Reputed College, Vizag) PROs Required: Vijayanagaram (Local/ Non-Local) All Areas & Gajuwaka (Vizag) Telecallers Required: Visakhapatnam- Local. Work Location: NAD, Gajuwaka Salary: Negotiable. Contact: 9640205759, 8328684222 For Telecallers: Contact Phone: 8886465396/ 7702222927.

JANANI MOTHER & CHILD NOW HIRING!
FRONT OFFICE EXECUTIVE - 1
OP NURSE - 1
OT Nurse - 1
(Above all Posts Required 2 to 3 years Experience)
Kommadi Double Road, Madhurawada, Vizag
✆ 9673113306

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజీలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/Female) కావలెను. సంప్ర: Contact Phone: 8465005959.

మీ ఇంటి దగ్గరలో PRO జాబ్. లెస్ వర్క్, లెస్ టైమ్. ఈజీ వర్క్. నో టార్గెట్. గుడ్ కమీషన్. అందరూ అర్హులే. నో ఎక్స్‌పీరియన్స్. ✆ 9490972901.

శర్వాణి స్వీట్స్ వైజాగ్‌లో పనిచేయుటకు * సెక్యూరిటీ గార్డ్స్ మరియు * హౌస్‌కీపింగ్ స్టాఫ్ కావలెను. జీతం: 12000/- మరియు భోజన సదుపాయం కలదు. ✆ 9948557714, 8185880340.

E-KART నందు అర్జెంటుగా స్త్రీ/పు కావలెను. Qly: ఇంటర్, డిగ్రీ. జీ॥ 15,000/-. Online are available. Cont: 9381912123, 7731816950.

FACULTY/ TEACHERS

గాజువాకలో విశాఖ డిఫెన్స్ అకాడమీ కొరకు టెలీకాలర్స్ కావలెను. Qul: ఇంటర్ / డిగ్రీ. జీ॥ 8K, 9AM-6PM. ✆ 9848577745 / 9666694545.

SECURITY GUARDS

సెక్యూరిటిగార్డులు కావలెను. గాజువాక, అనకాపల్లి, గోపాలపట్నం ఏరియాల్లో 30 రోజులు పనిచేయుటకు రోజుకి రూ॥ 500/-. వయస్సు: 20-50 సం॥ ✆ 9963157250 / 9381533726.

సెక్యూరిటిగార్డులు కావలెను RTC కాంప్లెక్స్, జగదాంబ ఏరియాలో 30రోజులు పనిచేయుటకు. రోజుకి రూ॥ 500/-. వయస్సు: 20-50 సం॥. సంప్ర: 9603216460, 6301352727.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

చేపల్లేవ్.. ఉత్త చెత్తే..!

గుడ్లవానిపాలెం అమ్మవార్ల ఆలయాల సమీప తీరంలో ఆదివారం మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. ఒడ్డుకు చేరుకుని వలను చూడగా అందులో ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించడంతో నివ్వెరపోయారు. వ్యర్థాల్లో అక్కడక్కడ చిన్న చేపలు మాత్రమే చిక్కడంతో నిరుత్సాహానికి గురయ్యారు. నగర పరిధిలోని వివిధ గెడ్డల ద్వారా వచ్చే మురుగు, ప్లాస్టిక్ వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలుస్తుండటంతో తీరంలో మత్స్య రాశులు తగ్గిపోతున్నాయని జాలర్లు వాపోతున్నారు.
– న్యూస్‌టుడే, సాగర్‌నగర్

ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఖండేల్‌వాల్

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: నగరంలోని కేంద్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ(మనీ ల్యాండరింగ్) న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది విద్యాశంకర్ ఖండేల్‌వాల్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ న్యాయస్థానం పరిధిలో దాఖలయ్యే అన్ని కేసులలో ప్రభుత్వం తరపున ఆయన వాదిస్తారు. ఖండేల్‌వాల్ నియామకం పట్ల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్.పార్వతీనాయుడు, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, సభ్యులు కె.రామజోగేశ్వరరావు, పి.నరసింగరావు, బైపా అరుణ్ కుమార్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	112	108
లైవ్	139	128
డ్రెస్డ్	202	226
స్కిన్‌లెస్	229	236

ధర్మ పరిరక్షణకు హిందువులంతా ఏకమవ్వాలి

తగరపువలస, న్యూస్‌టుడే: ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో తగరపువలస జంక్షన్ వద్దనున్న చిట్టివలస ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో హిందూ సమ్మేళనం ఆదివారం వైభవంగా జరిగింది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ మధుకర్ మాట్లాడుతూ ధర్మ పరిరక్షణకు దేశంలోని హిందువులంతా ఏకంకావాలని పిలుపునిచ్చారు. హిందుత్వం అనేది మతం కాదని జాతిని సన్మార్గంలో నడిపే జీవన విధానమని ఉద్ఘాటించారు. ఆధ్యాత్మికవేత్త స్వామి రామకృష్ణానంద మాట్లాడుతూ హిందూ మతం గొప్పతనాన్ని స్వామి వివేకానందుడు ఏనాడో ప్రపంచానికి చాటారన్నారు. అంతకుముందు వివిధ వర్గాల కులవృత్తులు చేసుకునే కొందరిని సత్కరించి జ్ఞాపికలు అందించారు. భీమిలి జడ్పీటీసీ సభ్యుడు, గ్రామవికాస సమితి జిల్లా అధ్యక్షుడు గాడు వెంకటప్పడు, విశ్వహిందూ పరిషత్తు జిల్లా కార్యదర్శి జీవీ నారాయణ, సమరసత సంఘం జిల్లా కన్వీనరు కోరకొండ రామలక్ష్మి, ఆర్ఎస్ఎస్ కార్యవహ, సభాధ్యక్షులు తమ్మిన నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.

వివిధ కులవృత్తుల వారిని సత్కరిస్తున్న ఆర్ఎస్ఎస్ ప్రచారక్ మధుకర్, స్వామి రామకృష్ణానంద, తదితరులు

అమృతమూర్తికి అశ్రునివాళి

అనురాగం, ఆప్యాయతలకు మారుపేరుగా నిలిచి, జన్మజన్మలకు మరుపురాని మహోన్నత మాతృమూర్తిగా, మా అందరి హృదయాలలో చెరగని ముద్రవేసి, మా అందరి అభ్యున్నతికి బంగారు బాటలు వేసి, మమ్ములను వీడి దైవసన్నిధికి చేరిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సదా ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ...

మీ... దివ్య ఆశీస్సులతో మరియు మీ.. తీపి జ్ఞాపకాలతో...

కీ॥శే॥ శ్రీమతి పోతిన వెంకటరత్నం గారు
జననం: 21-10-1950 స్వర్గప్రాప్తి: 29-11-2025
W/o పోతిన నాయుడుబాబు గారు (లేటు)
విశాఖపట్నం జిల్లా, మధురవాడ దరి, పాత పోతిన మల్లయ్యపాలెం గ్రామం

కుమారులు - కోడళ్ళు
పోతిన నరసింహ నాయుడు - రమణిప్రియ
మనుమలు, మనుమరాళ్ళు: రియాన్ష్, స్కంద పూర్వజ్
పోతిన నగేష్-హాసిని

కుమార్తెలు - అల్లుళ్ళు
కొరగంజి వరలక్ష్మి - కొరగంజి ఇంద్రనాథ్
దివంగత పిళ్లా కృష్ణకుమారి - పిళ్లా చలపతిరావు
మాకెన పార్వతి - మాకెన పార్వతీశం పాత్రుడు
అడ్డూరి శేషుమాంబ - అడ్డూరి వెంకటేశ్వరరావు
తమ్మిన పద్మావతి - తమ్మిన శివరామకృష్ణ

మనుమలు-మనుమరాళ్ళు
విష్ణుప్రియ,
పద్మజ, బాలాజీ
మోనీష్ రామ్, భువన తేజ
సౌందర్య మాధురి, వెంకట పృథ్వీ
వైష్ణవి, వాగ్దేవి

భీమిలి



శిల్పారామంలో సందడి

కొమ్మాది, న్యూస్‌టుడే: కార్తిక మాసం ముగిసినా మధురవాడ శిల్పారామం (జాతర) సందర్శకులతో కిటకిటలాడుతోంది. ఆదివారం వందలాది మంది సందర్శకులు రోజంతా ఉత్సాహంగా గడిపారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, సామాజిక వర్గాలకు చెందిన సంఘాలు వన భోజనాలు, ఆటపాటలతో సందడి చేశారు. అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో జాతర చుట్టూ పండగ వాతావరణం నెలకొంది. జాతరకు కార్తిక మాసంలో 75,713 మంది సందర్శకులు రావడంతో రూ.3,25,600 ఆదాయం సమకూరినట్లు పరిపాలనాధికారి రమేష్‌రెడ్డి తెలిపారు.

ఘనంగా ఆర్యవైశ్యుల వన సమారాధన

ఆనందపురం, న్యూస్‌టుడే: నగరంలోని ఆర్యవైశ్యులంతా ఐకమత్యంగా నిలిచి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే గంటా అన్నారు. విశాఖపట్నం జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో పైడా విద్యాసంస్థల మైదాన ప్రాంగణంలో ఆదివారం ఆర్యవైశ్యుల వన సమారాధన నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు నేతి శ్రీనివాసరావు, కార్యదర్శి కట్టమూరి సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

పబ్లిక్ నోటీసు

ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా నా క్లయింటు శ్రీ ఉప్పులూరి గోవిందరావు, తండ్రి లేటు ఉప్పులూరి అప్పారావు గారు అందజేసిన వివరాలు ప్రకారం 29.01.2025న డాక్యుమెంటు నెంబరు 813/2025న మధురవాడ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసనందు M/S Sri Mahalakshmi Constructions మేనేజింగ్ పార్ట్‌నర్‌కి క్రింది షెడ్యూల్‌కు సంబందించి డెవలప్‌మెంట్ కపుల్స్ విత్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేయించుకుని యున్నారు. నా పార్టీ మరియు శ్రీ మహాలక్ష్మి కనస్ట్రక్షన్స్ వారితో కొన్ని వివాదాల కారణంగా అగ్రిమెంటు రద్దు చేసుకున్న కారణంగా ఎవ్వరున్నూ క్రింది షెడ్యూలు ఆస్తికి సంబందించి ఏవిధమైన లావాదేవీలు సదరు కనస్ట్రక్షన్స్ వారితో జరిపిన అలాంటి సంప్రదింపులు నా క్లయింట్‌ను బాదింపజాలవు.

షెడ్యూలు :

సర్వేనంబరు. 27/1E పార్ట్ ఆఫ్ ఎండాడ లో చేరిన 675 చదరపు గజముల స్థలము, విశాఖపట్నం జిల్లాకు హద్దులు : **తూర్పు :** విజయనగరం మహారాజా వారి స్థలము, **దక్షిణం :** 40 అడుగుల రోడ్డు, **పడమర :** 40 అడుగుల రోడ్డు, **ఉత్తరం :** లేఅవుట్ యొక్క బౌండరీ.

R.D.V.PRASADA RAO
D.NEELIMA SANTHOSHI
Advocates
D.No. 38-40-42, Flat No. 402, ANR Royal Apartments, 104 Area, Marripalem, Visakhapatnam - 530018.
Cell : 9848483148, 8106206161

అన్నప్రసాద పథకానికి రూ.2 లక్షలు విరాళం

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి నిత్య అన్నప్రసాద పథకానికి సింహాచలం దేవస్థానం పూర్వ ఈవో సింగాల శ్రీనివాసమూర్తి దంపతులు రూ.2 లక్షలు విరాళంగా సమర్పించారు. విజయనగరం జిల్లా డీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఆయన ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబం తరపున విరాళం అందజేశారు. విరాళాన్ని చెక్కు రూపంలో అన్నప్రసాద విభాగం పర్యవేక్షకుడు పాలూరి నరసింగరావుకు విజయనగరంలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు.

నరసింగరావుకు విరాళం చెక్కు అందిస్తున్న సింగాల శ్రీనివాసమూర్తి దంపతులు



(c) eenadu

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: రుషికొండ బీచ్‌కు ఆదివారం అధిక సంఖ్యలో సందర్శకులు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఉత్త రాంధ్ర జిల్లాల నుంచి పాఠశాలల విద్యార్థులతో పాటు కుటుంబ సమేతంగా పిల్లా పాపలతో విచ్చేశారు. మత్స్యరాశుల పార్కు, పోలీసు టవర్, బోటింగ్ కేంద్రం, అటవీ భూములు తదితర ఆహ్లాదకర ప్రదేశాల్లో ఆనందోత్సాహాల నడుమ వన భోజనాలు ఆచ రించి ఉత్సాహంగా గడిపారు.

బీచ్‌లో సందర్శకుల కోలాహలం

రుషికొండ బీచ్‌లో ఆటపాటల్లో విద్యార్థులు

నేడు ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ

తగరపువలస, న్యూస్‌టుడే: ఎన్టీ ఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛ న్లను సోమవారం పంపిణీ చేయను న్నారు. ఆయా సచివాలయాల సిబ్బంది ఉదయం ఆరున్నర నుంచి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ల సొమ్ము అందించనున్నారు.

సంప్రదాయ కళలను ప్రోత్సహించాలి

ఎండాడ, న్యూస్‌టుడే: సంప్రదాయ నృత్య కళలను ప్రోత్స హించడం ద్వారా తెలుగు సంస్కృతి ప్రతిబింబిస్తుందని తితిదే స్థానిక సలహాదారు కమిటీ అధ్యక్షుడు చోడే పట్టాభిరామ్ అన్నారు. రుషికొండ తితిదే ఆలయంలోని సాంస్కృతిక కళావేదికపై నాట్య పరిమళ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో అష్టోత్తర శత నృత్య సంగీతార్చనలో భాగంగా 42వ ఆధ్యాత్మిక ఉత్సవం ఘనంగా నిర్వహించారు. సంబంధిత అకాడమీ సంగీత నృత్య దర్శకురాలు కె.లిపికారెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శనలు, అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఎం.వి.రాజశేఖర్ తదితరులతో కలిసి ఏయూ సంగీతం, నృత్య విభాగాధిపతి, ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసురాలు ఆచార్య కె.సరస్వతిని సత్కరించారు. కళాకారులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు.

సంగీత నృత్య దర్శకురాలు కె.లిపికారెడ్డిని సత్కరిస్తున్న పట్టాభిరామ్

మా "గంటా" అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు
అపజయం ఎరుగని ధీరుడు, జనం మెచ్చిన జననాయకులు, అందరివాడు, మాకు అత్యంత ఆప్తులు శ్రీ గంటా శ్రీనివాసరావు అన్న గార్కి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఇల్లపు శ్రీనివాసరావు Ex. MPTC 8వ వార్డు సీనియర్ నాయకులు, విశాఖ జిల్లా పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి
గౌ॥ శ్రీ గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు

జన్మదిన శుభాకాంక్షలు
ఓటమి ఎరుగని నాయకుడు, అలుపెరగని ధీరుడు, నిరంతర సేవకుడు, మా ప్రియతమ నాయకులు, మాజీ మంత్రి వర్యులు గౌ॥ గంటా శ్రీనివాసరావు గార్కి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
శ్రీ వృక్ష విద్యా సంస్థలు మధురవాడ, విశాఖపట్నం.

జన్మదిన శుభాకాంక్షలు
గౌ॥ శ్రీ గంటా శ్రీనివాసరావు గారు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు, భీమిలి
GVMC 8వ వార్డు కార్పొరేటర్

జన్మదిన శుభాకాంక్షలు
స్నేహశీలి, సహృదయులు, చిరుదరహాసి, పేద ప్రజల ఆశాజ్యోతి, భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ॥ శ్రీ గంటా శ్రీనివాసరావు గార్కి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
Er. R.V.S. KISHORE
B.Tech (CIVIL), MBA, MIE., Licensed Civil Engineer (VMRDA) Licensed Structural Engineer (GVMC)
M/S RAJASHREE ASSOCIATES
45-47-21/1, MBN COMPLEX, 2ND FLOOR, OPP. GOWRIPARAMESWARI KALYANA MANDAPAM, 80 FEET ROAD, AKKAYYAPALEM, VIZAG-530016.
CELL: 99599 08263

జన్మదిన శుభాకాంక్షలు
గౌ॥ శ్రీ గంటా శ్రీనివాసరావు గారు శాసన సభ్యులు, భీమిలి నియోజకవర్గం
శ్రీ గంటా శ్రీనివాసరావు గార్కి జన్మదిన శుభాకాంక్షలు
ముల్లి లక్ష్మణరావు TDP రాష్ట్ర బి.సి.సెల్ ప్రధాన కార్యదర్శి
వాండ్రాసి అప్పలరాజు

మృదుభాషి, మితభాషి, మా మిత్రులు భీమిలి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు
Dr. Siva Kundrapu MBBS, DA, DNB Critical care & Anaesthesiology Consultant Physician
Dr. Prakash Laalam MBBS, DCH, DNB Pediatrician
Vedanta Women & Children's HOSPITAL A Complete Women & Child Care Unit
80feet Road, P.M. Palem, Madhurawada 837 4688 494 849 8083 999

జన్మదిన శుభాకాంక్షలు
జనహృదయనేత, ప్రియతమ నాయకులు గౌ॥ శ్రీ గంటా శ్రీనివాసరావు గార్కి జన్మదిన శుభాకాంక్షలు
గౌ॥ శ్రీ గంటా శ్రీనివాసరావు గారు మాజీ మంత్రివర్యులు శాసన సభ్యులు, భీమిలి నియోజకవర్గం
నాగోతు వెంకట్ ఆనంద్

జన్మదిన శుభాకాంక్షలు
నిత్య కృషీవలుడు, నిరాడంబరులు, భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ॥ శ్రీ గంటా శ్రీనివాసరావు గార్కి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
GVMC ZONE-2 TOWN PLANNING DEPARTMENT

జన్మదిన శుభాకాంక్షలు
నిత్య కృషీవలుడు, నిరాడంబరులు, భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ॥ శ్రీ గంటా శ్రీనివాసరావు గార్కి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
Dr. L Raja Ravi Kumar AMOH
SS, SIs and Public Health Department Zone 2

జన్మదిన శుభాకాంక్షలు
గౌ॥ శ్రీ గంటా శ్రీనివాసరావు గారు మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, భీమిలి నియోజకవర్గం
ROCKS & GREENS LUXURY FARM STAY
రాజాసాగి షణ్ముకుమార్ రాజు

గౌ॥ శ్రీ గంటా శ్రీనివాసరావు గారు శాసన సభ్యులు భీమిలి నియోజకవర్గం
కుచ్చర్లపాటి రామరాజు పాండ్రంగి తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు

జన్మదిన శుభాకాంక్షలు
నిగర్వి, నిస్వార్థ సేవాపరులు, మృదుస్వభావి, చిరుదరహాసి శ్రీ గంటా శ్రీనివాసరావు గార్కి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ...
గౌ॥ శ్రీ గంటా శ్రీనివాసరావు గారు శాసనసభ్యులు, భీమిలి నియోజకవర్గం
7వ వార్డు చంద్రం పాలెం

జన్మదిన శుభాకాంక్షలు
నిగర్వి, నిరాడంబరులు, నిష్కలంక హృదయులు, అందరినీ చిరునవ్వుతో పలుకరించే మనసున్న వ్యక్తి గౌ॥ శ్రీ గంటా శ్రీనివాసరావు గార్కి
వాండ్రాసి అప్పలనాయుడు Ex. చైర్మన్: మధురవాడ బిల్డర్స్ అసోసియేషన్
M.D: SRI SURYA CONSTRUCTIONS 9642334448, 9652334448

జన్మదిన శుభాకాంక్షలు
గౌ॥ శ్రీ గంటా శ్రీనివాసరావు గారు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు, భీమిలి
శ్రీ గండ్రెడ్డి స్వామినాయుడు
శ్రీమతి గండ్రెడ్డి లక్ష్మి
గండ్రెడ్డి రమేష్ యువ నాయకులు
గండ్రెడ్డి ప్రసాద్ యువ నాయకులు

జన్మదిన శుభాకాంక్షలు
గౌ॥ శ్రీ గంటా శ్రీనివాసరావు గారు మాజీ మంత్రివర్యులు–శాసనసభ్యులు, భీమిలి
జనహృదయనేత, భీమిలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, చిరునవ్వే ఆభరణంగా అందరిని ఆప్యాయంగా పలుకరించే మార్గదర్శకులు గౌ॥ గంటా శ్రీనివాసరావు గారికి ఇవియే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
నక్కా శ్రీధర్
Ex. చైర్మన్: మధురవాడ బిల్డర్స్ అసోసియేషన్, భీమిలి మండల జనసేనపార్టీ అధ్యక్షులు

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
గౌ॥ శ్రీ గంటా శ్రీనివాసరావు గారు శాసనసభ్యులు, భీమిలి నియోజకవర్గం
గంటా రవితేజ యువనాయకులు
నిగర్వి, నిస్వార్థ సేవాపరులు, రాజకీయాలలో ఉన్నత విలువలు పాటించే వ్యక్తి, ఓటమి ఎరుగని రాజకీయనేత, అజాత శత్రువు, మా మార్గదర్శకులు శ్రీ గంటా శ్రీనివాసరావు గార్కి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

మధురవాడ రేషన్ డీలర్ల అసోసియేషన్	
కర్రి ఆదినారాయణ ప్రెసిడెంట్	అల్లాడ లింగేశ్వరరావు
గుంటుబోయిన సంజీవ్ యాదవ్	సుంకర హరిబాబు
నామాల అనేశ్‌కుమార్	నీలి వెంకటరావు
ఎ. వేణుగోపాలరావు	కె. గోపి
పోతిన అప్పారావు	ఎమ్. దుర్గాభవాని
ఎమ్. పైడిరాజు	పి. కుమార్
యస్.కె. జమీల	పి. శ్రీనివాసరావు
కె. దేవ	ఎమ్. శివప్రసాద్
కె. పావన్‌మూర్తి	ఎన్. శివభాస్కర్
గోష్ బాషా	వి. బాలాజీ
ఈశ్వరరావు	టి. రమేష్
జి. దేముడు	వి. వెంకటలక్ష్మి
బి. నాయుడు	ఎమ్. ఉమామహేశ్వరి
ఆర్. రమణీదేవి	కృష్ణరాజు
పి. సత్యనారాయణ	పి. అప్పన్న

జన్మదిన శుభాకాంక్షలు
నిగర్వి, నిస్వార్థ సేవాపరులు, డైనమిక్ లీడర్, మా ప్రియతమ శాసనసభ్యులు గౌ॥ శ్రీ గంటా శ్రీనివాసరావు గార్కి జన్మదిన శుభాకాంక్షలు
గౌ॥ శ్రీ గంటా శ్రీనివాసరావు గారు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు, భీమిలి

జన్మదిన శుభాకాంక్షలు
చెరగని చిరునవ్వుతో, చెక్కుచెదరని ఆదరణతో ఓటమి ఎరుగని నాయకులు, అజాత శత్రువు పేరుగాంచిన మా ప్రియతమ నాయకులు గౌ॥ శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
వాళ్ళ నందిని
డైరెక్టర్: వ్యవసాయ మార్కెట్ కమిటీ - భీమిలి
తునివలస గ్రామ పంచాయతీ పద్మనాభం మండలం

జన్మదిన శుభాకాంక్షలు
మంచిమనిషి, నిరాడంబరులు, నిస్వార్థ సేవాపరులు, మాజీ మంత్రివర్యులు, భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ॥ శ్రీ గంటా శ్రీనివాసరావు గార్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ...
లొడగల రామ్‌మోహన్ 8వ వార్డు టిడిపి జనరల్ సెక్రటరీ
కొండపు ఎల్లయ్యరెడ్డి 8వ వార్డు టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ
సతపతి రవికుమార్ 8వ వార్డు టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ
ఒమ్మి బాబూరావు 8వ వార్డు టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ
ఎర్రిపల్లి లక్ష్మణరావు 8వ వార్డు టిడిపి కార్యదర్శి
తోనంగి రవికుమార్ 8వ వార్డు టిడిపి కార్యదర్శి
పొట్నూరు బాబూరావు 8వ వార్డు టిడిపి కార్యదర్శి
పత్తి ఉదయ్‌కుమార్ 8వ వార్డు టిడిపి కోశాధికారి
బి. దొరబాబు, 8వ వార్డు క్లస్టర్ ఇన్‌ఛార్జ్
చెట్టుపల్లి సన్యాసిరావు 8వ వార్డు టిడిపి అధ్యక్షులు

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
మంచి మనిషి, స్నేహశీలి, మా ప్రియతమ నేత భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ॥ శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
HANDYMAN SERVICEPROVIDERS.COM YOUR HOME YOUR NEEDS OUR SOLUTIONS
Customer Care No : 6281198953

జన్మదిన శుభాకాంక్షలు
గౌ॥ శ్రీ గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే భీమిలి నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు
వై. సన్యాసినాయుడు కరస్పాండెంట్ & అడ్వకేట్ +91 9440156652
THE HARBOR SCHOOL Affiliation NO 130704 I School No 56540
Affiliated to CBSE, New Delhi Class LKG-XII
Anandapuram, Bheemili Cross Road, Visakhapatnam. Cell : 9493887644

మహాకవి గొప్ప దేశభక్తుడు

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్

బహుమతులు పొందిన చిన్నారులతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, ఆచార్య కొలకలూరి ఇనాక్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత, కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్, గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధులు

గురజాడ వేషధారణలో బాలిక

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: మహాకవి గురజాడ అప్పారావు గొప్ప దేశభక్తుడని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ అన్నారు. నగరంలోని క్షత్రియ కల్యాణ మండపంలో ఆదివారం ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో అప్పారావు విగ్రహానికి నివాళులర్పించారు. మహాకవి వాడిన వస్తువులతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో న్యాయమూర్తి పాల్గొన్నారు. పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌కు గురజాడ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు. పార్వతీపురానికి చెందిన సిరికి స్వామినాయుడుకు ఉత్తమ కవిత అవార్డును అందించారు. వక్తృత్వ పోటీల్లో ఎం.లాస్య, ఎస్.ఆశాభవానీ విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా బాలబాలికల వేషధారణలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత, కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్, కోలగట్ల తమ్మన్నశెట్టి, నవసాహితీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.వి.సూర్యప్రకాష్ రావు, సమాఖ్య ప్రతినిధులు ఎం.వెంకటేశ్వరరావు, కాపుగంటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాఘ్రం.. గుర్తింపు శీఘ్రం

- జిల్లాలో నేటి నుంచి పులుల గణన

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలోని అటవీ ప్రాంతాలు, ఒడిశా సరిహద్దులో సోమవారం నుంచి పులుల గణన ప్రారంభం అవుతుందని అటవీశాఖ అధికారిణి జీపీపీ ప్రసూన ఆదివారం చెప్పారు. జిల్లా సరిహద్దుల్లోని నారాయణపట్నా, సుంకి, పర్లాఖెముండి(ఒడిశా)రేంజిల సరిహద్దుల్లో గణన నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. పార్వతీపురంలో రేంజి అధికారి మణికంఠేష్ నేతృత్వంలో పార్వతీపురం, కొమరాడ, సీతానగరం, గరుగుబిల్లి మండలాల సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు.

నాడు ఒకటి .. 2021లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో నిర్వహించిన గణనలో ఒక పులి ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఎక్కడా వాటి జాడ లేదు. గణనలో వాటి పాదముద్రల పరిశీలనే ముఖ్యం.

వసతిగృహంలో చేరాలంటే.. బొంత.. దుప్పటి ఉండాల్సిందే!

- కొన్ని కేంద్రాలకు నిలిచిన సరఫరా
- చలితో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

పరుపులు లేకపోవడంతో విజయనగరంలోని బీసీ కళాశాల వసతి కేంద్రంలో నేలపై బొంతలు వేసుకుని నిద్రిస్తున్న విద్యార్థులు

– న్యూస్‌టుడే, విజయనగరం మయూరికూడలి

జిల్లాలోని పలు వసతిగృహాల్లో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దుప్పట్లు, పరుపుల సరఫరా అంతంత మాత్రమే కావడంతో ఇళ్ల నుంచి తీసుకెళ్తున్నారు. చాలామంది బొంతలు వేసుకుని నిద్రిస్తున్నారు. భవనాలదీ అదే దుస్థితి. నిర్వహణ లేకపోవడంతో చాలావరకు దెబ్బతిన్నాయి. కిటికీలు, తలుపులు పాడవడంతో చల్ల గాలి బాలలను వణికిస్తోంది. మరుగుదొడ్ల పరిస్థితి మరింత ఘోరం. జిల్లా కేంద్రంలోనే ఇంత అధ్వాన స్థితిలో ఉన్నాయంటే అధికారుల చర్యలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

జిల్లాలో ఇలా..

విభాగం	కేంద్రాలు	విద్యార్థులు
బీసీ	51	4,250
ఎస్సీ	31	2,350
ఎస్టీ	18	4,850

చీపురుపల్లిలో బాలురు సమీకృత హాస్టల్‌లో 80 మంది ఉంటున్నారు. కిటికీలన్నీ దెబ్బతిన్నాయి. స్నానపు గదుల్లో కిటికీల తలుపులు ఊడిపోయాయి. మెష్‌లు లేక దోమల బెడద ఎక్కువగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు

ఇదీ పరిస్థితి..

జిల్లా వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతికేంద్రాలు 100 వరకు ఉన్నాయి. వీటిల్లో 11 వేల మందికి పైగా ఉంటున్నారు. వీరందరికీ దుప్పట్లు, పరుపులు, అవసరం మేరకు కొన్నిచోట్ల బెడ్లు ఇవ్వాలి. పంపిణీ చేసినట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో కానరావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిస్థాయిలో పంపిణీ నిలిచింది. కూటమి ప్రభుత్వం వచ్చాక సకాలంలో అందించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. చాలా కేంద్రాల్లో తలుపులు, కిటికీలు దెబ్బతిన్నాయి. మెష్‌లు కూడా లేవు. దీంతో దోమలు, చలితో ఇబ్బంది పడుతున్నారు. మరమ్మతులకు రూ.5.51 కోట్ల నిధులు మంజూరయ్యాయని, 90 శాతం పనులు జరిగినట్లు ఎస్సీ, బీసీ సంక్షేమశాఖ సాధికారత అధికారులు వెంకటేశ్వరరావు, జ్యోతిశ్రీ తెలిపారు.

మెంటాడ మండలం ఆంధ్ర ఆశ్రమ పాఠశాలలోని వసతిగృహంలో 90 మంది వరకు ఉంటున్నారు. వీరికి ఆరే మరుగుదొడ్లు ఉన్నాయి. వీటిల్లో నాలుగింటికి తలుపుల్లేవు

కొలనులో కేరింత జలంతో తుళ్లింత

అసలే చలి చంపేస్తోంది.. ఈ సమయంలో నీళ్లలో క్షణం ఉన్నా వణుకే. నగరానికి చెందిన ఈ బాలలు మాత్రం కొలనుల్లో ఇలా ఈత కొడుతున్నారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయ కూడలి సమీపంలోని మహిళా పార్కులో ఉన్న ప్రభుత్వ ఈత కొలనులో నిత్యం సాధన చేస్తున్నారు. రోజూ ఉదయం పెద్దఎత్తున కనిపిస్తున్నారు. ఇక్కడ నామమాత్రపు రుసుముతో శిక్షణ ఇస్తుండడంతో తరలి వస్తున్నారు. ఆదివారం ఉదయం కనిపించిన చిత్రాలివి.

– న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

రూ.15 కోట్లతో 160 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్

గరివిడి, న్యూస్‌టుడే: జిల్లాలో అంతరాయం లేని విద్యుత్తు సరఫరాను అందించేందుకు ట్రాన్స్‌కో చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గరివిడి 220/132/33 కేవీ విద్యుత్తు ఉప కేంద్రంలో రూ.15 కోట్ల వ్యయంతో 160 మెగా వాట్ల సామర్థ్యం గల నియంత్రికను ఏర్పాటు చేయనున్నట్లు ట్రాన్స్‌కో విజయనగరం సర్కిల్ పర్యవేక్షక ఇంజినీరు వరప్రసాద్ ఆదివారం తెలిపారు. పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ దృష్ట్యా సోమవారం నుంచి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

జెడ్ పత్రం.. ఉపాధికి నేస్తం

రిజిస్ట్రేషన్ చేసుకుంటే రాయితీలు

న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం

ఎలాంటి యూనిట్ అయినా.. పరిశ్రమలను ప్రారంభించాలనుకున్నా ప్రారంభంలో కొంతమేర ఇబ్బందులు తప్పవు. ఆర్థిక సమస్యలు సైతం వెంటాడుతాయి.. ఈ పరిస్థితుల్లో ఔత్సాహికులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 'జీరో డిఫెక్ట్.. జీరో ఎఫెక్ట్' పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ధ్రువపత్రం అందిస్తోంది. నమోదైతే ఉత్పత్తులకు తయారీ, మార్కెటింగ్‌కు ఎలాంటి ఇబ్బందులుండవు. ప్రత్యేక రాయితీలు సైతం దక్కనున్నాయి.

నమోదు ఇలా..

ఎంఎస్ఎంఈలు నడుపుతున్న వారు zed.msme.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఉద్యమ్ నమోదు సంఖ్య, చరవాణి నంబరుతో రిజిస్టర్ కావాలి. పరిశ్రమ నెలకొల్పిన ప్రాంతం, కార్యకలాపాలను పొందుపర్చాలి. మెయిల్‌కు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ వస్తాయి. వాటి ద్వారా లాగిన్ కావాలి. ధ్రువీకరణ స్థాయిని గోల్డెన్, బ్రాంజ్, సిల్వర్ రూపంలో ఎంచుకోవాలి. నామమాత్రపు రుసుము చెల్లించాలి. ప్లేస్టోర్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైన సమాచారం, పత్రాలు సమర్పించాలి. గుర్తింపు పొందిన ఏజెన్సీ ఆయా వివరాలను పరిశీలిస్తుంది. అన్నీ బాగుంటే.. ధ్రువీకరణ పత్రం అందిస్తుంది.

ప్రయోజనాలివీ..

- మహిళలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈలకు ధ్రువీకరణ పత్రంపై 100 శాతం రాయితీ. పరీక్షలు (టెస్టింగ్), సిస్టమ్, ఉత్పత్తి సర్టిఫికేషన్‌లో రూ.50 వేల సబ్సిడీ దక్కనుంది. జీరో ఎఫెక్ట్ సొల్యూషన్స్ కోసం టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌లో భాగంగా రూ.3 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది. బ్యాంకు రుణాలు తీసుకున్న సమయంలో ప్రాసెసింగ్ రుసుము, వడ్డీలపై తగ్గింపు ఇస్తారు. ప్రాథమిక స్థాయిలో సహకారం అందించడానికి రూ.2 లక్షల వరకు రాయితీ దక్కుతుంది.

ఇవి తప్పనిసరి..

ఉద్యమ్ రిజిస్ట్రేషన్, పాన్‌కార్డు, జీఎస్టీ రిజిస్ట్రేషన్, వ్యాపార చిరునామా, గత 3 సంవత్సరాల ఆర్థిక కార్యకలాపాల పత్రాలు, నాణ్యత, పర్యావరణ, ఎనర్జీ, భద్రత నిర్వహణకు సంబంధించిన పత్రాలు, వ్యాపార ప్రాంగణం, ఉత్పత్తి, నాణ్యత నియంత్రణ ఫొటోలు.

ముందుకు రావాలి..

'జెడ్ ధ్రువీకరణపత్రం ఉన్న పరిశ్రమలు చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఈమేరకు ప్రతి నియోజకవర్గంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. దరఖాస్తు చేసుకోలేని వారు రెండు జిల్లాల్లో ఉన్న పరిశ్రమల కేంద్రాల ఉద్యోగులను సంప్రదిస్తే సూచనలు చేస్తారు' అని పరిశ్రమల అధికారి ఎంవీ.కరుణాకర్ తెలిపారు. పత్రాలు అందించేందుకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నట్లు ఏజెడ్ క్వాలిటీ డెవలప్‌మెంట్ కంపెనీ సీఈవో కె.జగపతి పేర్కొన్నారు.

రెండు జిల్లాల్లో ఇలా... పరిశ్రమలు: **6,328** జడ్ ధ్రువీకరణ ఉన్నవి: **420**

నేడు పింఛన్ల పంపిణీ

మయూరి కూడలి, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం కింద సోమవారం జిల్లాలో పింఛన్లు అందించనున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు 2,72,499 మందికి రూ.115.66 కోట్లు విడుదలైనట్లు చెప్పారు.

ఎడారి మొక్క.. నగరంలో ఎంచక్కా!!

బ్రహ్మజెముడు.. నాగజెముడు.. గోల్డెన్ బారెల్ కాక్టస్.. ఫాక్స్ టెయిల్.. ఇసుక, రాళ్ల నేలల్లో ఎక్కువగా పెరిగే మొక్కలివి. ఇవి మన నగరంలోనూ ఎంచక్కా పెరిగేస్తున్నాయి. నగరపాలిక పరిధి కొత్తపేట నీళ్ల ట్యాంకు సమీపంలోని రాణి అప్పలకొండయాంబ రాక్ గార్డెన్‌లో దర్శనమిస్తున్నాయి. వీటిల్లో గోల్డెన్ బారెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సూదిలాంటి ముళ్లతో దగ్గరకు రానీయకపోయినా.. గుండ్రంగా కనువిందు పంచుతున్నాయి. ఇలాంటి రకాలే దాదాపు 200 వరకు కనిపిస్తాయి.

– న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

ఒకటికి రెండు సార్లు వెతకాల్సిందే

పట్టణాల్లో ప్రజా మరుగుదొడ్లు లేక ఇబ్బందులు

న్యూస్‌టుడే- రాజాం, విజయనగరం పట్టణం, నెల్లిమర్ల, బొబ్బిలి

జిల్లాలోని పట్టణాల్లో జనాభా పెరుగుతోంది. పలు ప్రాంతాల నుంచి రోజూ పట్టణాలకు వేలాది మంది అవసరాల నిమిత్తం వస్తుంటారు. ప్రజా మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. తిరిగి ఇంటికి చేరేవరకు గంటలకొద్దీ ఉగ్గబట్టి ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జిల్లా కేంద్రంలో ఇలా..

విజయనగరంలో బహిరంగ ప్రదేశాలు, రహదారులు, కాలువలు బహిర్భూమిగా మార్చేస్తున్నారు. కోడిరామ్మూర్తి వ్యాయామ సమాజం పక్క సందు, ఎంఆర్ కళాశాల హాస్టల్ రోడ్డు, కృష్ణా సినిమా హాలు, పెద్దచెరువు ప్రాంతాల్లో పరిస్థితి దారుణం. రూ.కోటితో 48 వరకు మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నా.. వాటిలో చాలావరకు ప్రారంభానికి నోచుకోలేదు. స్టేడియంపేట, రాళ్లమాలపల్లి, కొత్తపేట గౌడువీధి, శుద్ధవీధి, తోటపాలెం, గణేష్‌నగర్, కొణిసివీధి తదితర చోట్ల మరుగుదొడ్లు వినియోగంలో లేవు. నందిగుడ్డి, సీఆర్ నగర్ కాలనీ, అయ్యకోనేరు చెరువు, వంగవీధి, మజపతిరాళ్లు, బుచ్చెన్నకోనేరు, ఎన్‌సీఎస్ థియేటర్ ప్రాంతం, జొన్నగుడ్డి- ఉప్పరపేట, రాజులరేగ, మంగళవీధి, లంకవీధిల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

విజయనగరం స్టేడియంపేట ప్రాంతంలో రెండేళ్లుగా ప్రారంభానికి నోచుకోని సామాజిక మరుగుదొడ్డి

ఇదీ పరిస్థితి

పట్టణం	మరుగుదొడ్లు	శిథిలం/ మరమ్మతులు
విజయనగరం	54	20
బొబ్బిలి	09	03
రాజాం	01	01
నెల్లిమర్ల	04	04
పాలకొండ	04	04
పార్వతీపురం	06	03
సాలూరు	35	26

పట్టణాల్లో ఇలా..

- రాజాంలో ఉన్న ఒకేఒక్క ప్రజా శౌచాలయం శిథిలమైంది. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ తరపున కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. కొండంపేట, పొనుగుటివలస, డోలపేట, గోపాలపురం, తిమ్మయ్యపేట, సారథి ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది.
- నెల్లిమర్లలో నాలుగు సామాజిక మరుగుదొడ్లున్నా నిర్వహణ లేక శిథిలావస్థకు చేరాయి. మొయిద, రామతీర్థం కూడళ్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
- బొబ్బిలిలో సంగం, పాకి, ఎరుకల వీధుల్లో నిర్వహణ సరిగా లేదు. గొల్లపల్లిలో నిర్మాణం మూడేళ్లుగా అసంపూర్తిగా ఉంది. నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ కూడలి, ఆసుపత్రి రహదారి, చినబజారు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది.

చర్యలు చేపడతాం..: రద్దీ, మురికివాడల ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజా మరుగుదొడ్లు నిర్మించారు. వీటి నిర్వహణ పక్కాగా ఉండాలని చెప్పాం. ఇంకా అవసరమైతే నిర్మిస్తాం. ఇబ్బందులున్నచోట మరమ్మతులు చేస్తున్నారు. పట్టణవాసులకు అవస్థ లేకుండా చూడాలని పురపాలికల అధికారులకు చెప్పాం. - వి.రవీంద్ర, ఆర్డీ, పురపాలిక శాఖ

సంకల్ప్ సిద్ధిరస్తు

- జిల్లాలో ఈ ఏడాది పరీక్షా కేంద్రాలు: 66
- ప్రయోగ కేంద్రాలు : 99
- ప్రీఫైనల్ : డిసెంబరు 15 నుంచి 20 వరకు
- వార్షిక పరీక్షలు: వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు
- ప్రయోగాలు : వృత్తి విద్యా కోర్సులకు.. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు. సాధారణ కోర్సులకు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు

న్యూస్‌టుడే- రాజాం

ఇంటర్మీడియట్ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణులు కావడమే లక్ష్యంగా 'సంకల్ప్' కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు నమోదవుతున్నా.. ఇంటర్‌లో తగ్గడానికి గల కారణాలను విశ్లేషించారు. విద్యార్థుల ప్రతిభ సామర్థ్యాల ఆధారంగా ఏ, బీ, సీ గ్రేడ్‌లుగా విభజించి సానపెడుతున్నారు. విద్యార్థులు ఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారో ఇప్పటికే గుర్తించారు. వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి తర్ఫీదు ఇస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12.40 వరకు తరగతులు, మధ్యాహ్నం 1.20 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్టడీ అవర్స్ కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఎంసెట్, నీట్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులు ర్యాంకులు సాధించేలా పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు.

రాజాం ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో విద్యార్థులు

ఉత్తమ ఫలితాలు సాధిస్తాం..: ఈ ఏడాది ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రణాళిక రూపొందించాం. 'సంకల్ప్' కార్యక్రమం ఇందులో భాగమే. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. నీట్, ఎంసెట్‌లకు సిద్ధం చేస్తున్నాం. అన్నింట్లో రాణించాలనేది లక్ష్యం.

- ఎస్.తవిటినాయుడు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి

జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు: **18** మొత్తం విద్యార్థులు: **10,650** ప్రైవేటు: **90** ఒకేషనల్: **20** విద్యార్థులు: **30,112**

పర్యాటకులతో సందడి

సీతంపేటలో ఆదివారం పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొంది. ఉమ్మడి జిల్లా నుంచి సందర్శకులకు తరలివచ్చారు. వన భోజనాలు చేసి, పలు పర్యాటక ప్రదేశాల్లో విహరించారు. ఎన్టీఆర్ సాహస ఉద్యాన పార్కులో వివిధ క్రీడలు, బోటింగ్, ఊగే వంతెన తదితరచోట కేరింతలు కొడుతూ గడిపారు. మెట్టుగూడ జలపాతం వద్ద జలకాలాడారు. – న్యూస్‌టుడే, సీతంపేట

గిట్టుబాటు ధర దక్కని నారింజ

సీతంపేట: మన్యంలో విస్తారంగా పండే నారింజకు గిట్టుబాటు ధర లభించక గిరిజనులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వారపు సంతకు నారింజ కాయలను తీసుకువచ్చి విక్రయించారు. గిట్టుబాటు లేక వ్యాపారుల చెప్పిన ధరకే ఇవ్వాల్సి వచ్చింది. ఒక్కో నారింజ కాయ రూపాయి నుంచి రూపాయిన్నరకు మించి రాలేదు. కనీసం చెట్ల నుంచి సేకరించి తీసుకువచ్చిన కూలి సైతం లభించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సరఫరా 70.. సిబ్బంది 75 శాతం ఓకే

విద్యుత్తు సేవలపై ఇదీ అభిప్రాయం

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: విద్యుత్తు వినియోగదారులకు అందుతున్న సేవలపై కూటమి ప్రభుత్వం ఐవీఆర్ఎస్ సర్వే చేయిస్తోంది. గత నెల రెండో వారంలో సంబంధిత సిబ్బంది జిల్లాలోని ప్రతి మండలానికి చెందిన 1,500 మందిని ప్రశ్నించారు. సరఫరా తీరు, ఎదురవుతున్న ఇబ్బందులు, నాణ్యత, పనితీరు తదితర అంశాలపై ఆరా తీశారు. దాదాపు 70 శాతం మంది అనుకూలంగా మాట్లాడారు. మిగిలిన 30 శాతం మంది లోపాలను తెలియజేశారు. దీంతో రాష్ట్రస్థాయిలో 14వ స్థానంతో సరిపెట్టుకుంది. అవగాహనతో సమాధానం ఇవ్వాలని ఎస్ఈ లక్ష్మణరావు సూచించారు. ఎలాంటి సమస్యలున్నా 1912ను సంప్రదించాలని కోరారు.

అడిగిన వాటిల్లో కొన్ని..

?: మీకు నిరంతరాయంగా సరఫరా జరుగుతోందా?
☛ అవునని 70, కాదని 30 శాతం మంది చెప్పారు.

?: సరైన ఓల్టేజీ విద్యుత్తు ఉందా?
☛ వినియోగదారుల్లో 37 శాతం మంది లేదని పేర్కొన్నారు.

?: క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా?
☛ 25.6 శాతం మంది లేదని బదులిచ్చారు.

ఇదిగో గురజాడ

ఆయన భార్య వాడిన కుంకుమ భరిణి



గురజాడ జాతక చక్రం

సమాజంలో మూఢాచారాలను రూపుమాపడంలో గురజాడ వెంకట అప్పారావు తన కలంతో ఎనలేని పోరాటం చేశారు. కన్యాశుల్కం రచనతో ప్రతి తెలుగువాడి మదిలో నిలిచారు. ఆయన గొప్పదనాన్ని మెచ్చిన విజయనగరం రాజులు అనేక బహుమతులు అందించారు. ఓ ఇల్లును మాత్రం గురజాడ తన సొంతంగా కొన్నారు. వందేళ్ల క్రితం నగరంలోని రాజుల గృహాన్ని రూ.2,500లకు కొన్న ఆయన.. దాన్ని తన రచనలతో నింపేశారు. ఆ గురుతులు చెరగకుండా.. అప్పట్లో వాడిన కళ్లజోడు, రబ్బరు స్టాంపు, బల్ల తదితరాలు ఇంకా ఆ ఇంట్లో దర్శనమిస్తున్నాయి. వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం వాటిని ప్రదర్శించగా.. పలువురు ఆసక్తిగా తిలకించారు. మహాకవి జ్ఞాపకాలు చూసి ముచ్చటపడ్డారు.

– న్యూస్‌టుడే, కంటోన్మెంట్

మహాకవి వాడిన కళ్లజోడు

(c) eenadu

ఈఎస్ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం

EENADU SPORTS LEAGUE 2025

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
TV Partner: ETV ఆంధ్ర ప్రదేశ్
Organised by: ఈనాడు
Digital Partner: ఈనాడు.నెట్, ETV BHARAT

ఈనాడు - హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్టు ఈఎస్ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

- బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ● సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు).
- అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

ఈఎస్ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

రిజిస్ట్రేషన్ కోసం

- రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.
- మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా
ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్, ఈనాడు, పెదపాడు విలేజ్ శ్రీకాకుళం - 532 401
వివరాలకు: 90634 38852
(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

ప్రమాదం పక్కనే ప్రయాణం

పార్వతీపురం జిల్లా కేంద్రంలో కల్వర్టులు, మురుగు కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా దర్శనమిస్తోంది. నిర్వహణ లేకపోవడంతో సిమెంటు నిర్మాణాలు ధ్వంసమవుతున్నాయి. స్థానిక వరహాలు గెడ్డ సమీపంలోని కేఎంహెచ్ రహదారి ఇలా కోతకు గురై ప్రమాదకరంగా మారింది. ఇక్కడి మినీ వంతెన గెడ్డ ప్రవాహానికి ఏడాది నుంచి కోతకు గురవుతోంది. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగుతాయి. రాత్రివేళల్లో ప్రమాదాల బారిన పడుతున్నామని చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కాలువలోకి జారిపోయే ముప్పు పొంచి ఉంది. సమస్యపై పురపాలక సంఘం డీఈ శ్రీనివాసరాజును 'న్యూస్‌టుడే' వివరణ కోరగా.. పరిశీలించి, చర్యలు తీసుకుంటామన్నారు. **- న్యూస్‌టుడే, పార్వతీపురం పురపాలక**

రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలి మండల పరిధిలోని లచ్చయ్యపేట గేటు వద్ద గుర్తుతెలియని రైలు నుంచి ఆదివారం రాత్రి ఓ యువకుడు జారిపడి మృతి చెందాడని రైల్వే హెచ్‌సీ ఈశ్వరరావు తెలిపారు. మృతదేహం వద్ద లభించిన టికెట్ ఆధారంగా ఆయన పార్వతీపురం నుంచి విశాఖ వైపు వెళ్తున్నట్లుగా గుర్తించామన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు రామ్మోహన్ కాలనీకి చెందిన బి.శివశంకర్(33)గా తేలిందని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

నిప్పంటుకుని వృద్ధురాలి మృత్యువాత

బాడంగి, న్యూస్‌టుడే: అగ్నిప్రమాదంలో గాయపడిన ఓ వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన బాడంగి మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బాడంగిలోని పెద్ద వీధికి చెందిన మరడాన పాపమ్మ(76) శనివారం సాయంత్రం ఇంట్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ చీరకు నిప్పు అంటుకుని, కాలిన గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఆమెకు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రీషియన్ దుర్మరణం

సుదర్శనరావు (పాతచిత్రం)

భామిని, న్యూస్‌టుడే: భర్త మరణించిన తర్వాత పిల్లలకు తల్లి, తండ్రి అన్ని తానే అయ్యింది. ఎన్నో కష్టాలతో ముగ్గురి కుమారులను పెంచి పోషించింది. ఈక్రమంలో చేతికి అందొచ్చిన పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడన్న వార్త విన్న ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఈ విషాదకర ఘటన భామిని మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బి.సుదర్శనరావు(40) నరసన్నపేట మండలంలోని ఓ షాపింగ్‌మాల్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. శుక్రవారం పనిముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. నందిగాం మండలం ఎల్ఎన్‌పేట గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొనడంతో తలకు బలమైన గాయమైంది. స్థానికులు స్పందించి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతిచెందాడు. ఆయనకు భార్య, కుమార్తె, తల్లి పొట్టెమ్మ, ఇద్దరు సోదరులున్నారు. పెద్దదిక్కును కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

జిల్లాలో చోరీలు: కాశీబుగ్గలో నిందితుల అరెస్టు

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: కాశీబుగ్గతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన పలు చోరీ కేసుల్లో నిందితులైన ఇద్దరిని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ ఇన్‌ఛార్జి డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం దుప్పలవలసకు చెందిన బి.లక్ష్మణరావు, శ్రీకాకుళం పట్టణం గుజరాతీపేటకు చెందిన పి.చిన్న కాశీబుగ్గలో 4 ద్విచక్ర వాహనాలు, శ్రీకాకుళం పీఎన్ కాలనీలోని ఓ ఇంట్లో 5 తులాల వెండి, అక్టోబరు 31న బొబ్బిలిలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలు దొంగిలించారు. వీరిని కాశీబుగ్గలో ఆదివారం అరెస్టు చేసి, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మరొకరిని అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ వివరించారు. సీఐ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

చక్రాల చిరుతలు.. పోటీల్లో విజేతలు

స్కేటింగ్‌లో చిన్నారుల ప్రతిభ

వారంతా చిన్నారులే.. కానీ కాళ్లకు చక్రాలొస్తే చెలరేగిపోతారు.. చిరుతల్లా దూసుకెళ్తారు.. రింక్‌లో రయ్‌మంటూ కదులుతూ.. పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలుస్తున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి టోర్నీలో ఔరా అనిపిస్తున్నారు జిల్లాకు చెందిన పలువురు చిన్నారులు. విజయనగరంలోని విజ్జీ మైదానంలో రోజూ సాధన చేస్తూ రాణిస్తున్నారు. ప్రస్తుతం 40 మంది వరకు శిక్షణ పొందుతున్నారు.

- న్యూస్‌టుడే, విజయనగరం అయ్యన్నపేట

విజ్జీ మైదానంలో సాధన చేస్తున్న రాహుల్ సిద్ధార్థ

సిద్ధార్థ ప్రతిభ..

విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన వెంకటరమణ, దివ్యభారతి దంపతుల కుమారుడు రాహుల్ సిద్ధార్థ చిన్ననాటి నుంచే స్కేటింగ్ సాధన చేస్తున్నాడు. గతేడాది కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించి ఔరా అనిపించాడు. దీంతో జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. అక్కడ పతకం దక్కకపోయినా తన ప్రతిభతో అందరినీ మెప్పించాడు. ఈ ఏడాదిలో కాకినాడలో జరిగిన టోర్నీలో రజతంతో మెరిశాడు. అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటానని చెబుతున్నాడు.

అమ్మ కోసం..

బాబామెట్ట సమీపంలోని అశోక్‌నగర్‌కు చెందిన బి.భవానీ, బి.రాము దంపతుల కుమార్తె **జెస్సీ**. 2023లో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని కాంస్య పతకాన్ని సాధించింది. గతేడాది విజయనగరంలో నిర్వహించిన స్కూల్ గేమ్స్‌లో మరో కాంస్యంతో సత్తా చాటింది. ఇప్పటివరకు పాల్గొన్న టోర్నమెంట్లలో ఏదో ఒక పతకంతో మెరుస్తోంది. తల్లి భవానీ కబడ్డీ, ఖోఖో క్రీడాకారిణి. ఆమె స్ఫూర్తితో ముందుకెళుతున్నట్లు జెస్సీ చెబుతోంది.

నిహారిక

మరిన్ని పతకాలు సాధిస్తా..

నగరంలో నివాసం ఉండే పూజిత, ప్రవీణ్‌కుమార్ దంపతుల కుమారుడు **జాశ్విక్ ఆయూవ్**. మూడేళ్ల నుంచి నగరంలోని విజ్జీ మైదానంలో శిక్షణ పొందుతున్నాడు. విజయనగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఇటీవల నగరపాలిక పరిధిలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో రెండు స్వర్ణాలతో మెరిశాడు. ఈ ఏడాది కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి మీట్‌లో రజతం సాధించాడు. వచ్చే ఏడాది జరిగే జోనల్ పోటీలకు సన్నద్ధమవుతున్నాడు.

మక్కువతో విజయాలు..

మూడులాంతర్లు కూడలికి చెందిన వై.రమా, రాజాబాబు దంపతుల కుమార్తె నిహారిక స్కేటింగ్‌లో పతకాలు సాధిస్తోంది. 2024లో కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి మీట్‌లో కాంస్య పతకాన్ని పొందింది. ఇటీవల అక్కడే నిర్వహించిన పోటీల్లో రజతంతో మెరిసింది. జిల్లా, రాష్ట్రస్థాయిలో అనేక పతకాలు సాధించింది. రోజూ సాధనతో పట్టు దొరుకుతోందని చెబుతోంది. జాతీయస్థాయే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు పేర్కొంది. ఈ క్రీడతో మానసికోల్లాసం కలుగుతోందని పేర్కొంది.

విహారం.. వి'జ్ఞానం'



రామనారాయణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు

గజపతినగరం మండలం మరుపల్లిలోని పీఎంశ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం ప్రధానోపాధ్యాయిని నాగమణి ఆధ్వర్యంలో విహార యాత్రకు వెళ్లారు. విజయనగరంలో పలు చారిత్రక స్థలాలు, రామనారాయణంలో రామాయణ విశేషాలు, తాటిపూడి పర్యాటక అందాలను తిలకించారు. యాత్ర ఎంతో ఆనందంగా సాగిందని, ఇలాంటి కార్యక్రమాలతో విజ్ఞానం పెరుగుతుందని నాగమణి తెలిపారు. - న్యూస్‌టుడే, గజపతినగరం

భక్తిశ్రద్ధలతో భగవద్గీత హోమం

పూజల్లో పాల్గొన్న భక్తులు

విజయనగరంలోని కొత్తపేట మన్నార్ రాజగోపాలస్వామి ఆలయంలో ఆదివారం 'శ్రీమద్భగవద్గీత హోమం' భక్తిశ్రద్ధలతో జరిగింది. హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చిన్మయానంద మిషన్‌కు చెందిన విజయానంద సరస్వతి స్వామీజీ హాజరయ్యారు. వందలాది మందితో హోమ పూజలు చేయించారు. సమితి రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాలరావు, గూడూరు సురేష్, రవ్వా వెంకటేశ్వరరావు, జగదీష్, నారాయణం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, విజయనగరం కంటోన్మెంట్

రైతుల సంక్షేమమే ధ్యేయం.. పాచిపెంట, న్యూస్‌టుడే: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం పాచిపెంట మండలం పి.కోనవలసలో రైతన్నా.. మీకోసం కార్యక్రమంలో మాట్లాడారు. అంతకుముందు గ్రామంలో రూ.58.94 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రాలను ప్రారంభించారు. నియోజకవర్గంలో రూ.20 కోట్లతో 40 వెల్‌నెస్ కేంద్రాలు మంజూరు చేశామన్నారు.

చికెన్ ధరలు

రకం	బ్యాగ్‌లైవ్	డ్రెస్‌డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	130	230	240

SHRIRAM Finance
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ **స్వాధీనత ప్రకటన**
రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై - 600032
జోనల్ కార్యాలయం : సరస్వతీ కాంప్లెక్స్ 1వ అంతస్తు, ఎస్.వి.సి.థియేటర్ ప్రక్కన, రామలక్ష్మణ జంక్షన్, శ్రీకాకుళం.

మెసర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో 'శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ గా పిలువబడేది, ఎన్.సి.ఎల్.టి. బెంచ్-II, చెన్నై, తేది 9-11-2022 యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో విలీనమైనది. మరియు శ్రీరామ్‌ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా మార్చబడినది) మరియు ఆ తర్వాత (30-11-2022 తేది నాటి కార్పోరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొంది కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టర్డు కంపెనీ అయి ఉన్నది మరియు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై- 600032 వద్ద దీని రిజిస్టర్డు ఆఫీసు కలిగి, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బిజినెస్ ను నడుపుటకు ఆర్.బి.ఐ.వద్ద కూడా రిజిస్టరై ఉన్నది, **డో.నెం.4-275, మొదటి అంతస్తు, శ్రీకాకుళం రోడ్, రాజాం-532127, శ్రీకాకుళం జిల్లా.** సెక్యూరిటైజేషన్ అండ్ రీ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రస్ట్ యాక్ట్ 2002 (సదరు చట్టం) లోని నిబంధనల క్రింద మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 (సదరు రూల్స్) యొక్క రూల్ 3 లో చదువుకోవల్సిన సదరు చట్టంలోని సెక్షన్ 13(12) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ దీని అధీకృత అధికారిగా దిగువ సంతకందారు సదరు డిమాండ్ నోటీసులలో తెలిపిన మొత్తమును తిరిగి చెల్లించవల్సిందిగా దిగువ పట్టికలోని వివరాలుగల రుణగ్రహీతలకు డిమాండ్ నోటీసులను జారీ చేశారు.

రుణగ్రహీతలు సదరు **(పప్పు శ్రీనివాసరావు)** మొత్తాన్ని తిరిగి చెల్లించనందున రుణగ్రహీతలు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా సదరు రూల్స్ యొక్క రూల్ 8 తో చదువు కోవల్సిన సదరు చట్టం యొక్క సెక్షన్ 13(4) క్రింద తనకు సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ దిగువ సంతకందారు దిగువ తెలిపిన ఆస్తిని **27-11-2025** తేదీన స్వాధీన పర్చుకున్నారు.

ఋణగ్రస్తుని పేరు మరియు చిరునామా	డిమాండ్ నోటీస్ ప్రకారం బకాయిపడిన మొత్తం
R1. పప్పు శ్రీనివాసరావు, S/o పైడితల్లి, R/o డో.నెం.17-63, జి.అగ్రంహారం, గులివెయిందాల గ్రామం, చీపురుపల్లి మండలం, విజయనగరం జిల్లా -535128. **R2.** డి.నాగరాజు, S/o సత్యనారాయణ, R/o డో.నెం.21-126, జి.అగ్రంహారం, గులివెయిందాల గ్రామం చీపురుపల్లి మండలం, విజయనగరం జిల్లా-535128.	రూ.45,39,358/- (రూపాయలు నలుభై ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై ఎనిమిది మాత్రమే) ఋణ ఖాతా నెం ప్రకారం:- NRE1RAM10E00047. డిమాండ్ నోటీసు తేదీ:- 12.09.2025

ఋణగ్రహీత తనఖా ఉంచిన స్థిరాస్థి వివరణ డాక్యుమెంట్ నెంబర్ 1938/2006 ప్రకారము గల స్థిరాస్తి

విజయనగరం జిల్లా, చీపురుపల్లి ఉపజిల్లా, చీపురుపల్లి మండలం, చీపురుపల్లి పంచాయతీ గులివిందాడ అగ్రహారం రెవెన్యూ గ్రామం లో గల సర్వే నెం.14/1, ఉన్న 1035 చ॥అ॥ యొక్క విస్తీర్ణం కలిగిన RCC భవనం కు చెందిన డో.నెం.17-90 & 17-91 అసెస్‌మెంట్ నెంబర్లు 2847 & 2848, R & B రోడ్డు, 17వ బ్లాక్, గులివిందాడ అగ్రహారం గ్రామం యొక్క ఉత్తరం వైపు 128 చదరపు అడుగుల విస్తీర్ణం లేదా 107.52 చ.మీ.లు ఆస్తికి సరిహద్దులు: **తూర్పు:** స్లాబ్ హౌస్ ఆఫ్ వెండర్స్ (అమ్మేవారి దాబా ఇల్లు) **దక్షిణం:** చీపురుపల్లి నుండి రాజాం వెళ్లే R&B రోడ్డు, **పడమర:** స్లాబ్ హౌస్ ఆఫ్ వెండర్స్,(అమ్మేవారి దాబా ఇల్లు) **ఉత్తరం:** పంచాయతీ రోడ్డు.

సాధారణ ప్రజానీకం అంతటికి ఈ నోటీసు ద్వారా కూడా హెచ్చరిక చేయునది ఏమనగా, ఇందులో పైన తెలిపిన స్థిరాస్థిపై శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క అధీకృత అధికారి చట్టబద్ధమైన స్వాధీనతను కలిగియున్నారు. మరియు ఈ నోటీసు అందిన తరువాత ఋణగ్రహీతలు లేదా ఎవరేని వ్యక్తి శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క ముందస్తు లిఖితపూర్వక సమ్మతి లేకుండా, ఈ నోటీసులో పైన తెలిపిన ఏదైనా సెక్యూర్డ్ ఆస్థిని అమ్మకం, లీజు లేదా మరేవిధంగాను బదిలీ చేయరాదు, లావాదేవీలు జరుపరాదు / అన్యాక్రాంతములు చేయరాదు.

స్థలం : శ్రీకాకుళం; తేదీ : **27.11.2025** సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

కోనేరు కాదు.. కాంప్లెక్స్ రోడ్డే

నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే మార్గమది. వందలాది వాహనాలకు నిలయమది. అధ్వానస్థితిలో దర్శనమిస్తుండడంతో నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంతో పాటు సమీపంలోని ప్రధాన రహదారి దుస్థితి ఇది. నిర్వహణ లేకపోవడంతో భారీ గుంత ఏర్పడింది. చుట్టుపక్కల నుంచి వాడుకనీరు, మురుగు చేరుతుండడంతో చెరువును తలపిస్తోంది. దీంతో ప్రయాణికులు నిత్యం అవస్థలు పడుతున్నారు. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా మార్పు కానరాకపోవడం గమనార్హం. అధికారులు స్పందించాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, పాలకొండ

అన్నప్రసాద పథకానికి రూ.2 లక్షల విరాళం

విజయనగరం అర్బన్, సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి నిత్యాన్నప్రసాద పథకానికి సింహాచలం దేవస్థానం పూర్వ ఈవో సింగాల శ్రీనివాసమూర్తి దంపతులు రూ.2 లక్షల విరాళం అందించారు. విజయనగరం డీఆర్వోగా విధులు నిర్వహించిన ఆయన ఆదివారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య, జేసీ సేధు మాధవన్, ఉప కలెక్టర్లు తదితరులు ఆయన్ను సత్కరించారు.

చెక్కు అందిస్తున్న శ్రీనివాసమూర్తి దంపతులు

మల్లివీడు ప్రాథమిక పాఠశాలలో వందేళ్ల పండగ

ఉపాధ్యాయురాలిని సత్కరిస్తున్న విద్యార్థులు

లక్కవరపుకోట, న్యూస్‌టుడే: లక్కవరపుకోట మండలంలో 1925లో ప్రారంభమైన మల్లివీడు ప్రాథమిక పాఠశాల వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐడియల్ యూత్ అసోసియేషన్, పూర్వ విద్యార్థులు ఆదివారం ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఇప్పటివరకు అక్కడ పనిచేసిన ఉపాధ్యాయుల్లో కొందరిని ఆహ్వానించి, జ్ఞాపికలు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు.

EENADU e Classifieds

JOBS

Wanted PROs & Telecallers (Reputed College, Vizag) PROs Required: Vijayanagaram (Local/ Non-Local) All Areas & Gajuwaka (Vizag) Telecallers Required: Visakhapatnam- Local. Work Location: NAD, Gajuwaka Salary: Negotiable. Contact:9640205759, 8328684222 For Telecallers: 8886465396/ 7702222927.

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజిలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male/Female) కావలెను. సంప్ర: ✆: 8465005959.

విజయనగరం సమీపంలో గల ఆటోమొబైల్ అనుబంధ సంస్థలో పనిచేయుటకు విజయనగరం టౌన్ పరిసర ప్రాంతాలవారు సంప్ర : 9502266999.

విజయనగరంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా 3 వెంచర్లు మార్కెటింగ్ చేయుటకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేయుటకు అనుభవం ఉన్న మార్కెటింగ్ లీడర్లు, యువతీ యువకులు, టెలికాలర్లు, కార్ డ్రైవర్, అకౌంటెంట్ కావలెను. ✆ 8688796746.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

బొబ్బిలి

•బొబ్బిలి •రాజాం •గజపతినగరం •చీపురుపల్లి

కోలాటం ఆడుతున్న చిన్నారులు

ఆధ్యాత్మికతతో నైతిక విలువలు

గజపతినగరం, న్యూస్‌టుడే: ఎం.కొత్తవలసలో సాయిబాబా ఆలయ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల కోలాటం ఆకట్టుకుంది. ఆధ్యాత్మికతతో నైతిక విలువలు పెరుగుతాయని, నవ సమాజ నిర్మాణానికి దోహదం చేస్తాయని మాజీ ఎంపీపీ, తెదేపా మండలాధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి అన్నారు.

తెరపై ఈనాడు

★ ఎస్వీసీ సీతారామా: **ఆంధ్రాకింగ్ తాలూకా** ★ ఎస్వీసీ సీతారామా మినీ: **రాజు వెడ్స్ రాంబాయి** ★ ఎస్వీసీ అప్సర: **రివాల్వర్ రీటా** – న్యూస్‌టుడే, రాజాం
★ లక్ష్మీ థియేటర్: **ఆంధ్రా కింగ్ తాలూకా** ★ వాసవి: **రాజు వెడ్స్ రాంబాయి** ★ టీబీఆర్ స్క్రీన్-1: **రివాల్వర్ రీటా** ★ టీబీఆర్ స్క్రీన్-2: **బిజినెస్‌మేన్** – న్యూస్‌టుడే, బొబ్బిలి

ఫోన్ ఇన్ వాయిదా

బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలి డివిజన్‌లోని సమస్యలపై ఈనాడు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించ తలపెట్టిన ఫోన్ ఇన్ కార్యక్రమం వాయిదా పడినట్లు డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి కిరణ్‌కుమార్ తెలిపారు. కొద్ది రోజుల్లో నిర్వహిస్తామని, ప్రజలు గమనించాలని కోరారు.

ఇబ్బందుల్లేకుండా చర్యలు

బొబ్బిలి గ్రామీణం, న్యూస్‌టుడే: బొబ్బిలి నుంచి పిరిడి మీదుగా బలిజిపేట వెళ్లే రహదారిలో పెరిగిపోయిన తుప్పలను ర.భ శాఖ అధికారులు తొలగించారు. ఇటీవల ఈనాడులో 'తుప్పలు తొలగించకుంటే తిప్పలు' శీర్షికతో చిత్ర కథనం ప్రచురితమైంది. స్పందించిన ఏఈ రాజు చర్యలు చేపట్టారు.

స్పందనకు వందనం

మొక్కల తొలగింపు

రాజాం పట్టణం: పాలకొండ ప్రధాన రహదారిలో కేర్ ఆసుపత్రి సమీపంలోని విద్యుత్తు స్తంభానికి అల్లుకున్న పనికిరాని మొక్కలను అధికారులు తొలగించారు. సమస్యపై ఈనాడులో వార్త ప్రచురితమవడంతో ఏఈ కుమార్ స్పందించి చర్యలు తీసుకున్నారు.

వీధులు శుభ్రం

గరివిడి: కొండపాలెం(గరివిడి) మేజరు పంచాయతీ బద్రిప్రసాద్ కాలనీ ప్రధాన వీధిలో చెత్త పేరుకుపోయింది. గతనెల 30న 'ఈనాడు'లో 'కొండపాలెం.. సమస్యల కూపం' శీర్షికతో కథనం ప్రచురితమైంది. స్పందించిన పంచాయతీ ఈవో నాగమణి, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం సిబ్బందితో శుభ్రం చేయించారు.

సంక్షోభ వసతి గృహాలు... నిదరోని బాలలు

న్యూస్‌టుడే పరిశీలన

బొబ్బిలి, రాజాం, చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాల్లోని పలు వసతిగృహాల్లో సమస్యలు తిష్ఠ వేశాయి. కిటికీలకు, మరుగుదొడ్లకు తలుపులు లేవు, మెష్‌లు కానరావడం లేదు. కొన్నిచోట్ల పాడైనా ఇంతవరకు మరమ్మతులు చేయలేదు. శీతాకాలం కావడంతో చలికి వణుకుతూ.. దోమలతో సావాసం చేస్తున్నారు. ఆదివారం 'న్యూస్‌టుడే' బృందం పరిశీలనలో ఈ అంశాలు వెలుగు చూశాయి. – బొబ్బిలి, గ్రామీణం, తెర్లాం, మెంటాడ, దత్తిరాజేరు, బొండపల్లి, బాడంగి

చీపురుపల్లి/గరివిడి: బాలుర సమీకృత వసతి గృహంలో 80 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ కిటికీలకు మెష్‌లు లేవు. స్నానపు గదుల తలుపులు ఊడిపోయాయి. సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని సంక్షేమ అధికారి సత్యనారాయణ తెలిపారు.

బొబ్బిలి మండలం కలవరాయి బీసీ సంక్షేమ వసతిగృహంలో 108 మంది విద్యార్థులు ఉన్నారు. దీనికి సొంతభవనం లేక అద్దింట్లో నడుపుతున్నారు. కిటకీలకు మెష్‌లు లేవు. స్నానపు గదులు మూడే ఉన్నాయి. ★ పట్టణంలోని బీసీ బాలికల వసతిగృహంలో 36 మంది ఉన్నారు. ఇక్కడ కూడా మెస్‌లు లేవు. ★ రామభద్రపురం బాలుర ఎస్సీ వసతిగృహంలో మరుగుదొడ్లు, స్నానపు గదులు చాలడం లేదు. డైనింగ్‌హాల్ సరిపోక కింద కూర్చుని భోజనాలు చేస్తున్నారు. హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు పంపామని, శీతాకాలం దృష్టిలో పెట్టుకుని రగ్గులు, జంబుఖానాలు పంపిణీ చేశామని సాంఘిక, బీసీ సంక్షేమశాఖ సహాయ సంక్షేమాధికారులు శ్యామలాకుమారి, సత్యనారాయణ తెలిపారు.

★ తెర్లాం ఎస్సీ బాలుర వసతి గృహంలో 39 మంది విద్యార్థులు చదువుతున్నారు. మెష్‌లు చిరిగిపోయాయి. స్తంభాలు శిథిలమయ్యాయి. మరుగుదొడ్లు, స్నానపు గదులు నిరుపయోగంగా మారాయి. సంక్షేమాధికారి అప్పన్న మాట్లాడుతూ.. కొత్త భవనాల నిర్మాణానికి రూ.45 లక్షలు మంజూరయ్యాయని, త్వరలో పనులు చేపట్టి పూర్తి చేస్తామని తెలిపారు.

9 మందికి మూడే మరుగుదొడ్లు

రాజాం, రేగిడి: రాజాం పట్టణంలోని బీసీ సంక్షేమ కళాశాల వసతి గృహంలో గదులుచాలడం లేదు. దుప్పట్లు, జంబుఖానాలు అందించలేదు. తలుపులు పాడై దోమలు ప్రవేశిస్తున్నాయి. కిటికీలకు మెష్‌లు లేవు. మరుగుదొడ్లు చాలడం లేదు. ★ రేగిడి మండలం ఏవీపురం బాలుర బీసీ వసతి గృహంలో స్నానపు గదులు లేక 69 మంది విద్యార్థులు ఆరుబయట స్నానం చేస్తున్నారు. నీటి సౌకర్యం కూడా అంతంతే.

మరుగు'న పడేశారు

గజపతినగరం: బీసీ బాలుర ఉన్నత పాఠశాలలో 27 మంది విద్యార్థులు ఉన్నారు. పైకప్పు కారుతుంది. 3మరుగుదొడ్లు, 3 స్నానపు గదులకు తలుపులు లేవు. మంచాలు ఉన్నప్పటికీ పరుపులు కరవు. కిటికీల మెష్‌లు పాడయ్యాయి.

★ మెంటాడ మండలం ఆంధ్ర ఆశ్రమ పాఠశాలలో 75 మంది చదువుతున్నారు. ఆరు మరుగుదొడ్లకు తలుపులు లేవు.

★ దత్తిరాజేరులోని బీసీ వసతి గృహంలో 42 మంది విద్యార్థులు ఉన్నారు. ఎస్బీఎం పథకంలో ప్రారంభించిన మరుగుదొడ్ల బ్లాకు ఏడాదిగా పునాదులకే పరిమితమైంది.

★ బొండపల్లి మండలం దేవుపల్లి బీసీ బాలికల వసతి గృహంలో తాగునీటి సమస్య ఉంది. బోరు నీరే గతి. కుళాయిలు ఏర్పాటు చేయాలి. పైకప్పు కారుతోంది.

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM)

బొబ్బిలి	80085 74367
గజపతినగరం	80085 74332
రాజాం	80085 74308
గరివిడి	80085 74348

? మండలంలోని తారాపురం బీసీ కాలనీలో సీసీరోడ్లు, కాలువలు నిర్మించాలి. **- స్థానికులు**
★ నిధుల కోసం ప్రతిపాదనలు పంపిస్తాం. **- రమేష్, ఏఈ** – న్యూస్‌టుడే, రామభద్రపురం
? రావివలసలో ప్రధాన రహదారిపై మురుగునీరు ప్రవహిస్తోంది. ఇబ్బంది పడుతున్నాం. **-స్థానికులు** ★ మురుగు పారకుండా చూస్తాం. **-విజయ్‌కుమార్, డిప్యూటీ ఎంపీడీవో** – న్యూస్‌టుడే, గంట్యాడ గ్రామీణం
? గోపాలపురం ప్రధాన వీధిలో చెత్త, మురుగు నిలిచి దోమలు ప్రబలుతున్నాయి. **- స్థానికులు** ★ తొలగించి శుభ్రం చేస్తాం. **- ప్రసాద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్**
– న్యూస్‌టుడే, రాజాం పట్టణం

రక్షిత పథకం.. అధ్వానం

సంతకవిటి మండలం వాసుదేవపట్నం గ్రామంలో ఉన్న రక్షిత మంచినీటి పథకం నిర్వహణ అధ్వానంగా మారింది. శిథిలావస్థకు చేరుకుని పెచ్చులూడుతున్నాయి. పక్కనే ప్రాథమిక పాఠశాల ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చుట్టూ పనికిరాని మొక్కలు పెరిగిపోయి పరిసరాలు అధ్వానంగా మారాయి. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ సంతోష్ వద్ద ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. – న్యూస్‌టుడే, రాజాం గ్రామీణం

గజానికో గుంత.. అడుగు వేసేదెలాగంట?

బొండపల్లి మండలం గొట్లుపాలెం నుంచి కొజిరి వరకు రహదారి గుంతలతో అధ్వానంగా తయారైంది. మట్టి రోడ్డు కావడంతో చిన్న వర్షం పడినా బురదగా మారుతోంది. కొత్త రోడ్డు నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. సకాలంలో నిధులు రాక గుత్తేదారు ఎక్కడివక్కడే వదిలేశారు. దీంతో సమస్య మొదటికొచ్చింది. ఎంపీడీవో జి.గిరిబాల మాట్లాడుతూ త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. – న్యూస్‌టుడే, బొండపల్లి

నాలుగేళ్లుగా పునాదుల్లోనే

బొబ్బిలి మండలంలోని కమ్మవలసలో వెల్‌నెస్ కేంద్రం నిర్మాణం నాలుగేళ్లుగా అసంపూర్తిగా దర్శనమిస్తోంది. గత వైకాపా హయాంలో ఈ పనులు ప్రారంభించారు. సకాలంలో బిల్లులు చెల్లించక గుత్తేదారు ఆపేయడంతో పునాదులకే పరిమితమైంది. చుట్టూ పనికిరాని మొక్కలు పెరిగి అధ్వానంగా మారింది. ప్రస్తుతానికి అద్దె గృహంలో కేంద్రం నడుస్తోంది. ఆగిపోయిన భవనాల వివరాలు ప్రభుత్వానికి తెలియజేశామని, నిధులు వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని ఏఈ రాజశేఖర్ తెలిపారు.– న్యూస్‌టుడే, బొబ్బిలి గ్రామీణం

పట్టాలు.. దాటాలంటే పాట్లు

గరివిడిలో రైలు పట్టాలను దాటేందుకు స్థానికులు పాట్లు పడుతున్నారు. పాలకొండ-విశాఖపట్నం ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న రైల్వే ట్రాక్‌ను దాటేందుకు వంతెన నిర్మించారు. దీంతో పట్టణం రెండుగా విడిపోయింది. వంతెన కింద నడక దారిలో అడ్డుగోడ నిర్మించారు. అవతలి వైపునకు వెళ్లాలంటే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భూగర్భ రైల్వే వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. సమస్యను కేంద్ర రైల్వేశాఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కళా వెంకటరావు తెలిపారు.
– న్యూస్‌టుడే, గరివిడి

వర్షం నీరు కాదు మురుగు

చిత్రం చూసి వర్షం నీరు అనుకునేరు.. గరివిడి మండలం శివరాంలో ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి దుస్థితి ఇది. స్థానికంగా ఉంటున్న ఇళ్ల వాడుక, మురుగు నీరు పారేందుకు మార్గం లేదు. దీంతో ఆదివారం ఇలా రోడ్డుపై పారుతూ కనిపించింది. దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. ఎంపీడీవో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పొలాల్లోకి నీరు వెళ్లకుండా రైతులు అడ్డుకట్ట వేశారని, వారితో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. –న్యూస్‌టుడే, గరివిడి

ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే

నాయుడువలస పర్యటనలో ఎమ్మెల్యే బేబినాయన

రామభద్రపురం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. మండలంలోని నాయుడువలసలో ఆదివారం పర్యటించారు. గ్రామస్థులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రోడ్లు, తాగునీటికి పెద్దపీట వేస్తోందని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తోందన్నారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.తిరుపతిరావు, పాలవలస గౌరు, అప్పన్న, హైమావతి, సీతారామ్, ఈశ్వరరావు, రమేష్, వెంకటి, రామినాయుడు పాల్గొన్నారు. ★ **తెర్లాం:** జగన్నాథవలసలో నిర్మించిన తాగునీటి సరఫరా ట్యాంకును ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇక్కడి సమస్యను ఇటీవల గ్రామస్థులు, స్థానిక తెదేపా నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో తన సొంత నిధులతో బీసీ కాలనీలో దీన్ని ఏర్పాటు చేశారు. ఏఎంసీ ఛైర్మన్ ఎన్.వెంకటినాయుడు, నాయకులు వి.గిరిబాబు, రామకృష్ణనాయుడు, పెరుమాళి, గోపాలవలస తదితరులు పాల్గొన్నారు.

రాంబట్ల చెరువు.. ఆక్రమణల దరువు

న్యూస్‌టుడే–రాజాం గ్రామీణం

ఆక్రమణలతో మెట్ట ప్రాంతంలా మారిన చెరువులోని కొంతభాగం

రాజాం పట్టణం రోజు రోజుకూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతోంది. విద్య, పారిశ్రామికంగా చుట్టు పక్కల గ్రామాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పట్టణం చుట్టు పక్కల గ్రామాల్లో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. చెరువులు, వాగులు, గ్రామ కంఠాలు అనే తేడా లేకుండా కబ్జాలకు గురవుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. రెవెన్యూ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చర్యలు చేపడతాం.. పొనుగుటివలస గ్రామంలోని రాంబట్ల వాని చెరువును ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రెవెన్యూ సిబ్బందికి సూచనలు ఇచ్చాం. చెరువు గర్భంలో అక్రమ నిర్మాణాలు చేపట్టినా. క్రయ, విక్రయాలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – సుదర్శనరావు, తహసీల్దారు, సంతకవిటి

కంచెలు వేసి విక్రయిస్తున్నారు..

రాజాం పురపాలిక పరిధిలోని పొనుగుటివలస గ్రామం సంతకవిటి రెవెన్యూలో ఉంది. గ్రామంలోని రాంబట్ల వాని చెరువు 15.98 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పూర్తిగా ఆక్రమణల బారిన పడి రూపు కోల్పోయింది. సుమారు 6 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైంది. ఇక్కడ సెంటు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర పలుకుతోంది. దీంతో చెరువు పక్కన ఉన్న జిరాయితీ స్థలాల యజమానులు చెరువు గర్భాన్ని కలిపేసుకుంటున్నారు. కొంతమంది చుట్టూ కంచెలు వేసి మరీ భూములు విక్రయించేస్తున్నా.. అధికారులకు కనిపించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చారు. తర్వాత పట్టించుకోకుండా వదిలేశారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మంత్రితో పార్టీలో చేరిన మహిళలు

మెంటాడ, న్యూస్‌టుడే: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి జి.సంధ్యారాణి అన్నారు. ఆదివారం మండలంలోని గుర్ల గ్రామంలో రైతన్నా.. మీకోసం కార్యక్రమం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో రైతులు విక్రయించిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించక ఇబ్బందులు పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం 24గంటల్లోనే నగదు జమ చేస్తుందని, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. మండలంలోని గుర్లగెడ్డ పనులు పూర్తి చేసి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. పెదమేడపల్లి సమీపంలోని మూతాఛానల్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.40లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. * గ్రామానికి చెందిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో వంద కుటుంబాలు వైకాపాను వీడి మంత్రి సమక్షంలో తెదేపాలో చేరారు. బడేవలస, జి.టి.పేట గ్రామాలకు చెందిన పలువురు కూడా చేరారు. మండలాధ్యక్షుడు సీహెచ్ వెంకటరావు, అన్నవరం, ముసలినాయుడు తదితరులు పాల్గొన్నారు.

ప్రదర్శనతో ఆకట్టుకున్న రాజాం బాలికలు

గరివిడి, న్యూస్‌టుడే: నెల్లూరులోని కూచిపూడి కళాక్షేత్రం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా నాట్యాచార్య జి.ఆనంద్ నిర్వహణలో ఆదివారం 350 మంది కళాకారులతో 10 గంటల పాటు నిర్విరామంగా సంప్రదాయ నృత్య సంగీత ప్రదర్శన నిర్వహించారు. ఇందులో రాజాం బాలభవన్ నుంచి 15 మంది బాలికలు పాల్గొన్నారు. ఆ ప్రదర్శనకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం వచ్చినట్లు బాలభవన్ డైరెక్టర్ ఎస్.రమేష్ తెలిపారు.

కాంగ్రెస్‌కు పూర్వ వైభవం

డీసీసీ పదవికి దరఖాస్తు అందిస్తున్న దుర్గాప్రసాద్

గజపతినగరం, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పార్టీ చర్యలు చేపడుతోందని పార్టీ రాష్ట్ర పరిశీలకుడు రాఘవేంద్రదాస్ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసి విధివిధానాలు తెలిపారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి దుర్గా ప్రసాద్ డీసీసీ పదవి తనకు కేటాయించాలంటూ దరఖాస్తును అందించారు. నేతలు పాల్గొన్నారు.

గురజాడ.. వెలుగుజాడ

గురజాడ చిత్ర పటాలను ఆవిష్కరిస్తున్న ప్రతినిధులు, పాఠకులు

బొబ్బిలి, తెర్లాం, న్యూస్‌టుడే: గురజాడ తెలుగు భాషకు వెలుగు తీసుకొచ్చారని, జాతికి విశేష కృషి చేశారని కారుణ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జేసీ రాజు అన్నారు. ఆదివారం బొబ్బిలి శాఖ గ్రంథాలయంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురజాడ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి స్వర్ణకుమారిని సత్కరించారు. ప్రతినిధులు ఎన్.రమేష్, రామకృష్ణ, చిన్నారావు, శర్మ, ఆర్ఎస్ రాజు, సోమేశ్వరరావు, ఎస్.డేవిడ్, పాఠకులు పాల్గొన్నారు. ★ తెర్లాంలో గ్రంథాలయాధికారి సీహెచ్ కృష్ణమూర్తి, విశ్రాంతి ఎంఈవో ఎం.సత్యనారాయణ గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

గుర్ల: ఉన్నత పాఠశాలలో గురజాడ వర్ధంతి సదర్భంగా నిర్వహించిన బాలికల కోలాటం ప్రదర్శన ఆకట్టుకుంది. గురజాడ విజ్ఞానకేంద్రం జిల్లా కన్వీనరు శ్రీనివాసరావు, జిల్లా పశుగణాభివృద్ధి ఛైర్మన్ బి.బంగారు నాయుడు, ఉపాధ్యాయులు గురజాడ చిత్రపటానికి నివాళులర్పించారు.

కుక్కల దాడిలో గొర్రె పిల్లల మృతి

వంగర: తలగాం గ్రామంలో ఆదివారం వీధి కుక్కలు దాడి చేయడంతో పి.గంగులుకు చెందిన అయిదు గొర్రె పిల్లలు మృతి చెందాయి. మరో నాలుగు గాయాల పాలయ్యాయి. పశు వైద్య సిబ్బంది వీటికి చికిత్స అందించారు. కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

అభివృద్ధి పనులకు నిధులు

రాజాం, న్యూస్‌టుడే: పట్టణంలోని గాయత్రీ కాలనీ, మెహరాబాబా, తదితర కాలనీల్లో కమిషనర్ ఎ.రామచంద్రరావు ఆదివారం పర్యటించారు. ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. పరిష్కారానికి చర్యలు చేపడతామని కమిషనర్ తెలిపారు. పలు అభివృద్ధి పనులు చేపడతామన్నారు.

వన సమారాధన

బాడంగి, న్యూస్‌టుడే: మండలంలోని గొల్లాది గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో వనసమారాధన నిర్వహించారు. అంతా సందడిగా గడిపారు. ఈ సందర్భంగా తూర్పు కాపు సంయుక్త యాక్షన్ కమిటీ ఛైర్మన్‌గా నియామకమైన జి.అప్పలస్వామిని సన్మానించారు.

సామాజిక సేవలే ధ్యేయం

గజపతినగరం, న్యూస్‌టుడే: సమాజానికి సేవలు అందించడమే ధ్యేయంగా తమ కళాశాల విద్యార్థులు పనిచేస్తున్నారని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆర్.సత్యనారాయణ అన్నారు. ఆదివారం దావాలపేట పంచాయతీలో ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ప్రారంభించారు. సర్పంచి జ్యోతి, వెంకటరావు, తిరుపతిరావు, ఎన్ఎస్ఎస్ అధికారులు శ్రీనివాసరావు, భానుప్రసాద్ పాల్గొన్నారు.

'సంక్షేమాన్ని విస్మరించారు'

వంగర: రైతు సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించిందని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం కొత్తవలసలో విలేకర్లతో మాట్లాడారు. విత్తనాలు, ఎరువులు సకాలంలో సరఫరా చేయలేదని ఆరోపించారు. బీమా, రాయితీ అందించలేదన్నారు. ఇటీవల తుపానుకు నష్ట పోయిన రైతులకు నేటికీ పరిహారం చెల్లించలేదన్నారు. ఎంపీపీ సురేష్‌ముఖర్జీ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

రామభద్రపురం: తారాపురం జాతీయ రహదారిపై పిల్లా రమణ పశువులను తోలుకుని వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో ఆయన తలకు తీవ్ర గాయాలవడంతో విజయనగరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన భార్య సాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అవకాశాలు అంది పుచ్చుకుంటేనే ప్రగతి

గంట్యాడ, న్యూస్‌టుడే: అవకాశాలు అందిపుచ్చుకుంటేనే ప్రగతి సాధించగలమని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ ఏఎస్ ప్రకాశరావు అన్నారు. ఆదివారం గంట్యాడ కేపీఎన్ బీఈడీ కళాశాలలో చేయూత ఫౌండేషన్, సాయి వెంకటనారాయణ సొసైటీలు సంయుక్తంగా నిర్వహించిన జాబ్‌మేళాను ప్రారంభించారు. 68 మంది పాల్గొనగా 20 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని ట్రైనింగ్ ఇన్‌ఛార్జి రేవళ్ల సతీష్ తెలిపారు. చేయూత ఫౌండేషన్ అధ్యక్షుడు రాము, సాయివెంకటనారాయణ సొసైటీ అధ్యక్షుడు సాయినితిన్, కంపెనీల హెచ్‌ఆర్‌లు శ్రీను, గణేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగమేళాలో మాట్లాడుతున్న ప్రకాశరావు

వృత్తి విద్యా కోర్సులకు ప్రయోగశాలలు

ఐటీ ప్రయోగశాలలో శిక్షణ

చీపురుపల్లి, న్యూస్‌టుడే: చీపురుపల్లి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఐటీ-ఐటీ అండ్ ఎనేబుల్డ్ సర్వీసెస్(ఐటీఈఎస్), ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్‌వేర్ వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐటీ- ఐటీఈఎస్‌కు కోర్సులకు గాను ఇక్కడికి 10 కంప్యూటర్లు, ప్రింటర్, ఎలక్ట్రానిక్స్ విభాగానికి ప్రయోగశాల, ఇతర పరికరాలను ప్రభుత్వం ఇటీవల సరఫరా చేసింది. శిక్షకులు కూడా అందుబాటులో ఉండడంతో 9, 10 తరగతుల విద్యార్థులకు వారానికి నాలుగు క్లాసులు బోధిస్తున్నారు. వారికి ఏడాది చివరిలో పరీక్షలు నిర్వహించి ధ్రువపత్రాలు అందజేస్తామని ఉపాధ్యాయులు తెలిపారు.

పల్లె పండగ నిధులు జమ

బొబ్బిలి గ్రామీణం, న్యూస్‌టుడే: పల్లె పండగ పేరిట చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం రెండు రోజుల క్రితం చెల్లించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చేసిన ఆయా పనులు చేపట్టిన గుత్తేదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు శుక్ర, శనివారాలు జమ చేయడంతో హర్షం వ్యక్తమవుతోంది. బొబ్బిలి డివిజన్‌లోని బొబ్బిలి, రాజాం, గజపతినగరం సబ్ డివిజన్ల పరిధిలో 13 మండలాలకు రూ.1003.95 లక్షలు విడుదల చేసినట్లు ఈఈ రమణమూర్తి తెలిపారు. సంక్రాంతి నాటికి మిగతా పనులు పూర్తిచేసి బిల్లులు చెల్లించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. మార్చిలో చేసిన పనులకూ త్వరలో చెల్లిస్తామని పేర్కొన్నారు.

మెట్టవలసలో నిర్మించిన సిమెంటు రహదారి

మార్కెట్లో పశువుల తిష్ఠ

బొబ్బిలి పట్టణంలోని మార్కెట్‌లో పశువులతో అటు వ్యాపారులు, వినియోగదారులను ఇబ్బందులు పడుతున్నారు. గుంపులుగా తిరుగుతున్నాయని, కూరగాయలు తినేస్తున్నాయని వాపోయారు. వినియోగదారుల సంచులు లాగేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో పెంపకం దార్లకు నోటీసులు ఇచ్చామని, మళ్లీ చెబుతామని, రహదారులు, బహిరంగ ప్రదేశాల్లోకి పశువులు రాకుండా చర్యలు తీసుకుంటామని శానిటరీ ఇన్‌స్పెక్టర్ మురళి అన్నారు.
– న్యూస్‌టుడే, బొబ్బిలి

తుపాను గుబులు .. రైతు పరుగు

వరిపైరును పొలాల్లోనే వేస్తున్న రైతులు

మెంటాడ, న్యూస్‌టుడే: బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను కారణంగా అన్నదాతల గుండెల్లో గుబులు పుడుతోంది. వరి పంట చేతికొచ్చే సమయంలో ఆకాశం మేఘావృతం కావడంతో రైతులు పంటను కోసి, పొలాల్లో కుప్పలు వేసి పరదాలు కప్పుకొంటున్నారు. మరి కొందరు కల్లాలకు తరలించి జాగ్రత్త చేసుకుంటున్నారు.

ప్రపంచ ఎయిడ్స్ దినం
డిసెంబర్ 1, 2025
ఆరోగ్య హక్కు
నా ఆరోగ్యం నా హక్కు
◆ ఎయిడ్స్ గురించి తెలుసుకోండి - ఇతరులకు తెలియజేయండి
◆ హెచ్.ఐ.వి. వ్యాప్తిలేని వివక్షతారహిత సమాజాన్ని సాధిద్దాం
గమనిక: హెచ్.ఐ.వి. ఎయిడ్స్ సోకిన నిరుపేదలైన బాలబాలికలకు ఉచితంగా చదువు, భోజనం, వసతి మా చిల్డ్రన్ హోమ్‌లో కల్పించబడును.
బ్రైటర్ ఫ్యూచర్ డెవలప్‌మెంట్ ట్రస్ట్
కంటోన్మెంట్, సెయింట్‌మేరిస్ స్కూల్ ప్రక్కన, విజయనగరం, ఫోన్: 08922-274141
శాంతినివాస్ చిల్డ్రన్ విలేజ్, ఒంపల్లి రోడ్, గొట్లాం, సెల్: 9849529190, 7036218454

(c) eenadu

విజయనగరం

• విజయనగరం • నెల్లిమర్ల • ఎస్.కోట

బాబామెట్టలో అధ్వాన స్థితిలో మరుగుదొడ్డు

వసతి.. దోమలకే!!

దాసన్నపేటలోని కేంద్రంలో తలుపు దుస్థితి

ఎస్.కోటలోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల వసతిగృహంలో ఊడిపోయిన మెష్‌లు

జిల్లాలోని పలు వసతిగృహాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. నిర్వహణ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం, ఎస్.కోట, నెల్లిమర్ల నియోజకవర్గాల పరిధిలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ● ఎస్.కోటలోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల కేంద్రంలో 203 మంది బాలలుండగా.. కేవలం 66 మంచాలే ఉన్నాయి. అవి కూడా చాలావరకు పాడయ్యాయి. ఒక్కో మంచానికి ముగ్గురు చొప్పున నిద్రిస్తున్నారు. కిటికీలకు మెష్‌లు లేవు. దీంతో దోమలు గదుల్లోకి వస్తున్నాయి. పదేసి చొప్పున స్నానపు గదులు, మరుగుదొడ్లు ఉన్నాయి. సరిపోక కొందరు బయటకు వెళ్తున్నారు. ఆవరణలో అపరిశుభ్రత నెలకొంది. ● నగరపాలిక పరిధిలోని దాసన్నపేట, బాబామెట్ట, బీసీ కళాశాల కేంద్రాల్లో కనీస సదుపాయాలు లేవు.

– న్యూస్‌టుడే, ఎస్.కోట, మయూరికూడలి

ఘనంగా గురజాడ గౌరవ యాత్ర

యాత్రలో పాల్గొన్న కవులు, రచయితలు, ప్రముఖులు, విద్యార్థులు

విజయనగరం కంటోన్మెంట్, ఉడాకాలనీ, న్యూస్‌టుడే: నవ సమాజానికి నాంది పలికిన గురజాడ అప్పారావు అందరికీ ఆదర్శనీయుడని సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తెలకపల్లి రవి అన్నారు. గురజాడ వర్ధంతి సందర్భంగా నగరంలో ఆదివారం గురజాడ గౌరవ యాత్ర చేపట్టారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో రవి మాట్లాడారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఎనలేని కృషి చేశారన్నారు. వెంకటేశ్వరరావు, కత్తి పద్మ, భీశెట్టి బాబ్జీ, రొంగలి పోతన్న, నాలుగెస్సల రాజు తదితరులు పాల్గొన్నారు. ● పౌరవేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు కేఆర్డీ.ప్రసాద్, వి.ఎస్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

పురస్కారాల ప్రదానం..

కంటోన్మెంట్, పూసపాటిరేగ, నెల్లిమర్ల, న్యూస్‌టుడే: గురజాడ వర్ధంతి సందర్భంగా ఆదివారం విజయనగరంలోని క్షత్రియ కల్యాణ మండలంలో జాతీయ స్థాయి గురజాడ విశిష్ట కవితా పురస్కారాలను ప్రదానం చేశారు. పూసపాటిరేగ జడ్పీ ఉన్నత పాఠశాల చిత్రకళా ఉపాధ్యాయుడు **ఇనపకుర్తి చిన్న సత్యనారాయణ** రచించిన 'నదిని కాపాడుకుందాం' అవార్డుకు ఎంపికైంది. ఆయనకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్.మానవేంద్రనాథ్ రాయ్, ఎస్పీ దామోదర్ తదితరులు పురస్కారం అందించారు. ● జరజాపుపేట విద్యార్థినులు ఎం.లాస్య, డి.తనుశ్రీ ప్రత్యేక బహుమతులను అందుకున్నారు.

తెరపై ఈనాడు

❖ ఎన్సీఎస్: **ఆంధ్రా కింగ్ తాలూకా** ❖ శ్రీకృష్ణ: **రాజు వెడ్స్ రాంబాయి** ❖ ఆదిత్య: **కె.ర్యాంప్** ❖ లీలామహల్: **రివాల్వర్ రీటా** ❖ రంజనీ స్క్రీన్-1: **ఆంధ్రా కింగ్ తాలూకా** ❖ శివరంజనీ స్క్రీన్-2: **రివాల్వర్ రీటా** ❖ హిమగిరి: **12ఎ రైల్వే కాలనీ** ❖ సప్తగిరి: **మఫ్టీ పోలీస్** – న్యూస్‌టుడే, కంటోన్మెంట్

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)

విజయనగరం పట్టణం	80089 02900
విజయనగరం గ్రామీణం	80085 74317
ఎస్.కోట	8008574326
భోగాపురం	70959 54646

?: కామాక్షినగర్‌లో నెల రోజుల నుంచి కాలువలను శుభ్రం చేయడం లేదు. **– విజయభారతి, స్థానికురాలు** ● సిబ్బందిని పంపించి చర్యలు తీసుకుంటాం. **– కె.సాంబమూర్తి, ప్రజారోగ్య అధికారి**

?: రాక్ గార్డెన్‌లో ఆరు దీపాలు, నెహ్రూ చిల్డ్రన్స్ పార్కులో మూడు దీపాలు వెలగడం లేదు. **– స్థానికులు** ● పరిశీలించి, బాగు చేయిస్తాం. **– స్రవంతి, ఏఈ, నగరపాలక సంస్థ**

– న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

కాలువలోని పైపులైన్ తొలగింపు

స్పందనకు వందనం

లక్కవరపుకోట, న్యూస్‌టుడే: మండలంలోని రంగాపురం గ్రామంలో మురుగు కాలువల్లో ఉన్న రక్షిత మంచినీటి పైపులైన్ మార్పు చేశారు. కాలువలో ఉండడం వల్ల లీకులు ఏర్పడి తాగునీరు కలుషితమవుతోందని గ్రామస్థులు ఆందోళన చెందారు. దీంతో గత నెల 29న ఈనాడులో వార్త ప్రచురితమైంది. స్పందించిన డిప్యూటీ ఎంపీడీవో కుమార్ సిబ్బందితో బయటకు తీయించి కొత్త కనెక్షన్ వేయించారు.

పెచ్చులూడుతున్న పీహెచ్‌సీ భవనం

జామి పీహెచ్‌సీ భవనంలో ఆయుర్వేదిక్ వైద్య గది శిథిలావస్థకు చేరి స్లాబు పెచ్చులూడి పడిపోతుంది. దీంతో సిబ్బంది విధులు నిర్వహించేందుకు భయపడుతున్నారు. నిర్మాణంలో ఉన్న నూతన భవనం ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియని పరిస్థితి. విషయం వైద్యాధికారి విజయరాజు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా నూతన భవనంలో గది కేటాయించనున్నట్లు తెలిపారు. – న్యూస్‌టుడే, జామి

కూలే స్థితిలో విద్యుత్తు స్తంభం

నగరపాలిక పరిధిలోని విద్యుత్తు స్తంభాలు భీతిగొల్పుతున్నాయి. అడుగులు వదిలేసి, ఒరిగి కనిపిస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇనుప స్తంభాల విషయంలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. కొత్తాగ్రహారం ఒకటో లైను రిజిస్ట్రార్ కార్యాలయం దారిలో కాలువ పక్కనున్న స్తంభం దెబ్బతింది. కిందున్న సిమెంటు దిమ్మ సైతం పగిలిపోయింది. ఏ క్షణమైనా కూలే ప్రమాదముందని స్థానికులు చెబుతున్నారు. వెంటనే మార్చుతామని ఏపీఈపీడీసీఎల్ టౌన్ డివిజన్ ఈఈ పి.త్రినాథరావు న్యూస్‌టుడేకు తెలిపారు. – న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

పలకలు ఊడి ప్రమాదకరంగా

నగరంలో పలుచోట్ల కల్వర్టు పలకలు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఎక్కడికక్కడే ధ్వంసమయ్యాయి. కొన్నిచోట్ల విరిగిపోయాయి. దాదాపు అన్ని డివిజన్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. వినాయకనగర్‌లోని యోగా కళాశాల, పాఠశాల దారిలో ఇబ్బందులున్నాయి. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల వారు కోరుతున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు. – న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

అధ్వానంగా బియ్యాలపేట దారి

విజయనగరం మండలంలోని ధర్మపురి, బియ్యాలపేట నుంచి సుంకరిపేట, మలిచర్ల వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. నిర్వహణ లేకపోవడంతో ఎక్కడికక్కడే గుంతలు ఏర్పడ్డాయి. నగరపాలిక పరిధిలోని ధర్మపురి, పద్మావతినగర్, రింగురోడ్డు తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ మార్గమే దిక్కు. గోతుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై ఎంపీడీవో శ్రీనివాసరావును 'న్యూస్‌టుడే' వివరణ కోరగా.. పరిశీలించి, చర్యలు తీసుకుంటామని చెప్పారు.– న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం

నూతన కార్యవర్గం ఎన్నిక

విద్యావిభాగం, న్యూస్‌టుడే: డెమొక్రటిక్ పీఆర్టీయూ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక నగరంలోని సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగింది. అధ్యక్షుడిగా ఎం.పైడినాయుడు, కార్యదర్శిగా రెడ్డి బాస్కరరావు, గౌరవాధ్యక్షుడిగా పువ్వల శ్రీనివాసరావు, వర్కింగ్ అధ్యక్షుడిగా ఇనుముల నారాయణస్వామి, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎండీ షరీఫ్, కోశాధికారిగా కె.పైడిపునాయుడు ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.లోకనాథం, సంఘం సభ్యులు కంది వెంకటరమణ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు.

అధ్యక్ష, కార్యదర్శులను సన్మానిస్తున్న నాయకులు

సకాలంలో ధాన్యం కొనుగోళ్లు: ఎమ్మెల్యే

ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, కూటమి నాయకులు

విజయనగరం గ్రామీణం, న్యూస్‌టుడే: విజయనగరం నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సక్రమంగా సాగుతోందని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. కొన్ని గంటల్లోనే నగదు జమవుతోందని చెప్పారు. ఆదివారం సాయంత్రం విజయనగరం మండలం కోరుకొండపాలెంలో అన్నదాత సుఖీభవ, రైతన్నా మీకోసం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దళారులను నమ్మొద్దని, రైతు సేవా కేంద్రాలను ఆశ్రయించాలన్నారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి పథకాలపై అవగాహన కల్పించారు. నాయకులు కర్రోతు నర్సింగరావు, బొబ్బాది చంద్రునాయుడు, గంటా పోలినాయుడు, పాశి అప్పలనాయుడు, రామారావు, కోదండరామ్ తదితరులు పాల్గొన్నారు.

జనసేన పార్టీ ఆత్మీయ కలయిక

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: నెల్లిమర్ల మండలంలోని సారిపల్లి నగర వనంలో ఆదివారం జనసేన పార్టీ సభ్యులంతా ఒకచోట చేరి సందడిగా గడిపారు. ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాట్లాడుతూ పవన్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా నాయకులు ఆమెను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో లోకం రామ్‌ప్రసాద్, వెంకటరమణ, నాయుడు, రఘు తదితరులు పాల్గొన్నారు.

లాభసాటి వ్యవసాయమే ప్రభుత్వ ధ్యేయం

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: లాభసాటి వ్యవసాయమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఆదివారం ఎస్.కోట మండలంలో చినఖండేపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్, పార్టీ మండలాధ్యక్షుడు అచ్చింనాయుడు, పీఏసీఎస్ ఛైర్మన్లు ఎం.శ్రీను, జీఎస్ నాయుడు, డైరెక్టరు శ్రీనివాసరాజు, తహసీల్దారు శ్రీనివాసరావు, ఎంఏవో రవీంద్ర, సీఎస్‌డీటీ జయలక్ష్మి, రామసత్యం, సన్యాసినాయుడు, సూరప్పారావు తదితరులు పాల్గొన్నారు.

భవన నిర్మాణానికి సహకారం..

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: శృంగవరపుకోటలో వెలమ సంఘం భవన నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఆదివారం పట్టణ శివారు పుణ్యగిరి రోడ్డులో నిర్వహించిన వెలమ సంక్షేమ సంఘం కార్తిక వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. తాటిపూడి ప్రాజెక్టుకు గొర్రిపాటి బుచ్చి అప్పారావు పేరు పెట్టేందుకు కృషి చేసినందుకు ఆమెను సన్మానించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఎస్.కోట మండలం చినఖండేపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే లలితకుమారి

అసెంబ్లీని ముట్టడిస్తాం

విద్యావిభాగం: వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎన్.నాగభూషణం డిమాండ్ చేశారు. ఆదివారం అమర్‌భవన్‌లో మాట్లాడారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని, త్వరలో అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు.

విలువలతో కూడిన విద్య అవసరం

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: విద్యార్థులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యనభ్యసించాలని సంస్కృత పండితుడు విన్నకోట భాస్కరశర్మ అన్నారు. ఆదివారం ఉదయం పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో సుపథ ప్రతిభ పరీక్షలు నిర్వహించారు. 14 పాఠశాలల నుంచి 613 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సుపథ రూపకర్త యూవీఎఎన్.రాజు, విన్నకోట కస్తూరి, కె.సత్యనారాయణ విజేతలకు బహుమతులు అందించారు.

150 మందికి వైద్య పరీక్షలు

ఎస్.కోట: పుణ్యగిరిలో వెలమ సంఘం వనభోజనాల సందర్భంగా ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 150 మంది వైద్య సేవలు పొందారు. వారికి వైద్యులు రామునాయుడు, సువర్ణరేఖ, కె.రామ్మూర్తి, జీవీకే.ప్రసాద్, రంధి సువర్ణరేఖ పరీక్షలు నిర్వహించారు.

బాధితుడికి ఆర్థిక సాయం

భోగాపురం, న్యూస్‌టుడే: మండలంలోని సవరవిల్లి పంచాయతీ ఉప్పాడపేట గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు ఉప్పాడ గౌరీరెడ్డి కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. స్థానిక జనసేన నాయకులు ఆయన్ను పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. పార్టీ మండలాధ్యక్షుడు రమణ, త్రినాథ్, రాధాకృష్ణ, నవీన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అవీ.. ఇవీ.. అన్నీ

వృద్ధులకు అండ

మయూరి కూడలి: నగరానికి చెందిన మేమున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ వృద్ధులు, అనాథలకు అండగా నిలిచింది. ఆదివారం 100 మంది దుప్పట్లు అందించినట్లు అధ్యక్షుడు కంది సత్యనారాయణమూర్తి తెలిపారు.

జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారిగా రాజశేఖర్

కొత్తవలస, న్యూస్‌టుడే: కొత్తవలస మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో సీనియర్ సహాయకుడు జి.రాజశేఖర్ డిప్యూటీ ఎంపీడీవోగా పదోన్నతి పొందారు. మండలానికి గ్రామ/వార్డు సచివాలయ అధికారిగా ఆయన్ను కలెక్టర్ నియమించినట్లు ఎంపీడీవో రమణయ్య తెలిపారు. కొత్తవలస మేజరు పంచాయతీ కార్యదర్శి బి.శైలజకు డిప్యూటీ ఎంపీడీవోగా పదోన్నతి లభించగా.. ఆమెను వేపాడ మండల గ్రామ/వార్డు సచివాలయ అధికారిగా నియమించడంతో శనివారం ఈవో విధుల నుంచి రిలీవ్ అయ్యారు. ఆమె స్థానంలో జూనియర్ సహాయకుడు కృష్ణ ఇన్‌ఛార్జి ఈవోగా బాధ్యతలు స్వీకరించినట్లు డీపీవో తెలిపారు.

వేతనాలు పెంచాలని డిమాండు

విజయనగరం మయూరి కూడలి, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను ప్రధాన కేంద్రాలుగా మార్చాలని అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.పైడిరాజు, అనసూయ డిమాండ్ చేశారు. ఆదివారం విజయనగరంలోని శ్రామికభవనంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12న కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతామన్నారు. రెండేళ్ల క్రితం ధర్నాలు, నిరసనలు చేపట్టగా.. ఆదుకుంటామని చెప్పి.. నేడు స్పందించకపోవడం తగదన్నారు. అనంతరం ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న కార్యకర్తలు

మహాసభల విజయవంతానికి పిలుపు

మయూరి కూడలి, న్యూస్‌టుడే: కడపలో ఈనెల 6, 7వ తేదీల్లో జరగనున్న సీపీఎంఎల్ 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు బి.శంకరరావు కోరారు. ఆదివారం నగరంలోని కోట వద్ద బ్యానర్లు, కరపత్రాలను ప్రదర్శించారు. కార్మికులకు అండగా నిలవాలన్నారు. ❖ విశాఖలో జరిగే సీఐటీయూ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని సిటూ జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ.రమణ పిలుపునిచ్చారు.

విజయనగరంలోని కోట వద్ద బ్యానర్లు, కరపత్రాలు ప్రదర్శిస్తున్న సీపీఐ నాయకులు, కార్యకర్తలు

కూటమిలో ప్రాధాన్యం కల్పించాలి

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు స్థానిక ఎమ్మెల్యే లలితకుమారి తమకు ప్రాధాన్యమివ్వడం లేదని భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు అప్పారావు అన్నారు. ఆదివారం ఉదయం శృంగవరపుకోట పట్టణంలోని ఓ వేడుకా మందిరంలో జరిగిన పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశంలో మాట్లాడారు. నామినేటెడ్ పదవుల్లో మొండిచేయి చూపారని సీనియర్ నాయకుడు సీహెచ్‌ఆర్‌కే.ప్రసాద్ అన్నారు. ఎం.శ్రీను, లోకాభిరామకోటి, మోహనరావు, పవన్‌కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు అప్పారావు

ఉత్సాహంగా క్రికెట్ పోటీలు

విజేతలతో ఎంఈవో సూర్యనారాయణమూర్తి

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని నెల్లిమర్ల ఎంఈవో సూర్యనారాయణమూర్తి అన్నారు. ఆదివారం నగర పంచాయతీ పరిధిలోని క్రీడా మైదానంలో గుర్ల, నెల్లిమర్ల మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు జరిగాయి. ఇందులో ఆతిథ్య జట్టు గెలుపొందింది. ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా ఎన్.కిరణ్ ఎంపికవగా, ఉత్తమ బౌలర్‌గా హరి మోహన్ నిలిచారు. పిన్నింటి వాసు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. వీరికి ఎంఈవో పతకాలు, ట్రోఫీ అందించారు. గుర్ల ఎంఈవో ఎం.శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయుడు ఆనంద్‌మూర్తి తదితరులు పాల్గొన్నారు.

జీవన సాఫల్యం భగవద్గీతతోనే సాధ్యం

పుస్తకాలు అందిస్తున్న ప్రముఖులు

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: జీవన సాఫల్యం భగవద్గీతతోనే సాధ్యమని సిమ్ సంస్థ వ్యవస్థాపకుడు, న్యాయవాది బొబ్బిలి రామకృష్ణ అన్నారు. ఆదివారం ఉదయం ఎస్.కోట మండలంలోని భర్తాపురం కల్యాణ ప్రసన్న వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత సప్తాహ కార్యక్రమం నిర్వహించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు గొర్లె సూర్యనారాయణ సహకారంతో బాలలకు స్వామి వివేకానంద జీవిత చరిత్ర, భగవద్గీత పుస్తకాలను అందించారు. వీహెచ్‌పీ ఉత్తరాంధ్ర జిల్లాల కార్యదర్శి నాగభూషణం, శ్రీరామ్, సత్యనారాయణ, జయవిష్ణు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి

జామి, న్యూస్‌టుడే: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని పలువురు నాయకులు డిమాండు చేశారు. జామిలో ఆదివారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడారు. ప్లాంటుకు గనులు కేటాయించాలని, ప్రభుత్వం మంజూరు చేసిన రూ.11 వేల కోట్ల ప్యాకేజీ ఉద్యోగుల జీతాలకు కాకుండా ప్లాంటు అభివృద్ధికి ఖర్చు చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ ఎస్.కోట నియోజవర్గ అధ్యక్షుడు తిరుపతి, రవికుమార్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

వాహన చోదకులపై కేసులు

లక్కవరపుకోట: ఎల్.కోట పోలీసులు ఆదివారం భీమాళి, రంగారాయపురం గ్రామాల సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి నడిపితే ఏడు రోజుల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తున్నట్లు ఎస్సై నవీన్‌పడాల్ తెలిపారు. నిబంధనలు పాటించని పలువురిపై కేసులు నమోదు చేశామన్నారు.

PUBLIC NOTICE

IN THE HONOURABLE COURT OF THE PRINCIPAL SENIOR CIVIL JUDGE, VIZIANAGARAM

E.P. 18/2021 IN O.S. 328/2013

Between:

Keerthi Satyanarayanamma ...Decree Holder

AND:

Bangaru Umavathi ...Judgement Debtor

In pursuant to the orders of the Honourable Principal Senior Civil Judge, Vizianagaram in E.P. 18/2021 in O.S. 328/2013 Dated 14.11.2025, the general public are hereby informed that there is a public auction to be conducted with regard to the property mentioned hereunder, before the Honourable Principal Senior Civil Judge, Vizianagaram on **15.12.2025.** The interested bidders/ auction purchasers can come and participate in the public auction to be held on **15.12.2025 by 10.30 AM** before the Honourable Principal Senior Civil Judge, Vizianagaram.

PARTICULARS OF PROPERTY

Vizianagaram District, Vizianagaram Sub-Registrar, Vizianagaram Municipality, Pradeep Nagar Colony, RCC Slab House, bearing D. No. 18-18/1-93 having the following boundaries:

BOUNDARIES: East: Vacant Site; **South:** Rasta; **West:** Vacant Site; **North:** Aruna Jute Mill Quarters.

Decree Holder Value	: Rs. 4,38,061.00
Market Value	: Rs. 1,16,46,000.00
Amine Value	: Rs. 10,00,000.00
Proclamation and Sale	**: 15.12.2025**
Further Hearing	**: 22.12.2025**

Sri T. V. SRINIVASA RAO,

ADVOCATE FOR DECREE HOLDER, KOTHAPETA, VIZIANAGARAM.

పరుగు వేగాన అభివృద్ధి పనులు

– న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు పరుగు పెడుతున్నాయి. పలు డివిజన్లలో రోడ్లు, కాలువల నిర్మాణాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. నిధి పోర్టల్ ద్వారా ఇటీవల గుత్తేదారులకు రూ.3.50 కోట్ల మేర బకాయిలు మంజూరు చేశారు. దీంతో వారు ముందుకొస్తున్నారు. ఇక్కడ అన్ని విభాగాల పరిధిలో రూ.34.42 కోట్లతో 307 పనులు మంజూరుకాగా 65 వరకు పూర్తయ్యాయి.

ఆబాద్‌వీధిలో రూ.9.75 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు

ఇదీ పరిస్థితి.. (రూ.కోట్లలో)

అంశం	పనులు	నిధులు
మంజూరు	307	34.42
పూర్తి	65	5.67
ప్రగతి	112	15.26
ప్రారంభం	109	10.69
అగ్రిమెంటు	15	2.32
టెండర్లు	6	0.47

సీడీఎంఏకు సిఫార్సు లేక..

ఇటీవల గుత్తేదారులు 13 రోజుల పాటు సమ్మె నిర్వహించారు. బకాయిల విడుదలకు డిమాండు చేశారు. అధికారులు సానుకూలంగా స్పందించి సీడీఎంఏకు ప్రతిపాదన పంపించారు. మరోవైపు నిధి పోర్టల్ ద్వారా తొలుత రూ.8.50 కోట్లు, రెండోసారి రూ.2.50 కోట్ల పనులకు సంబంధించిన బిల్లులను అప్‌లోడ్ చేశారు. ఇందులో కొంత మేర విడుదలయ్యాయి. దీంతో పనులు ఊపందుకున్నాయి.

సకాలంలో పూర్తికి చర్యలు..

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయనున్నాం. గుత్తేదారులంతా ముందుకు వస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తప్ప, దాదాపు అన్నిచోట్లా కొనసాగుతున్నాయి. సకాలంలో ప్రారంభించకుంటే నోటీసులు ఇస్తున్నాం. రోడ్లు, కాలువలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది.

– పి.నల్లనయ్య, కమిషనరు, నగరపాలక సంస్థ

కరాటేలో బాలలకు పతకాలు

విద్యార్థులతో శిక్షకుడు శ్రీనివాసరావు

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: ఎస్.కోటలోని మోహంతీస్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు జాతీయ ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్-2025 పోటీల్లో సత్తాచాటి పతకాలు సాధించారని ప్రిన్సిపల్ ఎం.శాంతి తెలిపారు. వివిధ విభాగాల్లో వి.హార్దిక్ వినయ్(బంగారు పతకం), జి.తపస్య శర్మ(వెండి), వి.ప్రీతమ్(రజతం), వి.సోహన్(రజత) ఎ.తేజస్వరూప్ రజత పతకం సాధించినట్లు చెప్పారు. ఆదివారం శిక్షకుడు శ్రీనివాసరావు, విద్యార్థులను అభినందించారు.

రాష్ట్రస్థాయి ప్రతిభ పరీక్షలో విద్యార్థిని సత్తా

ద్వారపూడి సిరిహర్షిత

వేపాడ, న్యూస్‌టుడే: వేపాడ మండలంలోని బక్కునాయుడుపేట ఆదర్శ పాఠశాలకు చెందిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతున్న విద్యార్థిని ద్వారపూడి సిరిహర్షిత నేషనల్ సైన్సు టాలెంట్ సెర్చ్ పరీక్షలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ రావాడ ఈశ్వరరావు తెలిపారు. ఆదివారం అభినందించారు.

అంతర్జాతీయ ఎయిడ్స్ డే దినోత్సవం

❖ ఎయిడ్స్ అంటించుకునే వ్యాధి - అంటువ్యాధి కాదు.

❖ తగిన జాగ్రత్తలు పాటించండి - ఎయిడ్స్‌ని తరిమికొట్టండి.

RES - NGO's VIZIANAGARAM

(c) eenadu

ముఖ్యమంత్రి రాక నేడే

- లబ్ధిదారు ఇంటికెళ్లి పింఛను అందజేయనున్న చంద్రబాబు
- గొల్లగూడెంలో ప్రజలు, కార్యకర్తలతో వేర్వేరుగా భేటీ

ఏర్పాట్లను మంత్రి పార్థసారథికి వివరిస్తున్న వెట్రిసెల్వి తదితరులు

ఈనాడు-ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏలూరు జిల్లాకు వస్తున్నారు. గతానికి భిన్నంగా, వినూత్నంగా ఆయన పర్యటనలు ఉంటున్నాయి. క్షేత్రస్థాయిలో పేదల సమస్యలు, వారి కష్టాల్ని నేరుగా వారి ఇంటికే వెళ్లి తెలుసుకుని అండగా నిలుస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి తొలుత గొల్లగూడెం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన గోపినాథపట్నం వెళతారు. గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ పింఛనే ఆసరాగా జీవిస్తున్న గుడ్ల నాగలక్ష్మి ఇంటికి వెళ్లి పింఛను అందజేస్తారు. తర్వాత ఆమె యోగక్షేమాలు, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం తిరిగి గొల్లగూడెం ప్రజావేదిక వద్దకు వస్తారు.

వ్యవసాయ ఉత్పత్తులపై చిత్ర ప్రదర్శన.. గొల్లగూడెం ప్రజా వేదిక సమీపంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకిస్తారు ఇదిముగిసిన తర్వాత సమీపంలో ఉన్న ప్రజా వేదిక వద్దకు వెళతారు.

గ్రామస్థులతో మమేకం.. ప్రజా వేదిక వద్ద గ్రామాభివృద్ధి.. పేదలను ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీ4 కార్యక్రమంపై సీఎం కీలకోపన్యాసం చేస్తారు. అంతకు ముందు ప్రజలతో సమావేశమవుతారు. ఇది ముగిసిన తర్వాత కొంత విరామం తీసుకుని హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.

పకడ్బందీగా ఏర్పాట్లు.. సీఎం రాక దృష్ట్యా ఏలూరు జిల్లా యంత్రాంగం మూడు, నాలుగురోజుల నుంచి గొల్లగూడెంలోనే ఉండి ఆయా పనులను పర్యవేక్షిస్తోంది. పక్కాగా ఏర్పాట్లు చేసింది. మంత్రి పార్థసారథి, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాప్ శివ కిశోర్, జేసీ అభిషేక్ గౌడ ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజావేదిక, కార్యకర్తల సమావేశ మందిరాలను వాటర్‌ప్రూఫ్ టెంట్లతో నిర్మించారు. ఒకవేళ వర్షం కురిసినా కార్యక్రమాలకు అంతరాయం ఉండదని అధికారులు చెబుతున్నారు.

నేడు యథావిధిగా పీజీఆర్ఎస్

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదులు పరిష్కారం కాకపోయినా, అవి ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకోవాలన్నా కాల్‌సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

నేడు పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు

సోమవారం జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ నాగరాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2,25,132 మందికి రూ.97.29 కోట్లు అందిస్తామని వెల్లడించారు.

గట్టెక్కింది కొంతే

- ఇంకా చేలల్లోనే పంట!
- తుపాను ప్రభావంతో అన్నదాతల్లో ఆందోళన

ఈనాడు డిజిటల్, భీమవరం, తణుకు, నరసాపురం, ఆచంట, న్యూస్‌టుడే: దిత్వా తుపాను ప్రభావంతో జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి చిరుజల్లులు పడటంతో కోసిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసేందుకు రైతులంతా పొలాల వైపు పరుగులు తీశారు. కోత కోసేందుకు యంత్రానికి గంటకు రూ.3200 చొప్పున, టార్పాలిన్లకు రోజుకు రూ.20 నుంచి 25 వరకు అద్దె వసూలు చేస్తున్నారని, ఇప్పటికే దిగుబడి తగ్గిపోయిందని, వర్షాలు పడితే వాటి ధరలు మరింత పెరిగి ఆర్థిక భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పిప్పరలో ధాన్యం రాశులపై బరకాలు కప్పుతున్న రైతులు

డివిజన్	కొనుగోలు లక్ష్యం	చేసింది
	(మెట్రిక్ టన్నుల్లో)	
భీమవరం	1,33,644	34,707
నరసాపురం	1,62,785	18,919
తాడేపల్లిగూడెం	2,03,571	1,00,907

జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగైంది. 50 శాతం విస్తీర్ణంలో మాసూళ్లు పూర్తి కాగా 30 శాతం కొనుగోళ్లు జరిగాయి. మరో 20 శాతం కల్లాల్లోనే ఉండిపోయింది. 5 లక్షల టన్నులు ఆర్ఎస్‌లకే ద్వారా సేకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు 1.54 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. తాడేపల్లిగూడెం డివిజన్‌లో అయిదు మండలాల్లో 49.57, నరసాపురం డివిజన్‌లో ఎనిమిది మండలాల్లో 11.62, భీమవరం డివిజన్‌లో ఏడు మండలాల్లో 25.97శాతం కొనుగోళ్లు జరిగాయి.

ఇంకా భారమై... ముందుగా కోసిన రైతులు ధాన్యం రాశులను కల్లాల్లోనే, మరికొంతమంది రోడ్లపక్కన, పెరట్లో ఆరబోశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా టార్పాలిన్ల కింద నుంచి వర్షం నీరు చేరి ధాన్యం తడిసిపోతోందని పెంటపాడుకు చెందిన శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తంచేశారు. సాధారణ రోజుల్లో గంటలో కోత పూర్తయితే, వర్షం పడితే మూడు నుంచి నాలుగు గంటలు పడుతుందని, ఇది అదనపు భారమని పిప్పరకు చెందిన వెంకటేశ్వరరావు వాపోయారు. ఈదురు గాలుల ప్రభావంతో పంట నేలకొరిగి గింజలు రాలిపోవడంతో దిగుబడి తగ్గిపోతుందని, నూకశాతం పెరిగితే దాన్నే సాకుగా చూపి మిల్లర్లు మెలిక పెడతారని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అవే చిక్కుముళ్లు

- ☛ తగ్గని అర్జీలు.. వచ్చిన వారే మళ్లీ
- ☛ సవాలుగా మారిన రెవెన్యూ సమస్యలు

ఈనాడు డిజిటల్, భీమవరం, నరసాపురం, న్యూస్‌టుడే: రైతులకు తీరని భూ సమస్యల వేదికగా రెవెన్యూ శాఖ మారింది. గత వైకాపా ప్రభుత్వం చేపట్టిన రీసర్వే ఉన్న వాటిని పరిష్కరించక పోగా కొత్త సమస్యలు తెచ్చి పెట్టింది. పీజీఆర్ఎస్‌లో వస్తున్న అర్జీల్లో 60 శాతం ఇవే ఉంటున్నాయి. వాటి పరిష్కారం అధికారులకు సవాలు మారింది. ఇటీవల కలెక్టర్ల సదస్సులో, శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో... రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆ మేరకు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.

రీసర్వే అనంతరం సర్వేనం. 225లో భూమి ఎకరాల్లో కనిపించకపోవడంతో భూ క్రయవిక్రయాలు జరగడం లేదని, బ్యాంకుల్లో రుణ సదుపాయం రాక ఇబ్బందులు పడుతున్నామని నరసాపురానికి చెందిన పాలూరి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లోనూ కొన్నిచోట్ల ఈ పరిస్థితి ఉంది.

జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి యంత్రాంగం ఎంత కృషి చేస్తున్నా కొలిక్కి రావడం లేదు. రీసర్వేలో భూముల విస్తీర్ణం తగ్గడం, ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడం, సంయుక్త ఎల్‌పీ నంబర్లు ఇలా అనేక సమస్యలు చుట్టుముట్టాయి. వాటిని పరిష్కరించాలని వీఆర్వో మొదలు కలెక్టర్ కార్యాలయం వరకు వినతిపత్రాలు ఇస్తూనే ఉన్నారు. ఒకసారి వచ్చిన అర్జీదారు మళ్లీ అదే సమస్యతో వస్తున్నారు.

- రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డీఆర్వో శివన్నారాయణ రెడ్డి తెలిపారు.

తగ్గడం లేదు జిల్లాలో 174 గ్రామసభలు, 293 రెవెన్యూ సదస్సులు నిర్వహించి 7,021 అర్జీలు స్వీకరించారు. సంయుక్త ఎల్‌పీఎంవి మరో 30వేలు వచ్చాయి. అవి కాకుండా ఏడాదిగా సర్వేకి సంబంధించి 8,335, రెవెన్యూకి 7,004 అర్జీలు వచ్చాయంటే, క్షేత్రస్థాయిలో రెవెన్యూ సమస్యలు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు పరిష్కరించినట్లు లెక్కలు చూపుతున్నా ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల వేదిక(పీజీఆర్ఎస్)లో భూ సమస్యలకు సంబంధించిన అర్జీల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

రెండేళ్లుగా తిరుగుతున్నా... రెవెన్యూ రికార్డుల్లో నమోదుకాని చినమామిడిపల్లికి చెందిన భూములు ఇవి. నరసాపురం పట్టణం చిన మామిడిపల్లికి చెందిన సుమారు 850 ఎకరాల భూవివరాలు రెవెన్యూ రికార్డుల్లో గల్లంతయ్యాయి. వైకాపా ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో అధికారుల నిర్లక్ష్యంతో వాటి సమాచారం లేకుండా పోయింది. దీనిపై బాధిత రైతులు కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని సూచించింది. రెవెన్యూ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. న్యాయస్థానాల నుంచి ప్రజాప్రతినిధుల వరకు రెండేళ్లుగా తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కనుల పండువగా తెప్పోత్సవం

నయనానందకరం.. జలవిహారం

సింగరాయపాలెం(ముదినేపల్లి), న్యూస్‌టుడే: సింగరాయపాలెం-చేవూరుపాలెం సెంటరులోని సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో షష్ఠి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు వల్లీ దేవసేనతో కలిసి పుష్కరిణిలో నయనానందకరంగా జల విహారం చేశారు. విద్యుత్తు దీపాలతో అలంకరించిన హంస వాహనం కాంతులీనింది. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.

స్వామి, అమ్మవార్ల విగ్రహం

మునక్కాడ రూ.40

హోల్‌సేల్ మార్కెట్లో రికార్డు ధర

పెనుగొండ గ్రామీణ, పెనుమంట్ర, న్యూస్‌టుడే: గతంలో ఎన్నడూ లేని విధంగా మునక్కాడల హోల్‌సేల్ ధర కిలో రూ.350కు చేరింది. పెనుగొండ మండలం దొంగరావిపాలెంలోని హోల్‌సేల్ మార్కెట్లో గత వారం కిలో(దాదాపు 10 కాడలు) రూ.100 ఉండగా ఈ వారం ధర ఒక్కసారిగా రెండున్నర రెట్లు పెరిగింది. రిటైల్ మార్కెట్లో ఒక్కో మునక్కాడను రూ.40 నుంచి రూ.50కి విక్రయించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మునగ పంట కాపు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీని వల్లే ధర అమాంతం పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.

ఇతర రకాల తగ్గుముఖం: గత వారంతో పోల్చితే కొన్ని రకాల కూరగాయల ధరలు 20 శాతం వరకు తగ్గాయి. ఆదివారం నాటి ధరలు (10 కిలోలకు రూపాయల్లో) ఇలా ఉన్నాయి. దొండ- 170, దోస- 250, నల్ల వంకాయ- 400, తెల్ల వంకాయ- 500, బెండ- 500, నాటు చిక్కుడు- 850, బీట్‌రూట్- 400, క్యారెట్- 500, బంగాళాదుంప- 200, పచ్చిమిర్చి- 350, క్యాబేజీ- 250, ముల్లంగి- 600, ఉల్లి- 200 నుంచి 230, టమాటా- 250.

రైతులను ముంచిన వైకాపా ప్రభుత్వం : నిమ్మల

పూడికతీత పనులకు భూమి పూజ చేసిన రామానాయుడు, నాయకర్ తదితరులు

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో రాష్ట్రంలో జలవనరుల వ్యవస్థ ధ్వంసమైందని.. దీనిని పునరుద్ధరించి గాడిన పెట్టే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నరసాపురం మండలం పెదమైనవానిలంకలో రూ.12.5 కోట్లతో చేపట్టిన నల్లీక్రిక్ అభివృద్ధి పనులను ఆయన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్రెయిన్లు, పంట కాలువల్లో పూడిక తీత పనులు, లాకులు, స్లూయిజ్‌ల మరమ్మతులు చేపట్టకుండా రైతులను నిండా ముంచేసిన ఘనత వైకాపా ప్రభుత్వానికి, అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు దక్కుతుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విప్ నాయకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. జలవనరులశాఖ ఎస్ఈ సీహెచ్ దేవ ప్రసాద్, సీఈ కె.శేషుబాబు, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు, రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు, మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మైల వసంతరావు, సర్పంచి కొల్లాటి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

వణుకు.. పట్టని కునుకు

ప్రాంతీయ ఆసుపత్రిలో కానరాని వసతి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో సమస్యలు తాండవిస్తున్నాయి. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాలింతకు తోడుగా ఉండేందుకు వచ్చిన బంధువులు, శస్త్రచికిత్స చేయించుకున్న రోగులను చూసేందుకు వచ్చిన మిత్రులను చలి వణికిస్తోంది. ఆసుపత్రి వార్డుల్లో చలి, దోమల విజృంభణతో రోగులు, వారికి తోడుగా ఆసుపత్రిలో ఉంటున్నవారు ఇబ్బంది పడుతున్నారు.

ప్రధాన సమస్యలు ఇవీ

చలికి ఆసుపత్రి వణుకుతోంది. వార్డుల కిటికీల తలుపులు లేకపోవడంతో రోగులు చలితో గజగజలాడుతున్నారు. దోమలు రాకుండా ఏర్పాటు చేసిన మెస్‌లు ఊడిపోవడంతో చలికితోడు దోమల దాడితో రోగులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో దుర్వాసన భరించలేకపోతున్నారు. ఆసుపత్రి అభివృద్ధి నిధులుగా ఏటా రూ.5 లక్షలు విడుదలవుతాయి. వాటిని ఆసుపత్రి మరమ్మతులకు ఉపయోగించాల్సి ఉంది. ఈ విషయాన్ని ఆసుపత్రి పర్యవేక్షకుడు లక్ష్మణ్ జితానంద్ దృష్టికి 'న్యూస్‌టుడే' తీసుకెళ్లగా వెంటనే మరమ్మతులు చేయిస్తామన్నారు. కిటికీలతో పాటు మెస్‌లు అమర్చుతామన్నారు.

జనరల్ వార్డులో కిటికీలకు ఉన్న మెస్‌లు పాడైపోయి ఇలా

తలుపు ఊడిపోయిన కిటికీ

వందలాది రోగులతో.. ప్రాంతీయ ఆసుపత్రిలో 100 పడకలతో పాటు పాత ఆసుపత్రి భవనంలో రెండు వార్డుల్లో 40 మంది చికిత్స పొందుతున్నారు. వారికి సహాయకులు మరో 150 మంది ఉంటారు. ఉండి, పాలకోడేరు, ఆకివీడు, వీరవాసరం, భీమవరం, కాళ్ల మండలాలతో పాటు భీమవరం పురపాలక సంఘానికి చెందిన రోగులు, కృష్ణా; ఏలూరు జిల్లాల సరిహద్దు మండలాలకు చెందిన రోగులు వస్తారు.

లక్షలు పోశారు.. జనంపైకి వదిలేశారు!

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: శునకాలు కూడా ఆదాయ మార్గాలంటే అతిశయోక్తి కావొచ్చు. ఇది నిజమని భీమవరం పురపాలక సంఘంలో నిరూపిస్తున్నారు. అది ఎలా అంటే... వాటి సంతానోత్పత్తి నిరోధక శస్త్రచికిత్సల పేరిట లక్షలు రూపాయలు పోశారు. తర్వాత కుక్కల్ని జనం మీదకి వదిలేశారు.

భీమవరంలో కుక్కల సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయడానికి 8 ఏళ్ల కిందట ఏర్పాట్లు చేశారు. శునకాలు పట్టుకుని 17వ వార్డులోని చికిత్స కేంద్రానికి తీసుకొచ్చి వాటికి శస్త్రచికిత్స, రేబీస్ టీకాలు వేయాలి. కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో వాటిని ఉంచాక ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ వదిలేయాలి. అలా ప్రారంభ రోజుల్లో రూ.12 లక్షలు ఖర్చు చేశారు. శస్త్ర చికిత్సలు చేసినందుకు ఒప్పందం మేరకు గుత్తేదారుకు రూ.3.25 లక్షలు చెల్లించారు. తర్వాత కొన్నేళ్ల పాటు నిరుపయోగంగా వదిలేశారు.

- కొవిడ్ అనంతరం మరోసారి రూ.3.50 లక్షలు ఖర్చు చేసి మరోసారి చికిత్సలు చేపట్టి కొన్నిరోజులు తర్వాత మూతేశారు.
- ఈ ఏడాది ఆగస్టులో మరో రూ.15 లక్షలు వెచ్చించి షెడ్డులు నిర్మించారు. కుక్కలను తీసుకుని రావడానికి వాహనాలు ఏర్పాటు చేశారు. జాతీయ జంతు సంక్షేమ బోర్డు గుర్తింపు పొందిన సంస్థ ఆధ్వర్యంలో హడావుడిగా శస్త్రచికిత్సలు చేపట్టారు. 2023-26 వరకు మళ్లీ ఒప్పందంతో శస్త్రచికిత్సలు ప్రారంభించారు.

గతంలో నిర్మించి నిరుపయోగంగా వదిలిన షెడ్డు

- కొన్ని నెలల కిందట పునఃప్రారంభమైన శస్త్రచికిత్సలు, ఇప్పుడు నిలిచిపోగా సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులు వారం రోజుల్లోపు వస్తారని సహాయ కమిషనర్ ఎ.రాంబాబు తెలిపారు.

ఎటుచూసినా భయం

ప్రస్తుతం శస్త్రచికిత్సలు చేయడం లేదు. పురపాలక సంఘంతో ఒప్పందం చేసుకున్న ఏజెన్సీ ప్రతినిధులు ఎవరూ ఇక్కడ లేరు. కుక్కల గుంపులు ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఇటీవల దుర్గాపురంలో ఆరు గురిపై, బలుసుమూడి ప్రాంతంలో ఎనిమిది మందిపై కుక్క దాడి చేసింది. భీమవరం ప్రాంతీయ ఆసుపత్రిలో నెలకు 25 మంది బాధితులు వస్తున్నారు.

ఎనిమిది మంది ఉయ్యాల ఊగేలా..

సరదాగా... కాసేపు

శ్రీవారి కొండపై చిల్డ్రన్స్ పార్కు, బృందావనాల అభివృద్ధి

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రానికి వచ్చే భక్తులు, చిన్నారులకు మానసిక ఉల్లాసాన్ని అందించేందుకు దేవస్థానం రూ.30 లక్షల నిధులతో బృందావనం, పిల్లల పార్కును అభివృద్ధి చేస్తోంది. శ్రీవారి కొండపైన శ్రీవకుళమాత అన్నదానం భవనం ఎదురుగా ఉన్న చిల్డ్రన్స్ పార్కులో దేవస్థానం నిధులతో పలు రకాల ఆట పరికరాలను ఏర్పాటు చేసింది. చిన్నారులు కింద పడితే దెబ్బలు తగలకుండా పార్కులో మట్టిని తొలగించి ఇసుక పోయడానికి పనులు చేస్తున్నారు. పార్కు పక్కనే బృందావనం ఏర్పాటు చేసి సప్తగోకులం, కుందేళ్లు, ఖజానా బాతులు, తాబేళ్లు, గిన్నెకోళ్లు, పక్షులు ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే భక్తులు సరదాగా గడపొచ్చు.

ఈనాడు క్రికెట్‌కు వేళాయె.. 8లో

సుజలం.. సుదూరం

మూలకు చేరిన ఆర్వో యంత్రాలు

పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంలో నీటి శుద్ధి యంత్రం ఇది. గత ప్రభుత్వ హయాంలో సరఫరా చేసిన ఈ యంత్రం మరమ్మతులకు గురై తాకితే విద్యుత్తు షాక్ కొడుతోంది. దీంతో దీనిని వినియోగించడం లేదు. ఇదే కేంద్రానికి 'సక్ష్యం' ద్వారా సరఫరా చేసిన మరో పరికరం కూడా లీకేజీ కారణంగా మూలకు చేరింది.

మార్టేరు, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారంతో పాటు రక్షిత తాగునీరు అందించాలనే సంకల్పంతో సరఫరా చేసిన ఆర్వో యంత్రాల్లో అధిక శాతం పనిచేయడం లేదు. వైకాపా ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల క్రితం ఇచ్చిన యంత్రాలు మరమ్మతులతో మూలకు చేరగా.. కొద్ది రోజుల క్రితం ఇచ్చినవి సైతం మొరాయిస్తున్నాయి. ఫలితంగా చిన్నారులు ఇళ్ల నుంచే సీసాలతో మంచినీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది.

జిల్లాలో ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,626 అంగన్‌వాడీ కేంద్రాలుండగా గత ప్రభుత్వ హయాంలో 432 కేంద్రాలకు ఆర్వో యూనిట్లు సరఫరా చేశారు. ఇవన్నీ క్రమంగా మరమ్మతులతో మూలకు చేరాయి. కొన్ని చోట్ల వాటిని అమర్చకుండా వదిలేశారు. తాజాగా సక్ష్యం ద్వారా కొన్ని కేంద్రాలకు నీటి శుద్ధి పరికరాలు అందజేయగా నిర్వహణ లోపాలతో అవి కూడా ఒక్కొక్కటిగా మూలకు చేరుతున్నాయి. సుమారు 600 కేంద్రాల్లో బిందెలతో తెచ్చిన నీరే చిన్నారులకు దిక్కవుతోంది.

వసతుల కల్పన పేరుతో... మౌలిక వసతుల మెరుగు పేరిట గతేడాది తొలి దశలో 489 అంగన్‌వాడీలను 'సక్ష్యం' కేంద్రాలుగా ఎంపిక చేసి నీటి శుద్ధి యంత్రాలను మంజూరు చేశారు. గతంలో ఆర్వో యూనిట్ ఉండి అది పని చేయని కేంద్రాలకు సైతం కొత్తవి కేటాయించి వినియోగంలోకి తెచ్చారు. కానీ నిర్వహణ సమస్యలతో వాటిని వినియోగించేందుకు సిబ్బంది భయపడుతున్నారు. నీటి సరఫరాకు అవకాశం లేని కేంద్రాలకు కూడా వీటిని అందించడంతో అవి దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆర్వో యూనిట్లను వినియోగంలోకి తెచ్చేలా చర్యలు చేపడతామని ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి తెలిపారు.

పట్టిసీమ పంపుల నిలిపివేత

పోలవరం, న్యూస్‌టుడే: గోదావరిలో నీటి మట్టం తగ్గడంతో 13 రోజులుగా పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ఆరు పంపుల ద్వారా ప్రాజెక్టు కుడికాలువలోకి విడుదల చేస్తున్న నీటి సరఫరాను ఆదివారం నిలిపివేసినట్లు పర్యవేక్షణ డీఈ సురేష్‌బాబు చెప్పారు. ప్రస్తుతం గోదావరిలో నీటి మట్టం 13.9 మీటర్లకు తగ్గిందని, 14 మీటర్లు పైబడి ఉంటే తప్ప పంపులు ఆన్‌చేసే పరిస్థితి లేదన్నారు.

శ్రద్ధాంజలి

ఉపాధ్యాయ వృత్తితో పాటు పోడూరు గ్రామ అభివృద్ధికి కృషి చేసిన మీరు మాకు మార్గదర్శకులు, మా కోసం అహర్నిశలు శ్రమించి మా ఉన్నతికి తోడ్పడిన మీకు ఇవే మా అశ్రునివాళులు
శ్రీ రుద్రరాజు సీతారామ రాజు గారు (హిందీ మాస్టారు) పోడూరు
జననం: 15.04.1928, మరణం: 24.11.2025
భార్య: కీ॥శే॥ సూర్యకాంతం
కుమారులు - కోడళ్ళు : పాండురంగ రాజు - రాజరాజేశ్వరి, రామసూర్యనారాయణ రాజు - సుధారాణి
కుమార్తె-అల్లుడు : కలిదిండి వరలక్ష్మి - విశ్వనాథం
మనుమలు : కలిదిండి హరీష్, కలిదిండి భరత్, రుద్రరాజు రవీంద్రవర్మ, రుద్రరాజు సంతోష్‌రాజు
మనుమరాండ్రు : రుద్రరాజు దివ్యజ్యోతి, రుద్రరాజు రాణీరాధిక, కలిదిండి శ్రీవల్లి, కలిదిండి శ్రీదేవి
ముని మనుమలు : కలిదిండి శ్రేయాన్స్ రామరాజు, కలిదిండి ఆర్యాన్స్ వర్మ, కలిదిండి అభినవ్
ముని మనుమరాలు : రుద్రరాజు మైరా
మరియు బంధుమిత్రులు & శ్రేయోభిలాషులు
షోడశ, శపిండీకరణం : ది.04-12-2025 గురువారం పోడూరు మా స్వగృహము నందు జరుపబడును.

(c) eenadu

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

ఈఎస్‌ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

యువ ప్లేయర్లకు అవకాశం

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్‌ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్‌ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్‌ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative
Energy Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Regional Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
District Sponsor: TIRUMALA విద్యాసంస్థలు
Digital Partner: ఈనాడు.net TV Partner: ETV, ETV Bharat, ఆంధ్రప్రదేశ్ Organised by: ఈనాడు ఈవెంట్స్

ఈనాడు - హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పీజీ, ఫార్మా కళాశాలలు ఈఎస్‌ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయి మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్లు ఈఎస్‌ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

రిజిస్ట్రేషన్ కోసం

☛ రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.

☛ మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

దరఖాస్తులకు తుది గడువు డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా: ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్, ఈనాడు కార్యాలయం తాడేపల్లిగూడెం - 534411

వివరాలకు: 99592 24506

(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణ పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాట్లు, వికెట్ కీపర్ లెగ్‌గార్డ్స్, హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన

- బాలురలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). ●సీనియర్స్- 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వాళ్లు).
- అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు)

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

ఈఎస్‌ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫొటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫొటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

శ్రమిస్తాం.. సాధిస్తాం..

వెయిట్ లిఫ్టింగ్‌లో రాణిస్తున్న యువతులు

ఏలూరు నగరం, న్యూస్‌టుడే: వీరంతా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థినులు. ఏలూరు శాయ్ కేంద్రంలో కోచ్‌లు శుభాంగీ, సందీప్ పర్యవేక్షణలో వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ పొందుతూ.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తూ.. మెరుస్తున్నారు.

నా పేరు కాలం శ్రీ వెన్నెల. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నా. నాన్న రమణ, అమ్మ భానుమతి వ్యవసాయం చేస్తారు. అయిదేళ్లుగా శాయ్ కేంద్రంలో వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందుతూ.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని.. పతకాలు సాధించా. 2024, 2025లలో తెనాలి, రేవేంద్రపాడు ప్రాంతాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో, మణిపుర్‌లో జరిగి జాతీయ స్థాయి టోర్నీలో ఐదో స్థానంలో నిలిచా. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో శ్రమిస్తున్నా.

నా పేరు పెంకి దీపిక. ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నా. అమ్మ పార్వతి నిర్మాణ కూలీగా పనులు చేస్తూ.. వచ్చే ఆదాయంతో నన్ను చదివిస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో విజేతనై ప్రభుత్వ కొలువు సాధించి.. నా కల నెరవేర్చుకుంటాం. ఇటీవల ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో కాంస్య పతకం సాధించా. తెనాలి, రేవేంద్రపాడులో జరిగిన పోటీల్లో పాల్గొని పతకాలు సాధించా.

నా పేరు ఉందుర్తి శశికళ. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. అమ్మానాన్నలు నారాయణరావు, మణి వ్యవసాయం చేస్తుంటారు. వారి కృషి ఫలితంగా నేను.. 2024లో గుడివాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మూడో స్థానంలో నిలిచా. 2025లో రేవేంద్రపాడులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తాచాటి మొదటి స్థానం నిలిచి పతకాలు సాధించా. చదువులో ర్యాంకులు, వెయిట్ లిఫ్టింగ్‌లో పతకాలు సాధించి ప్రభుత్వ కొలువులో స్థిరపడతా.

హిందూ సమ్మేళన సభకు సన్నాహాలు

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: పట్టణంలోని ఎన్‌కే గ్రౌండ్స్‌లో డిసెంబరు 1న నిర్వహించే సమ్మేళన సభకు తరలి రావాలని భాజపా రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి కోరారు. దీనిలో భాగంగా ఆదివారం నిర్వాహకులతో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, హిందు సమ్మేళన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్లపై చర్చిస్తున్న ఆదిలక్ష్మి

రూ.లక్ష విరాళం.. పట్టణంలో నిర్వహించే హిందు సమ్మేళనానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రూ.లక్ష నగదు నిర్వాహకులకు అందజేశారు. కులమతాలకు అతీతంగా ప్రతి హిందువు ఈ సమ్మేళనంలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాజపా పట్టణ అధ్యక్షుడు దువ్వా శ్రీనివాస్, కూటమి నాయకులు పుల్లా బాబి, తదితరులు పాల్గొన్నారు.

నగదు అందజేస్తున్న ఎమ్మెల్యే

ప్రభుత్వ విధానాలతో శ్రమ దోపిడీ: సీఐటీయూ

పెనుగొండ, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ఉద్యోగులు, కార్మికులు, కష్టజీవులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పెనుగొండలోని జనార్దనస్వామి కల్యాణ మండపంలో నిర్వహించిన సీఐటీయూ జిల్లా 13వ మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సీఐటీయూ ఆవిర్భావం నుంచి కార్మిక హక్కుల పరిరక్షణే లక్ష్యంగా పోరాడుతుందన్నారు. అనేక పోరాటాలు ద్వారా సాధించుకున్న హక్కులు, చట్టాలను కాలరాసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాయని విమర్శించారు. వీటికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఆక్వా రంగ సమస్యలు పరిష్కరించాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలు చేయాలని, స్కీం వర్కర్లకు వేతనాలు పెంచాలని, విశాఖ ఉక్కును ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతూ తీర్మానాలు ఆమోదించారు.

మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు

గుబ్బల మంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: బుట్టాయగూడెం మండలం కామవరం అడవిలోని గుబ్బల మంగమ్మ గుడిలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు.

త్రుటిలో తప్పిన ప్రమాదం

మిల్లు నుంచి వెనక్కి వస్తూ బస్సును ఢీకొట్టిన ధాన్యం లారీ

చింతలపూడి, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సును ధాన్యం లారీ ఢీకొన్న ఘటన చింతలపూడి పట్టణ శివారులో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. స్థానికుల కథనం మేరకు.. నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చింతలపూడి నుంచి బయలుదేరి నూజివీడు వెళ్తోంది. చింతలపూడి పట్టణంలోని శ్రీలక్ష్మీవెంకటేశ్వర ధాన్యం మిల్లు సమీపంలోకి వచ్చేసరికి.. మిల్లు నుంచి ధాన్యం లారీ రివర్స్‌లో వెనక్కి వస్తూ.. ప్రధాన రహదారిపై వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు చివర సీటు అద్దం ధ్వంసమైంది. బస్సులో తక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉండటంతో ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. తర్వాత బస్సు యథావిధిగా నూజివీడు వెళ్లిపోయింది.

ప్రధాన రహదారి పక్కనే.. ధాన్యం మిల్లు బయట నిత్యం రహదారికి ఇరువైపులా లారీలు నిలుపుతున్నారు. ఏలూరు-చింతలపూడి ప్రధాన రహదారి కావడంతో నిత్యం పదుల సంఖ్యలో బస్సులు, వందల సంఖ్యలో లారీలు ఈ మార్గంలో తిరుగుతుంటాయి. ధాన్యం మిల్లులో దించేవరకూ అక్కడే ఆపడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మిల్లు నుంచి లారీలు రివర్స్ చేసేటప్పుడు వెనక వాహనాలు కనిపించక ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.

లబ్ధిదారుల ఇళ్లకెళ్లి పింఛను అందించడం చంద్రబాబుకే సాధ్యం: మంత్రి

ఉంగుటూరు, న్యూస్‌టుడే: ప్రతి నెలా ఒకటో తేదీన రాష్ట్రంలో ఒకట్రెండు గ్రామాల్లో తానే స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛను అందించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే సాధ్యమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సీఎం చంద్రబాబు ఈ నెల 1న ఉంగుటూరు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఐజీ అశోక్‌కుమార్, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, అప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, జడ్పీ ఛైర్‌పర్సన్ పద్మశ్రీ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్‌లతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. గొల్లగూడెంలో హెలిప్యాడ్, కార్యకర్తల సమావేశ సభాస్థలి, గోపినాథపట్నంలో పింఛను అందజేసే లబ్ధిదారురాలి ఇల్లు, నల్లమాడులోని ప్రజావేదికలను పరిశీలించారు. సీఎం పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామని, ఆ వివరాలను మంత్రికి కలెక్టర్ వివరించారు. గోపినాథపట్నంలో ఎమ్మెల్యే ధర్మరాజు నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ నారాయణ ఫౌండేషన్ అన్నదాన సత్రాన్ని పరిశీలించారు. సీఎం పర్యటన విధులకు వచ్చిన అధికారులు, సిబ్బందికి సత్రంలో భోజనాలు తయారు చేయిస్తున్నానని ఎమ్మెల్యే చెప్పారు.

శ్రీవారి ఆలయంలో కొనసాగిన రద్దీ

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం సెలవు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడిని దర్శించుకుని తరించారు. వృద్ధులు, దివ్యాంగులను ప్రత్యేక క్యూలో దర్శనానికి అనుమతించారు.

నూతన కమిటీ ఎన్నిక

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: నీటి పారుదల శాఖ అసిస్టెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పి.కిషోర్, సహాధ్యక్షుడిగా ఎస్.చైతన్యవర్మ ఎన్నికయ్యారు. సంఘ సమావేశాన్ని ఏలూరులో ఆదివారం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన నాయకులను నీటిపారుదల శాఖ ఎన్‌జీవోల సంఘం సహాధ్యక్షుడు, ఏపీఎన్‌జీవోల సంఘం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్ తదితరులు అభినందించారు.

సభ్యులను అభినందిస్తున్న సంఘ సహాధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు

బేరమాడి కొనలేదని.. భక్తులపై దాడి

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి కొండపైన దుకాణాల నిర్వాహకులు హద్దు మీరుతున్నారు. తమ దుకాణాల్లో బేరమాడిన తరువాత వస్తువులను కొనకపోతే భక్తులపై దాడి చేసి కొడుతున్నారు. భక్తులపై దౌర్జన్యం చేసి వ్యాపారాలు చేస్తున్నారన్నారని పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి కొండపైన ఫ్యాన్సీ దుకాణాల వద్ద ఇలాంటి సంఘటన ఆదివారం జరిగింది. నరసాపురం నుంచి ఓ భక్తుడు కుటుంబ సమేతంగా ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చారు. స్వామిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో కొండపైన ఓ ఫ్యాన్సీ దుకాణంలో పిల్లలు ఆడుకునే బొమ్మలు కొనేందుకు బేరమాడారు. ఇందులో కొన్ని తీసుకుని మిగతావి వద్దని వెనక్కి ఇచ్చేశారు. బేరమాడిన తరువాత తీసుకోవాల్సిందేనని దుకాణాల నిర్వాహకులు భక్తులతో వాగ్వాదానికి దిగారు. అవసరమైతే డబ్బులు ఇచ్చేస్తామని చెప్పినా.. వినకుండా భక్తుడు, అతని తల్లిపై ఎనిమిది మంది దాడి చేసి కొట్టారు. సెక్యూరిటీ సిబ్బంది వారికి సర్దిచెప్పి భక్తులను తీసుకెళ్తుండగా.. మళ్లీ వెనకే వెళ్లి దాడి చేశారు. వారిని రాళ్లతో కొట్టేందుకు యత్నించారు. ఈ గొడవలో తల్లీకుమారుడికి (ఇద్దరు భక్తులకు) గాయాలయ్యాయి. వీరికి ఆలయ భద్రతా సిబ్బంది రక్షణ కల్పించి పోలీస్ స్టేషన్‌కు పంపించారు. దీంతో వారు ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

విద్యుదాఘాతంతో యువతి మృతి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం ఒకటో పట్టణంలోని బేతనీపేటకు చెందిన ఓ యువతికి ప్రమాదవశాత్తు విద్యుత్తు హీటర్ రాడ్ తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎస్.డి.లావణ్య(19) అనే వివాహిత నవంబరు 29న స్నానం చేసి వస్తానని పై అంతస్తులో ఉన్న తండ్రి లీలా బ్రహ్మానంద కుమార్‌కు చెప్పి కిందకు వచ్చారు. నీటిని వేడి చేసేందుకు హీటరు పెట్టారు. రాత్రి 10 గంటల వరకు ఆమె రాకపోవడంతో తండ్రి కిందికి వచ్చి చూసేసరికి ఆమె అచేతనంగా పడి ఉన్నారు. వెంటనే అతని అల్లుడికి సమాచారమిచ్చారు. అతడు వచ్చాక పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై బి.వై కిరణ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కన్నాపురంలో మరొకరు.. కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: కన్నాపురం గ్రామానికి చెందిన ఓ విద్యార్థి(17) విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. తన బంధువుల ఇంట్లో టీవీకి సంబంధించిన విద్యుత్తు తీగను బిగిస్తుండగా.. ఒక్కసారిగా విద్యుత్తు సరఫరా కావడంతో కింద పడిపోయాడని స్థానికులు తెలిపారు. ఇంట్లో కింద గచ్చు పనుల కోసం నీళ్లు ఉంచడంతో కింద పడిన వెంటనే మృతి చెందినట్లు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది.

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

ఆకివీడు, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా, గంగరాజుమడుగు మండలం, ఎత్తివేగస గ్రామానికి చెందిన ఉల్లి శ్రీరాములు అతని బావమరిది మాసాది మోహన్‌రావు కాళ్ల మండలం, కాళ్లకూరులో చేపల చెరువులపై పనిచేస్తున్నారు. గత నెల 29వ తేదీ రాత్రి ద్విచక్ర వాహనంపై వంట సామగ్రి కొనడానికి ఆకివీడు వచ్చి తిరిగి కాళ్లకూరు వెళ్తుండగా అయిభీమవరం గ్రామ పరిధిలో ఎన్టీఆర్ విగ్రహం కూడలి వద్ద వాహనం అదుపుతప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు గాయమైన మోహన్‌రావు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీరాములు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. శ్రీరాములు ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై సత్యనారాయణ తెలిపారు.

లారీ అదుపు తప్పి డ్రైవర్...

తణుకు గ్రామీణం,న్యూస్‌టుడే: తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ఘటనా స్థలంలో దుర్మరణం పాలయ్యాడు. తణుకు రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్ జంక్షన్ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ తేతలి సమీపంలో అదుపు తప్పి పంట పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ వట్టిపులుసు సూరిబాబు (43) ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. మృతుడు తణుకు పట్టణంలోని కొమ్మాయి చెరువుగట్టుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆధ్యాత్మిక యాత్రలో అపశ్రుతి

వ్యాను అదుపుతప్పి ఒకరి మృతి, 12 మందికి గాయాలు

దేవీపట్నం, యలమంచిలి, పోలవరం, న్యూస్‌టుడే: యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలో గోదావరి తీరాన ఉన్న గండిపోశమ్మ ఆలయానికి వెళ్లి వస్తున్న భక్తుల బృందం ప్రయాణిస్తున్న వ్యాను అదుపుతప్పిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు కుల కాండ్రేకుల నరసింహస్వామి(42), ఆయన బంధుమిత్రులు 12 మంది కలిసి ఆదివారం తెల్లవారుజామున గండి పోశమ్మ ఆలయానికి వ్యానులో వెళ్లారు. వారితో పాటు దొడ్డిపట్లకు చెందిన వంట మేస్త్రిని వెంట తీసుకెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న అనంతరం వారంతా మధ్యాహ్నం వరకు అక్కడే గడిపి భోజనాలు చేశారు. తిరుగు ప్రయాణంలో కొత్త అంగుళూరు క్వారీ కొండ వద్ద మలుపులో వ్యాను పైకి ఎక్కే క్రమంలో అదుపుతప్పి ఒక్కసారిగా దిగువకు దూసుకొచ్చి గోదావరి వైపు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నరసింహమూర్తి అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారు గాయాలపాలయ్యారు. ఘటనా స్థలంలో ముళ్ల పొదలు ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.

నరసింహస్వామి (పాత చిత్రం)

ప్రమాదానికి గురైన వాహనం

ఆసుపత్రిలో క్షతగాత్రులు

రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలింపు.. మృతదేహంతో పాటు గాయపడిన వారిని 108 వాహనంలో పోలవరం సీహెచ్‌సీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన జి.శ్రీను, ఎం.రాజేశ్‌లకు వైద్యులు ప్రథమ చికిత్స చేసి రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ఎం.సురేశ్, జి.వరప్రసాద్, జి.రాజులకు తలపై దెబ్బలు తగలడంతో వారిని కూడా రాజమహేంద్రవరం తరలిస్తున్నట్లు వైద్యుడు శ్రీకాంత్ పేర్కొన్నారు. స్వల్పంగా గాయపడిన జి.శ్రీనివాసరావు, టి.వెంకటేశ్వరరావు, జీవీవీ సత్యనారాయణ, కె.సత్యనారాయణ, జి.దుర్గాప్రసాద్, జి.శ్రీనివాసరావు, జి.ఫణీంద్రలకు ప్రథమ చికిత్స చేశారు.

అటవీ, రెవెన్యూ భూముల్లో రణరంగం

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు మండలంలోని దేవరగుంట, జంగంగూడెం గ్రామస్థుల మధ్య ఆదివారం మధ్యాహ్నం అటవీ, రెవెన్యూ భూముల సాగు వ్యవహారంలో తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు గ్రామాల ప్రజలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం రణరంగంగా మారింది. రెండు గ్రామాలకు చెందిన మహిళలు, పురుషులు ఒక్కసారిగా వచ్చి ఒకరితో ఒకరు కలబడ్డారు. ఈ వ్యవహారంలో ఇరు గ్రామాల ప్రజలకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఇరువర్గాలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఘర్షణలో దేవరగుంటకు చెందిన సిరిశెట్టి విజయమ్మ, అందుగుల భారతి, నవీన్ కుమార్, మార్తమ్మ, రాజేశ్, వరిగంజి దాసు, వరిగంజు చందు, జంగంగూడేనికి చెందిన తొమ్మండ్రు కిశోర్, మల్లవరపు రమాదేవి, కలపాల సంగీతరావు, ఉయ్యూరు వెంకటేశ్వరమ్మ, గద్దల మార్తమ్మ, తొమ్మండ్రు కవిత, ఉయ్యూరు వెంకటరమణ, జుజ్జవరపు విజయకుమార్, తొమ్మండ్రు చరణ్, టి.తిరుపతమ్మ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రూరల్ సీఐ రామకృష్ణ ఇరు వర్గాల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. చిన్న చిన్న దెబ్బలేనని వైద్యులు చెప్పినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలు

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా) (కిలో 1 కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -113 రిటైల్ ధర 140 చికెన్ విత్ స్కిన్ - 203, చికెన్ స్కిన్‌లెస్ - 231. అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 132, 141, 152 చికెన్ విత్ స్కిన్ - 250 చికెన్ స్కిన్‌లెస్ - 260.

నడకతోనే ఆరోగ్యం సాధ్యం

భీమవరం గునుపూడి, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం నడకతోనే సాధ్యం అవుతుందని వాకర్స్ అంతర్జాతీయ అధ్యక్షురాలు ఎం.ప్రభావతి (కాకినాడ) ఆదివారం అన్నారు. భీమవరం కాస్మోపాలిటన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన వాకర్స్ అంతర్జాతీయ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిత్యం నడక, యోగా, ధ్యానం, వ్యాయామం చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం అవుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ గుంటూరి రామరాజు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయనను వాకర్స్ సేవా రత్న బిరుదుతో సత్కరించి ఆమె అవార్డు అందించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 71 వాకర్స్‌లకు 120 అవార్డులు అతిథుల చేతులమీదుగా అందించి సత్కారం చేశారు. అనంతరం ప్రభావతిని గవర్నర్ తదితరులు సత్కరించారు. క్లబ్ క్యాబినెట్ కార్యదర్శి జి.కృష్ణంరాజు, పి.సీతారామరాజు, ఎస్ఎస్ఎన్.రాజు, చెలికాని సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రభావతిని సత్కరిస్తున్న జిల్లా గవర్నర్ తదితరులు

ఏలూరును గోదావరి జిల్లాగా మార్చాలని వినతి

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా పేరును గోదావరి జిల్లాగా లేదా ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణం చేయాలన్న ప్రజల ఆకాంక్షను గౌరవించాలని గోదావరి జిల్లా సాధన సమితి నాయకులు మంత్రి పార్థసారధిని కలిసి వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో గొల్లగూడెం సభా ప్రాంగణానికి వచ్చిన మంత్రిని సాధన సమితి నాయకులు కలిసి తమ సమస్యను వివరించారు.

92.7 FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

EENADU Classifieds

BUSINESS SERVICES — JOBS — FINANCIAL SERVICES — REAL ESTATE — PLOT FOR SALE

బంగారం బ్యాంకులలో/ ప్రైవేటు సంస్థలలో తాకట్టు ఉన్నవి విడిపించి కొనుగోలు చేయబడును. Ph: 81422 92071.

నిజామాబాద్‌లో గల ప్రముఖ ... PRO's (Male/Female) ... 8465005959.

నిడదవోలు మండలం ... 94109 42148, 94418 76034.

గమనిక

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం

నెక్ సూచించిన కోడిగుడ్డు ధర ... 6.35 ...

భీమవరం

● భీమవరం ● ఉండి

ప్రజలకు సేవలందించడమే ధ్యేయం

షెడ్డును ప్రారంభిస్తున్న ప్రణవమూర్తిరాజు, రామరాజు

కాళ్ల (భీమవరం గునుపూడి), న్యూస్‌టుడే: ప్రజలకు సేవలందించడమే శ్రీదేవి ట్రస్టు ధ్యేయమని కాళ్లకూరు సొసైటీ ఛైర్మన్ దండు ప్రణవమూర్తిరాజు అన్నారు. ఆదివారం కాళ్లకూరులో క్రిస్టియన్ శ్మశాన వాటికలో శ్రీదేవి మెమోరియల్ ట్రస్టు అధినేత దాట్ల వెంకటరామరాజు సుమారు రూ.లక్షతో నూతనంగా నిర్మించిన షెడ్డు, బోరును ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాళ్లకూరు వేంకన్న ఆలయ మాజీ ఛైర్మన్ అడ్డాల నాగరాజు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

భీమవరం పట్టణం: 80085 74471	10 AM to 1 PM
భీమవరం మండలం: 80085 74533	వీరవాసరం: 80085 74475
పాలకోడేరు: 80085 74467	ఉండి: 80085 74526
ఆకివీడు: 80085 74525	కాళ్ల: 94401 04042

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ? పట్టణంలోని బీఎస్ఆర్‌కే అపార్టుమెంటు దగ్గర సీసీ రోడ్డు వేయకపోవడంతో వర్షం కురిస్తే ఆ ప్రాంతమంతా జలమయమవుతోంది. రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. - రాజు

✔ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. మరమ్మతులు చేయించి ఇబ్బందులు లేకుండా చూస్తాం. -శ్రీను, పురపాలక డీఈ

? పారిశ్రామికవాడ- చినరంగనిపాలెం కూడలిలో పైపులైను మరమ్మతుల పనులు చేయాలి. గతంలో చేసినా అక్కడే మళ్లీ నీరు వృథాగా పోతోంది. -సీహెచ్ సుబ్బారావు

✔ లీకేజీ ప్రాంతాన్ని చూశాం. వెంటనే పనులు చేయిస్తాం. -పి.త్రినాథరావు, ఎం.ఇ

? నవుడూరు కాలనీలోని కచ్చా డ్రెయినులో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి మురుగు నీరు ముందుకు వెళ్లడంలేదు. దీంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. - వెంకటేశ్వరరావు

✔ వ్యర్థాలు తొలగించేలా చర్యలు తీసుకుంటాం. - మాణిక్యం, పంచాయతీ కార్యదర్శి, నవుడూరు

? కొణితివాడ- గవరపాలెం రహదారిలో పలు చోట్ల వీధి దీపాలు వెలగడంలేదు. - గోపాలకృష్ణ

✔ మరమ్మతులు చేయిస్తాం. -చిట్టిబాబు, పంచాయతీ కార్యదర్శి, కొణితివాడ

భీమవరం గ్రామీణ, న్యూస్‌టుడే: ? గొల్లవాని తిప్పలో పలు కాలనీ వెంబడి చెత్త వేస్తున్నారు. చర్యలు తీసుకోవాలి. -నూరి

✔ చెత్త తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. -శివ, పంచాయతీ కార్యదర్శి

మత్స్యపురి (వీరవాసరం), న్యూస్‌టుడే: మత్స్యపురి పంచాయతీ రహదారిలో మురుగు నీరు నిలిచి పోతుందంటూ 'మేమున్నాం.. మీకు తోడుగా' శీర్షికన 'ఈనాడు'లో ఈనెల 28న ప్రచురితమైన వార్తకు పంచాయతీ కార్యదర్శి కల్యాణి స్పందించి కచ్చా డ్రెయిను తవ్వించారు.

స్పందనకు వందనం

రాయకుదురు (వీరవాసరం), న్యూస్‌టుడే: రాయకుదురు- వెలువలిపాలెం రహదారిలో పగలే వీధి దీపాలు వెలుగుతున్నాయంటూ ఈనెల 28న 'మేమున్నాం.. మీకు తోడుగా' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు పంచాయతీ కార్యదర్శి సూర్యనారాయణ స్పందించి మరమ్మతులు చేయించారు.

శిథిల భవనాల్లో ఇంకెన్నాళ్లు?

బ్రిటిష్ కాలం నుంచి నిర్వహిస్తున్న భీమవరం ఉపఖజానా కార్యాలయ భవనం ఇది. దీనికి అనుబంధంగా వెనకవైపు నిర్మించిన భవనమూ చాలా ఏళ్లుగా శిథిలస్థితిలో ఉంది. పలుచోట్ల శ్లాబు పెచ్చు లూడింది. గోడల నుంచి వర్షపునీరు కారుతోంది.

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే

జిల్లా కేంద్రంలో పలు కీలక శాఖల కార్యాలయాలకు శిథిల భవనాలే దిక్కవుతున్నాయి. ఏళ్ల తరబడి వాటి రాత మారడం లేదు. ఉద్యోగులు వాటిలోనే బిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. వివిధ పనులపై అక్కడికొచ్చే ప్రజలు ఇవేంటి ఇంత దారుణంగా ఉన్నాయంటూ అవాక్కవుతున్నారు. భీమవరం సబ్‌రిజిస్ట్రార్, ఖజానా, వ్యవసాయం, గృహనిర్మాణ సంస్థ, రహదారులు, భవనాలు ఇలా అనేక శాఖల భవనాలు శిథిలస్థితికి చేరాయి. పాలకులు మాత్రం నూతన భవనాలు నిర్మించాలనే యోచనే చేయకపోవడం గమనార్హం. కూటమి పాలనలో అయినా పరిస్థితి మారుతుందని ప్రజలు ఆశాభావంతో ఉన్నారు. నూతన భవనాల నిర్మాణం కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించామని ఉపఖజానాధికారి రవివర్మ, సబ్‌రిజిస్ట్రార్ ప్రసాదరెడ్డి తెలిపారు.

ప్రభుత్వానికి చెందిన ఏ శాఖకి నూతన భవనం నిర్మించాలన్నా ర.భ.శాఖ ఆమోదం తప్పనిసరి. కానీ భీమవరంలో ఆ శాఖ జిల్లా కార్యాలయం శిథిలస్థితికి చేరి పాత భవనంలో నిర్వహిస్తుండటం గమనార్హం.

ఆటవిడుపు.. ఆహ్లాదం

భీమవరం గునుపూడి, న్యూస్‌టుడే: పట్టణంలో చిన్నారులు, యువత ఆదివారం సాయంత్రం ఆటవిడుపుగా బీవీ రాజు పార్కులోని వీరమ్మ చెరువులో వాటర్ బోటింగ్ షికారు చేశారు. వారితో నిర్వాహకులు భద్రత జాకెట్లు వేయించారు. చిన్నారులు జారుడు బల్ల, ఉయ్యాల, క్రికెట్ తదితర ఆటలతో, యువత సెల్ఫీలు తీసుకుంటూ పార్కు అంతా సందడి చేశారు. మరోపక్క చెరువు గట్టుపై వాకర్సు చెరువులో ఆహ్లాదం పంచే బాతులు, ఎఫ్.ఎం.రేడియో పాటలు, కబుర్లు ఆకట్టుకున్నాయి.

చెరువులో బోటు షికారు

ఉయ్యాల, జారుడు బల్లల ఆటల్లో చిన్నారులు

ఎస్సైను అభినందించిన ఎస్పీ

కాళ్ల (భీమవరం గునుపూడి), న్యూస్‌టుడే: డిజిటల్ అరెస్టు, సైబర్ క్రైమ్ కేసులో అంతర్జాతీయ నేరస్థులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కాళ్ల ఎస్సై ఎన్.శ్రీనివాసరావును జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అభినందించినట్లు కాళ్ల పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందుకున్న శ్రీనివాసరావును స్టేషన్ సిబ్బంది అభినందించారు.

ప్రజా దర్బార్‌తో మెరుగైన సేవలు

మాట్లాడుతున్న రఘురామ

పెదఅమిరం (భీమవరం గునుపూడి), న్యూస్‌టుడే : ఉప సభాపతి రఘురామకృష్ణరాజు పెదఅమిరంలోని ఆయన కార్యాలయంలో ఆదివారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉండి నియోజకవర్గంలోని కాళ్ల, ఉండి, ఆకివీడు, పాలకోడేరు మండలాలకు చెందిన పలువురు వారి సమస్యల పరిష్కారానికి వినతి పత్రాలు ఆయనకు అందించారు. ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సుమారు 45 వినతి పత్రాలు రాగా.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ★ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు ఆయన కార్యాలయంలో అందజేశారు. మొత్తం 40 మందికి రూ.22,81,061 విలువైన చెక్కులు అందించారు. పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పనులు ప్రారంభిస్తున్న ఎంపీపీ

పుంత దారి నిర్మాణానికి శంకుస్థాపన

పాలకోడేరు, న్యూస్‌టుడే: పుంత దారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు పాలకోడేరు ఎంపీపీ భూపతి రాజు సత్యనారాయణరాజు తెలిపారు. పెన్నాడ అగ్రహారంలో మండల పరిషత్తు నిధులు రూ.5 లక్షలతో పుంత రహదారి నిర్మాణానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సర్పంచి బల్లా అనూష, ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మీలత, కూటమి నాయకులు పాల్గొన్నారు.

యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశం

వీరవాసరం, న్యూస్‌టుడే: యూటీఎఫ్ నూతన కౌన్సిల్ సమావేశాన్ని ఆదివారం వీరవాసరం సంఘ భవనంలో నిర్వహించారు. పోరాటాలు చేసి సాధించిన విజయాలపై సభ్యులు చర్చించారు. సీపీఎస్ రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం భవన స్థల దాత మద్దాల శ్రీరంగనాయకులు చిత్రపటానికి, యూటీఎఫ్ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నూతనంగా ఏర్పడిన మండల కమిటీ సభ్యులకు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీరభద్ర చంద్రశేఖర్, యూటీఎఫ్ నాయకులు సురదపాటి భానుమూర్తి, జిల్లా అధ్యక్షుడు పీఎస్.విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు.

చిత్రపటాల వద్ద నివాళులర్పిస్తున్న సభ్యులు

కార్యకర్తలకు అండగా తెదేపా: తోట

చెక్కు అందజేస్తున్న సీతారామలక్ష్మి తదితరులు

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: తెదేపా ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పట్టణానికి చెందిన తెదేపా కార్యకర్త బండి బుల్లి జనుమార్ కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల బీమా చెక్కును ఆమె ఆదివారం పార్టీ కార్యాలయంలో అందజేసి మాట్లాడారు. నారా లోకేశ్ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ నిధి నుంచి బీమాను అందిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ కొల్లి సుజాతాసూర్యచంద్రరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు మెంటే గోపి, ప్రధాన కార్యదర్శి చెల్లబోయిన గోవింద్, క్లస్టర్ ఇన్‌ఛార్జి పడమట సోమేశ్వరరావు పాల్గొన్నారు.

మిస్టర్ భీమవరంగా మున్నా

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: న్యూ ఆంధ్రా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిస్టర్ భీమవరం బాడీ బిల్డింగ్, ఫిజిక్ మోడలింగ్ పోటీలు ఆదివారం భీమవరంలో నిర్వహించారు. మిస్టర్ భీమవరంగా ఎస్.కె.మున్నా ఎంపికైనట్లు బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖాసిం తెలిపారు. విజేతలకు బహుమతులను మానవత సంస్థ అధ్యక్షుడు చింతలపాటి రామకృష్ణంరాజు, కో ఛైర్మన్ కారుమూరి నరసింహమూర్తిబాబు, కోశాధికారి గ్రంధి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, అల్లు శ్రీను అందజేశారు. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్య నియమాలు పాటించాలని సూచించారు.

పసరెక్కుతున్న చెరువు

పెర్కిపాలెం (వీరవాసరం), న్యూస్‌టుడే: పెర్కిపాలెంలో జల్‌జీవన్ మిషన్ పథకంలో రూ.45 లక్షల ఖర్చు చేసి ఓహెచ్ఎస్ఆర్, పైప్‌లైన్లు ఏర్పాటు చేశారు. కానీ గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన నీరు మాత్రం సరఫరా కావడంలేదు. గ్రామంలోని తాగునీటి చెరువుకు వీరవాసరం పశ్చిమ కాలువ ద్వారా నీరందుతోంది. ఎగువున ఉన్న వేంద్ర, శృంగవృక్షం గ్రామాల్లోని ఆక్వా చెరువుల్లో మురుగును కాలువలోకి విడిచిపెడుతుండటంతో కలుషితమవుతోంది. అదే నీటిని తాగునీటి చెరువులకు మళ్లిస్తున్నారు. దీంతో దానిలో నీరు కొద్ది రోజులకే పసరెక్కుతోందని ప్రజలు వాపోతున్నారు. కాలువ నీరు కలుషితంగా ఉంటుందని పెర్కిపాలెంలో తాగునీటి చెరువుకు నీటిని మళ్లించకపోవడంతో చెరువు అడుగంటింది. కాలువలోకి ఆక్వా చెరువుల వ్యర్థాలు విడిచిపెడుతున్నవారిపై అధికారులకు చాలా సార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని, వారి ఆక్వా లైసెన్సులు రద్దు చేసి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థుడు శివకృష్ణ తెలిపారు. దీనిపై జలవనరుల శాఖ ఏఈ సత్యనారాయణ మాట్లాడుతూ వీరవాసరం పశ్చిమ కాలువ వెంబడి ఉన్న ఆక్వా చెరువులను పరిశీలించి చర్యలు తీసుకుంటానన్నారు.

దస్తావేజులు పోయినవి

[illegible] S/o. సత్యనారాయణ, డోర్ నెం.27-15-16 [illegible] భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా - 534202 [illegible] 5273/2010 [illegible] 02.11.2010 [illegible] 4794/2006 [illegible] 27.07.2006 [illegible] 0.25.10.2025 [illegible]

బండి తిలక్‌నాథ్ శ్రీరామ్, అడ్వకేట్
భీమవరం సెల్: 7893944559

బురద ఆరదు.. దీపాలు వెలగవు

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు నగర పంచాయతీ ఒకటో వార్డు పరిధిలో ప్రజలు పలు సమస్యలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షం కురిస్తే పలు రోడ్లు బురదమయంగా తయారవుతున్నాయి. పూర్తిస్థాయిలో వీధి దీపాలు వెలగడం లేదు. ఇంకా రోడ్లు, డ్రెయినేజీలు తదితర సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. వార్డులోని ప్రాంతాలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ కృష్ణమోహన్ తెలిపారు.

సీబీసీఎన్‌సీ చర్చికి వెళ్లే రహదారి పక్కనే విద్యుత్తు పరివర్తకాలు

● గాంధీనగర్ ప్రాంతంలో సీసీ రోడ్డు, డ్రెయినేజీలు లేవు. ● రాళ్లచెరువు గట్టు నుంచి సీబీసీఎన్‌సీ చర్చి వరకు, ఎస్సీ పేటలో డ్రెయినేజీ వసతి లేదు. ● బాలికల ఉన్నత పాఠశాల వెనకవైపున వర్షం కురిస్తే ఆ వీధిలో డ్రెయినేజీ పొంగి వర్షం, మురుగు నీరు నిల్వ ఉండిపోతున్నాయి. ● గంగానమ్మకోడు పక్కన ఉన్న మట్టిరోడ్డును సీసీ రహదారిగా అభివృద్ధి చేయాలి. ● పుంతలోముసలమ్మ వీధి ప్రాంతంలో రెండు రోడ్లు, డ్రెయినేజీ నిర్మించాలి. ● రాళ్ల చెరువు (రజకుల చెరువు) నిర్వహణ సక్రమంగా లేదు. దీనికి అవుట్‌లెట్ లేదు. దీని చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. రాళ్లచెరువు గట్టున రెండు పరివర్తకాలు, ఉన్నత పాఠశాల సమీపంలో మరొకటి, ఫ్యూజ్ బాక్సులు రోడ్డు పక్కన రక్షణ లేక ప్రమాదకరంగా ఉన్నాయి.

1 వార్డు నివేదన

జనాభా : 3,000

ప్రాంతాలు: గాంధీ నగర్, పుంతలో ముసలమ్మవీధి, బాలికోన్నత పాఠశాల, రాళ్లచెరువు పరిసరాలు

వరి రైతుల్లో వణుకు

ఉరుకులు, పరుగులతో మాసూళ్లు

ఆకివీడు, న్యూస్‌టుడే: ఉండి, భీమవరం నియోజకవర్గాల పరిధిలో రైతులు 'దిత్వా' తుపాను బారి నుంచి వరిపంటను రక్షించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. అసలు ఖరీఫ్ సాగు ప్రారంభించిన దగ్గర నుంచి పంట చేతికొస్తున్న ప్రస్తుత తరుణం వరకు తుపాన్లు, భారీవర్షాలు, ఈదురుగాలులు వెంటాడాయి. ఫలితంగా రైతులకు సాగు ఖర్చులు పెరగగా.. దిగుబడులు మాత్రం భారీగా తగ్గాయి.

ఆకివీడులో ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకుంటున్న రైతులు

దిత్వా ప్రభావంతో..

ఉండి నియోజకవర్గంలో 29,714, భీమవరం నియోజకవర్గంలో 17,862 ఎకరాల్లో అన్నదాతలు వరిసాగు చేస్తున్నారు. వరి కోతలు ఇప్పటికి 20 శాతం మాత్రమే పూర్తయ్యాయి. 10 శాతం ధాన్యం మాత్రమే రైస్ మిల్లులకు చేరింది. గట్టుకు చేరిన మిగిలిన 10 శాతం ధాన్యాన్ని రైతులు తేమశాతం తగ్గించేందుకు ఎండబెట్టుకుంటున్నారు. మాసూళ్ల పనులు ముమ్మరంగా సాగుతున్న పరిస్థితుల్లో 'దిత్వా' తుపాను ప్రభావంతో మారిన వాతావరణం రైతులను కలవరపెడుతోంది.

పనులకు అవరోధం

తుపాను ప్రభావంతో ఆదివారం చిరుజల్లులు పడటంతో చేతికొచ్చిన పంట ఒబ్బిడిచేసుకునే పనులకు అవరోధం కలిగింది. వరికోత యంత్రాలు చేలల్లో సాఫీగా నడవడంలేదు. ధాన్యం ఎండబెట్టుకోవడానికి అవకాశం లేకపోవడంతో తేమశాతం పెరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఎండు గడ్డిని ఒబ్బిడిచేసుకోవడం కష్టంగా మారుతోంది. ధాన్యాన్ని భద్రపరచుకోవడం, రైస్ మిల్లులకు రవాణా చేయడానికి అదనపు ఖర్చులు అవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ సమయంలో గాలి వర్షం కురిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కోతలు వాయిదా వేసుకోండి..

'వరికోతలు రెండు రోజులు వాయిదా వేసుకుంటే మంచిది. భద్రపరచున్న ధాన్యం రాశుల కింద, పైన బరకాలు కప్పుకోవాలి. సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు రవాణా చేసుకోవాలి' అని వ్యవసాయ శాఖ ఏడీ ప్రతాప్‌జీవన్ సూచించారు.

శాంతి జీవనం సాగించాలి

మాట్లాడుతున్న రంగరాజు

ఉండి, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ కోపతాపాలు వీడి శాంతి జీవనం సాగించాలని ఉండి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు గాదిరాజు రంగరాజు కోరారు. ఉండి సీపీఎం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మానవత మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థకు శీతల శవపేటికను ఉచితంగా అందించనున్నట్లు మండల కన్వీనరు కొమ్మన నాగబాబు తెలిపారు. సమావేశంలో రుద్రరాజు యువరాజు, రాయి రాములమ్మ, ఆర్ఎస్ బాబు, రంగప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.

ఉండి డిప్యూటీ ఎంపీడీవోగా గోపాలకృష్ణ

ఉండి, న్యూస్‌టుడే: ఉండి డిప్యూటీ ఎంపీడీవోగా నియమితులైన కేశిరెడ్డి గోపాలకృష్ణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజును కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

మహిళా 3వ అదనపు జిల్లా జడ్జి వారి కోర్టులో భీమవరం ప.గో.జిల్లా

E.P.No.10/2025 In O.S No.22/2010

D.H.R [illegible] (Died) and 4 others

J.D.R [illegible]

(Died) and 5 others ...

వేలం ప్రకటన

[illegible] 15.12.2025 [illegible] 10గం 30 [illegible]

W.G.Dist Bhimavaram Mandal, Bhimavaram Sub Registrar R.C.C Daba House bering D.No.15-5-89, in extent of 145.2 S.q.yards with electrical services fittings fixtures a mentioned and easement rights **Bounded by East :** House of Chippada Gurubrahmam, **South:** Reming part of EP schedule property bering D.No.15-5-90, **West:** House site of undi satyam. **North :** Rajaveedhi. with in the above boundaries RCC Buildings with two floors situated in extent of 145.2 Sq.yards with electrical services fittings fixtures a mentioned and easement rights

D.H.R Value : 25,00,000
Amina Value : 01,05,00,000
S.R.O Value : 49,10,000

వేలం తేది : 15.12.2025

డి.హెచ్.తరుపు న్యాయవాదులు
R.Venkateswara Rao
R.Phani Prakash
K.V.Sainadh

వైద్య శిబిరానికి స్పందన

భీమవరం వన్‌టౌన్, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు భగత్‌సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం భీమవరం మెంటేవారితోట సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శిబిరంలో ప్రముఖ న్యూరో సర్జన్ గోపాళం శివన్నారాయణ, వి.శ్రీనివాసరావు, సందీప్‌వర్మ రోగులకు పరీక్షలు చేశారు. రోగులకు రాయితీపై మూడు నెలలకు సరిపడా ఔషధాలు జీబీఆర్ ఫౌండేషన్ ద్వారా అందజేశారు. కార్యక్రమంలో వసుధ ఫౌండేషన్ సభ్యుడు ఇందుకూరి ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.

వైద్యుల సూచనలు పాటించండి

మాట్లాడుతున్న రామకృష్ణ

వీరవాసరం, న్యూస్‌టుడే: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనలు పాటించాలని వైద్యుడు సాగిరాజు గజపతిరాజు అన్నారు. ఆదివారం వీరవాసరంలో యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్, కాపు వనిత క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో 400 మందికిపైగా రోగులు పరీక్షలు చేయించుకున్నారు. భీమవరం వినాయక, అంజలి స్కిన్, వ్యాపీ స్మైల్ డెంటల్ ఆసుపత్రి వైద్యులు సాగిరాజు గజపతిరాజు, బి.లక్ష్మీకల్యాణి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా ఔషధాలు అందజేశారు. కార్యక్రమంలో వీరవాసరం కళాపరిషత్ అధ్యక్షుడు గుండా రామకృష్ణ, పాకల రాము, వీరస్వామి, గ్రంధి కిషోర్ పాల్గొన్నారు.

కన్యాశుల్కం నాటకం అజరామరం

గురజాడ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ప్రతినిధులు

భీమవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : గురజాడ అప్పారావు రచించిన 'కన్యాశుల్కం' నాటకం యుగాంతం వరకు నిలిచి ఉంటుందని పలువురు ప్రతినిధులు అన్నారు. గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం శ్రీవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బీవీరాజు పార్కులో తెలుగుతల్లి విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో కన్వీనర్ అరసవల్లి సుబ్రహ్మణ్యం, ప్రజా నాట్యమండలి కార్యదర్శి ఎం.ఎస్.ప్రసాద్, భాజపా పట్టణాధ్యక్షుడు వబిలిశెట్టి ప్రసాద్, భాజపా సీనియర్ ప్రతినిధి అడ్డగర్ల ప్రభాకరగాంధీ, దాసాంజనేయస్వామి ఆలయ ఛైర్మన్ దారపురెడ్డి త్రివిక్రమ్, మాజీ కౌన్సిలర్ విజ్జురోతి రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

శ్రద్ధాంజలి

శ్రీ కంబాల ఆది కాశీవిశ్వేశ్వరరావు గారు
భీమవరం
జననం: 20-05-1962 మరణం: 21-11-2025

చెరగని చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే మహోన్నత వ్యక్తి, మా అందరి హృదయాలలో చెరగని ముద్రవేసుకున్న మా మిత్రుడు శ్రీ కంబాల ఆది కాశీవిశ్వేశ్వరరావు గారి మరణం మాకు ఎప్పటికీ తీరనిలోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాము.

G.విజయబాబు భీమవరం	S.V.ప్రభాకరరావు భీమవరం
V.అచ్యుతరామరాజు హైదరాబాద్	కూర్మాల మురళి భీమవరం
M.V.N.R.నాయుడు చెరుకువాడ	యర్రా రామకృష్ణ శృంగవృక్షం
K.S.N.వర్మ గొరగనమూడి	రౌతు మురళీమోహన్ శృంగవృక్షం
P.బాపిరాజు ఈలంపూడి	Bh.రామకృష్ణంరాజు భీమవరం
G.రవికుమారరాజు బెంగుళూరు	రామ్‌జగన్ హైదరాబాద్
నేరెళ్ళ పెదబాబు (సూరి) ఆకివీడు	ముత్యాల మోహన్ చెరుకువాడ

అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్
Apollo HOSPITALS
ప్రఖ్యాత వైద్య నిపుణులు ఇప్పుడు
తణుకు & భీమవరం లో

3 డిసెంబర్ 2025
భాగ్యశ్రీ ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా వీధి, తణుకు
10:30 am - 1 pm
కృష్ణ హాస్పిటల్, ఉండి రోడ్, భీమవరం.
2:30 pm - 5 pm
ఈ సమస్యలు ఏమైనా ఉన్నట్లైతే డాక్టర్ గారిని సంప్రదించండి.

డా కిరణ్ వర్మ ఉద్దరాజు
కన్సల్టెంట్ - ఆర్థోపెడిక్ & జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్
MBBS, MS (Orthopaedics)

• తుంటి, మోకాలు, భుజం మొదలైన కీళ్ల మార్పిడి
• మోకాళ్ళ సమస్యలు • మోకాలు, భుజం యొక్క ఆర్థోస్కోపీ ఆపరేషన్లు అవసరమైనవారు
• అత్యాధునిక రోబోటిక్ సర్జరీ ద్వారా మోకాళ్ళ మార్పిడి శస్త్ర చికిత్స చేయబడును.

అపాయింట్మెంట్ కొరకు: +91 8074 936 811

మాతృభాషాభివృద్ధికి చంద్రబాబు కృషి అభినందనీయం

సమావేశంలో పాల్గొన్న ముస్లిం పెద్దలు

పాలకోడేరు, న్యూస్‌టుడే: భాష అనేది కేవలం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఒక మాధ్యమం మాత్రమేనని, ప్రతి ఒక్కరూ మాతృ భాషను నేర్చుకోవాలని ఉర్దూ అకాడమీ ఛైర్మన్ ఫారూఖ్‌షుబ్లీ తెలిపారు. పెన్నాడలో బిస్మిల్లాహ్ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మదర్సా మక్తబ్ వస్థానవి వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాషతో పాటు ఇతర భాషలపై కూడా పట్టు సాధించాలని ఆయన సూచించారు. మాతృభాషాభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చాలా కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. మదర్సాలోని విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. జమైతె ఉలేమా సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అహ్మద్‌మజహరి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మదర్సా నిర్వాహకులు మహమ్మద్ షాహిద్‌హుస్సేన్, ఆప్కా సిద్దిఖ్, ఇలియాస్, ఖాజీమౌలానా తదితరులు పాల్గొన్నారు.

వదిలేశారా.. మరమ్మతులు చేయిస్తారా..?

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం పురపాలక సంఘానికి చెందిన హీమ్యాన్ వాహనం ఇది. కొన్ని నెలల కిందట మరమ్మతులకు గురికావడంతో సెయింట్ మేరీస్ ఆసుపత్రి ప్రాంతంలో జాతీయ రహదారి పక్కన వదిలేశారు. రూ.12.50 లక్షలు విలువైన యంత్రాన్ని ఇలా వదిలేయడంతో అందులోని పరికరాలు అపహరణకు గురయ్యాయి. ఉన్నతాధికారులు నిత్యం ప్రయాణించే రహదారి పక్కన ఇది కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీన్ని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఎందుకు వదిలేశారో తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ కె.రామచంద్రారెడ్డి తెలిపారు.

(c) eenadu

నరసాపురం

● నరసాపురం ● పాలకొల్లు ● ఆచంట

సూర్య భగవానుడికి అభిషేకాలు

పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: పాలకొల్లు కోడిగట్టు ప్రాంతంలో ఉన్న సూర్యదేవాలయంలో ఆదివారం విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు సామూహిక పూజల్లో పాల్గొన్నారు.

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురంలో వశిష్ఠ గోదావరి తీరాన బాపు ఘాట్ వద్ద ఉన్న సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం పంచామృతాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. స్వామిని ప్రత్యేకంగా అలంకరించి పంచ హారతులు ఇచ్చారు.

పాలకొల్లు: అలంకరణలో స్వామివారు

వీడియో టెక్నీషియన్ల ఆత్మీయ సమ్మేళనం

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: పాలకొల్లు ఆడియో, వీడియో టెక్నీషియన్ల సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనం స్థానిక సమతా మహిళా భవనంలో ఆదివారం జరిగింది. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి దుర్గాప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ టెక్నీషియన్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి శిక్షణ తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

నేడు యథావిధిగా పీజీఆర్ఎస్

మొగల్తూరు, న్యూస్‌టుడే: నరసాపురం రెవెన్యూ డివిజన్, మండల రెవెన్యూ, ఇతర కార్యాలయాల్లో ప్రజావినతుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) సోమవారం యథావిధిగా జరుగుతుందని ఆర్డీవో దాసి రాజు తెలిపారు. అపరిష్కృత సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు సమీప కార్యాలయాల్లో అర్జీలు అందజేయవచ్చని పేర్కొన్నారు.

గంగాలమ్మకు ప్రత్యేక పూజలు

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: ఎల్బీచర్లలోని గంగాలమ్మ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

ఉచిత వైద్య శిబిరం

పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: చినమల్లం గ్రామంలో రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా శిబిరంలో భాగంగా ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ ఎన్.కృష్ణారెడ్డి పాల్గొని వృద్ధులు, మహిళలు, పురుషులకు రక్తపోటు, మధుమేహ పరీక్షలు చేసి సూచనలు అందించారు. సర్పంచి సీహెచ్ సుబ్రహ్మణ్యం, దాట్ల శ్రీనివాసరాజు, వైద్యులు కె.వసంత భాను, సీహెచ్ సునీత, ఎన్ వర్ధమాన్, డి.సత్యనారాయణ పాల్గొన్నారు.

బండి ఆగినా.. ముప్పు తప్పదు!

ప్రమాణాలకు విరుద్ధంగా వేగ నియంత్రికలు

మార్టేరు, పెనుగొండ, న్యూస్‌టుడే: ప్రధాన రహదారులపై ప్రమాదాల నివారణకు పలు ప్రాంతాల్లో వేగ నియంత్రికలు(స్పీడ్ బ్రేకర్లు) ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం అవి స్పష్టంగా కనిపించేలా రంగులు వేయాల్సి ఉన్నా అధికారులు అది తమ పని కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రధాన కూడళ్లు, రహదారుల్లో కనీస ప్రమాణాలు పాటించకుండా, సూచికలు లేకుండా ఇష్టానుసారంగా వీటిని ఏర్పాటు చేయడంతో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. రాత్రివేళ వాహనదారులు వీటిని గమనించక అదుపుతప్పి పడిపోతున్నారు. గ్రామాల్లోని సిమెంటు రహదారుల్లో కొందరు తమ ఇళ్లు, దుకాణాలు ముందుకు అనధికారికంగా వీటిని నిర్మిస్తున్నారు.

పెనుగొండ కళాశాల కూడలిలో వేగ నియంత్రిక ఇది. దీనిని వాహన చోదకులు గుర్తించేలా ఎలాంటి సూచికలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి వేళ వాహనదారులు ఇక్కడ అకస్మాత్తుగా బ్రేకులు వేస్తుండటంతో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. పెనుమంట్ర మండలం పొలమూరులో ఏర్పాటు చేసిన వేగ నియంత్రికల మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు భారీ కుదుపులు ఏర్పడి వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని చోదకులు చెబుతున్నారు.

సమస్యలెన్నో.. కొన్ని ప్రాంతాల్లో వీటిని ఎత్తుగా వీటిని నిర్మించడంతో రాకపోకల సమయంలో ఏర్పడే కుదుపుల కారణంగా వాహనదారులు వెన్నెముక సమస్యల బారిన పడుతున్నారు. వీటి వద్ద వాహనాలు ఒకదానికొకటి ఢీకొని చోదకుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ రహదారులపై వీటిని నిర్మించకూడదనే నిబంధన ఉన్నా అమలు కావడం లేదు.

ఎక్కడ అవసరమంటే.. ☛ ప్రధాన రహదారిలో చిన్న మార్గాలు కలిసే ప్రాంతం, కూడళ్ల వద్ద అవసరం మేరకు నిర్ణీత ప్రమాణాల ప్రకారం మాత్రమే వీటిని ఏర్పాటు చేయాలి.

☛ విద్యాసంస్థలు, వైద్యశాలలు, వంతెనలు, మలుపులు ఉన్న చోట్ల నిర్మించాలి.

☛ నివాసాలు ఎక్కువగా ఉండి పాదచారులు తిరిగే చోట వేయాలి. ☛ వేగ నియంత్రికకు 40 మీటర్ల ముందే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.

☛ ఒకే రహదారిలో రెండు ఏర్పాటు చేయకూడదు. అలా చేయాల్సి వస్తే వాటి మధ్య 100-150 మీటర్ల దూరం కచ్చితంగా ఉండాలి.

☛ నియంత్రికల ఏర్పాటు తర్వాత వాటిపై తెలుపు, పసుపు రంగులు వేయాలి. రాత్రి వేళ వాటిని గుర్తించేలా రేడియం స్టిక్కర్లు అతికించాలి. చాలా చోట్ల ఇలాంటి ప్రమాణాలు పాటించడం లేదు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసాపురం	:80085 74504	ఆచంట	:90631 44737
పాలకొల్లు	:80085 74510	పెనుగొండ	:80085 74469
పోడూరు	:90631 44741	పెనుమంట్ర	:91212 29087

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: ? సిద్ధాని వారి వీధిలో రహదారి వెంబడి చెత్తను సక్రమంగా తొలగించడం లేదు. దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. **- కె. సత్తిరాజు**

నరసాపురం, న్యూస్‌టుడే: ? పట్టణంలోని వైఎన్సీ సమీపాన అధ్యాపకుల కాలనీలోకి రెండురోజులుగా చెత్తసేకరణ వాహనాలు రావడం లేదు. **- సత్యనారాయణ, నరసాపురం**

✔ వాహనాలను పంపి చెత్త తొలగించేలా చర్యలు తీసుకుంటాం. **- పాత్రుడు, పురపాలక శానిటరీ ఇన్‌స్పెక్టర్**

మొగల్తూరు, న్యూస్‌టుడే: ? గ్రామంలో కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న నీరు కలుషితమవుతోంది. **- కె.పెంటయ్య**

✔ పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. **- మోహనరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ**

నాయకులకు సూచనలిస్తున్న రామరాజు

విజయమే లక్ష్యంగా కృషి

నరసాపురం, న్యూస్‌టుడే: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా శ్రేణులు కృషి చేయాలని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు సూచించారు. పట్టణంలోని 22వ వార్డులో ఆయన ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో సమావేశమై మాట్లాడారు. పార్టీ వార్డు అధ్యక్షుడు యలమంచిలి విజయ్, ఏఎంసీ వైస్ ఛైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, సంఘ భాస్కరనాయుడు, 31వ వార్డు కౌన్సిలర్ పాలూరి బాబ్జి, తెదేపా యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు నాగిడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

బీమాతో కార్యకర్తల కుటుంబాలకు భరోసా

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు జనసేన కార్యకర్తలు మృతి చెందితే పార్టీ ద్వారా అందజేసే బీమా పరిహారం సొమ్ము వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తుందని ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలు కంచర్ల ప్రసాద్, సానబోయిన రమేశ్, కొండేటి జాన్, లంకా అప్పారావు, పొన్నమండ వెంకటేశ్వరరావులు మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చొప్పున బీమా పరిహారం చెక్కులను పెదమైనవానిలంకలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అందజేశారు.

చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే

శంకుస్థాపన పూజల్లో మంత్రి నిమ్మల

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయం

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు మండలం భగ్గేశ్వరంలో రూ.10 లక్షలతో చేపట్టిన తాగునీటి పథకం పనులకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం కాపవరంలో పాడి రైతులకు 50 శాతం రాయితీపై దాణా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్, ఏఎంసీ ఛైర్మన్ కోడి విజయభాస్కర్, తెదేపా మండల అధ్యక్షుడు పాముల రజనీకుమార్, కూటమి నాయకులు పాల్గొన్నారు.

గురజాడ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ప్రతినిధులు

కన్యాశుల్కం నాటకం అజరామరం

భీమవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: గురజాడ అప్పారావు రచించిన 'కన్యాశుల్కం' నాటకం యుగాంతం వరకు నిలిచి ఉంటుందని పలువురు ప్రతినిధులు అన్నారు. గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం శ్రీవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బీవీరాజు పార్కులో తెలుగుతల్లి విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో కన్వీనర్ అరసవల్లి సుబ్రహ్మణ్యం, ప్రజా నాట్యమండలి కార్యదర్శి ఎం.ఎస్.ప్రసాద్, భాజపా పట్టణాధ్యక్షుడు వబిలిశెట్టి ప్రసాద్, భాజపా సీనియర్ ప్రతినిధి అడ్డగర్ల ప్రభాకర గాంధీ, దాసాంజనేయస్వామి ఆలయ ఛైర్మన్ దారపురెడ్డి త్రివిక్రమ్, మాజీ కౌన్సిలర్ విజ్జురోతి రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

డిజిటల్ అరెస్టులు లేవు: డీఎస్పీ

నరసాపురంపట్టణం, న్యూస్‌టుడే: డిజిటల్ అరెస్టులు అనేవి లేవని.. ఎవరైనా ఇలా చెప్పి బెదిరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ జి.శ్రీవేదఅరవింద సూచించారు. నరసాపురం సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సమావేశం అధ్యక్షుడు అండె రంగారావు అధ్యక్షతన అల్లూరి సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రంలో ఆదివారం జరిగింది. డీఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఆమెను ఘనంగా సత్కరించారు. వైద్యులు చినిమిల్లి సత్యనారాయణరావు, కొమ్మూరి రామకృష్ణ, సంఘ గౌరవ అధ్యక్షుడు బాబూశ్రీ, షేక్ సిలార్ సాహెబ్, పితాని సత్యనారాయణ, నెక్కంటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీవేదను సత్కరిస్తున్న సంఘం ప్రతినిధులు

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు

నరసాపురంపట్టణం, న్యూస్‌టుడే: చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని వైఎన్ కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ అండె రామసతీశ్ పేర్కొన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర కళాశాలల స్థాయి పురుషుల వాలీబాల్ పోటీలను ఆయన కళాశాల ప్రాంగణంలో ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీల పరిశీలకులుగా విశ్వవిద్యాలయానికి చెందిన ఎస్వీఎల్జీ వర్మ, జి.పవన్‌కుమార్ రాజు, ఏఎన్ యువరాజు వ్యవహరిస్తున్నారు.

సైకిళ్లపై సింహాచలం యాత్ర

పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: పాలకొల్లు కెనాల్ రోడ్డులో ఉన్న వేంకటేశ్వరస్వామి, దాసాంజనేయ స్వామి ఆలయం నుంచి ఇద్దరు భక్తులు ఆదివారం సైకిళ్లపై సింహాచలం యాత్రకు బయలుదేరారు. మార్గం మధ్యలో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి, అప్పనపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని బుధవారం నాటికి సింహాచలం క్షేత్రానికి చేరుకుంటామని వారు తెలిపారు.

పాలిథిన్ వినియోగంతో అనర్థాలు

పాలకొల్లు, న్యూస్‌టుడే: పాలకొల్లు అర్జీపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు యలమంచిలి మండలం అడవిపాలెంలో సేవా శిబిరం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం విద్యార్థులు శ్రమదానంతో పరిసరాలను శుభ్రం చేశారు. పాలిథిన్ వినియోగంతో తలెత్తే అనర్థాలను వివరిస్తూ గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. యూనిట్ అధికారి ఎం.రామకృష్ణ, వి.విజయలక్ష్మి, స్థానిక నాయకుడు చెరుకూరి అంజిబాబు పాల్గొన్నారు.

శ్రమదానం చేస్తున్న విద్యార్థులు

చోరీలు, జూదాల కట్టడికి ప్రణాళిక

● మరిన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ● 'న్యూస్‌టుడే'తో పెనుగొండ సీఐ విజయకుమార్

పెనుగొండ, మార్టేరు, న్యూస్‌టుడే: పెనుగొండ సర్కిల్ పరిధిలో చోరీలు, జూదాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాల కట్టడికి కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు సీసీ రాయుడు విజయకుమార్ తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయాల నిరోధానికి, మహిళలు, బాలికల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని, నిఘా పెంచేలా మరిన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ పలు అంశాలపై చేపట్టిన చర్యలను వెల్లడించారు. వివరాలు ఇలా..

➤ గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా కేసుల్లో పెనుగొండ, ఆచంట పోలీసు స్టేషన్ల పరిధిలో ఇటీవల పలువురిని అరెస్ట్ చేశాం. గుర్తించిన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.

➤ ద్విచక్ర వాహనాలు, ఇళ్లలో చోరీలను కట్టడి చేసే దిశగా పాత నేరస్థులపై నిఘా పెట్టాం. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అతి వేగం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రధాన కూడళ్లలో తరచూ వాహన తనిఖీలు చేసి జరిమానా విధిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి వాహనాలను సీజ్ చేస్తాం.

➤ గ్రామాల్లో కోడిపందేలు, జూద స్థావరాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందగానే దాడులు చేసి కేసులు పెడుతున్నాం. ఇలాంటి శిబిరాల నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవు. ప్రజలు కూడా అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు చేరవేయాలి.

బీచ్ మార్గంలో ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద పోలీసు గస్తీ

తీరంలో ఎగసిన అలలు

మొగల్తూరు, న్యూస్‌టుడే: దిత్వా తుపాను ప్రభావంతో పేరుపాలెం వద్ద సముద్ర తీరంలో ఆదివారం సాయంత్రం అలలు ఉద్ధృతంగా మారాయి. పోటు సమయంలో కెరటాలు సుమారు 30 మీటర్ల వరకు ముందుకు భూమిపైకి చొచ్చుకు వచ్చాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో పేరుపాలెం సౌత్, కేపీపాలెంసౌత్‌లలోని బీచ్‌కు పర్యాటకులు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎస్సై జి.వాసు ఆధ్వర్యంలో పోలీసులు, మెరైన్ సిబ్బంది బీచ్‌కు వెళ్లే మార్గంలో రహదారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరో రెండ్రోజుల పాటు బీచ్‌లోకి పర్యాటకులను అనుమతించబోమని ఎస్సై తెలిపారు.

తూడుదాటి.. మురుగు పారేదెలా!

యలమంచిలి, న్యూస్‌టుడే: మైనర్ డ్రెయిన్ల దుస్థితికి అద్దంపట్టే దృశ్యమిది. యలమంచిలి మండలం కొంతేరు వద్ద ఆవ కాలువలో తూడు దట్టంగా పేరుకుపోవడంతో మురుగు ముందుకు సాగే పరిస్థితి లేదు. వర్షాల సమయంలో ఆక్వా చెరువులు, వరిచేలలో అదనపు జలాలను మళ్లించేందుకు ఈ కాలువే ఆధారం. దీనిలో పూడిక కారణంగా ఇబ్బందులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు.

సమావేశంలో పాల్గొన్న సభ్యులు

28న హిందూ సమ్మేళనం

పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రాంతాల వారీగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. పాలకొల్లు సరస్వతీ శిశు మందిర్‌లో హిందూ సంఘాల సభ్యులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో మండల, పట్టణ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. పాలకొల్లు పట్టణంలో డిసెంబరు 28న సమ్మేళనం జరుగుతుందన్నారు. సభ్యులు కేవీఎల్ నరసింహరాజు, రవీంద్ర, కొరగింజల రవి, చెరుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు: ఆర్డీవో

నరసాపురం, న్యూస్‌టుడే: దిత్వా తుపాను ప్రభావంతో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉందని ఆర్డీవో దాసి రాజు అన్నారు. తుపాను నేపథ్యంలో చేపట్టిన ముందస్తు చర్యలను ఆయన ఆదివారం వెల్లడించారు. నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి మండలాల్లో 55 లోతట్టు ప్రాంతాలను గుర్తించామన్నారు. అవసరమైతే అక్కడి వారిని పునరావాస కేంద్రాలకు తరలించేలా తగు ఏర్పాట్లు చేశామన్నారు. బీచ్‌లోకి పర్యాటకులు వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సముద్ర అలలు ప్రమాదకరంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా, ఇప్పటికే వెళ్లిన వారు ఒడ్డుకు వచ్చేలా అప్రమత్తం చేశామన్నారు. కోసిన వరి పనలు, ధాన్యం రాశులు తడవకుండా రైతులకు అందించేందుకు సుమారు నాలుగువేల బరకాలను అందుబాటులో ఉంచామన్నారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యసర పరిస్థితుల్లో ప్రజలు టోల్ ఫ్రీ నంబరు 93911 85874 కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.

చివరిలో వాన గండం

ఆందోళనలో అన్నదాతలు

మొగల్తూరు, ఆచంట, పెనుగొండ గ్రామీణ, పోడూరు, న్యూస్‌టుడే: దిత్వా తుపాను ప్రభావంతో ఆదివారం సాయంత్రం నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షాలు మొదలయ్యాయి. జల్లుల ప్రభావంతో చేలలో ఉన్న వరి కంకులు బరువెక్కాయి. సోమవరం కూడా వర్షం కొనసాగి చేలు నేలవాలితే నష్టం తీవ్రంగా ఉంటుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో హడావుడి మాసూళ్ల చేశారు. ★ పెనుగొండ మండలంలో కొందరు రైతులు రహదారుల వెంబడి ఆరబెట్టిన ధ్యాన్యాన్ని బరకాలతో కప్పి భద్రపరుచుకున్నారు. చేలలో ఉన్న ధాన్యాన్ని తరలించే అవకాశం లేకపోవడంతో వర్షం నీరు పోయేలా రాశులు చుట్టూ బాటలు తవ్వుకున్నారు.

సిద్ధాంతంలో బరకాలు కప్పిన ధాన్యం రాశులు

అప్పటికప్పుడు విక్రయాలు.. వర్షాల భయంతో అన్ని ప్రాంతాల్లో రైతులు కూలీలు, యంత్రాలతో ధాన్యాన్ని ఒబ్బిడి చేయించారు. ధాన్యంలో తేమ తగ్గేవరకు ఆరబోసే అవకాశం లేకపోవడంతో కొన్ని చోట్ల అప్పటికప్పుడు (కొట్టు.. పట్టు పద్ధతిలో) దళారులకు విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ధర నిర్ణయం లేకుండానే తూకం వేసి ధాన్యం అప్పగిస్తున్నారు.

మాసూళ్లు వద్దు.. డిసెంబరు 4వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్పటి వరకు మాసూళ్లు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పలు గ్రామాల్లో వ్యవసాయ సహాయకులు ఆదివారం రైతుల వద్దకు వెళ్లి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు.

ఎల్ఐసీని అగ్రగామిగా నిలుపుదాం

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: ఎల్ఐసీని అగ్రగామిగా నిలపడమే ప్రధాన కర్తవ్యమని ఐసీఈయూ జోన్ ప్రధాన కార్యదర్శి టి.వి.ఎన్.ఎస్.రవీంద్రనాథ్ అన్నారు. పాలకొల్లు లయన్స్ సామాజిక భవనంలో ఆ యూనియన్ రాజమహేంద్రవరం డివిజన్ మహాసభ ఆదివారం జరిగింది. ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ పోరాటాల ఫలితంగా బీమా ప్రీమియంలపై జీఎస్టీ రద్దయిన సందర్భంగా ఈ మహాసభ నిర్వహించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకుని సేవలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. సంఘం జోన్ అధ్యక్షుడు పి.సతీశ్, సభ్యులు సత్యనారాయణ సాహు, ఎం.కోదండ రామ్, సుధాకర్, మురళీకృష్ణ, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రవీంద్రనాథ్

విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ

మొగల్తూరు, న్యూస్‌టుడే: మొగల్తూరు ఉపకేంద్రం పరిధిలో పలు గ్రామాలకు ఆదివారం రాత్రి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. నరసాపురం నుంచి మొగల్తూరు ఉప కేంద్రానికి ఉన్న 33 కేవీ లైను మరమ్మతులకు గురైంది. దీంతో సరఫరా నిలిచి ప్రజలు ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఆ శాఖ ఏఈ ప్రభాకరరావు సిబ్బందితో కలిసి మరమ్మతులు చేయించి సరఫరాను పునరుద్ధరించారు.

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: పాలకొల్లు పట్టణంలో ఆదివారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో షావుకారుపేటలో తీగలు రాసుకుని మంటలు వ్యాపించడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్తు ఏఈ బాబ్జీ, సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి చేరుకుని మరమ్మత్తులు చేసి సరఫరాను పునరుద్ధరించారు.

పాలకొల్లు: మరమ్మతులు చేస్తున్న సిబ్బంది

దరఖాస్తులేగానీ.. మంజూరు శూన్యం!

పాడి రైతులకు అందని ప్రోత్సాహకాలు

పాలకొల్లు, పోడూరు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం వచ్చాక పాడి పరిశ్రమను ప్రోత్సహించే దిశగా సన్న, చిన్నకారు రైతులు సొంత భూమిలో పశుగ్రాసం పెంచుకోవడానికి ఉపాధి హామి పథకంలో వంద శాతం రాయితీని అమల్లోకి తెచ్చింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా గతేడాదిలో దరఖాస్తు చేసిన వారికి సైతం నేటికీ నిధులు మంజూరు చేయకపోవడంతో రైతులు పెదవి విరుస్తున్నారు.

☛ యలమంచిలి మండలంలో 40 మంది పాడి రైతులు ఉపాధిహామి పథకంలో 19 ఎకరాల్లో పశుగ్రాసం పెంచుకోవడానికి పశువైద్యాధికారి ద్వారా 2024 డిసెంబరులో దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది గడుస్తున్నా ఒక్క సెంటు నేలలో గడ్డి పెంచిందీ లేదు.. నిధులు మంజూరు చేసిందీలేదు. పోడూరు మండలంలో ఏడుగురు రైతులు మూడెకరాల పరిధిలో 3 నెలల కిందట దరఖాస్తు చేసుకోగా నేటి వరకు మంజూరు చేయలేదు. అధికారులు మాత్రం మళ్లీ మళ్లీ దరఖాస్తులు ఆహ్వానిస్తూనే ఉన్నారు.

ఉపయుక్తమే గానీ.. 10 సెంట్ల నుంచి గరిష్ఠంగా 50 సెంట్ల భూమిలో పశుగ్రాసం పెంచుకోవడానికి అవకాశం ఉంది. జాబ్‌కార్డు, అయిదెకరాల్లోపు భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీ, చిన్న సన్నకారు రైతులంతా దీనికి అర్హులే. నీటి వసతి ఉన్న భూములను ఎంపిక చేయాల్సి ఉంటుంది. డెల్టాలో అధిక వర్షాలకు, వరదలకు పశుగ్రాసం పెరగక, ఉన్నచోట కుళ్లిపోయి పాడి రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పశుగ్రాసాన్ని సెంట్ల లెక్కన కొనుగోలు చేసి పశువులను మేపుతున్నారు. గతంలో దరఖాస్తు చేసిన వారికి ఈ పథకాన్ని అమలు చేసి ఉంటే ఇలాంటి బాధలు తప్పేవని రైతులు చెబుతున్నారు.

150 ఎకరాల్లో.. జిల్లాలో 150 ఎకరాల్లో పశుగ్రాసం సాగుకు దరఖాస్తులు అందాయి. వీటికి రూ. 30 లక్షల వరకు నిధులు మంజూరు చేయాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కనీసం 5 ఎకరాల్లో కూడా సాగు చేపట్టిన దాఖలాలు లేవు. ఈ అంశంపై డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు స్పందిస్తూ అధిక వర్షాల వల్ల మంజూరు ఆలస్యమైనట్లు తెలిపారు.

పుస్తకాలు అందుకున్న విద్యార్థులతో దాత ప్రసాద్, ఉపాధ్యాయులు

సాధనతో ఉత్తమ ఫలితాలు

పోడూరు, న్యూస్‌టుడే: నిరంతర సాధనతో పాటు ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సొసైటీ అధ్యక్షుడు, దాత దేవళ్ల ప్రసాద్ పేర్కొన్నారు. జిన్నూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఆయన విరాళంతో సమకూర్చిన స్టడీ మెటీరియల్‌ను ఆదివారం పంపిణీ చేశారు. హెచ్‌ఎం సీహెచ్ శివజ్యోతి మాట్లాడుతూ గత 9 ఏళ్ల నుంచి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి తోడ్పాడుతున్న ప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

బాలుడి చికిత్సకు ఆర్థిక సాయం

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: పాలకొల్లుకు చెందిన మూడేళ్ల బాలుడు బ్లడ్ క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్నాడు. అతడి వైద్యం నిమిత్తం వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట్రామరాజు రూ.20వేలు సమకూర్చారు. ఈ నగదును సంస్థ కన్వీనర్ బుద్ధరాజు బాలుడి తండ్రికి ఆదివారం అందజేశారు.

(c) eenadu

తాడేపల్లిగూడెం
• తాడేపల్లిగూడెం • తణుకు

దిత్వా వచ్చెన్.. కంగారు తెచ్చెన్.

ఇరగవరం, న్యూస్‌టుడే: తుపాను కారణంగా వాతావరణ మార్పులతో ఆదివారం సాయంత్రం ఇరగవరం మండలంలో చిరుజల్లులు కురవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం నుంచే ఆకాశంలో మబ్బులు కమ్మి చలిగాలులు వీయడంతో రైతులు అప్రమత్తమయ్యారు. ఆరబెట్టిన ధాన్యం హడావుడిగా ఒబ్బిడి చేసుకున్నారు.

నేడు ఎమ్మెల్యే పర్యటన

ఇరగవరం, న్యూస్‌టుడే: మండలంలోని ఏలేటిపాడులో డిసెంబరు 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొంటారని ఎంపీడీవో ఎ.శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఉదయం 7 గంటలకు పింఛన్ల పంపిణీ ఉంటుందని అన్నారు.

మన్‌కీబాత్ అందరికీ స్ఫూర్తి

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్రమోదీ నెలలో చివరి ఆదివారం నిర్వహించే మనకీబాత్(మనసులో మాట) కార్యక్రమాన్ని విద్యార్థులు, యువత తప్పనిసరిగా వీక్షించి దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని తాడేపల్లిగూడెం భాజపా నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ సూచించారు. మన్‌కీబాత్ 128వ ధారావాహిక ప్రసారాన్ని కొబ్బరితోటలోని సెంట్ ఆన్స్ పాఠశాలలో నాయకులతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ మీడియా సమన్వయకర్త నరిశే సోమేశ్వరరావు, పట్టణ భాజపా అధ్యక్షుడు దువ్వా శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నేటి వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తాడేపల్లిగూడెం	99488 53114
తణుకు	85558 50851
తణుకు గ్రామీణం	63005 79402
అత్తిలి	91548 46774

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: ? యాగర్లపల్లి వసతిగృహం రోడ్డులో భూగర్భడ్రెయిన్ లీకేజీతో రహదారి అస్తవ్యస్తంగా మారుతోంది - రవీంద్ర, స్థానికుడు
✔ మరమ్మతులు చేపడతాం - ఎం.ఏసుబాబు, పురపాలక కమిషనర్
? తాడేపల్లిగూడెం జీవితబీమా కార్యాలయం రోడ్డులో చెత్త పేరుకుని రహదారిలోకి వస్తోంది - నారాయణ, స్థానికుడు.
✔ చెత్త తొలగిస్తాం - సోమేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

వారధులు.. ప్రమాదాలకు సారథులు

తణుకు, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని వారధులు వాహనదారులను వణికిస్తున్నాయి. పలు ప్రధాన రహదారుల్లో పంట కాలువలు, తూములపై ఉన్న కీలక వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. నియోజకవర్గవ్యాప్తంగా పదుల సంఖ్యలో సేతువులది ఇదే పరిస్థితి. నిర్మించి దశాబ్దాలు కావడంతో సిమెంటు పెచ్చులు ఊడి, ఇనుప ఊచలు పైకి తేలి ఎప్పుడు కూలిపోతాయో అన్నట్లు దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు చాలా వాటికి రక్షణ గోడలు దెబ్బతినడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ఈ ప్రభుత్వంలోనైనా..

వంతెనల అభివృద్ధిపై గత ప్రభుత్వం దృష్టి సారించలేదు. ఐదేళ్లలో కనీసం మరమ్మతులకు

రేలంగి: రెయిలింగ్ శిథిలమై ప్రమాదకరంగా వంతెన

మచ్చుకు కొన్ని..

● గతంలో మండపాక నుంచి యర్రనీలి కుంటు వెళ్లే దారిలో పంటకాలువపై రక్షణగోడ లేకపోవడంతో రాత్రి సమయంలో ప్రమాదవశాత్తు కారు కాలువలోకి దూసుకెళ్లింది.

● వేల్పూరు రైల్వేస్టేషన్ సమీపంలోని మడుగుపై ఉన్న వంతెన వద్ద ప్రమాదవశాత్తు గేదె పడి మృతి చెందింది.

● కంతేరు నుంచి కాకిలేరు దారిలో కాకిలేరు వద్ద ఉన్న బ్రిడ్జికి రెయిలింగ్ లేకపోవడంతో ద్విచక్రవాహనదారుడు కాలువలో పడిపోయాడు.

శిథిలావస్థలో మగ్గుతున్న వంతెనలు

కూడా నోచుకోకపోవడంతో వాటి పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న వంతెనలను గుర్తించారు. పలు కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు, కొన్ని మరమ్మతులు చేసేందుకు ప్రణాళికలు రచించి ప్రతిపాదనలు పంపించారు. కానీ వేటికి ఇంకా మోక్షం లభించలేదు. వీలైనంత త్వరగా వంతెనలకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

అధ్వానంగా తణుకులోని పెద్ద వంతెన

నిధుల విడుదల కాగానే.. శిథిలావస్థలో ఉన్న ప్రతి వంతెన, దెబ్బతిన్న రెయిలింగ్‌లకు మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు పంపాం. నిధులు విడుదల కాగానే పనులు ప్రారంభిస్తాం. ర.భ శాఖ, పీఐయు ఏఈలు యశ్వంత్.

సరైన లక్ష్యం విజయానికి తొలి మెట్టు

తణుకు, న్యూస్‌టుడే: విద్యార్థి దశలోనే లక్ష్యం ఏర్పాటు చేసుకుని అందుకు అనుగుణంగా భవిష్యత్తులో రాణించాలని ఎస్సీ సంక్షేమ, సాధికారత జిల్లా అధికారి ఎన్.వి.అరుణ కుమారి అన్నారు. ఆదివారం స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో ఉంటూ ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థినిలకు నిర్వహించిన వీడ్కోలు సభకు ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయిలో రాణిస్తున్నారని చెప్పారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో ఉన్నతస్థాయికి వెళ్లేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి వారిని అభినందించారు. కార్యక్రమంలో సామాజిక సంక్షేమ సహాయ అధికారి ఏవీడీ ప్రసాద్, డీవీఎంసీ సభ్యులు జి.ఆశాజ్యోతి, వసతిగృహం అధికారిని మేరీ కమలకుమారి, బాలుర వసతి గృహం వార్డెన్ జి.ఫణికుమార్, ఎస్సీ బాలికల వసతి గృహఅధికారిణి అరుణ తదితరులు పాల్గొన్నారు.

పురస్కార ప్రదానం

తణుకు, న్యూస్‌టుడే: ఆంధ్ర బాల గంధర్వ షణ్ముఖి ఆంజనేయరాజు 97వ జయంతి సందర్భంగా షణ్ముఖి పురస్కార ప్రదానం-2025 చేయనున్నట్లు పీఠం ప్రధాన కార్యదర్శి విజయషణ్ముఖి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సురాజ్య భవనంలో సాయంత్రం 5గంటల నుంచి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా కళా ప్రదర్శనలు, నాటకం ఉంటాయని తెలిపారు.

ఘనంగా షష్ఠి ఉత్సవాలు

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే : శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి ఉత్సవాలు భక్తుల ఆనందోత్సాహాల మధ్య సాగుతున్నాయి. ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తిరునాళ్లలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జెయింట్ వీల్స్, రకరకాల రంగుల రాట్నాల వద్ద పెద్దఎత్తున సందడి చేశారు. వివిధ ఆట వస్తువులు, తినుబండారాల దుకాణాల వద్ద పెద్దఎత్తున విక్రయాలు చేపట్టారు. రాత్రి షష్ఠి పందిరిలో అత్తిలి వారిచే కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన, భీమవరం వారి సినీ సంగీత విభావరి అలరించాయి.

సందడిగా హనుమ గ్రామోత్సవం

తాడేపల్లిగూడెం అర్బన్ న్యూస్‌టుడే: స్థానిక హౌసింగ్ బోర్డు కూడలిలోని సువర్చలా సుందర అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో డిసెంబరు 3న నిర్వహించే హనుమద్ర్వతం సందర్భంగా ఆదివారం భక్తులు గ్రామోత్సవం నిర్వహించారు. హౌసింగ్‌బోర్డు కూడలి నుంచి పోలీస్ ఐలాండ్ వరకు భక్తులు మేళతాళాలతో ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి, ఆకుల శ్రీనివాస్, న్యాయవాది మాకా శ్రీనివాస్, పట్టిం రాంబాబు, పులగం బుచ్చిరెడ్డి, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరపూజ, ధ్వజారోహణ, అఖండ జ్యోతి ప్రజ్వలన తదితర పూజా కార్యక్రమాలు నేత్రపర్వంగా జరిగాయి.

ఉత్సవంలో పాల్గొన్న భక్తులు

ధర్మరక్షణే ధ్యేయంగా హిందూ సమ్మేళనాలు

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: ధర్మ రక్షణ ధ్యేయంగా హిందూ సమ్మేళనాలను నిర్వహిస్తున్నామని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర సహసంఘ చాలక్ సుంకవల్లి రామకృష్ణ, నిర్వాహక కమిటీ నాయకుడు బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముందుగా తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ భవనంలో సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం సాయంత్రం 3 గంటలకు భీమవరం రోడ్డులోని ఎన్‌కే గ్రౌండ్స్‌లో నిర్వహించే హిందూ సమ్మేళనానికి అందరూ రావాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఖండ సహచాలక్ గ్రంధి సత్యనారాయణ, నియోజకవర్గ భాజపా కన్వీనర్ ఈతకోట తాతాజీ, నిర్వహణ కమిటీ కార్యదర్శి ముత్తారామారావు, తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

కొబ్బరితోట(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: సోమవారం మూడు గంటలకు నిర్వహించనున్న హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం తాడేపల్లిగూడెం జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో 23వ వార్డులోని కృష్ణుడి గుడిలో భక్తులకు కరపత్రాలు అందించారు.

అమ్మవారి జాతరకు అంకురార్పణ

తాడేపల్లిగూడెం అర్బన్ (న్యూస్‌టుడే): తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ వారి జాతర మహోత్సవాలు మార్చి 12 నుంచి 27వ తేదీ వరకు జరగనున్న సందర్భంగా ఆదివారం అమ్మవారి ఆలయంలో విఘ్నేశ్వరునికి బియ్యం సమర్పించి అంకురార్పణ చేసినట్లు ఆలయ ఛైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు తెలిపారు. ఆలయ అర్చకులు ఫణి శర్మ, ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ ఈ క్రతువును పూర్తిచేశారు.

ఇంటికే ఉచిత వైద్యం

తణుకు, న్యూస్‌టుడే: సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ సంయుక్తంగా ఆదివారం సంచార శకటం ద్వారా 'ఇంటికే వైద్యం' కార్యక్రమం నిర్వహించారు. డా హుస్సేన్ అహ్మద్, డా బి.రమేష్ కుమార్ తణుకు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి మంచానికే పరిమితమైన వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందించారు. సభ్యులు యడ్లపల్లి శివప్రసాద్ ఆర్థిక సహాయంతో ఉచితంగా ముందులు అందజేశారు. ఈ ఉచిత వైద్య సేవలు కావాల్సిన వారు సెల్: 99853 43530, 90592 90717 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

రోగిని పరీక్షిస్తున్న వైద్యులు

సాంఘిక సంస్కరణలకు గురజాడ కృషి

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: తన రచనల ద్వారా సాంఘిక సంస్కరణలు, పరివర్తనకు కృషి చేసిన గొప్ప కవి గురజాడ అప్పారావు అని వక్తలు సూచించారు. తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో నిర్వహించిన గురజాడ వర్ధంతి సభలో పాల్గొని మాట్లాడారు. తెలుగు సాహిత్యానికి ఆధునికత తీసుకొచ్చిన ఆయన ముఖ్య రచనల్లో కన్యాశుల్కం నాటకం ప్రజానీకాన్ని ఆకట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి వి.శ్రీనివాసరావు, ఇన్‌ఛార్జి వైవి సాయి బాబు తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయ అధికారితో వక్తలు

గ్రామానికి త్రీఫేజ్ విద్యుత్తు

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: ... దీర్ఘకాలంగా త్రీఫేజ విద్యుత్ సరఫరా లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చొరవతో ఆదివారం నూతన విద్యుత్ విభాజకం ఏర్పాటు చేశారు. దీంతో సమస్య పరిష్కారమైంది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచి, గ్రామస్థులు పాల్గొన్నారు.

విభాజకం వద్ద నాయకులు, విద్యుత్తు అధికారులు

అన్నప్రసాద వితరణ

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని స్థానిక శ్రీవల్లీదేవసేన సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయం వద్ద అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో పాటు సమీప గ్రామాల ప్రజలు పాల్గొని స్వామి వారి అన్న ప్రసాదాలు స్వీకరించారు. అన్నదాన కార్యక్రమానికి వంటరిపాటి వెంకటేశ్వరరావు కుమారుడు నాని ఆర్థిక సహకారం అందించారు.

నవదుర్గలుగా అలరించిన చిన్నారులు

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే : అత్తిలి సుబ్బారాయుడు షష్ఠి పందిరిలో ఆదివారం రాత్రి చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహుతులను అలరించింది. నవ దుర్గాదేవీ రూపాలను, రాక్షసుడిని సంహరించే చిన్నారుల ప్రదర్శన ఆకట్టుకుంది. అధిక సంఖ్యలో భక్తులు ప్రదర్శనను తిలకించారు.

రాక్షసుడిని సంహరించే ఘట్టం

చెత్తకు నిప్పు ఆరోగ్యానికి ముప్పు

రేలంగి (ఇరగవరం), న్యూస్‌టుడే: రేలంగి శివారు గవర్లపాలెంలో రహదారి పక్కనే చెత్త గుట్టలుగా వేస్తున్నారు. సంపద కేంద్రానికి తరలించకుండా నిప్పు పెడుతున్నారు. ఫలితంగా దుర్వాసనతో పాటు, మార్గమంతా పొగకమ్మి స్థానికులు, వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. రహదారి వెంబడి చెత్తగుట్టలు వెయ్యకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రమాదం అంచున ఉద్యోగం

శిథిలావస్థకు చేరి, పిచ్చిమొక్కలతో భవనం వెనుక భాగం

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: చిత్రంలో కనిపిస్తున్నది తాడేపల్లిగూడెం అసెంబ్లీ సెగ్మెంటుకు సంబంధించిన ఎన్నికల భవనం. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు పూర్తిగా పాడవ్వడంతో టార్పాలిన్‌తో కప్పి ఉద్యోగులు పనులు చేస్తున్నారు. భవనం లోపలి భాగంలో గోడలకు చెదలు పట్టాయి. రికార్డులకు, ఉద్యోగులకు భద్రతలేదు. ఇక భవనం వెనుకవైపు చూస్తే తలుపులు సరిగా లేవు. పైగా చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయి అడవిని తలపిస్తున్నాయి. నిత్యం మండల స్థాయి అధికారులు వచ్చి పోయే ప్రాంతం. అయినా ఈ భవనం గురించి అధికారులు ఎవ్వరూ దృష్టిపెట్టకపోవడం శోచనీయం.

రజకుల హామీని అమలు చేయండి

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం వచ్చాక రజకులను ఎస్సీలో చేర్చుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని ఏపీ రజకవృత్తిదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అడ్డాల నరసింహారావు ప్రభుత్వాన్ని ఆదివారం డిమాండ్ చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులవర్తి వెంకట మణిప్రసాద్‌కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో కె.సురేశ్, ఎ.శంకర్, శ్రీధర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందిస్తున్న నరసింహారావు

ఎస్సైకు అభినందన

కాళ్ల (భీమవరం గునుపూడి), న్యూస్‌టుడే: డిజిటల్ అరెస్టు, సైబర్ క్రైమ్ కేసులో అంతర్జాతీయ నేరస్థులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కాళ్ల ఎస్సై ఎన్.శ్రీనివాసరావును ఎస్పీ అద్నాన్ నయిం అస్మి అభినందించినట్లు కాళ్ల పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందుకున్న శ్రీనివాసరావును స్టేషన్ సిబ్బంది అభినందించారు.

పురస్కారం అందిస్తున్న ఎస్పీ అద్నాన్ నయిం అస్మి

మిస్టర్ భీమవరంగా మున్నా

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: న్యూ ఆంధ్రా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిస్టర్ భీమవరం బాడీ బిల్డింగ్, ఫిజిక్ మోడలింగ్ పోటీలు ఆదివారం భీమవరంలో నిర్వహించారు. మిస్టర్ భీమవరంగా ఎస్.కె. మున్నా ఎంపికైనట్లు బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖాసిం తెలిపారు. విజేతలకు బహుమతులను మానవత సంస్థ అధ్యక్షుడు చింతలపాటి రామకృష్ణంరాజు, కో ఛైర్మన్ కారుమూరి నరసింహమూర్తి బాబు, కోశాధికారి గ్రంధి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, అల్లు శ్రీను అందజేశారు. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్య నియమాలు పాటించాలని సూచించారు.

విశ్వాసులతో టీసీవై సభ్యులు

చర్చిలో పఠన పోటీలు

తణుకు, న్యూస్‌టుడే: తణుకు క్రిస్టియన్ యూత్ (టీసీవై)26వ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని ఆదివారం స్థానిక టౌన్ లూథరన్ చర్చిలో యువతి, యువకులకు బైబిల్ సంబంధించి పలు అంశాలపై పోటీలు నిర్వహించినట్లు టీసీవై సంచాలకుడు మురాల సుధాకర్ తెలిపారు. ఈ పోటీలకు తణుకు పరిసర ప్రాంతాల ప్రార్థనాలయాల నుంచి అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారని తెలిపారు. ఈ పోటీల్లోని విజేతలకు డిసెంబరు 4న స్థానిక సిల్వర్ జూబ్లీ బ్రిడ్జి వద్ద జరిగే యూత్ క్రిస్మస్ వేడుకలో బహుమతులు అందజేస్తారని వివరించారు.

జీవన ధ్రువపత్రాలు అందించండి

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే : వచ్చే ఏడాదికి గాను విశ్రాంత ఉద్యోగులు వార్షిక జీవన ధ్రువపత్రాలు అందజేయాలని అత్తిలి మండల విశ్రాంత ఉద్యోగుల అధ్యక్షుడు పమ్మి గోపాలకృష్ణమూర్తి తెలిపారు. 2026 జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరులోపు వీటిని అందించాలన్నారు.

చేయీ చేయీ కలిపి.. చెరువును బాగుచేసి..

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: ప్రజల భాగస్వామ్యం వుంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చనే దానికి స్థానిక కృష్ణుడి చెరువే ఉదాహరణ. ఒకప్పుడు చెరువు చుట్టుపక్కల నివాసమున్న ఉండేవారు వారి ఇంట్లో చెత్తను చెరువులో పడేసేవారు. మన పరిసరాలు మనమే బాగు చేసుకోవాలనే కృతనిశ్చయంతో 2023లో కృష్ణుడి చెరువు అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేశారు. స్థానికుల నుంచి విరాళాలు సేకరించారు ప్రజాప్రతినిధులను, అధికారులను సంప్రదించగా కొంతమొత్తాన్ని కేటాయించారు. సుమారు 13 లక్షల రూపాయలు వెచ్చించి ఆహ్లాదకరమైన ఉద్యానవనంగా తీర్చిదిద్దారు. చుట్టూ కాలిబాటను ఏర్పాటు చేసి, చెరువు మధ్యలో కృష్ణ మందిరాన్ని నిర్మించారు. ఒకప్పుడు చెత్తతో ఉన్న తటాకం ఇప్పుడు అందరికీ ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మికతను పంచుతోంది. పిల్లలు, పెద్దలు ఇక్కడికి వచ్చి కొంతసేపు సేదతీరి కృష్ణుణ్ని దర్శించుకుని వెళుతున్నారు. కమిటీ సభ్యులే వారానికి ఒకసారి చెత్తను, గడ్డిని శుభ్రం చేసి పరిసర ప్రాంతాలను ఆహ్లాదంగా మార్చుతున్నారు. పట్టణంలో ఉన్న డి.ఎస్.చెరువు, కొండయ్య చెరువులను ఇలా మలిస్తే కళ్లను చూరగొనే వాతావరణం ఏర్పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

కృష్ణుడి చెరువు

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే : అప్పులు ముప్పులు తెస్తాయని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన మహిళ బాత్రూం క్లీనింగ్ యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అత్తిలిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. అత్తిలి గ్రామానికి చెందిన బళ్ల నాగమణి (48) బయట నుంచి అధికంగా అప్పులు చేస్తుండటంతో అమ్మానాన్నలు హెచ్చరించారు. దీంతో కలత చెందిన ఆమె శనివారం మధ్యాహ్నం బాత్రూం కడిగే యాసిడ్ తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మహారాజశ్రీ తణుకు సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో
ఒ.యస్.నెం. 201/2015
వాది: సానబోయిన సత్యనారాయణ
ప్రతివాదులు: పాలా పద్మ నాగమణి వగైరా
To:
6వ ప్రతివాది: జుత్తిగ విజయలక్ష్మి, భర్త: నాట్ నౌన్, డోరు నెం. 2-139, తోకలపూడి పాలెం, తోకలపూడి శివారు, వీరవాసరం మండలం, భీమవరం, JCJCJ
7వ ప్రతివాది: గుత్తుల లక్ష్మీకుమారి, భర్త: నాట్ నౌన్, డోరు నెం. 2-139, తోకలపూడి పాలెం, తోకలపూడి శివారు, వీరవాసరం మండలం, భీమవరం, JCJCJ
8వ ప్రతివాది: వీరవల్లి నాగరాజు, తండ్రి: నాగ సత్యనారాయణ, డోరు నెం. 2-139, తోకలపూడి పాలెం, తోకలపూడి శివారు, వీరవాసరం మండలం, భీమవరం, JCJCJ
వాది తరఫున ప్రకటన
పై నెంబరు దావాలో 4వ ప్రతివాది అయిన వీరవల్లి జానకీరత్నం అనే జానకమ్మ అనే ధనలక్ష్మి చనిపోయినందున మిమ్ములను 6 టు 8 ప్రతివాదులుగా చేర్పించినందున సదరు దావాలో మీకు సమన్లు పంపినా అమలు జరగని కారణంగా కోర్టు వారు Substitute Service గా సమన్లు అమలుకు ఉత్తర్వులు వేసినందున మీరు ది. 09-12-2025వ తేదీన ఉదయం 10.00 గంటల నుండి పై కోర్టు వారి ఎదుట స్వయముగా గాని, అడ్వకేట్ ద్వారా గాని హాజరు కావలెను. అట్లుకాని యెడల మిమ్ములను ఎక్స్‌పార్టీ చేసి ముందు గ్రంథము జరిపించబడును.
(శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం)
Sd/- K.S.N.Prasad, Advocate
Tanuku, Cell: 98481 42794

ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ... శిథిలమైన రిక్షాలు

తణుకు, న్యూస్‌టుడే

పల్లెలను స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు గతంలో ప్రభుత్వం పంచాయతీలకు స్వచ్ఛ సంకల్పం పేరిట రిక్షాలను అందజేసింది. వీటితో హరితరాయబారులు ఇంటింటా తడి, పొడి చెత్తను సేకరించి సంపద తయారీ కేంద్రాలకు తరలించాలి. అయితే ఇవి కొంతకాలం బాగానే పనిచేసినా తర్వాత చాల చోట్ల మూలకు చేరాయి. వాటిని ఎక్కడబడితే అక్కడ వదిలేయడంతో ఎండకు ఎండి వానకు తడిచి తుప్పు పట్టి కనిపిస్తున్నాయి. ఫలితంగా గ్రామాల్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.

రూ.లక్షలు వృథా.. ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ప్రతి మండలానికి రూ.లక్షలు వెచ్చించి రిక్షాలు అందజేసింది. నియోజకవర్గంలోని తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో 48 గ్రామాలకు దాదాపుగా 180 రిక్షాలను అందజేశారు. ఇందుకోసం ఒక్కో రిక్షాకు సుమారు రూ.27 వేల చొప్పున నిధులను ఆయా పంచాయతీల నుంచి చెల్లించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులు వాటి నిర్వహణ పట్టించుకోకపోవడంతో కొద్దిరోజులకే అవి నిరుపయోగంగా మారాయి. అప్పట్లో పంచాయతీల్లో బ్యాటరీ వాహనాలు ఉండటంతో రిక్షాలను గాలికొదిలేశారు. ప్రస్తుతం బ్యాటరీ వాహనాలు మూలనపడ్డాయి. రిక్షాలు సైతం కొన్ని చోట్ల వినియోగించకుండానే శిథిలమయ్యాయి. దీంతో రూ.లక్షల ప్రజాధనం దుర్వినియోగమైంది. వ్యర్థాలను డంపింగ్ యార్డులకు తరలించేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు.

ముద్దాపురంలో నిరుపయోగంగా వదిలేసిన రిక్షాలు

అవసరానికి మించి.. అప్పట్లో పంచాయతీలకు రిక్షాలు అవసరం లేకపోయినా ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు కొనుగోలు చేయించారు. దీంతో వాటిని వినియోగించడంలో జాప్యం జరిగింది. ఉదాహరణకు దువ్వలో 8 రిక్షాలు అవసరం కాగా.. 12 అంటగట్టారు. మిగిలినవి నిరుపయోగంగా వదిలేశారు. కొన్ని గ్రామాల్లో కొంత మంది వీటిని సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరి కొన్ని చోట్ల చెత్తబుట్టగా ఉపయోగిస్తున్నారు.

దివ్యాంగుల సమ్మేళనం

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: దివ్యాంగులు సేవలు పొందే స్థితి నుంచి సేవలు చేసే స్థితికి చేరుకోవాలని సక్షమ్ ప్రాంత అధ్యక్షులు శ్రీమన్నారాయణ అన్నారు. ఆదివారం స్థానిక మహిళా కళాశాలలో పశ్చిమగోదావరి జిల్లా దివ్యాంగుల సమ్మేళనం జరిగింది. వారికి ఆటలపోటీలు నిర్వహించి బహుమతుల ప్రదానం చేశారు. వారు తయారుచేసిన వస్తువులను ప్రదర్శించారు. వైద్యపరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రూ15వేల విలువైన మూడు వీల్‌ఛైర్లను దివ్యాంగులకు ఉచితంగా అందజేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ ఎం.సురేష్, సుంకవల్లి రామకృష్ణ, బి.రాంకుమార్, ఎస్.బి.ఐ మేనేజరు దసిక శ్రీనివాసు, లయన్ సుంకర శ్రీనివాస్ పాల్గొన్నారు.

చక్రాల కుర్చీలు అందజేస్తున్న నిర్వాహకులు

ఆర్థిక సాయం అందజేత

తణుకు, న్యూస్‌టుడే: తణుకు మానవత సంస్థ సమావేశం ఆదివారం స్థానిక గమిని ఫంక్షన్ హాలులో అధ్యక్షులు కడించర్ల రాజరాజేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని శశి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న పేకేటి నమితకు కళాశాల ఫీజు నిమిత్తం పాతూరి శివన్నారాయణ ఆర్థిక సహాయంతో రూ.5వేలు అందజేశారు.

అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్
Apollo HOSPITALS
ప్రఖ్యాత వైద్య నిపుణులు ఇప్పుడు
తణుకు & భీమవరం లో
3 డిసెంబర్ 2025
భాగ్యశ్రీ ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా వీధి, తణుకు 10:30 am - 1 pm
కృష్ణ హాస్పిటల్, ఉండి రోడ్, భీమవరం. 2:30 pm - 5 pm
ఈ సమస్యలు ఏమైనా ఉన్నట్లైతే డాక్టర్ గారిని సంప్రదించండి.
డా కిరణ్ వర్మ ఉద్దరాజు
కన్సల్టెంట్ - ఆర్థోపెడిక్ & జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్
MBBS, MS (Orthopaedics)
• తుంటి, మోకాలు, భుజం మొదలైన కీళ్ల మార్పిడి
• మోకాళ్ళ సమస్యలు • మోకాలు, భుజం యొక్క ఆర్థోస్కోపీ ఆపరేషన్లు అవసరమైనవారు
• అత్యాధునిక రోబోటిక్ సర్జరీ ద్వారా మోకాళ్ళ మార్పిడి శస్త్ర చికిత్స చేయబడును.
అపాయింట్మెంట్ కొరకు: +91 8074 936 811

(c) eenadu

వనంలో ప్రాణులెన్నో లెక్కిద్దాం!

◆ నేటి నుంచి జాతీయ పులుల అంచనా గణన
◆ మాంసాహార, శాఖాహార జంతువులపై సర్వే

సిద్దవటం, న్యూస్‌టుడే: జీవ వైవిధ్యానికి నెలవులు ఉమ్మడి కడప జిల్లాలోని అడవులు. సుదీర్ఘ పర్వత శ్రేణులు, ఎత్తైన వృక్షాలు, విశాల హరిత వనాలు, గడ్డి భూములు, విశిష్టమైన ఫల, పుష్ప, కలప, పక్షి జాతులు, జంతువులకు ఇవి ఆవాసాలు. రెండు జిల్లాల్లో లంకమల, నల్లమల, పెనుశిల అభయారణ్యాలున్నాయి. ఇందులో సాధారణ, అరుదైన వన్యప్రాణులు సంచరిస్తున్నాయి. ప్రత్యేకించి లంకమల, శేషాచలం అడవుల్లో పులులు, చిరుతలు, గజరాజులు, ఎర్రచందనం వృక్షాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పులుల అంచనా గణన-2025- 26 కార్యక్రమం డిసెంబరు ఒకటో తేదీ నుంచి అటవీ శాఖ చేపట్టనుంది. తొలుత మాంసాహార, తర్వాత శాఖాహార జంతువులు, చివరిగా కెమెరాల ద్వారా పులుల గణన చేపడతారు. ఇందుకుగాను కడపలో నవంబరు 12న కడప, కర్నూలు, నంద్యాల, మరికొన్ని జిల్లాల అటవీ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఇవీ ఆ విశేషాలు...

- సిబ్బంది రోజుకు అయిదు కి.మీ చొప్పున మూడు రోజులకు పదిహేను కి.మీ నడిచి విధులు నిర్వర్తిస్తారు.
- బండి జాడ, కాలిబాటలో తిరుగుతూ ప్రత్యక్షంగా, పరోక్షంగా కనిపించే జంతువులను గుర్తిస్తారు.
- చెట్లు, గడ్డిజాతులు, పొదలు, పునరుత్పత్తి ఆవాసాలు, పాడైన వృక్ష సంపద, మరికొన్ని రకాల వృక్ష జాతులకు చెందిన వివరాలు సేకరించి నమోదు చేస్తారు.

అడుగులు, కెమెరాలే ఆధారం

వైఎస్సార్ కడప జిల్లాలోని సిద్దవటం, ఒంటిమిట్ట, కడప, బద్వేలు, పోరుమామిళ్ల, వనిపెంట, ప్రొద్దుటూరు, ముద్దనూరు, వేంపల్లి రేంజ్‌లతో పాటు అన్నమయ్య జిల్లాలో గణన చేపడతారు.

- టైగర్ కారిడార్ ప్రాంతాల్లో కెమెరాలు అమర్చి పులుల గణన చేపడతారు. ఇందుకుగాను గతంలో గుర్తించిన ప్రదేశాల్లో కెమెరాలు అమర్చారు. నిక్షిప్తమైన ఫొటోలు సేకరించి పరిశీలిస్తారు.
- జంతువుల పాద ముద్రలు, పెంట, చెట్లపై గాట్లు, మరికొన్ని ఆనవాళ్లను సేకరించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు.

ఉమ్మడి జిల్లా భౌగోళిక విస్తీర్ణం: 15,35,900 హెక్టార్లు
అందులో అటవీ భూభాగం: 5,55,592 హెక్టార్లు
వైఎస్సార్ కడప జిల్లాలో: 2,98,065 హెక్టార్లు
అన్నమయ్య జిల్లాలో: 2,57,527 హెక్టార్లు

తప్పులకు తావులేకుండా పక్కాగా గణన: కేటాయించిన షెడ్యూల్ మేరకు సిబ్బంది కచ్చితంగా లెక్కించి వివరాలు నమోదు చేస్తారు. గణనపై సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చాం. తప్పులకు తావులేకుండా వివరాలు సేకరించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. సేకరించిన ఆనవాళ్లను విశ్లేషించడానికి ఉత్తరాఖండ్‌లోని వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్‌కు పంపుతాం.
- వినీత్ కుమార్, డీఎఫ్‌వో, కడప జిల్లా

చుట్టూ నీరు.. ఆహ్లాదకరంగా ఊరు!

కడప- తాడిపత్రి జాతీయ రహదారిలోని కొండాపురం పెన్నా, చిత్రావతి, కృష్ణా జలాల కలయికతో త్రివేణి సంగమం. గండికోట వెనుక జలాలతో ఇప్పుడు కనుచూపుమేర ఇక్కడ నీరే కనిపిస్తోంది. రోడ్డు, రైల్వే మార్గాల ద్వారా ఇటుగా ప్రయాణించే వారికి చుట్టూ నీళ్లు.. మధ్యలో ఉన్న ఇళ్ల వంటి దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఎత్తిపోతల పథకాల నుంచి 'గండికోట ప్రాజెక్టు' వరకు బోటు షికారు, రోప్‌వే ఏర్పాటు చేస్తే వెనుక జలాల్లో పర్యాటకులు మధురానుభూతి పొందుతారు.
- ఈనాడు, కడప, న్యూస్‌టుడే, కొండాపురం

అమ్మకానికి నమ్మకం

◆ ఐపీలు, మోసాలతో 'పసిడి'పురి బెంబేలు
◆ చెడ్డ పేరు వస్తోందంటున్న నిజాయతీపరులు

ప్రొద్దుటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: 'పసిడి' వర్తకంలో ప్రొద్దుటూరు పట్టణానిది ఎనలేని ఖ్యాతి. నమ్మిక, నాణ్యత బావుంటుందని జిల్లాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వినియోగదారులు బంగారం కొనుగోలుకు ఇక్కడికి వస్తుంటారు. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇతరుల అవగాహన లేమిని అవకాశంగా తీసుకుంటున్నారు. తాము త్వరగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో అడ్డదారులు ఎంచుకుంటున్నారు. చివరకు విషయం వెలుగుచూడటంతో విమర్శలు.. ప్రైవేట్ పంచాయితీలు, దాడులు, పోలీసు కేసుల వరకు పరిస్థితి వెళ్తోంది. ఈ తరహా ఉదంతాల్లో రూ.కోట్లకు ఐపీ పెట్టిన వ్యాపారులూ ఉండటంతో రుణదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. మరికొందరు పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న బంగారం వస్తువులకు డబ్బులు చెల్లించకుండా చేతులెత్తేస్తుండటం వివాదాలకు దారితీస్తోంది. ఈ తరహా ఉదంతాలు ఏళ్లుగా బంగారం వ్యాపారం చేస్తున్న అసలు, సిసలైన వర్తకులకూ మకిలి అంటేలా చేస్తున్నాయి.

పట్టించుకోని అధికార యంత్రాంగం

ప్రొద్దుటూరులో దాదాపు 300 వరకు బంగారం దుకాణాలున్నాయి. రెండు వేల వరకు స్వర్ణకారులకు సంబంధించిన దుకాణాలున్నాయి. వీటిపై ఆధారపడి వేల మంది ఉపాధి పొందుతున్నారు. కొందరి వక్రబుద్ధులు వీరిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కట్టడి చేయాల్సిన అధికారులు తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు అడ్డూఅదుపూ లేకుండా బరితెగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇకనైనా అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- కొందరు వ్యాపారులు డబ్బు అవసరముందని నమ్మించి నాణ్యత లేని బంగారు ఆభరణాలను బ్యాంకులు, ఇతరుల వద్ద కుదువ పెట్టి నగదు తీసుకుని మోసాలకు పాల్పడ్డారు. ఈ తరహా ఉదంతాలపై బాధితులు పోలీసులను ఆశ్రయించిన సందర్భాలు అనేకం.
- దాదాపు పది కిలోల బంగారం తీసుకుని డబ్బులు ఇవ్వకుండా మోసం చేయడంతో పాటు తనపై దాడికి పాల్పడ్డారంటూ హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి ప్రొద్దుటూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణానికి చెందిన అన్నదమ్ములపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర దుమారం రేపింది. రాజకీయ, వ్యాపార వర్గాల్లో పెద్ద చర్చ లేవనెత్తింది.
- ప్రొద్దుటూరుకు చెందిన ఓ వ్యాపారి తన వద్ద నుంచి పది కిలోల వెండి తీసుకుని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ పులివెందులకు చెందిన ఒకరు ఇటీవల పోలీసులను ఆశ్రయించారు.

శిఖరాలే తలొంచెగా!



వారంతా విద్యార్థినులు. ఎత్తైన కొండలను తాళ్ల సాయంతో అవలీలగా ఎక్కేశారు. ఓ వైపు దిత్వా తుపాను నేపథ్యంలో ఆదివారం రోజంతా చిరుజల్లులు పడుతున్నా ఈ సాహస కృత్యాన్ని కొనసాగించారు. పర్యాటక ప్రాంతమైన గండికోట ఇందుకు వేదికైంది. తెలంగాణకు చెందిన సుమారు వంద మంది విద్యార్థినులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునకు కఠోర సాధన చేస్తున్నారు. ఎలాంటి భయం లేకుండా ఎత్తైన కొండలను రోప్‌ల సహాయంతో అధిరోహించి పట్టుదల ముందు శిఖరాలైనా తలవంచాల్సిందేనని చూపారు. **- న్యూస్‌టుడే, జమ్మలమడుగు గ్రామీణ**

విధికి కన్నుకుట్టిందా తల్లీ!

మిద్దె పైనుంచి పడి నిండు గర్భిణి మృతి

వేంపల్లె, న్యూస్‌టుడే: మరో పది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నానని ఆమె మురిసిపోయింది. ఈ సంతోషాన్ని చూసి విధికి కన్నుకుట్టింది. బిడ్డతో సహా ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఈ ఘటన వేంపల్లె పుల్లయ్య తోటలో ఆదివారం చోటు చేసుకుంది. వల్లెపు పవన్ కల్యాణ్, **భూదేవి(27)** దంపతులు పుల్లయ్య తోటలో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల పాప ఉంది. భూదేవి ప్రస్తుతం నిండు గర్భిణి. మరో పది రోజుల్లో ప్రసవం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సాయంత్రం తన నివాసం మిద్దెపైకి వెళ్లారు. రోడ్డుపై ఉన్న కుమార్తెను పైకి రమ్మని పిలిచే క్రమంలో ఓ పక్కకు వచ్చారు. ప్రమాదవశాత్తు మిద్దెపైనుంచి కిందపడి మృతి చెందారు. కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింగా పరీక్షించిన వైద్యులు కడుపులోని బిడ్డ కూడా మృతి చెందినట్లు నిర్ధారించారు.

సీఎం సహాయ నిధి ఇలా పొందుదాం

లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యసేవలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి వారికి ఎంతో అండగా నిలుస్తుంది. అన్ని ధ్రువపత్రాలుంటే సీఎంఆర్ఎఫ్ పొందడం సులువు. ఆ వివరాలు తెలుసుకుందాం..

- చికిత్సకు ఎన్టీఆర్ వైద్య సేవల పథకాన్ని వినియోగించకుండా సొంత నగదు వెచ్చించి ఉండాలి.
- వార్డు, గ్రామ సచివాలయాలు, ఎమ్మెల్యే కార్యాలయాల్లో దరఖాస్తు అందుబాటులో ఉంటుంది.
- ఆధార్, తెల్లరేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఎక్స్‌రే, స్కానింగ్‌తో పాటు రోగ నిర్ధారణ నివేదికలు, ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం, చికిత్స వివరాలు, మందుల బిల్లులు. వైద్యుడి సంతకంలో పాటు స్టాంపుతో కూడిన డిశ్చార్జి వివరాలు. బ్యాంకు పాసు పుస్తకం మొదటి పేజీ నకలు దరఖాస్తుకు జతపరచాలి.
- దరఖాస్తుదారుడి వివరాలు, చరవాణి నంబరు, బ్యాంకు ఖాతా, ఆసుపత్రి పేరు, మందుల ఖర్చు వంటి వివరాలు నమోదు చేయాలి.
- దరఖాస్తును ఎమ్మెల్యే కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.

గ్రీన్‌ఫీల్డ్‌కు కొబ్బరికాయ కొట్టారు

జాతీయ రహదారి నిర్మాణం మొదలు
- కడప నుంచి సేకరించిన భూమి: 318 హెక్టార్లు
- గ్రీన్‌ఫీల్డ్ రహదారి పొడవు: 122 కిలో మీటర్లు
- కేటాయించిన మొత్తం నిధులు: రూ. 3,230 కోట్లు

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: శేషాచలం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పనులు మూడేళ్లుగా ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పర్యావరణ అనుమతులు రావడంతో పనులు ప్రారంభించారు. మొదటి ప్యాకేజీ పనుల్లో భాగంగా రాజంపేట నుంచి కడప వరకు నిర్మించే రహదారికి గాను కూచివారిపల్లి- కడప వైపు సేకరించిన భూమిలో పెరిగిన కంప, పిచ్చి మొక్కలు, అడ్డుగా ఉన్న చెట్లను గత రెండు రోజులుగా యంత్రాలతో తొలగిస్తున్నారు.

- కడప- రేణిగుంట గ్రీన్‌ఫీల్డ్ రహదారి పూర్తిగా అటవీ భూముల సమీపంలోనే రూపకల్పన చేశారు. తద్వారా గ్రామాలు, పట్టణాల్లో భవనాల తొలగింపు, నష్టపరిహారం వంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించారు. సేకరించిన వాటిలో ప్రభుత్వ, అటవీ శాఖతో పాటు కొంత రైతుల భూములున్నాయి. వీటికి ఇప్పటికే ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేసింది.
- రైల్వే కోడూరు, శెట్టిగుంట వద్ద అటవీ శాఖ భూములు ఉండడం, వన్యప్రాణులకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందనే అటవీ అభ్యంతరంతో ఇంతకాలం పనులు నిలిచాయి. కూటమి ప్రభుత్వం చొరవతో అనుమతులు లభించి తిరిగి పట్టాలెక్కాయి. ఈ ప్రాంతంలోని నాలుగు ప్రదేశాల్లో భారీ వంతెనలు ఏర్పాటు చేసి వన్యప్రాణులకు ఇబ్బందులు తలెత్తకుండా చేస్తారు.
- రహదారి నిర్మాణం పూర్తయితే కడప నుంచి తిరుపతికి ప్రయాణ సమయం దాదాపు గంట నుంచి రెండు గంటలు తగ్గుతుంది. ఇటుగా ప్రయాణించే శ్రీవారి భక్తులకు ప్రయోజనంగా ఉంటుంది. తిరుపతి-హైదరాబాద్, చెన్నై, వంటి ముఖ్య నగరాలకు వెళ్లేందుకు అనువుగా మారుతుంది.

రోడ్డు పనుల కోసం సిద్ధం చేసిన యంత్రాలు

కోదండ రామా.. ఈ దుస్థితి కనుమా!

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీవారి పోటు, యాగశాల పైకప్పు దెబ్బతింది. వర్షానికి ఉరుస్తోంది. దీంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. నైవేద్యం సమర్పణకు తెచ్చి ఉంచే సరకులు కూడా తడిసిపోతున్నాయి. యాగశాలలోనూ పూజా సామగ్రి తడుస్తోంది. ఆలయం కేంద్ర పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉంది. ఈ కారణంగా మరమ్మతుల పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోంది. దీంతో పైకప్పు పైన తాత్కాలికంగా టార్పాలిన్ పట్టను కప్పి ఉంచాల్సి వచ్చింది. జగదభి రాముడి దర్శనానికి వచ్చే భక్తులు ఈ దృశ్యాన్ని చూసి కోదండ రామా.. నీ చెంత ఏమిటీ దుర్గతి అంటూ విస్తుపోతున్నారు. తితిదే, పురావస్తు శాఖ అధికారులు సమన్వయంతో స్పందించి పనులు త్వరితగతిన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. **- న్యూస్‌టుడే, ఒంటిమిట్ట**

ఘాట్ రోడ్డులో ఢీకొన్న బస్సులు

చిట్వేలి(పుల్లంపేట), రాపూరు, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన రాపూరు- చిట్వేలి ఘాట్ రోడ్డులోని 13వ కి.మీ మలుపు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. రాపూరు నుంచి వెళ్తున్న రాజంపేట డిపో బస్సు, రాపూరు వైపు వస్తున్న నెల్లూరు డిపో బస్సు ఢీకొనడంతో అద్దాలు దెబ్బతిన్నాయి. ప్రమాద సమయంలో రెండు బస్సుల్లో 60 మందికి పైగా ప్రయాణికులున్నారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

గుమ్మం దాటకుండానే పన్ను చెల్లింపు



ప్రొద్దుటూరు, మైదుకూరు- న్యూస్‌టుడే: ఆన్‌లైన్ ద్వారా ఇంటి, నీటి పన్ను చెల్లింపు గతంలో పట్టణాలు, నగరాలకు మాత్రమే ఉండేది. ఇప్పుడు స్వర్ణ పంచాయత్ పేరుతో గ్రామీణులకూ ఆ అవకాశాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అవగాహనతో సులభంగా వేగంగా పన్ను చెల్లించవచ్చు. ఇందుకు చేయవలసిందల్లా https:///swarna-panchayat.apcfss.in// అంతర్జాలంలోకి వెళ్లి ఆన్‌లైన్ పేమెంట్ అనే ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకోవడం. పేజీ తెరచుకోగానే పే యువర్ హౌస్ టాక్స్ విభాగంలో జిల్లా, మండలం, పంచాయతీ, రెవెన్యూ గ్రామాన్ని ఎంచుకోవాలి. అసెస్‌మెంట్ సంఖ్య, ఇంటి సంఖ్య.. తెలియకపోయినా ఇంటి యజమాని పేరును నమోదు చేసి చేయాలి. అనంతరం వ్యూ అండ్ డ్యూ పైనొక్కగానే ఇంటిపన్ను, విద్యుద్దీపాల పన్ను, ఫైర్ టాక్స్, స్పోర్ట్స్, లైబ్రరీ, మురుగు కాలువలు, నీటి సరఫరాకు సంబంధించిన వివరాలు వరుసగా కనిపిస్తున్నాయి. అన్నింటికీ కలిపి చెల్లించాల్సిన మొత్తం ఎంతో కనిపిస్తుంది. సెలెక్ట్ ఇయర్‌ను ఎంచుకోవడం ద్వారా పన్ను చెల్లింపునకు ముందుకు వెళ్లవచ్చు. డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ విభాగాల్లో ఏదో ఒకటి ఎంచుకోవడం ద్వారా చెల్లించి ఆన్‌లైన్ ద్వారానే రసీదు పొందవచ్చు. జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 16.43 కోట్ల పన్నుకుగాను.. ఇప్పటివరకు రూ. 1.80 కోట్లే వసూలైంది.

ఆ చర్చికి 138 ఏళ్లు

కలసపాడులోని పురాతన సీఎస్ఐ(ఎస్‌పీజీ) చర్చి

కలసపాడు, న్యూస్‌టుడే: కలసపాడు మండల కేంద్రంలోని సగిలేరు ఒడ్డున ఉన్న పురాతన సీఎస్ఐ(ఎస్‌పీజీ) 'పరిపేతురు- పరిపౌలు' చర్చి మంగళవారం నాటికి 138 ఏళ్లు పూర్తిచేసుకుంటోంది. ఈ సందర్భంగా తిరునాల నిర్వహణకు సిద్ధమైంది. ఏటా డిసెంబరు 2, 3 తేదీల్లో ఇక్కడ నిర్వహిస్తుంటారు. పలు రాష్ట్రాల నుంచి విశ్వాసులు పెద్దసంఖ్యలో హాజరవుతుంటారు. ఈ చర్చిని 1884-1887 మధ్య రెవరెండ్ ఆర్థర్ ఇన్‌మన్ మట్టి ఇటుకలతో నిర్మించారు. 1887లో చెన్నపట్టణం(ప్రస్తుత చెన్నై) నాలుగో బిషప్ రైట్ రెవరెండ్ ఫ్రెడ్రిక్ చర్చిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఏటా డిసెంబరు 2, 3 తేదీల్లో తిరునాల వైభవంగా నిర్వహిస్తున్నారు. తుపాను నేపథ్యంలో విశ్వాసులు ఇబ్బంది పడకుండా చర్చి ఎదుట భారీ జర్మన్ షెడ్ ఏర్పాటు చేశారు. మొదటిరోజు సాయంత్రం బిషప్ కె.సంతోష్‌ప్రసన్నకుమార్, బ్యూలా సంతోష్‌తో పాటు ప్రముఖుల ఊరేగింపు ఉంటుంది. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, దీపాల ఆరాధన, కానుకల సమర్పణ, 'ఏసు కృప' క్రైస్తవ బైబిల్ నాటకం, సామూహిక ప్రార్థనలు ఉంటాయి. 3న మొదటి, రెండో ఆరాధనలు, గుడి ప్రదక్షిణ, భక్తులకు బిషప్ సందేశం ఉంటాయని డీనరీ ఛైర్మన్ ఎం.ఎఫ్.ఎస్.ఆనంద్ కుమార్ వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నందున పోరుమామిళ్ల సీఐ హేమసుందర్‌రావు, ఎస్సై తిమోతి నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారులు సాయితేజ, శైలజ తెలిపారు.

దిత్వా.. అంతటా అప్రమత్తంగా

విజయవాడ నుంచి వచ్చిన బెటాలియన్‌తో సీకేదిన్నె సీఐ బాల మద్దిలేటి

జిల్లా సచివాలయం, కడప చిన్నచౌకు, కడప విద్య, సీకేదిన్నె, చాపాడు- న్యూస్‌టుడే: దిత్వా తుపానుతో జిల్లాలో గత కొద్ది రోజులుగా ముసురు వాతావరణం నెలకొంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి విపత్తులు తలెత్తినా ఎదుర్కొనే చర్యలు చేపట్టింది. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా కాపాడేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధమైంది.

- **నేటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు:** సోమవారం నిర్వహించాల్సిన రెవెన్యూ, పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి కడప కార్యాలయాలకు రావొద్దని సూచించారు.
- **విద్యాసంస్థలకు సెలవు:** జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. తుపాను నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా ప్రత్యేక, అదనపు తరగతుల పేరుతో విద్యాసంస్థలు నిర్వహిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో షంషుద్దీన్ హెచ్చరించారు. పిల్లలను ఇంటి వద్ద సురక్షితంగా ఉంచాలని, బయటకు పంపకుండా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు.
- **ఈ పనులు చేయొద్దు:** భారీ వర్షాలు ఉంటాయనే సమాచారం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ● అనవసరంగా బయటికి రావొద్దు. ● విద్యుత్తు తీగలు, విద్యుత్తు స్తంభాలు తాకొద్దు. పిల్లలు, వృద్ధులను బయటికి పంపొద్దు. ● నదులు, వాగులు పొంగే ప్రాంతాలకు వెళ్లొద్దు.. అని వివరించారు.
- **బుగ్గవంక వద్ద బెటాలియన్:** సీకేదిన్నె మండలంలోని బుగ్గవంక ప్రాజెక్టు వద్ద ఎలాంటి విపత్తు తలెత్తినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఐ బాల మద్దిలేటి తెలిపారు. ఇందుకుగాను విజయవాడ నుంచి 30 మందితో కూడిన పదో బెటాలియన్ పోలీసులు వచ్చినట్లు పేర్కొన్నారు.
- **రైతులకు తప్పని తిప్పలు:** తుపానుతో వరి పంట కోసిన రైతులు ధాన్యం తడవకుండా భద్రపరచుకునేందుకు కష్టాలు పడుతున్నారు. రహదారులపై ఆరబోసిన ధాన్యం కుప్పలు తడవకుండా పట్టలు కప్పుతున్నారు. కొందరు ఆరబోసిన ధాన్యాన్ని అక్కడే దళారులకు తెగనమ్ముకుంటున్నారు.

జ్ఞాపకాల మదిలో...

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృత్యస్యచ
తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితు మర్హసి

మీరు చూపిన ఆత్మీయత ..
అనురాగం మా అభివృద్ధికి వేసిన పూబాట
మీరు భౌతికంగా దూరమైనా మా చెంత ఉన్నట్టే ఉంది.
ఏమిచ్చి రుణం తీర్చుకోగలం మా యదలోతుల్లోని
భావాలను అక్షర రూపంలో
నివేదించడం తప్ప.

ప్రకటనలపై జీ.ఎస్.టీ. 5% అదనం

స్మృతి, వర్ధంతి, జయంతి
ప్రకటనల వివరాలకు
ఈనాడు కార్యాలయము, అలంఖాన్‌పల్లి, కడప.
కడప : 99899 97626

బద్దలవుతున్న నిశ్శబ్దం

◆ జిల్లాలో తగ్గుముఖం పట్టిన కేసులు
◆ నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: హెచ్ఐవీ వైరస్ పేరు వినగానే చాలామంది వెన్నులో వణుకు పుడుతుంది. అది ఎయిడ్స్‌గా మారి ఎంతోమంది ప్రాణాలను హరించడమే కారణం. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయినా అవగాహన లోపం, నిర్లక్ష్యంతో ఇంకా మహమ్మారి కలవరపెడుతూనే ఉంది. ఇదే సమయంలో ఆధునిక వైద్యం అందుబాటులోకి రావడంతో ఆయుష్షు పెరుగుతోంది. ఏటా డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన వివరాలివీ...

ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రదర్శనను ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో నాగరాజు (పాతచిత్రం)

- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(ఏపీఎస్ఏసీఎస్) గణాంకాల ప్రకారం ఉమ్మడి కడప జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు 92,702 మందికి వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించారు. ఇందులో 250(0.27 శాతం) మందికి హెచ్ఐవీ సోకినట్లు నిర్ధారించారు.
- ప్రజల్లో చైతన్యానికి జిల్లా సమీకృత వ్యూహం(డీఐఎస్‌హెచ్ఏ) విభాగం అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి చర్యలు చేపడుతున్నారు.
- ప్రొద్దుటూరు, పులివెందుల గ్రామీణ, పట్టణం, బద్వేలు, జమ్మలమడుగు, కమలాపురం, రాజంపేట, లక్కిరెడ్డిపల్లె, రైల్వేకోడూరు, రాయచోటి, మైదుకూరు, పోరుమామిళ్ల, కడప సర్వజన ప్రభుత్వాసుపత్రి(పి.వి) వేంపల్లెలో హెచ్ఐవీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
- బాధితులకు ఒక్కొక్కరికి నెలకు రూ.అయిదు వేలు ఖరీదైన ఏఆర్టీ మందులను ఉచితంగా అందిస్తున్నారు.
- హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులకు కూటమి ప్రభుత్వం ప్రతి నెలా రూ.నాలుగు వేలు చొప్పున పింఛను అందిస్తోంది. జిల్లాలో ఇప్పటికే 1,510 మందికి మంజూరు చేశారు.
- **విస్తృత ప్రచారం చేస్తున్నాం:** ప్రాణాంతక హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేస్తున్నాం. విద్యార్థులు, యువతకు అవగాహన కల్పిస్తున్నాం. ఉమ్మడి కడప జిల్లాలో కేసులు మునుపటి కంటే గణనీయంగా తగ్గాయి. బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేసేందుకు కృషిచేస్తాం.
- డాక్టర్ ఎస్.రవిబాబు, అదనపు వైద్యాధికారి, కడప

ఉమ్మడి కడపలో గత అయిదేళ్లలో నమోదైన హెచ్ఐవీ కేసులు

సంవత్సరం	2021-22	2022-23	2023-24	2024-25	2025-26 (అక్టోబరు)
పరీక్షలు	1,46,872	1,95,808	1,92,037	1,72,888	92,702
నిర్ధారణ	594	691	546	493	250

ఏఆర్టీ మందులు పొందుతున్న బాధితులు

సంవత్సరం	బాధితులు
2020-21	7,706
2022-23	8,622
2023-24	9,086
2024-25	9,239
2025-26	9,501

అపోలో చెన్నై వైద్య నిపుణులను సంప్రదించండి
లివర్ క్లినిక్ @ కడప
Apollo HOSPITALS CHENNAI

లక్షణాలు / రుగ్మతలు:
- కామెర్లు
- సిర్రోసిస్
- ఫ్యాటీలివర్
- దీర్ఘకాలంగా తీవ్రమైన కాలేయ వైఫల్యం
- ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధులు
- హెపటైటిస్ బి మరియు సి
- ఆటోఇమ్యూన్ కాలేయ వ్యాధులు
- గర్భిణీల్లో కాలేయ వ్యాధులు,
- చిన్నపిల్లల్లో కాలేయ వ్యాధులు
- హెపటోసెల్యులార్ కార్సినోమా
- కాలేయ మార్పిడి
- పిత్తాశయ వ్యాధులు

డా. యు.వి.యు. వంశీధర్ రెడ్డి
MD (JIPMER), DM (PGI, చండీగఢ్)
కన్సల్టెంట్ హెపటాలజీ &
లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్

శుక్రవారం, 5 డిసెంబర్ 2025
ఉ. 10.00 గం. - మ. 1.30 గం. వరకు

అర్జున్ హాస్పిటల్,
నెహ్రూ పార్క్ ఎదురుగా, సిపిసి కార్యాలయం సమీపాన
డా. బాలిరెడ్డి హాస్పిటల్ లేన్,
కడప

అపాయింట్‌మెంట్స్ కొరకు సంప్రదించండి: 63058 00108 / 99854 22583

(c) eenadu

ఈఎస్ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురూ

ఈనాడు క్రికెట్‌కు వేళాయె..

యువ ప్లేయర్లకు అవకాశం

తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్). గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. కళాశాలల స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నీగా గిన్నిస్ బుక్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన ఈఎస్ఎల్ పండగకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 12న ప్రారంభమయ్యే ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈఎస్ఎల్ క్రికెట్ టోర్నీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Regional Sponsor: MITS Deemed to be University, Madanapalle Institute of Technology & Science
TV Partner: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ Organised by: ఈనాడు Digital Partner: ఈనాడు.నెట్, ఈటీవీ భారత్

ఈనాడు – హైదరాబాద్

కళాశాలల స్థాయిలో రికార్డులు, సంచలనాలతో చరిత్ర సృష్టించిన ఈనాడు క్రికెట్ పండగ మళ్లీ వచ్చేసింది. ఈనాడు క్రికెట్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ కేటగిరీలో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, బీఈడీ, ఫార్మా కళాశాలలు ఈఎస్ఎల్-2025లో పాల్గొనవచ్చు. జిల్లా, ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. అమ్మాయిల క్రికెట్ జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్లు ఈఎస్ఎల్‌లో ప్రాతినిధ్యం వహించొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో పోటీలు ఉంటాయి. ప్రాంతీయ స్థాయి విజేతలు అమరావతిలో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

నాకౌట్ పద్ధతిలో.. జిల్లా, ప్రాంతీయ, తుది దశల్లో పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లకు ఒకే జిల్లాగా పోటీలు ఉంటాయి.

రిజిస్ట్రేషన్ కోసం
- రిజిస్ట్రేషన్ కోసం www.eenadu.net వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం, రబ్బరు స్టాంప్‌తో 'ఈనాడు' కార్యాలయంలో అందజేయాలి. ఈనాడు కార్యాలయంలో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.
- మరిన్ని వివరాలకు www.eenadu.net లో చూడగలరు

ముఖ్య విషయం

మ్యాచ్ సమయంలో రెండు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు పదో తరగతి మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. అమ్మాయిలు ఆధార్ కార్డు లేదా పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్లు, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్స్, థై ప్యాడ్, హ్యాండ్ గ్లోవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూ ధరించాలి. అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం.

వయసు నిబంధన
- బాలురలో జూనియర్స్‌ 18 ఏళ్లలోపు (2007, ఆ తర్వాత జన్మించిన వారు).
- సీనియర్స్‌ 25 ఏళ్లలోపు (2000, ఆ తర్వాత జన్మించిన వారు).
- అమ్మాయిల క్రికెట్ క్రీడాకారిణుల కనీస వయసు 16 ఏళ్లు.. గరిష్ఠ వయసు 24 ఏళ్లు (2001 నుంచి 2009 మధ్య జన్మించిన వారే అర్హులు).

దరఖాస్తులకు తుది గడువు డిసెంబరు 8

పంపాల్సిన చిరునామా: ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్, ఈనాడు, ఆలంఖాన్‌పల్లి, కడప-516 003.
వివరాలకు: 9154991003, 8008551774
(ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

క్రికెట్ జట్ల నమోదు ఇలా..

ఈఎస్ఎల్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న ప్రతి జట్టు ఈ కింద పేర్కొన్న డాక్యుమెంట్లను ఈనాడు కార్యాలయానికి పంపాలి.

పురుషులు

డాక్యుమెంట్-1: కళాశాల లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ఆటగాళ్ల ఫోటోలు అంటించిన లిస్ట్‌పై ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ సీల్/ ప్రిన్సిపల్ స్టాంప్‌తో పంపాలి.

మహిళలు

డాక్యుమెంట్-1: అసోసియేషన్ లెటర్ హెడ్‌పై టీమ్ మెంబర్ల పేర్లు, తరగతి రాసి అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-2: ప్లేయర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, తరగతి వంటి వివరాలతో పాటు ప్లేయర్ ఫోటోలు అంటించిన లిస్ట్‌పై అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-3: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు/ కార్యదర్శి సంతకం, సీల్/ స్టాంప్‌తో పంపాలి.

డాక్యుమెంట్-4: గైడ్‌లైన్స్‌తో ఉన్న డిక్లరేషన్ ఫామ్ చివర తల్లిదండ్రుల సంతకం, ఫోన్ నంబరుతో పంపాలి.

రైతు బీమా... దరఖాస్తు చేస్తేనే ధీమా

కడప వ్యవసాయం, న్యూస్‌టుడే: సాగు చేసిన పంటలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా కర్షకుడు నష్టపోతే ఆదుకునేందుకు పంటల బీమా ఉంది. పూర్వం నుంచి ఈ వసతి ఉన్నా ఖరీఫ్ కాలానికే ఎక్కువ మొగ్గు చూపుతుంటారు అన్నదాతలు. రబీకాలంలోనూ బీమా వర్తించేలా ప్రభుత్వాలు కొంత కాలం నుంచి వీలు కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం బీమా వారోత్సవాల పేరుతో మట్టిమనిషి ముందుకు వెళ్లేందుకు చర్యలు చేపట్టింది.

- ఖరీఫ్ కాలంలోనే బీమాపైన రైతులు ఆసక్తి చూపుతుంటారు. రబీలో పెద్దగా మొగ్గు చూపరు. ఖరీఫ్‌లో బ్యాంకుల్లో పంట రుణాలు ఎక్కువగా తీసుకోవడంతో పంటల బీమా వర్తిస్తుంది. రబీలో బ్యాంకుల్లో రుణం దాదాపు తీసుకోరు. బీమా కావాలనుకునే రైతులు ప్రత్యేకంగా సంబంధిత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. బీమా అందాలంటే ఇప్పుడు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

నేటి నుంచి వారోత్సవాలు

రైతు చెల్లించాల్సిన ప్రీమియం ఎకరాకు రూ.లలో

పంట	ప్రీమియం
నువ్వులు	180
వేరుసెనగ	480
పెసర	270
జొన్న	315
మినుము	285
వరి	630
పొద్దుతిరుగుడు	300
సెనగ	480

- రబీలో అన్ని పంటలు కలిపి 1,39,796 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి ఈ నెల 30వ తేదీ సాయంత్రానికి 45,214 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. సెనగ పంట 79,613 హెక్టార్లకు గాను 45,961 హెక్టార్లలోనే సాగయింది. మినుము 18,274 హెక్టార్లకు గాను 9,385 హెక్టార్లు సాగు చేశారు. మొక్కజొన్న 1499 హెక్టార్లకు 1037 హెక్టార్లలో సాగయింది. అన్ని పంటలు కలిపి ఆదివారానికి 60,411 హెక్టార్లలో పంటలు అన్నదాత సాగుచేశారు.

సాగులో సెనగ పంట

15లోపు నమోదుకు అవకాశం

డిసెంబరు 1 నుంచి 7 వరకు బీమా వారోత్సవాల పేరుతో రైతుల్లో బీమాపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. బ్యాంకుల ప్రతినిధులు, బీమా సంస్థ ప్రతినిధులు, సీఎస్‌సీలు, ఆర్ఎస్‌కే సహాయకులతో కలిసి రైతుల్లో అవగాహన కల్పించనున్నాం. రైతులు సీఎస్‌సీ కేంద్రాల్లో ఆధార్ పత్రం, భూమి పత్రం, కౌలు రైతుల ధ్రువ పత్రం, పంట సాగుచేసినట్లు పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు అందచేసి ఈ నెల 15 లోపు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. **- చంద్రానాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి**

మీ పిల్లలకైతే ఈ కోడిగుడ్లే పెడతారా!

- సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహ సిబ్బందిపై ఎమ్మెల్సీ ఆగ్రహం

పులివెందుల, న్యూస్‌టుడే: విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం పదే పదే చెబుతుంటే నాసిరకం కోడిగుడ్లు సరఫరా చేస్తారా అంటూ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆదివారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆ సమయంలో బాలికలకు తక్కువ పరిమాణం ఉన్న కోడిగుడ్లను సరఫరా చేస్తుండడంతో గుర్తించి సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఆహార నాణ్యతలో రాజీ పడితే సహించమన్నారు. సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని వెంటనే ఫోన్ ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

కోడిగుడ్ల పరిమాణాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి

సమాజ శ్రేయస్సే హైందవ ధర్మ లక్ష్యం

బ్రహ్మంగారిమఠం, న్యూస్‌టుడే: సమాజ శ్రేయస్సే హైందవ ధర్మలక్ష్యమని ఈశ్వరీదేవి మఠాధిపతి వీరశివకుమారస్వామి, అచలానంద ఆశ్రమ పీఠాధిపతి విరజానంద స్వామి, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యుడు యుగంధర్, రాష్ట్ర సేవికా సమితి మండల కార్యవాహిక బయనబోయిన రమాదేవి అన్నారు. ఆదివారం బ్రహ్మంగారిమఠంలోని ఐదురోడ్ల కూడలిలో హిందూ సమ్మేళన నిర్వాహక అధ్యక్షుడు వెంకటసురేష్‌బాబు ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం అట్టహాసంగా నిర్వహించారు. చిన్నారులతో కోలాటం పలు సాంస్కృతిక ప్రదర్శనలు, భజనలతో సభ స్థలానికి చేరారు. భగవద్గీతతో పాటు ఆచార వ్యవహారాలను తెలియజెప్పాలని కోరారు.

మాట్లాడుతున్న వీరశివకుమారస్వామి, పక్కన విరజానందస్వామి, యుగంధర్

వైకాపా నుంచి తెదేపాలోకి భారీగా చేరికలు

వేంపల్లె, న్యూస్‌టుడే: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలు గెలిచి తెదేపా జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. స్థానిక రాయచోటి-పులివెందుల బైపాస్ రోడ్డులో ఆదివారం వైకాపా నాయకులు మొండోడి గౌస్, బాబా, అబ్దుల్ వాహిద్, సుబహాన్, హబీబ్‌లు 500 మందితో కలిసి తెదేపాలో చేరారు. వారందరికీ బీటెక్ రవి కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ వ్యాప్తంగా వైకాపా నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడ్డారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలు చేసి పదవులన్నీ ఆ పార్టీ నేతలే దక్కించుకున్నారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తెదేపా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. డిసెంబరులో పులివెందులకు సీఎం చంద్రబాబు వస్తున్నారని.. ఆయన చేతుల మీదుగా ఇంటింటికీ కుళాయి కనెక్షన్ మంజూరు చేస్తారన్నారు. తెదేపా మండల పరిశీలకుడు రఘునాథరెడ్డి, మండల పార్టీ కన్వీనర్ రామమునిరెడ్డి, నాయకులు షబ్బీర్, పసుపులేటి వీరభద్ర, నామా వేమకుమార్, పార్థసారథిరెడ్డి, జోగిరెడ్డి, గడ్డం అమరనాథ్, లింగాల సంజీవరెడ్డి పాల్గొన్నారు.

తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, నాయకులు

తెదేపా లో చేరేందుకు హాజరైన వైకాపా శ్రేణులు

13, 14 తేదీల్లో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు

కడప విద్య: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) 79వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు డిసెంబర్ 13, 14 తేదీల్లో కడపలో నిర్వహించనున్నారని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి అన్నారు. స్థానిక వీవీఆర్ ఎస్టీయూ భవన్ లో ఆదివారం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 30 ఏళ్ల నుంచి రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగిన దాఖలాలు లేవన్నారు. మొదటి రోజు సంఘ కార్యక్రమం, రెండో రోజు విద్యాసదస్సు జరగనుందన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్రెడ్డి సంగమేశ్వర్‌రెడ్డి, పాలకొండయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి

11 నుంచి సీపీఐ జిల్లా స్థాయి కార్యశాల

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) వందేళ్ల వేడుకల్లో భాగంగా జిల్లా స్థాయి వర్క్‌షాప్‌ను డిసెంబరు 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర వెల్లడించారు. ఆదివారం ఆ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. . ప్రొద్దుటూరులో సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీ తమదేనన్నారు. భావిభారతానికి సీపీఐ పోరాటాలే దిక్సూచిగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రామయ్య, సుబ్బరాయుడు, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏపీసీ నిత్యానందరాజులుకు సన్మానం

కడప విద్య, న్యూస్‌టుడే: జిల్లా సమగ్రశిక్ష అదనపు పథక సమన్వయకర్త (ఏపీసీ)గా విధులు నిర్వర్తిస్తూ నంద్యాల ఏపీసీగా బదిలీ అయిన నిత్యానంద రాజులును ఆదివారం నగరంలోని జిల్లా సమగ్రశిక్ష కార్యాలయంలో సెక్టోరియల్ అధికారులు, కేజీబీవీ ప్రిన్సిపల్స్, నాన్‌టీచింగ్ సిబ్బంది సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీసీ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు వీరేంద్ర, రూత్ ఆరోగ్యమేరి, రమణమూర్తి, మాధవి, సంజీవరెడ్డి, వింద్యా, సలీం, భాస్కర్, తిరుపతిరెడ్డి, అనూష, గోపి పాల్గొన్నారు.

ఏపీసీ నిత్యానందరాజులును సన్మానిస్తున్న సెక్టోరియల్ అధికారులు

నకిలీ మద్యం కేసులో మరో కస్టడీ పిటిషన్ దాఖలు

ఈనాడు, కడప, న్యూస్‌టుడే-ములకలచెరువు: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న ఏ24 జినేష్, ఏ25 శిబులను కస్టడీకి కోరుతూ ములకలచెరువు ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో ఆదివారం పిటిషన్ దాఖలు చేశారు. వీరిద్దరూ గోవా నుంచి బెంగళూరుకి స్పిరిట్ సరఫరా చేసేవారు. అక్కడి నుంచి ఈ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీకి జినేష్ స్పిరిట్‌ను అప్పగించేవాడు. బాలాజీ ఆ స్పిరిట్‌ను ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేంద్రాలకు తరలించేవాడు. అయితే జినేష్, శిబులను కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఎక్సైజ్ పోలీసులు కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేశారు.

LAND FOR SALE
అన్నమయ్య జిల్లాలోని కోడూరు (తూర్పు) రెవిన్యూ లెక్క దాఖలో గల 8 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మబడును
సంప్ర: 93816 05582, 77998 89944

విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలి

బహుమతులతో ప్రతిభ చూపిన విద్యార్థులు, అధికారులు, నాయకులు

కడప విద్య, న్యూస్‌టుడే: విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని డీఈవో షంషుద్దీన్, జిల్లా సమగ్రశిక్ష అదనపు పథక సమన్వయకర్త నిత్యానందరాజులు ఆకాంక్షించారు. స్థానిక ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం కడప బాలోత్సవం 3.0 పిల్లల పండుగ రెండో రోజు కార్యక్రమాలతో ముగిసింది. వివిధ విభాగాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అతిథులు, నిర్వాహకులు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. వారు మాట్లాడుతూ మూడేళ్లుగా పెద్దఎత్తున విద్యార్థులు హాజరవగా ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. జిల్లా సమగ్రశిక్ష ఏఎంవో వీరేంద్ర, యోగివేమన విశ్వవిద్యాలయం ఆర్ట్స్ విభాగం ప్రొఫెసర్ మృత్యుంజయరావు, ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సుదర్శన్‌రెడ్డి, తెదేపా పట్టణ అధ్యక్షుడు మన్సూర్‌అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.

చీరకు నిప్పంటుకుని వృద్ధురాలి మృతి

పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: గ్యాస్ స్టవ్ వద్ద ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని తీవ్రంగా గాయపడి దాసరిపల్లికి చెందిన నాగమ్మ (72) అనే వృద్ధురాలు ఆదివారం మృతిచెందారని ఎస్సై కొండారెడ్డి తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. దాసరిపల్లిలో ఈ నెల 29వ తేదీన వంట చేస్తుండగా చీరకు నిప్పు అంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఈమెను హుటాహుటిన పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కడపలోని రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారని ఎస్ఐ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య ధోరణి తగదు

కడప విద్య, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి తగదని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక యూటీఎఫ్ భవన్‌లో ఆదివారం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేయాలన్నారు. లేనిపక్షంలో పోరుబాట తప్పదన్నారు. 12వ పీఆర్సీని ప్రకటించి, పీఆర్సీ అమలయ్యే వరకు 30 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్షుడు మాదన విజయకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెంమహేష్‌బాబు, సహాధ్యక్షులు రవికుమార్, జిల్లా కోశాధికారి నరసింహారావు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు

జంతువులను హింసించిన నలుగురిపై కేసు నమోదు

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: ఎర్రగుంట్ల మీదుగా రెండు కంటెయినర్లలో మూగ జీవాలు తరలించే విషయంలో జంతుహింస నిరోధక చట్టం కింద నలుగురి వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథ్ రెడ్డి ఆదివారం తెలిపారు. సీఐ వివరాల మేరకు.. శనివారం రాత్రి ఆర్ముగం, అబ్దుల్ అజీద్ ఆలీ, షేక్ మహమ్మద్ ఇలియాజ్ అనే వ్యక్తులు సుమారు 82 మూగజీవాలను రెండు కంటెయినర్లలో తరలిస్తుండగా వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా మూగ జీవాలను తరలించే విషయంలో జంతు హింస నిరోధక చట్టం కింద నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి మూగజీవాలను మైదుకూరు మార్కెట్ యార్డుకు తరలించినట్లు వివరించారు.

నాలుగో తరగతి ఉద్యోగ సంఘ కార్యవర్గం ఎంపిక

ఎంపికైన నూతన కార్యవర్గం

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: ఏపీ నాలుగో తరగతి ఉద్యోగ సంఘ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. జిల్లా సచివాలయ ఆవరణలోని డ్రైవర్ల సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అన్ని విభాగాలకు ఒకే నామినేషన్ ప్రకారం రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి మద్దిలేటి ప్రకటించారు. సహాయ ఎన్నికల అధికారిగా సుబ్రహ్మణ్యం వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా నాగముని, సహాధ్యక్షుడిగా లక్ష్మిరెడ్డి, ఉపాధ్యక్షులుగా యదార్థుడు, బ్రహ్మయ్య, కార్యదర్శిగా మున్వర్ బేగ్ అలీ, సంయుక్త కార్యదర్శిగా మౌలాలి, గంగాదేవి, ప్రచార కార్యదర్శిగా జగదీష్, కోశాధికారిగా నాగసుబ్రమణ్యంలను ఎన్నుకున్నారు.

ధ్యానంతో మానసిక ప్రశాంతత

పులివెందుల: ధ్యానంతో మానసిక ప్రశాంతత కలుగుతుందని విపశ్యన ధ్యాన కేంద్రం ఆచార్యులు ఉదయకిరణ్ అన్నారు. పులివెందులలోని విపశ్యన ధ్యాన కేంద్రంలో ధ్యానంపై పది రోజుల పాటు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న కర్ణాటకలోని రాయచూరు జిల్లాకు చెందిన 34 మంది పోలీసులకు ఆదివారం వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విపశ్యన ధ్యాన కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

మానవతా సంస్థకు ఫ్రీజర్ వితరణ

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: నగరంలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సమావేశం ఆదివారం ఏర్పాటు చేశామని ఆ సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జలతోటి భాస్కర్, స్వర్ణచిన్న సుబ్బమ్మల జ్ఞాపకార్థంగా కడప మాసాపేటకు చెందిన శారద నిలయం కళాశాలలో పని చేస్తున్న అధ్యాపకులు స్వర్ణమాధవీలత, సంధ్యా, సురేంద్ర, రాజాలు సంస్థకు బాడీ ఫ్రీజర్‌ను వితరణగా ఇచ్చారని ఆయన చెప్పారు. సంస్థ జిల్లా కో-ఆపరేటివ్ అధికారి వెంకటసుబ్బయ్య, స్పిరిట్ కళాశాల డైరెక్టర్ రవీంద్ర, సంస్థ నగర అధ్యక్షుడు సాంబశివారెడ్డి, గోపి, సుబ్బరాయుడు, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

బాడీఫ్రీజర్ అందజేస్తున్న అధ్యాపకులు స్వర్ణమాధవీలత, సంధ్య, సురేంద్ర, రాజా కుటుంబ సభ్యులు

కడప-బెంగళూరు రైల్వేలైన్ నిర్మాణమెప్పుడో?

- రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: మధ్యలో ఆగిపోయిన కడప-బెంగళూరు రైల్వేలైన్ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్(ఆర్ఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేసుయాదవ్ డిమాండ్ చేశారు. రాయలసీమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కడప ప్రెస్ క్లబ్‌లో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రాయలసీమ వెనుకబాటుకు గురవుతోందన్నారు. కడప ఉక్కు పరిశ్రమ, కడప-బెంగళూరు రైల్వేలైన్‌ను పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. జమ్మలమడుగు వద్ద నిర్మాణ దశలో ఆగిపోయిన ఉక్కు పరిశ్రమను ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే సీమ జిల్లాల నడిబొడ్డున ఉన్న జమ్మలమడుగులో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలన్నారు. ప్రభుత్వ వైద్యకళాశాలలు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలన్నారు. రాయలసీమలోని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తార్, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాంమోహన్, వెంకటశివ, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గుర్రప్ప, నాయకులు పాల్గొన్నారు.

సంఘీభావం తెలుపుతున్న వివిధ పార్టీల నాయకులు

నేడు డయల్ యువర్ విద్యుత్తు సీఎండీ

కడప గ్రామీణ: వినియోగదారుల సమస్యల పరిష్కారానికి నేడు డయల్‌యువర్ సీఎండీ కార్యక్రమం ఉంటుందని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి 12 వరకు డిసెంబర్ 1 ఫోన్ చేసుకోవచ్చన్నారు. సెల్ నెంబరు 89777 16661కు ఫోన్ చేయాలన్నారు. దిత్వా తుపాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

EENADU eClassifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం|| ✆ 7382114647.

REAL ESTATE

HOUSE FOR SALE

ప్రొద్దుటూరు వసంతపేట, టెలిఫోన్ కాలనీలో ఉన్న 4.2సెంట్లు స్థలంలో ఉన్న 2 ఇళ్ళు అమ్మకానికి కలవు. Cont: 8806514048, 9849824270.

JOBS

ప్రొద్దుటూరు D&C అసోషియేట్స్‌లో పనిచేయుటకు ఇంటర్/ డిగ్రీ చదివి Comp. Operator గా పనిచేయుటకు మహిళలు కావలెను. శాలరీ: 10 -12K స్టార్టింగ్. ✆ 9642484707.

నిజామాబాద్‌లో గల ప్రముఖ కాలేజిలో అడ్మిషన్స్ కొరకు PRO's (Male / Female) కావలెను. సంప్ర: ✆ 8465005959.

ఫ్యాషన్ బొటిక్యూ & శారీస్ షాపులో పనిచేయుటకు టైలర్స్ మరియు మాస్టర్ కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. అహ్మద్‌సాహెబ్ వీధి, కడప. ✆ 9966222870.

ప్రభుత్వపాఠశాలలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో Vocational Faculty కావలెను, జీ:28000, అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ✆ 9848771117, 9849848817

పల్లా హాస్పిటల్, 7రోడ్స్ సర్కిల్, కడప నందు పనిచేయుటకు వార్డు బాయిస్, నర్సింగ్ స్టాఫ్ కావలెను. Contact: 9849040153.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన రూ|| 350/- మాత్రమే
Contact: KDP: 9989997626, 8008514248 PDTR: 8008597620
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

ప్రొద్దుటూరు

● ప్రొద్దుటూరు ● జమ్మలమడుగు ● బద్వేలు ● మైదుకూరు

సమస్యల పరిష్కారానికి కృషి

హాజరైన సంఘ సభ్యులు

పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: వాల్మీకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని వాల్మీకుల సంఘం రాష్ట్ర నాయకుడు బోయ పులికొండన్న అన్నారు. ఆదివారం పోరుమామిళ్లలోని మదర్‌థెరెసా ఫౌండేషన్ కార్యాలయంలో వాల్మీకుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మండల నూతన కమిటీలను ఎన్నుకున్నారు. నాయకులు ఉగ్రనరసింహులు, బాలరంగయ్య, వెంకటేశ్వర్లు, రామాంజనేయులు, ప్రతాప్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

నిరుపయోగం.. పూడిక వాహనం

మరుగుదొడ్ల సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మైదుకూరు పురపాలకకు కేటాయించిన వాహనం రెండేళ్లుగా నిరుపయోగంగా మారింది. ప్రైవేట్ వ్యక్తులకు వాహనం అప్పగించడంపై సభ్యులు వ్యతిరేకించడంతో ఆ అంశాన్ని పక్కన పెట్టారు. నెల కావస్తున్నా ప్రజలకు ఉపయోగపడేలా ప్రచారం కల్పించలేదు. పురపాలక కార్యాలయం ఎదురుగా చెట్ల కింద వాహనాన్ని పక్కన పెట్టారు. ఈ విషయమై కమిషనర్ వై.రంగస్వామిని వివరణ కోరగా వాహనాన్ని త్వరలో వినియోగంలోకి తెస్తామని పేర్కొన్నారు. -న్యూస్‌టుడే, మైదుకూరు

పూడిక తొలగించాలని ఆదేశం

మడూరు కాలువ పూడికను పరిశీలిస్తున్న కమిషనర్ రవిచంద్రారెడ్డి

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: దిత్వా తుపాను ప్రభావం దృష్ట్యా పురపాలక కమిషనర్ రవిచంద్రారెడ్డి మడూరు కాలువ, కొత్త పల్లె కాలువలను ఆదివారం పరిశీలించారు. ఈ కాలువల్లో పూడికలను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. అంతకు మునుపు తన ఛాంబర్‌లో ఇంజినీరింగ్, శానిటేషన్ సిబ్బందితో సమీక్షించారు. కమిషనర్ వెంట ఎంఈ శ్రీనివాసులు, పారిశుద్ధ్య అధికారులు సుబ్బారాయుడు, నూర్‌బాషా, ఏఈ సురేంద్రనాథ్‌రెడ్డి, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

ప్రొద్దుటూరు కవికి సత్కారం

ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే: రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురం జడ్పీ సభా భవనంలో రాయలసీమ మహాకవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు కవి జింక సుబ్రహ్మణ్యానికి ఆ వేదిక ప్రతినిధులు ఎ.పద్మనాభరెడ్డి, శాంతి నారాయణ, బండి నారాయణస్వామి సత్కరించారు.

రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత

మాట్లాడుతున్న ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: భారత రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం అన్నారు. స్థానిక జిన్నారోడ్డులో మూవ్‌మెంట్ ఫర్ పీస్, జస్టిస్ ఆధ్వర్యంలో 'రాజ్యాంగ పరిరక్షణ - మన బాధ్యత' అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు తదితర అంశాలను తెలిపారు. రాయలసీమ ఇన్‌ఛార్జి ఆయూబ్‌ఖాన్, జిల్లా అధ్యక్షుడు జాకీర్, పట్టణాధ్యక్షుడు హుస్సేన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

వర్సిటీ అభివృద్ధికి సహకరించండి

కొండారెడ్డిని సత్కరిస్తున్న వీసీ జయరామిరెడ్డి, రసూల్‌గౌస్

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: జిల్లా ఆర్కిటెక్, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా కృషి చేయాలని ఆ యూనివర్సిటీ వీసీ జయరామిరెడ్డి, యోవేవి బోధనేతర ఉద్యోగ సంఘం అధ్యక్షుడు రసూల్‌గౌస్ తెదేపా రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డిని కోరారు. ప్రొద్దుటూరులోని ఆయన నివాసంలో వారు ఆయనను కలిసి సత్కరించారు. వర్సిటీ సేవలు విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.

అల్పపీడనం.. రైతుల్లో భయం

రాజుపాళెం, న్యూస్‌టుడే: రైతులు సాగు చేసిన పంటలు చేతికి వచ్చే సమయంలో అల్పపీడనం కారణంగా ఎలాంటి ముప్పు వస్తుందోనని రైతులు భయాందోళన చెందుతున్నారు. ఆదివారం తుపాను ప్రభావంతో కొంతవరకు చినుకులు పడ్డాయి. అయితే ఇది ఎక్కువైతే ఇబ్బందులు కలుగుతాయని వాపోతున్నారు. నూర్పిడి దశలో వరి, కాపుదశలో మినుం, శనగ తదితర పంటలు 40 వేల ఎకరాలు సాగులో ఉన్నాయి. అయితే కొద్ది పాటి వర్షం పడితే శనగ పంటకు చాలా ప్రయోజనమని రైతులు అంటున్నారు. ఎక్కువగా పడితే లోతట్టు, మాగాణి పొలాల్లో నీరు నిలిచే పరిస్థితులు ఉన్నాయి. దీంతో పంటలు నాశనం అవుతాయని అంటున్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా తుపాను ప్రభావంతో వర్షం పడింది. ఇదే పరిస్థితి రెండు రోజుల వరకు ఉంటుందని అధికారులు చెప్పారన్నారు.

నిఘా నేత్రాలు.. పసిగట్టేనా నేరాలు

కడప-కర్నూలు జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు

కడప-కర్నూలు జాతీయ రహదారి వెంబడి నిఘా నేత్రాలను ఇటీవల జాతీయ రహదారి అధికారులు పలు చోట్ల అమర్చారు. రహదారి ప్రమాదాలను, హైవేపై నేరాలను గుర్తించేందుకు నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. ఈ నిఘా నేత్రాలైనా నేరాలను పసిగడతాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. దువ్వూరు మండలంలో ఇటీవల కాలంలో రాత్రి వేళల్లో నేరగాళ్లు పెద్ద సంఖ్యలో రైతుల బోర్లకు అమర్చిన విద్యుత్తు వైర్లు, విద్యుత్తు నియంత్రికలను ధ్వంసం చేసి తీగలను చోరీ చేస్తున్నారు. -న్యూస్‌టుడే, దువ్వూరు

పార్టీ బలోపేతానికి కృషి

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి సూచించారు. ఎమ్మెల్సీ, నియోజకవర్గ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కల్యాణ మంటపంలో గ్రామ, మునిసిపల్ వార్డు కమిటీల సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలని ప్రతి కార్యకర్త, నాయకుడు కష్టపడి పని చేయాలని కోరారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆది అంటే అబద్ధమని, రాబోవు ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పార్టీ జెండాను ఎగురవేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సమావేశానికి హాజరుకాకపోవడంపై చర్చించుకున్నారు.

చరిత్ర ఘనం.. వసతులు పూజ్యం

● శతాధిక ఏళ్లున్న ఉన్నత పాఠశాల దుస్థితి
● నాడు జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు వేదిక
● నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా

-న్యూస్‌టుడే, జమ్మలమడుగు

వందేళ్లకు పైబడిన పాఠశాల క్రీడా మైదానం కుంచించుకుపోతోంది. విశాలమైన మైదానం ఉన్నా ఆడుకునేందుకు అనువుగా ఉండదు. ప్రహరీ లేక పోవడంతో రాత్రి వేళల్లో మందుబాబులు మద్యం తాగేందుకు, అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. గతంలో జాతీయస్థాయిలో సాఫ్ట్‌బాల్ పోటీలు నిర్వహించిన ఈ మైదానం నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. వెరసి కళావిహీనంగా కనిపిస్తోంది.

సువిశాల ప్రాంగణం

ముద్దనూరురోడ్డులోని పతెంగే రామన్న (పీఆర్) ప్రభుత్వ ఉన్నత పాఠశాలను 1911లో స్థాపించారు. ప్రస్తుతం 306 మంది విద్యార్థులు చదువుకుంటుండగా 14 మంది ఉపాధ్యాయులు, మరో నలుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. మొత్తం 11 ఎకరాల విస్తీర్ణం ఉండగా, నాలుగు ఎకరాల్లో తరగతి గదులు, ఏడు ఎకరాల్లో క్రీడా మైదానం ఉంది. చుట్టూ ప్రహరీ లేకపోవడంతో ఆకతాయిలకు అడ్డాగా మారింది. లారీలు, ట్రాక్టర్లు సైతం మైదానంలో తిరుగుతుంటాయి. ఒక వైపు కంపచెట్లు, గడ్డి పెరగడంతో జీవాలను, పశువులను మేపుతుంటారు. సుమారు 15 ఏళ్ల కిందట స్టేడియం కోసం నిర్మాణం తలపెట్టగా అది పిల్లర్లకే పరిమితమైంది. మరో వైపు ఇండోర్ స్టేడియం శిథిలావస్థకు చేరుకుంది. ఈ రెండు నిర్మాణాలను తొలగిస్తే జిల్లాలోనే విశాలమైన మైదానం ఇదే అవుతుందని విద్యార్థులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. వర్షం కురిస్తే నడిచేందుకు ఇబ్బంది పడాల్సి ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు. జిల్లా అధికారులు స్పందించి మైదానాన్ని బాగు చేయాలని కోరుతున్నారు. పీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని క్రీడా మైదానాన్ని త్వరలో పరిశీలిస్తానని కడప డీఎస్‌డీవో గౌస్‌బాషా తెలిపారు. అక్కడ ఏఏ సమస్యలు ఉన్నాయో గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మైదానం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

అసంపూర్తిగా పీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ప్రహరీ

పాఠశాల మైదానంలో మేస్తున్న పశువులు

ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నా పట్టించుకోరా?

బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే: బద్వేలు నియోజక వర్గంలో తెదేపా, వైకాపా నాయకులు ప్రభుత్వ, అటవీ భూములు, స్థలాలు ఆక్రమిస్తున్నా రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పేర్కొన్నారు. ఆదివారం బద్వేలు పట్టణంలోని జేవీ భవన్‌లో ఏర్పాటు చేసిన సీపీఐ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బద్వేలు, పోరుమామిళ్ల పట్టణాల్లో వంకలు, వాగులు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. కాశినాయన, కలసపాడు, బి.కోడూరు, అట్లూరు మండలాల్లో కొండలను సైతం పిండి చేస్తూ ఒక సెంటు కూడా మిగల్చకుండా ప్రభుత్వ భూములను తెదేపా, వైకాపా నాయకులు పోటాపోటీగా ఆక్రమిస్తున్నా చర్యల్లేవన్నారు. నాయకులు వీరశేఖర్, మస్తాన్, బాలు, రమణ, ఇమ్మానుయేల్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర

పరిహారమివ్వకుంటే ఆందోళన తప్పదు

ప్రసంగిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి

పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: పోరుమామిళ్ల చెరువు నిల్వనీటి వలన 1200 ఎకరాల మేర పంట భూమి మునకకు గురవుతోందని వీరికి పరిహారం ఇవ్వకుంటే ఆందోళన తప్పదని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. టేకూరుపేటలో ఆదివారం మునక రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెరువుకు నీటి సామర్థ్యం పెంచడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం 2013 భూ చట్టం ప్రకారం ఎకరాకు రూ.15 లక్షలు పరిహారం చెల్లించాలని కోరారు. గత కొన్నేళ్ల నుంచి పాలకులు హామీలు ఇస్తున్నారే తప్ప సమస్య పరిష్కరించడం లేదన్నారు. ప్రతి ఏటా పంట మునిగిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి దస్తగిరిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు అన్వేష్, వీరభద్రుడు, వీరయ్య, బాధిత రైతులు పాల్గొన్నారు.

అరుణాచలం దీపోత్సవానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

బద్వేలు, న్యూస్‌టుడే: అరుణాచలం దీపోత్సవానికి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు బద్వేలు ఆర్టీసీ డీఎం చైతన్యనిరంజన్ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 3వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు బస్సులు ఇక్కడి డిపో నుంచి బయలుదేరుతాయని పేర్కొన్నారు. పౌర్ణమి రోజున గిరిప్రదక్షిణం, దీపోత్సవాన్ని తిలకించేందుకు వెళ్లే భక్తులకోసం టికెట్లను ఆర్టీసీ కౌంటర్లలో ఇస్తున్నట్లు తెలిపారు.

వడ్డెర సంఘం నూతన కార్యవర్గం

సంఘీభావం తెలుపుతున్న సంఘం నాయకులు

ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు నియోజకవర్గ వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా రాజాకుల్లాయప్ప నియమితులయ్యారు. ఆదివారం భగత్‌సింగ్ కాలనీలో వడ్డెర సంఘం నాయకులు సమావేశమయ్యారు. మొదట ఆ సంఘం కార్యాలయాన్ని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ గండికోట వెంకటసుబ్బయ్య ప్రారంభించారు. అనంతరం సంఘం నూతన కార్యవర్గ సభ్యులను నియమించారు. గౌరవాధ్యక్షుడిగా వడ్డే బాలపెద్దయ్య, ప్రధాన కార్యదర్శిగా వల్లెపు శ్రీనివాసులు, కోశాధికారిగా బండారు వెంకటరమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చల్లా వెంకటరాముడు, ప్రధాన సలహాదారులుగా బత్తల ఏకోనారాయణ, మల్లెబోయిన బీరకుమార్, మహిళా అధ్యక్షురాలిగా డేరంగుల అంజనమ్మను నియమించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు ప్రమాదాలపై అప్రమత్తత అవసరం

ఎస్ఈ రమణతో మాట్లాడుతున్న డీఈఈ రాజగోపాల్

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: తుపాను కారణంగా భారీ వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్తుశాఖ ఎస్ఈ రమణ హెచ్చరించారు. ఆదివారం జమ్మలమడుగులో పర్యటించి స్థానిక విద్యుత్తుశాఖ కార్యాలయంలో డీఈఈ రాజగోపాల్‌తో చర్చించారు. ఆయన మాట్లాడుతూ వానలు, గాలులు ఎక్కువగా ఉన్నప్పుడు, నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో కరెంటు స్తంభాలను తాకరాదన్నారు. ఇంట్లో తడిగా ఉన్న స్విచ్ బోర్డులను చేతులతో పట్టుకోకుండా పొడిగా ఉన్న కర్రలు, ప్లాస్టిక్ వస్తువుల ద్వారా ఆన్, ఆఫ్ చేయాలన్నారు. కరెంటు వస్తువులను నేరుగా చేతులతో తాకరాదని హెచ్చరించారు. ఎక్కడైనా సమస్యలుంటే 1912కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లా కంట్రోల్ రూం: 94408 17440, డివిజన్ల వారీగా కడప: 94408 17441, పులివెందుల: 94914 31255, ప్రొద్దుటూరు: 78932 61958, మైదుకూరు: 94928 73325 చరవాణి నంబర్లను సంప్రదించాలని వివరించారు.

సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: కన్యాశుల్కం రచించిన గురజాడ అప్పారావు తన రచనలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవిగా వక్తలు కొనియాడారు. గురజాడ వర్ధంతి సందర్భంగా ఆదివారం స్థానిక గ్రంథాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ గౌరవాధ్యక్షుడు డాక్టర్ ఎంఎల్.నారాయణరెడ్డి 60 మంది విద్యార్థులకు సొంత డబ్బు రూ.3 వేలు సభ్యత్వ రుసుంగా చెల్లించారు. గురజాడ ఒక గొప్ప తెలుగు రచయిత అని ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషను ప్రోత్సహించినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు బండారు శ్రీనివాసులు, విజయ చైతన్య, శివగణపతి, డాక్టర్ నరసింహులు, లక్ష్మీనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.

గురజాడ అప్పారావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కమిటీ సభ్యులు

నిందితుల అరెస్ట్ కోరుతూ అయ్యప్పస్వాముల ఆందోళన

అట్లూరు, న్యూస్‌టుడే : అట్లూరు క్రాస్‌రోడ్డులో అయ్యప్ప గుడి వెనుక ఇంటి స్థల వివాదంలో ఆంజనేయులు అతని కుమారుడు శివప్రసాదును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆదివారం కడప-బద్వేలు ప్రధాన రహదారిపై అయ్యప్పస్వాములు రాస్తారోకో చేశారు. గంటకు పైగా సాగిన ఈ ఆందోళనలో సుమారు 80 మందికి పైగా అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. వివాదం జరిగి అయిదు రోజులు గడుస్తున్నా నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోలేదని, అక్రమంగా అనుబంధ పత్రాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ భక్తులు డిమాండ్ చేశారు. వీరి ఆందోళన కారణంగా బస్సులతో పాటు వివిధ వాహనాలు కిలోమీటరు పైగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఐ కృష్ణయ్య, గోపవరం ఎస్సై, స్థానిక సిబ్బంది అయ్యప్ప భక్తులను పలు ప్రయత్నాల ద్వారా వారు ఆందోళనను విరమించేలా చర్యలు చేపట్టారు. సీఐ భక్తులతో మాట్లాడుతూ ఇరువురు దాడులకు పాల్పడ్డారని ఇరువర్గాలపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి తహసీల్దారు శిరీష, ఆర్ఐ రమణ తదితరులు పాల్గొన్నారు.

కడప-బద్వేలు రోడ్డుపై ధర్నా చేస్తున్న అయ్యప్ప స్వామి భక్తులు

కమలకూరు ఆనకట్ట పరిశీలన

ఆనకట్టను పరిశీలించిన ఆర్డీవో చంద్రమోహన్, పక్కన నీటిపారుదల శాఖ ఇన్‌ఛార్జి డీఈఈ వేణుగోపాల్‌రెడ్డి

బద్వేలు, అట్లూరు, న్యూస్‌టుడే: తుపాను నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బద్వేలు ఆర్డీవో చంద్రమోహన్ అట్లూరు మండలంలోని కమలకూరు ఆనకట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని చెరువులు, కుంటలు నిండాయని తెలిపారు. కమలకూరు ఆనకట్ట నిండి సగిలేటిలోకి నీరు ప్రవహిస్తోందన్నారు. నది ఉద్ధృతంగా పారుతున్న సమయంలో సరదాకు విద్యార్థులు, రైతులు ఎవరూ దిగొద్దని సూచించారు. ఆర్డీవో వెంట బద్వేలు నీటిపారుదల శాఖ ఇన్‌ఛార్జి డీఈఈ వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు.

ఎనిమిది మలుపులు.. మృత్యు పిలుపులు

కనిపించని హెచ్చరిక బోర్డులు

-న్యూస్‌టుడే, గోపవరం

బద్వేలు నుంచి రాచాయపేట, బ్రాహ్మణపల్లె మార్గంలో మలుపు

బద్వేలు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రహదారిలో భారీ మలుపులు ఉండటంతో నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇందులో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మలుపు ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే కొంత మేరకు ప్రమాదాలు నివారించవచ్చని స్థానికులు చెబుతున్నారు. బద్వేలు నుంచి పెద్దగోపవరం, చిన్నగోపవరం, సంగసముద్రం, బేతాయపల్లె, బెడుసుపల్లె వరకు ఎనిమిది మలుపుల వద్ద ప్రాణాలు అరచేతిలో పట్టుకుని రాకపోకలు చేస్తున్నారు. ఈ దారిలో నిత్యం కొన్ని వందల మంది ప్రయాణం సాగిస్తున్నారు. అనేకమంది వాహన చోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. బద్వేలు నుంచి పి.పి.కుంట మీదుగా బ్రాహ్మణపల్లెకు వెళ్లే దారిలో ఏడు మలుపులు ఉండటంతో ఒకటి, రెండు చోట్ల తప్ప ఎక్కడా హెచ్చరిక బోర్డులు లేవు.

రహదారులపై కంపచెట్లతో అవస్థలు

రహదారులకు ఇరువైపులా కంప చెట్లు ఉండటంతో చోదకులు ఎదురుగా వచ్చే వాహనాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ మార్గాల్లో తరచూ ప్రమాదాలు జరిగి ఆసుపత్రిపాలు అవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

చర్యలు చేపడతాం

కొన్ని చోట్ల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. మరిన్ని ఏర్పాటుచేసేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పెట్టాం. వాటికి అనుమతులు రాగానే మిగిలిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు చేపడతాం.

-సలీమ్, ఆర్అండ్‌బీ డీఈ, బద్వేలు



(c) eenadu

కడప

• కడప • పులివెందుల • కమలాపురం

భగవద్గీత పోటీల విజేతలకు ప్రోత్సాహకాలు

విజేతలతో తితిదే, హిందూ ధర్మప్రచార పరిషత్తు సభ్యులు

మారుతీనగర్, న్యూస్‌టుడే: గీతా జయంతిని పురస్కరించుకుని తితిదే, హిందూ ధర్మప్రచార పరిషత్తు కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ కోదండ రామాలయంలో ఆదివారం భగవద్గీత పఠన పోటీలు నిర్వహించినట్లు జిల్లా ప్రోగ్రాం అసిస్టెంట్ గోపిబాబు తెలిపారు. పలువురు విద్యార్థులు పాల్గొని సత్తా చాటి ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. న్యాయ నిర్ణేతలుగా ఆలయ ఛైర్మన్ వెంకటరెడ్డి, గోపిబాబు వ్యవహించారు.

పులివెందుల : పులివెందులలో ఆదివారం నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ నమూనా పరీక్షకు స్పందన లభించింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల(మెయిన్)లో ఆదివారం 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన నమూనా పరీక్షను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి ప్రారంభించారు. పలు పాఠశాలల నుంచి 564 మంది విద్యార్థులు హాజరయ్యారు. విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పులివెందుల పురపాలక ఛైర్మన్ వరప్రసాద్, మార్కెట్‌యార్డు మాజీ ఛైర్మన్ చిన్నప్ప, ఎంఈవోలు చంద్రశేఖర్‌రావు, రామానాయుడు పాల్గొన్నారు.

ఎన్ఎంఎంఎస్ నమూనా పరీక్షకు స్పందన

మాట్లాడుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి

కడపలోనే కొనసాగించాలని సంతకాల సేకరణ

సిద్దవటం, న్యూస్‌టుడే: సిద్దవటం మండలాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేయకుండా కడప జిల్లాలోనే కొనసాగించాలని ఆదివారం ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. సిద్దవటం మండలం మాచుపల్లెకు చెందిన తెదేపా రాజంపేట నియోజకవర్గ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మల్లు వెంకటసుబ్బారెడ్డిలు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సిద్దవటాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేసే ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోవాలంటూ ఉక్కాయపల్లె, శాంతినగర్, మాచుపల్లె, తురకపల్లె, ఎస్.రాజంపేట, సిద్దవటం, మూలపల్లె గ్రామాల్లోని ప్రజలు సంతకాలు చేశారన్నారు. సోమవారం కలెక్టరును కలిసి సంతకాలు సేకరించిన పత్రాలను అందజేస్తామన్నారు.

సిద్దవటంలో సంతకాలు సేకరిస్తున్న రైతు విభాగం నాయకుడు మల్లు

శివారు కాలనీల్లో సమస్యల సవాళ్లు

అస్తవ్యస్తంగా రహదారులు, మురుగు కాలువలు

శ్రీకృష్ణదేవరాయల కాలనీలో రోడ్లపై పారుతున్న మురుగు నీరు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: నగరంలో ఇప్పుడిప్పుడే కొన్ని కాలనీల్లో మురుగు కాలువలు, రహదారులు నిర్మిస్తున్నారు. కానీ చాలా కాలనీల్లో ఇప్పటికీ మురుగు పారుదల వ్యవస్థ సక్రమంగా లేదు. సరైన రహదారులు లేక నగర వాసులు అవస్థలు పడుతున్నారు. కొన్ని కాలనీల్లో నివాసాల ఎదుట మురుగు నీరు పారుతుండటంతో దుర్వాసన వెదజల్లుతోందని వాపోతున్నారు. నగరపాలిక అధికారులు అన్ని రకాల పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ మౌలిక వసతుల కల్పన మాత్రం ఆమడ దూరంలో ఉందని విమర్శిస్తున్నారు. ● నగరంలో 50 డివిజన్లు ఉన్నాయి. సుమారు మూడున్నర లక్షల మంది జనాభా ఉన్నారు. రోజు రోజుకు నగర విస్తీర్ణం పెరుగుతోంది. కొత్త కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. కొన్ని డివిజన్లలోని కాలనీల పరిస్థితి అధ్వానంగా ఉంది. ● శ్రీకృష్ణ దేవరాయలు కాలనీలోని రోడ్డు నంబరు 2లో మురుగు వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నివాసాల ఎదుట మురుగు పారుతోంది. ఆ నీటిలోనే స్థానికులు నడుచుకుంటూ వెళ్తున్నారు. శ్రీనగర్ కాలనీలోకి వెళ్లే దారిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. ● ప్రకాష్ నగర్‌లో ఇప్పటికీ కొన్ని వీధుల్లో మట్టిరోడ్లతో పాటు రాళ్లు తేలిన రోడ్లు ఉన్నాయి. వర్షాలు వస్తే ఈ రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంటోంది. నిరంజన్ నగర్, ఏఎస్ఆర్ నగర్, పీఎస్ నగర్, బీడీ కాలనీ, తిలక్‌నగర్, వైయస్ఆర్ కాలనీల్లో మురుగుకాలువల్లో పూడికలు తీయకపోవడంతో మురుగు ముందుకు సాగడం లేదు. పుట్లంపల్లెకు వెళ్లే దారిలో రాళ్లు తేలి వాహనదారులు వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉంది. అధికారులు, పాలకులు స్పందించి మురుగు కాలువలు, రోడ్లను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రకాష్‌నగర్‌లో అధ్వానంగా ఉన్న రోడ్డు

తొలి విషాద నాటకకర్త ధర్మవరం

రామకృష్ణమాచార్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మూల మల్లికార్జునరెడ్డి తదితరులు

మారుతీనగర్, న్యూస్‌టుడే: ధర్మవరం రామకృష్ణమాచార్య రచించిన విషాద సారంగ ధర తొలి తెలుగు స్వతంత్ర విషాద నాటకమని రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి అన్నారు. ధర్మవరం వర్ధంతి సందర్భంగా స్థానిక కార్యాలయంలో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రంగస్థ కళాకారులు, హార్మోనిస్ట్ తదితరులు పాల్గొన్నారు.

వైవీయూ డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా

వైవీయూ, న్యూస్‌టుడే: యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలో డిసెంబర్ 1వ తేదీ (నేడు)న జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా వేసినట్లు వైవీయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వీ కృష్ణారావు ఓ ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ అధికారుల ఆదేశాల మేరకు దిత్వా తుపాన్ కారణంగా వాయిదా వేశామన్నారు. వాయిదా వేసిన పరీక్ష తేదీ ఎప్పుడనేది త్వరలో తెలియపరుస్తామని విద్యార్థులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

ఆశా వర్కర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శుల ఎంపిక

కమలాపురం, న్యూస్‌టుడే: ఏపీ ఆశావర్కర్ల సంఘం నియోజకవర్గ నూతన అధ్యక్ష, కార్యదర్శులను ఆదివారం ఎంపిక చేశారు. అధ్యక్షురాలిగా ఆర్.అనిత (పాయసంపల్లె), కార్యదర్శిగా టి.అనసూయ (చెన్నూరు), కోశాధికారిగా సారిక(నందిమండలం)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు 12 మంది ఆఫీస్ బేరర్లు, 15 మంది సమితి సభ్యులను ఎన్నుకున్నారు. ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామన్నారు.

అధ్యక్ష, కార్యదర్శులు అనిత, అనసూయ

భక్తిశ్రద్ధలతో విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు

పూజలందుకున్న సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు... గంగమ్మ దేవత

వేంపల్లె, న్యూస్‌టుడే: మండలంలోని కుమ్మరాంపల్లెలో ఆదివారం సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు వేడుకగా జరిగాయి. దాతల దాతృత్వం, గ్రామస్థుల సహకారంతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మానవతా సేవ సంస్థ అధ్యక్షుడు చక్రపాణిరెడ్డి, గ్రామ ఉప సర్పంచి మల్లేష్, భక్తులు పాల్గొన్నారు.

గంగమ్మకు ప్రత్యేక పూజలు : చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే: మండలంలోని బుగ్గలేటిపల్లె సమీపంలోని గంగమ్మ ఆలయంలో గంగమ్మ దేవతకు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చి బోనాలు పట్టి నిమ్మకాయల పూలమాలలతో పాటు కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణలోని వినాయకస్వామి వీరభద్ర స్వామి వైద్యనాథేశ్వరుడు ఆంజనేయ స్వామి ఆలయాల్లో కూడా భక్తులు పూజలు చేశారు.

రద్దీ ప్రాంతంలో పొంచి ఉన్న ప్రమాదం

కడప ఏడు రోడ్ల కూడలి వద్ద పాలెంపాపయ్య వీధికి వెళ్లే దారిలో టెంకాయల దుకాణాల వద్ద అతి తక్కువ ఎత్తులో విద్యుత్తు నియంత్రిక ప్రమాదకరంగా ఉంది. చిన్న పిల్లలు సైతం అందేలా తక్కువ ఎత్తులో ఉంది. పైగా ఆ దారి నిత్యం వాహనదారులతో రద్దీగా ఉంటోంది. అక్కడే ఆసుపత్రులు, కంటి అద్దాల దుకాణాలున్నాయి. ప్రమాదాలు జరగక మునుపే అధికారులు స్పందించి విద్యుత్తు నియంత్రిక చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, కడప (చిన్నచౌకు)**

పీఎస్ హెచ్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి

మాట్లాడుతున్న ఏపీ పీఎస్ హెచ్ఎం ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్

కడప విద్య, న్యూస్‌టుడే: ప్రభుత్వం తక్షణమే స్పందించి పీఎస్ హెచ్‌ఎంల సమస్యలు పరిష్కరించాలని ఏపీ పీఎస్ హెచ్‌ఎం ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం ఫోరం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎస్ హెచ్‌ఎం, ఎస్జీటీ ప్రమేయం లేకుండా యూడైస్‌లో డిసిగ్నేషన్ ఎల్ఎఫ్ఎల్ హెచ్‌ఎంగా మార్చడాన్ని ఖండిస్తున్నామన్నారు. తమ సర్వీసులోనే విద్యార్థుల కోసం బోధించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఫోరం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్ష, కార్యదర్శులు వరలక్ష్మి, నాగరాజు మాట్లాడుతూ ఎంపీఎస్‌లలో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఫోరం జిల్లా బాధ్యుడు శ్యాంసుందర్, సుబ్బారెడ్డి, మహిళా ప్రతినిధి సుమలత, నాయకులు పాల్గొన్నారు.

కార్మికుల సంక్షేమానికి పెద్దపీట

మాట్లాడుతున్న మైన్స్ భద్రత డైరెక్టర్ రఘుపతి పెద్దిరెడ్డి చిత్రంలో పలువురు అధికారులు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: వివిధ రకాల గనుల్లో పని చేసే కార్మికుల భద్రతకు కొత్త రక్షణ కవచం వచ్చిందని మైన్స్ భద్రత డైరెక్టర్ రఘుపతి పెద్దిరెడ్డి అన్నారు. కడప శివారులోని ప్రైవేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఇండియా సిమెంట్సు కర్మాగారం ఆధ్వర్యంలో గనుల భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైన్స్ భద్రత డిప్యూటీ డైరెక్టర్ మారుమాళ్ల, ఉపాధ్యక్షుడు రవికృష్ణ అయ్యర్‌లు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రమాణాలు అమలు చేస్తామన్నారు. కార్మికుల సంక్షేమానికి గనుల యాజమాన్యాలు పెద్దపీట వేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

రక్త గ్రూప్ నిర్ధారణ పరీక్షలు

లింగాల, న్యూస్‌టుడే: విద్యార్థులు రక్త గ్రూపు నిర్ధారణ పరీక్షలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పట్ల ప్రతిభ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శివశేఖర్ అన్నారు. కళాశాలలో ఆదివారం రక్త గ్రూప్ నిర్ధారణ పరీక్షల శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ నాగేష్, స్నేహిత అమృతహస్తం సంస్థ ఛైర్మన్ రాజు పాల్గొన్నారు.

వేతనాలు చెల్లించాలని వినతి

కడప విద్య, న్యూస్‌టుడే: అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న పార్ట్ టైం ఉపాధ్యాయులకు నాలుగు నెలల నుంచి జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే చెల్లించాలని రాయలసీమ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (ఆర్ఎస్ఓ) రాష్ట్ర అధ్యక్షుడు జగన్ ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. జీతాలు రాకపోవడంతో వారి కుటుంబ అవసరాల కోసం అప్పులు తెచ్చుకుని జీవనం సాగిస్తున్నారన్నారు.

తాగునీరు వృథా... తప్పని వ్యధ

మెయిన్ బజారులో పైపులైన్ దెబ్బతిని వృథాగా పోతున్న తాగునీరు

వేంపల్లె, న్యూస్‌టుడే: వేంపల్లె మెయిన్ బజారులో పాపఘ్ని తాగునీటి పథకం పైపులైన్ దెబ్బతిని తాగునీరంతా రోడ్డుపై వృథాగా వెళ్తున్నాయి. ఇక్కడి గాంధీ రోడ్డు నుంచి బొడ్డుచావిడి వీధి మీదుగా మెయిన్‌బజార్ వరకు జల్‌జీవన్ మిషన్ పథకం కింద ఇంటింటికీ కుళాయి ఇచ్చే పనులు జరుగుతున్నాయి. దీనికోసం గుత్తేదారులు యంత్రంతో మెయిన్ బజారులోని సిమెంటు రోడ్డును పగులగొట్టారు. ఈ క్రమంలో సిమెంటు రోడ్డు కింద ఉన్న పాపఘ్ని తాగునీటి పథకం పైపులైన్ పగిలి తాగునీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది.

ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చాలని వినతి

మారుతీనగర్, న్యూస్‌టుడే: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకు రూ.కోటి విరాళాన్ని వెంటనే జమ చేయాలని లేనిపక్షంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డు సమస్యల పరిష్కారానికి ఆయన కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ పిలుపునిచ్చారు. స్థానిక పాత రిమ్స్‌లోని బీసీ భవన్‌లో ఆదివారం యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పుష్పాల సత్యనారాయణ అధ్యక్షతన రాయలసీమ నెల్లూరు జిల్లాల ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేశారు. రమణ మాట్లాడుతూ.. పాత పథకాలన్నీ పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఈ నెలలోనే ముట్టడి చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగసుబ్బారెడ్డి, యూనియన్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ మద్దిలేటి, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరాములు, జిల్లా అధ్యక్షులు గుంటి వేణుగోపాల్, బాదుల్లా తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న పడాల రమణ

నిల్వ ఉన్న కూరల విక్రయంపై విస్మయం

మారుతీనగర్, న్యూస్‌టుడే: నగరంలోని పలు భోజన హోటళ్లలో రాత్రి మిగిలిన కూరలు, చెట్నీలను ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచి మరుసటి రోజు విక్రయిస్తున్నారని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వారు నిర్ణయించుకున్న అధిక ధరల ప్రకారమే అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రధానంగా చెన్నూరు బస్టాండ్, ఎర్రముక్కపల్లె, రైల్వేస్టేషన్ రోడ్డులోని పలు హోటళ్లలో అల్పాహారానికి వినియోగించే చెట్నీ, సాంబార్, పెరుగు చెట్నీలు మిగిలితే ఫ్రిడ్జ్, ఓవెన్‌లలో ఉంచి మరుసటి రోజు అమ్మడంపై కొందరు వినియోగదారులు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని జిల్లా అధికారులు స్పందించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని వాపోతున్నారు. విచారించి చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ హరిత మాట్లాడుతూ.. పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

యర్రముక్కపల్లెలోని ఓ హోటల్‌లో ఫ్రిడ్జ్‌లో ఉంచిన చెట్నీ

మురుగు పారదు.. దుర్వాసన వదలదు

పట్టణంలోని తహసీల్దారు కార్యాలయం సమీపంలో ప్రధాన రోడ్డు పక్కనున్న కాలువ నుంచి మురుగు రోడ్డుపై పారుతుండడంతో దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన ఓపెన్ డ్రైనేజీ కాలువలు అసంపూర్తిగా ఉండటంతో మురుగు నీరు పలు చోట్ల కాలువల నుంచి బయటకు వస్తోంది. కాలువలోని నీరంతా ప్రధాన రోడ్డుపైనే కాకుండా సబ్ రిజిస్ట్రార్, ఏవో కార్యాలయాల వరకు ప్రవహిస్తుండటంతో ముక్కు మూసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. నగర పంచాయతీ అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, కమలాపురం**

మరుగుదొడ్డి అందుబాటులోకి వచ్చేనా!

గత వైకాపా ప్రభుత్వ పాలనలో పెండ్లిమర్రి గ్రామ సచివాలయం సమీపంలో చేపట్టిన మరుగుదొడ్డి నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం సచివాలయానికి వచ్చే ప్రజలు తమ అత్యవసరాలకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ముజీబ్ మాట్లాడుతూ.. నిధులు వచ్చాయని.. త్వరలోనే పూర్తి చేయించి అందుబాటులోకి తెస్తామన్నారు. **- న్యూస్‌టుడే, పెండ్లిమర్రి**

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM to 1 PM)
కడప: 8008573428, 8074174832
పులివెందుల : 8008573466
కమలాపురం : 8008573475

?: మండలంలోని బోడెద్దులపల్లె నుంచి ఇప్పపెంట గ్రామానికి వెళ్లే రహదారి పక్కనే వ్యవసాయ బావి ఉంది. అయితే రాత్రి వేళల్లో ప్రయాణిస్తున్నప్పుడు బావిలో పడి ప్రమాదాల బారిన పడుతామని ఆందోళన చెందుతున్నాం. **- సుబ్బయ్య, ఇప్పపెంట**

✓: రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న బావిని పరిశీలించి అవసరమైతే చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేస్తాం. **- కులాయిబాబు, ఎంపీడీవో, సీకేదిన్నె, న్యూస్‌టుడే, చింతకొమ్మదిన్నె**

విద్యుత్తు తీగలు.. ప్రమాదాలకు సంకేతాలు

కడప నగరంలోని చిన్నచౌక్ పోలీసుస్టేషన్ మార్గం నుంచి ఎన్జీవో కాలనీకి వెళ్లే మార్గంలో విద్యుత్తు స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడు కూలుతాయోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటి పక్కనే ఉన్న విద్యుత్తు నియంత్రిక సైతం రోడ్డుకు దగ్గర్లో ఉంది. దానికి ఏర్పాటు చేసిన తీగలు బయటకు కనిపిస్తూ ప్రమాదకరంగా ఉన్నాయి. విద్యుత్తు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం **- న్యూస్‌టుడే, అరవిందనగర్ (కడప)**

శ్రీ గోపాలస్వామి విద్యాసంస్థలు (రిజిష్టరు నెం. 127/82)

శ్రీరత్నసభాపతి నగర్, సిద్దవటం (గ్రామం & మండలం), కడప జిల్లా.

శ్రీ గోపాలస్వామి విద్యాసంస్థల సర్వసభ్య సమావేశం (జనరల్ బాడీ) 14.12.2025 (ఆదివారం)వ తేదీన ఉదయం 11.00 గంటలకు సిద్దవటం నందు శ్రీ గోపాలస్వామి విద్యాసంస్థల ప్రాంగణం నందు జరుగును. కావున కార్యవర్గ సభ్యులు మరియు సాధారణ సభ్యులు అందరూ హాజరు కావలసినదిగా కోరడమైనది. దీనికి సంబంధించిన అజెండా సభ్యులకు పోస్టు ద్వారా పంపబడును.

స్థలం : సిద్దవటం — బండారు రాజగోపాలయ్య
తేదీ : 29.11.2025 — ప్రెసిడెంట్

రైతుబజారులో కూరగాయల ధరలు

కడప వ్యవసాయం, న్యూస్‌టుడే: రైతు బజారులో కూరగాయల ధరలు కిలో (నిన్నటివి) ఇలా...బంగాళదుంప-40, క్యాబేజి-28, క్యారెట్-55, బీన్స్-45, బీట్‌రూట్-50, కీర-30, దోస-40, దొండకాయలు-50, ముల్లంగి-40, అల్లం-60, 80, కాలీఫ్లవర్-38, క్యాప్సికం-70, టమాట-35, మిరపకాయలు 40, వంకాయలు-20, బెండకాయలు-35, బీర-40, కాకర-40, మటిక్కాయ-40, చిక్కుడు-58, అలసందకాయలు-45, అనపకాయలు-60, ఉల్లిపాయలు-20, 25, మునగకాయలు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

నిర్మించారు.. వదిలేశారు

నిరుపయోగంగా ఉపరితల జలాశయం

ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణ వేదికలో నిరుపయోగంగా ట్యాంకు



నీటి సరఫరా చేయడానికి ఏర్పాటు చేయని గొట్టాలు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయం సీతారాముల కల్యాణ వేదిక ప్రాంగణంలో తితిదే సివిల్ విభాగం సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో నిర్మించిన ఉపరితల జలాశయం నిరుపయోగంగా ఉంది. ఈ ప్రాంగణంలో రాములోరి ప్రధాన కల్యాణ వేదిక, యాత్రికుల వసతి విడిది భవన సముదాయం, వంటశాలలు, ఉద్యాన వనాలు, మరుగుదొడ్లు, ఇతర అవసరాల నిమిత్తం రెండు దశల్లో రూ.65 లక్షలు వెచ్చించి ట్యాంకును నిర్మించారు. రెండేళ్ల కిందట నిర్మాణ పనులకు అనుమతిచ్చారు. ఇందులో 90 వేల లీటర్లు నిల్వ చేయవచ్చు.

● ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు వినియోగంలోకి తీసుకురావాలని హడావిడిగా పనులు చేయించారు. సమీపంలో రూ.25 లక్షల అంచనాలతో లక్ష లీటర్ల సామర్థ్యంలో నీటి తొట్టె (వాటర్ సంపు) నిర్మించారు. ఇక్కడి నుంచి ట్యాంకులోకి జలాన్ని సరఫరా చేయడానికి అప్పట్లో జీఐ ఇనుప పైపులు ఏర్పాటు చేయించారు.

● నిర్దేశిత ఒప్పందంలో నమోదు చేసిన రకం పైపులు వేయలేదు. నాణ్యతలేని గొట్టాలను తెప్పించి అమర్చారు. దీనిపై ఇంజినీరింగ్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో గుత్తేదారుతో మాట్లాడి తొలగించి కొత్తగా తీసుకొచ్చి ఏర్పాటు చేయాలని మూడు నెలల కిందట సాంకేతిక నిపుణులు తెలిపారు. సంపు నుంచి ట్యాంకులోకి, ఓహెచ్ఎస్ఆర్‌లో ఉన్న నీటిని దిగువనకు పంపించాలని 85 మీటర్లు మేర వేసిన గొట్టాలను రెండు నెలల కిందట తీసేశారు. వీటి విలువ రూ.మూడు లక్షలలోపే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ డీఐ పైపులను వేయలేదు.

నీరుగారుతున్న నిర్లక్ష్యం: లక్ష్యం దిశగా పట్టించుకునే వారే కరవయ్యారు. ప్రస్తుతం మోటారు నుంచి గొట్టాలకు నేరుగా సరఫరా చేస్తున్నారు. కరెంట్ ఉన్నప్పుడే నీరు అందుబాటులో ఉంటుంది. నీటిని సరఫరా చేయడానికి పైపులు ఏర్పాటు చేయాల్సి ఉందని సివిల్ విభాగం ఏఈ అమరనాథ్‌రెడ్డి తెలిపారు. ట్యాంకును 10 రోజుల్లో వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు.

పదవీ విరమణ శుభాకాంక్షలు

శ్రీ దాసరి వెంకటరామయ్య శ్రీమతి ఎ.వి.రేవతి
పర్యవేక్షక ఇంజినీర్,
ఎన్టీఆర్ తెలుగుగంగ ప్రాజెక్టు కార్యాలయం, కడప.

జలవనరుల శాఖ నందు వివిధ హోదాలలో పనిచేసి ఉన్నతోద్యోగుల, సహోద్యోగుల మన్ననలు పొంది తెలుగుగంగ ప్రాజెక్ట్ పర్యవేక్షక ఇంజినీర్‌గా నేడు పదవీ విరమణ చేయుచున్న "శ్రీ దాసరి వెంకటరామయ్య" గారికి ఇవే మా హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. మీ శేష జీవితం ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ...

వియ్యంకులు : సింగంశెట్టి సుదర్శన్, FRO
సింగంశెట్టి ప్రసన్న లక్ష్మి, డా॥మౌక్తిక
మరియు దాసరి భరత్, మౌనిక, మనుమడు : యోహిత్

(c) eenadu